ఈనాడు
అల్లూరి సీతారామరాజు
ఆదివారం 8 ఫిబ్రవరి 2026

ఉపాధికి 'తోరణం'

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

దళారీ వ్యవస్థ నుంచి రైతులను రక్షించాలనే ప్రధాన లక్ష్యంగా స్థానిక రైతులంతా కలిసి ఐక్యంగా ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తి కేంద్రం నేడు వందలాది గిరిజన యువతకు ఉపాధి మార్గం చూపుతోంది. వాణిజ్య పంటలైన కాఫీ, మిరియాలు, పుసుపును శుద్ధి చేసి విక్రయించేలా మన్య తోరణ రైతు ఉత్పత్తి మార్కెటింగ్ కేంద్రాన్ని పాడేరు మండలం గెడ్డంపుట్టు గ్రామంలో స్థానిక యువత ఏర్పాటు చేశారు. రైతులకు గిట్టుబాటు ధరను చెల్లిస్తూ వారి పిల్లలకు కంపెనీలోనే ఉపాధిని కల్పిస్తూ గిరి యువత బాసటగా నిలుస్తోంది. మన్యంలో పండించిన పంటలకు వాణిజ్య భరోసాతోపాటు నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తూ ముందుకు సాగుతోంది.

కాఫీ గింజలను గ్రేడింగ్ చేస్తున్న మహిళలు

- అల్లూరి జిల్లాలో కాఫీ, మిరియాలు, పసుపు వంటి వాణిజ్య పంటలు అధికంగా పండుతాయి. ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా పండిస్తున్న ఈ పంటలకు జాతీయ, అంతర్జాతీయంగా డిమాండు ఉంది. దీనికి తగ్గట్లుగానే మార్కెటింగ్ భారీగా జరుగుతోంది. ఇదే అవకాశంగా మార్చుకుని దళారీల వ్యాపారులు వారి అవసరాలను గుర్తించి సీజన్‌కు ముందుగానే వారికి అడ్వాన్సులు చెల్లిస్తారు. సీజన్‌లో వారికి నచ్చిన ధరను చెల్లించి అధిక లాభాలను గడిస్తున్నారు. రైతుకు పెట్టిన పెట్టుబడి రాకపోగా మధ్య వ్యాపారులు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు.
- గిరిజన రైతులకు జరుగుతున్న మోసాన్ని గుర్తించిన స్థానిక యువత ఓ సొసైటీగా ఏర్పడి రైతు మార్కెటింగ్ కంపెనీని 2019లో ప్రారంభించారు.. సంస్థ సేకరించిన సరకును మంచి నాణ్యతగా గ్రేడింగ్ చేసి బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలకు తరలించి విక్రయిస్తారు. రైతులు సైతం తమకు ఆశించిన ధర లభిస్తుండడంతో ఈ సంస్థకే తమ సరకును విస్తరించేందుకు ముందుకు వస్తున్నారు.
- ప్రస్తుతం ఈ కంపెనీలో 120 మంది వరకూ శిక్షణ పొందిన యువత పని చేస్తున్నారు. ఏటా సంస్థ రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకూ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థ టర్నోవర్‌ను బట్టి ఏటా మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని నిర్వాహకులు ఛైర్మన్ చిట్టిబాబు, సీఈఓ వెంకటరమణలు చెబుతున్నారు. దళారీల నుంచి రైతులను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యంగా వారు పేర్కొంటున్నారు.

క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు..

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: క్రమశిక్షణ, నైతిక విలువలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే మత్స్యలింగం అన్నారు. అరకులోయ భారతీయ విద్యాకేంద్రం 31వ వార్షికోత్సవం శనివారం పాఠశాలలో నిర్వహించారు. ఎమ్మెల్యేతోపాటు భారతీయ విద్యా కేంద్రం డైరెక్టరు పట్టాభి రామారావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు యోగా, సాహస కృత్యాలు, వినోద కార్యక్రమాలతో అలరించారు.

విద్యార్థుల విన్యాసం

జోలాలి.. భద్రం తల్లీ!

మాతాశిశు మరణాలకు పడని అడ్డుకట్ట

పాడేరు, న్యూస్‌టుడే

ఒకవైపు జీవన ప్రమాణాలు పెరుగుతున్నా.. మరో వైపు మన్యంలో మాతాశిశు మరణాలు ఆగడం లేదు. ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నా.. పొత్తిళ్లలోనే పిల్లలు మృత్యువాత పడుతున్నారు. కన్న బిడ్డలను చూడకుండానే బాలింతలు కన్నుమూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం, సకాలంలో వైద్య సేవలు అందకపోవడం దీనికి కారణమని చెబుతున్నారు. గత మూడేళ్లతో పోల్చితే ఈ మరణాలు తగ్గుముఖం పట్టినా.. కొనసాగుతుండడం గమనార్హం. రికార్డులకు ఎక్కని మరణాలు వీటికి అదనంగా ఉంటున్నాయి.

ఆర్థిక పరిస్థితులు.. అవగాహన లేమి

గర్భం దాల్చిన నాటినుంచి పూర్తిస్థాయిలో పోషకాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నా.. ఆర్థిక పరిస్థితులు, అవగాహన లేమి కారణంగా రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రసవ సమయంలో మరింత రక్తం కోల్పోవడంతో కొందరు మృత్యువాత పడుతున్నారు. చిన్న వయస్సులో వివాహాలు కావడం, బిడ్డకు జన్మనిచ్చేందుకు వారి శరీరం పూర్తి స్థాయి సంసిద్ధంగా లేకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో ప్రసవాల సమయంలో శిశు మరణాలు నమోదవుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది గర్భం దాల్చిన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదు. ఈ కారణంగా రక్తహీనత ఉందనే విషయం గుర్తించలేకపోతున్నారు. దీనికితోడు పోషకాహారం తీసుకోకపోవడంతో పిల్లలు బరువు తక్కువగా, నెలలు నిండకుండా జన్మిస్తున్నారు. తర్వాత శ్వాసకోశ, ఊపిరితిత్తులు, హృద్రోగ ఇతర సమస్యలతో మృతి చెందుతున్నారు. కొందరు పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టకపోవడంతో రోగ నిరోధక శక్తి లభించడం లేదు.

వైద్యపరీక్షలు చేయించుకోవాలి..

గర్భిణులు రక్తహీనత లేకుండా ఐరన్, పోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పూర్తి స్థాయిలో పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రతి నెలా రక్తం శాతాన్ని పరీక్షించుకుని దానికి అనుగుణంగా ఆకుకూరలు, ఇతర ఆహారం తీసుకోవాలి. శిశువు పుట్టిన మొదటి అర గంట లోపు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. – డాక్టర్ నర్సింగరావు, గైనకాలజిస్ట్, పాడేరు జిల్లా ఆసుపత్రి

జిల్లాలో నమోదైన మాతా శిశు మరణాలు	సంవత్సరం	మాతృ	శిశు
	2024–2025	16	337
	2025–2026	10	191

నిరంతర పర్యవేక్షణ.. జిల్లావ్యాప్తంగా గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా నిరంతరం సూచనలు, సలహాలు ఇస్తున్నాం. రక్తహీనతతో బాధపడుతున్న వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మాతా శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ కృష్ణమూర్తినాయక్, డీఎంహెచ్ఓ

మందులు మోసుకొచ్చిన డ్రోన్

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు తరలించేందుకు వినియోగిస్తున్న డ్రోన్ ముంచంగిపుట్టులో శనివారం చక్కర్లు కొట్టింది. పాడేరు జిల్లా ఆసుపత్రి నుంచి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి మందులు తీసుకువచ్చిన డ్రోన్ ఆసుపత్రి ఆవరణలో దిగడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. అల్లూరి జిల్లాలో ప్రతి రోజూ నాలుగు మెడికల్ డ్రోన్లు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ముంచంగిపుట్టు, అరకులోయ, సుంకరమెట్ట, తాజంగి ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు సరఫరా చేస్తూ.. పీహెచ్‌సీల్లో సేకరించిన రక్తనమూనాలను జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నాయని చెప్పారు. రెండు గంటల వ్యవధిలో రక్తపరీక్షలు పూర్తయ్యాయి. రిపోర్టులను తిరిగి ఆసుపత్రికి చేరవేస్తున్నాయని చెప్పారు. ముంచంగిపుట్టు నుంచి పాడేరు ఆసుపత్రికి చేరేందుకు 90 నిమిషాల సమయం పడుతుందని, గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు డ్రోన్ ఉపయోగపడుతుందని వివరించారు.

డ్రోన్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న స్థానికులు

అరకులోయలో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

చింతపల్లి, న్యూస్‌టుడే: మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. అరకులోయలో శనివారం ఉదయం 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. చింతపల్లి, హుకుంపేటలో 8.2, ముంచంగిపుట్టులో 8.9, పెదబయలులో 9.2 డిగ్రీలు, జి.మాడుగులలో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు

పాడేరు, న్యూస్‌టుడే: ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వివాహితలు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని స్పష్టం చేశారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

చిన్నారులకు అంకెలు నేర్పుతున్న అంగన్‌వాడీ కార్యకర్త

చిన్నారుల ఆరోగ్యానికి సర్కారు భరోసా

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల చిన్నారులకు చదువు, ఆటలు, కథలు, మంచి అలవాట్లు, పూర్వ గణితం తదితర అంశాలు ఉన్న నవచేతన, ఆధార శిల పుస్తకాలు అందజేసింది. కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం కోసం 11 రకాల మందులు మందుల పెట్టెలను సరఫరా చేసింది. జ్వరం, జలుబు, నీళ్ల విరేచనాలు, చెవిపోటు తదితర ఇబ్బందులకు ఉపయోగపడే మందులు ఇందులో ఉన్నాయి. గత ప్రభుత్వం కేంద్రాలకు కిట్లు అందజేయకుండా అటకెక్కించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కిట్లు అందజేసింది. అంగన్‌వాడీ కార్యకర్తలకు వీటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. డుంబ్రిగుడ మండలవ్యాప్తంగా 125 మెయిన్ కేంద్రాలుండగా.. 41 మినీ కేంద్రాలున్నాయి. సుమారు 4 వేల మంది చిన్నారులున్నారు. 'ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో కార్యక్రమాలను నిరంతరం పరిశీలిస్తున్నాం. చదువు, ఆటపాటలతోపాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నాం. చిన్నారుల ఆరోగ్యం బాగాలేకపోతే తగిన మోతాదులో మందులను వాడాలని కార్యకర్తలకు సూచించామ'ని డుంబ్రిగుడ ఐసీడీఎస్ సీడీపీఓ ఎస్తేరురాణి తెలిపారు.

పడకేసిన పరిశోధన

చింతపల్లి కేంద్రానికి మిగిలింది చింతే!

చింతపల్లి, న్యూస్‌టుడే:

వ్యవసాయ పంటలకు దీటుగా రైతులు లాభసాటిగా ఉండే ఉద్యాన పంటలనూ పండించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. కాఫీ, మిరియాలు, పసుపు, అల్లంతోపాటు లిచీ, ఆవకాడో, డ్రాగన్, స్ట్రాబెరీ వంటి పలు రకాల ఉద్యాన పంటల సాగుకూ కొందరు గిరిజన రైతులు ముందుకు వస్తున్నారు. అల్లూరి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. వందల కోట్లతో ధన్‌ధాన్య కృషియోజన పేరుతో ప్రత్యేకమైన ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఇటువంటి కీలక సమయంలో చింతపల్లిలో ఉద్యాన పరిశోధనాస్థానాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు విస్మరిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశోధనా స్థానానికి ఒక్క శాస్త్రవేత్తనుగానీ, అధిపతిని గానీ నియమించకుండా గాలికి వదిలేశారు. అంతకు ముందు చింతపల్లి ఉద్యాన పరిశోధనాస్థానం అధిపతిగా ఉన్న డాక్టర్ శివకుమార్‌ను కొవ్వూరులోని అరటి పరిశోధనా స్థానానికి బదిలీ చేశారు. ఆ తరువాత ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చెట్టి బిందుకు పీహెచ్‌డీ సీటు వచ్చింది. ఆమె ఇక్కడి నుంచి రిలీవ్ అయి.. వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ విశ్వవిద్యాలయానికి స్టడీలీవ్‌పై వెళ్లిపోయారు. తాత్కాలికంగా పందిరిమామిడిలో ఉద్యాన శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ వెంగయ్యకు బాధ్యతలు అప్పగించారు.

పరిశోధనా క్షేత్రంలో లిచీ మొక్కను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

ముందుకురాని శాస్త్రవేత్తలు..

చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానంలో విధులు నిర్వహించేందుకు శాస్త్రవేత్తలెవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికి నలుగురైదుగురు పేర్లను పరిశీలించి వారిని విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు చింతపల్లి వెళ్లాలని సూచించారు. ఇద్దరిని బదిలీ కూడా చేశారు. వారు మంత్రుల సిఫార్సుతో తమ బదిలీలను ఆపించుకున్నారు. వివిధ కారణాలు చెప్పి చింతపల్లిలో చేరకుండా ప్రయత్నాలు చేసుకున్నారు. ఇటీవల కొందరు శాస్త్రవేత్తలకు పదోన్నతులు లభించాయి. వారిలో ఒకరిద్దరు శాస్త్రవేత్తలను చింతపల్లిలో నియమించే అవకాశం ఉందని, పదోన్నతి కల్పించి.. బదిలీ చేయడం వల్ల తప్పనిసరిగా వారు విధుల్లో చేరే అవకాశాలున్నాయని ప్రస్తుత ఇన్‌ఛార్జి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వెంగయ్య తెలిపారు. ఉద్యాన పంటలకు ఆలవాలంగా ఉన్న చింతపల్లి లాంటి ప్రాంతంలో కీలకమైన ఉద్యాన పరిశోధనాస్థానానికి పూర్తిస్థాయిలో శాస్త్రవేత్తలను నియమించాలని ఈప్రాంత రైతులు కోరుతున్నారు.

అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు మండలం అయినాడ పంచాయతీ పరిధిలోని రాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న పాంగి సుబ్రహ్మణ్యం విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మండల విద్యాశాఖాధికారి ఈనెల 5న పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఐసీడీఎస్ పీడీ ఈనెల 6న క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై వచ్చిన అభియోగాలు నిజమని తేలడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడిపై పాడేరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ పూతికవలస గ్రామానికి చెందిన బాలిక (16) శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలోని జీడితోటల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఎస్సై శంకరరావు తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఈ బాలిక.. మూడు రోజులుగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేదు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో భయాందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం జీడితోటలో విగతజీవిగా కనిపించడంతో గ్రామస్థులు చూసి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శృంగవరపుకోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

గిరిజన రైతుల ప్రయోజనాలే లక్ష్యం

సమావేశంలో మాట్లాడుతున్న జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, అధికారులు

పాడేరు, న్యూస్‌టుడే: గిరిజన రైతులకు సరైన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో శనివారం పాడేరు, చింతపల్లి డివిజన్ల జీసీసీ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జీసీసీ ఉత్పత్తులు, గిరిజన రైతుల నుంచి కాఫీ కొనుగోలు, పెట్రోల్ బంకుల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల సేకరణపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజన రైతుల ప్రయోజనాలే సంస్థ లక్ష్యం కావాలన్నారు. సేకరణ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మెరుగైన మార్కెటింగ్ జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల పెరిగిన కాఫీ ధరలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జీసీసీ ప్రధాన కార్యాలయం అధికారులు ఉమాదేవి, త్రినాథ్, శ్రీనివాస్, సత్యనారాయణ, ఐటీడీఏ ఏపీఓ వెంకటేశ్వరరావు, పాడేరు డీఎం కృష్ణప్రసాద్, చింతపల్లి డీఎం సింహాచలం పాల్గొన్నారు.

అతనికి.. ఆమె తోడై!

కొత్త ఎత్తుగడలతో గంజాయి రవాణా

ఈనాడు డిజిటల్, పాడేరు

జిల్లాలో గంజాయి రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడలేదు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్టి నిఘా పటిష్ఠం చేసినా.. అక్రమార్కులు కొత్త ఎత్తుగడలతో దందా సాగిస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల కళ్లుగప్పేందుకు మహిళలే స్వయంగా క్రయవిక్రయాల్లో పాల్గొంటున్నారు. ఏజెన్సీకి సమీప మైదాన ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు చేపడుతున్నారు. అక్రమ రవాణా, క్రయ విక్రయాలు, వినియోగించే వారిపై నిఘా పెట్టి.. నివారణ చర్యలు తీసుకుంటున్నా మార్పు అంతగా కనిపించడం లేదు. విద్యావంతులూ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండేళ్లలో 20 మందికి పైగా మహిళలు పట్టుబడ్డారు.

జల్సాలకు అలవాటుపడి..: దేశంలో ఎక్కడా పండని, లభించని శీలావతి రకం ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పండుతుంది. సీలేరు నదీ పరివాహక ప్రాంతాల్లో దీన్ని అధికంగా సాగు చేస్తున్నారు. దేశ, విదేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు.. ఏజెన్సీ బాటపడుతున్నాయి. యువత అధికంగా గంజాయి రవాణా ఊబిలోకి దిగుతున్నారు. జల్సాలకు అలవాటు పడి.. అధికంగా డబ్బు వస్తుందన్న ఆశతో వస్తున్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒడిశాలో తక్కువ రేటుకు సరకు కొనుగోలు చేస్తున్నారు. వీటిని రోడ్డు, రైలు మార్గాల ద్వారా స్వస్థలాలకు తరలించి అధిక రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

సంవత్సరం	కేసులు	సరకు (కేజీల్లో)	ద్రవగంజాయి లీటర్లలో	నిందితులు
2024	162	7,442	4	469
2025	129	8,864	7.39	420

జిల్లాలో గంజాయి వివరాలు..

కొన్నాళ్ల క్రితం వరకు ఉపాధి అవకాశాలు లేక నిరక్షరాసులే గంజాయి తరలించేవారు. ఇప్పుడు తీరు మారిపోయింది. విద్యావంతులే దందా సాగిస్తున్నారు. వీరికి మహిళలు తోడయ్యారు. ఎవరికీ అనుమానం రాకుండా భార్యాభర్తల మాదిరిగా ఆధారాలు చూపించి వలస వచ్చినట్లు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏజెన్సీకి దగ్గరగా ఉన్న నర్సీపట్నం, గొలుగొండ, దేవరాపల్లి, శృంగవరపుకోట తదితర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. మరికొంత మందిని కూడగట్టుకుని ఎస్కార్టులుగా వినియోగించుకుని తరలిస్తున్నారు.

★ జిల్లాలో గత రెండేళ్లలో గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారికి కఠిన శిక్షలు పడ్డాయి. గత ఏడాది ఆరుగురు నేరస్థులపై పిట్ ఎన్‌డీపీఎస్ కేసులు నమోదవ్వగా.. వారి ఆస్తులను జప్తు చేశారు. ఒకరికి మరణశిక్ష, మరో ఇద్దరికి జీవిత ఖైదు, రెండు కేసుల్లో ఇద్దరికి 20 ఏళ్ల జైలు, మరో పదిమందికి పదేళ్ల జైలు శిక్ష పడ్డాయి. 312 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు.

➤ విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గాదె రేణుక నర్సీపట్నంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని బృందంగా ఏర్పరుచుకున్నారు. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి.. కర్ణాటక, తమిళనాడుతో పాటు శ్రీలంకకు కూడా సరఫరా చేస్తున్నారామె. కొన్నాళ్ల క్రితం నర్సీపట్నం పోలీసులకు 74 కేజీల సరకుతో పట్టుబడ్డారు.

పట్టుబడితే కఠిన చర్యలు

జిల్లాలో గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడిన వారికి చట్టప్రకారం కఠిన చర్యలుంటాయి. 'సంకల్పం' పేరుతో అవగాహన కార్యక్రమాలు, సదస్సులు పెడుతున్నాం. గంజాయి రవాణా చేస్తున్నట్లు ఎవరికైనా తెలిస్తే.. సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – తుహిన్‌సిన్హా, ఎస్పీ, అనకాపల్లి

కాఫీలో.. ట్రీకాఫీ వేరయ్యా!


ఆర్వీనగర్ ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటల్లో ట్రీకాఫీ చెట్టు

కాఫీలో అనేక రకాలున్నాయి. సాధారణంగా ఈ మొక్కలు అయిదారడుగుల ఎత్తుకు మించి ఉండవు. వీటిలో ట్రీకాఫీ అనే ప్రత్యేకమైన వనాలు.. సుమారు 20, 30 అడుగుల వరకూ ఎత్తుగా పెరుగుతాయి. వీటిని తోటలకు రక్షణగా గట్ల వద్ద పెంచుతుంటారు. తోటలకు ఆశించే తెగుళ్లు, ఇతర క్రిమికీటకాదులు ముందుగా పెద్దవిగా ఉన్న ఈ ట్రీకాఫీ వనాలను ఆకర్షిస్తుంటాయని, వీటిని మదర్ ప్లాంట్స్‌గానూ పిలుస్తారని ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనాస్థానం అధిపతి డి.సునీల్‌బాబు తెలిపారు. పెద్దచెట్లకు తెగుళ్లు ఆశించడం ద్వారా రైతులు అప్రమత్తమై.. చిన్నవిగా ఉన్న కాఫీ తోటలను సంరక్షించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. పేరుకు తగ్గట్టుగానే తల్లి వృక్షాలుగా ఉన్న ఈ చెట్లు.. చిన్న మొక్కలను తెగుళ్ల నుంచి కాపాడతాయన్నమాట.
– గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే

కబడ్డీలో తలపడుతున్న విద్యార్థినులు

ఉత్సాహంగా క్రీడా పోటీలు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర యువజన మంత్రిత్వశాఖ, మైభారత్ విశాఖపట్నం ఆధ్వర్యంలో అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి క్రీడాపోటీలు ఉత్సాహంగా జరిగాయి. డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ నాయక్, చలపతిరావు ఈ పోటీలను ప్రారంభించారు. తహసీల్దారు కుమారస్వామి, మైభారత్ జిల్లా డిప్యూటీ డైరెక్టరు మహేశ్వరరావు ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. సుమారు 200 మంది వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్, 100, 400 మీటర్ల పరుగు తదితర విభాగాల్లో పోటీపడ్డారు. పీడీలు అప్పారావు, ప్రసాద్, జ్యోతి, రాజబాబు, శ్రీను, సునీల్ పోటీలను పర్యవేక్షించారు. అధ్యాపకులు, జాతీయ సేవాపథం ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి చట్టంలో మార్పులతో తీవ్ర నష్టం

వైద్య కళాశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ, చిత్రంలో నేతలు

పాడేరు, న్యూస్‌టుడే: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని.. కేంద్ర, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే కుట్ర చేస్తోందని, దీన్ని ప్రతిఘటించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం పాడేరు ప్రాంతంలో ఆయన పర్యటించారు. ముందుగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న భవన నిర్మాణ పనులు, వైద్య విద్యార్థులకు విద్యా బోధనపై ప్రిన్సిపల్‌ని అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టంలో మార్పులతో సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉండగా.. రాష్ట్రాలు 40 శాతం భరించాలని చట్టాన్ని సవరించడం తగదని పేర్కొన్నారు. కనీసం 200 పనిదినాలు కల్పించాలని, ఆదివాసీ ప్రాంతాలలో కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం భూస్వాములు, పెత్తందారుల ఒత్తిళ్లకు తలొగ్గి.. ఉపాధి పథకాన్ని నీరుగార్చుతోందని ఆరోపించారు. వైద్యకళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నడపాలని డిమాండ్ చేశారు. పీపీపీ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, చెక్‌డ్యాంలు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు కూడా రాధాకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పోతురాజు, దేవుళ్లు, సింహాచలం, జె.కుమార్, కృష్ణ వేణి పాల్గొన్నారు.

(c) eenadu

పనిచేయడం ఇష్టంలేకపోతే.. వెళ్లిపోండి!

సచివాలయ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం

వైరల్‌గా మారిన వీడియో, లేఖ

ఈనాడు డిజిటల్, అనకాపల్లి - కలెక్టరేట్, న్యూస్‌టుడే: 'సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించకుండా రీల్స్ చేసుకుంటున్నారు. ఉద్యోగులు అందుబాటులో ఉండడంలేదు, వసూళ్లకు పాల్పడుతున్నారని ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీ పనితీరు వల్లే ఐవీఆర్ఎస్ సర్వేలో జిల్లా 26వ స్థానంలో ఉంది. ఇష్టం లేకపోతే ఉద్యోగం వదిలి వెళ్లిపోండి' అంటూ సచివాలయ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కలెక్టర్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సచివాలయ ఉద్యోగులు విడుదల చేసిన నోట్ సైతం వైరల్‌గా మారింది.

★ కలెక్టరేట్‌లో గురువారం ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులు, అధికారులతో నిర్వహించిన వెబ్ఎక్స్ మీటింగ్‌లో కలెక్టర్ సచివాలయ ఉద్యోగుల పనితీరుపై మాట్లాడుతూ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. 'వారానికి ఐదు రోజులు ఉద్యోగం చేయమంటే మూడు రోజులు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు. ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పించకుండా వాట్సాప్‌లో రీల్స్ చూసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవు. 2026లో ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరినీ సస్పెండ్ చేయలేదు. ఖాతా సచివాలయ ఉద్యోగులతోనే ప్రారంభిస్తామని' హెచ్చరించారు. ఈ విధంగా చేసిన కలెక్టర్ వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ. 30 వేల జీతానికి నిజాయతీతో పనిచేస్తున్నామని, లంచాలు తీసుకుంటున్నామని అనడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దకుండా.. ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు. ఒకరు లేదా ఇద్దరు చేసిన తప్పులను మొత్తం సచివాలయ వ్యవస్థ మీద రుద్దకూడదన్నారు. ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా సచివాలయ ఉద్యోగులపై నిందలు మోపడం బాధాకరమని' కలెక్టర్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో పేర్కొన్నారు.

వైద్యాధికారిపై త్రిసభ్య కమిటీ విచారణ

విశాఖపట్నం, న్యూస్‌టుడే : ఆంధ్ర వైద్య కళాశాల మెడిసిన్ విభాగంలో సహ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ గోపాలరావుపై వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పీజీలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కొందరు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)కు ఫిర్యాదు చేశారు. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం.సంధ్యాదేవి ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వి.మన్మథరావు, ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి.సునీల్‌కుమార్, ఘోషాసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ ఉషాప్రసాద్‌తో ఏర్పడిన కమిటీ విచారణ చేసింది. మెడిసిన్ విభాగం ఆచార్యులు, సహ, సహాయ ఆచార్యులతో పాటు పీజీలతో కమిటీ సభ్యులు మాట్లాడారు. విచారణ నివేదికను ఏఎంసీ ప్రిన్సిపల్ ద్వారా ఎన్ఎంసీకు పంపనున్నారు.

మూగ జీవాలకూ ఆరోగ్య కార్డులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే

పశువుల ఆరోగ్య పరిరక్షణకు డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పశుసంవర్ధక శాఖ ప్రక్షాళన, పశు సంపద వృద్ధి, వాటి ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం 'భారత్ పశుధన్' యాప్‌ను ప్రారంభించింది. నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్‌డీఎల్ఎం) రూపొందించిన ఈ యాప్ ద్వారా వంద శాతం పారదర్శకంగా సేవలు అందడంతోపాటు ప్రయోజనాలు చేకూరనున్నాయి. మూగ జీవాలకు ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు.

★ జిల్లాలో 3.5 లక్షల కుటుంబాల పోషణలో ఆరు లక్షలకుపైగా మూగ జీవాలున్నాయి. పశుసంవర్ధక శాఖలో ఇన్నాళ్లూ జవాబుదారీతనం లోపించి సేవల్లో జాప్యం, అవకతవకలు జరిగేవి. మూగజీవాలకు వైద్య సేవలు, చికిత్సల్లో అక్రమాలు జరిగేవి. తప్పుడు లెక్కలతో నిధులు స్వాహా చేసేవారు. పశువుల ఆరోగ్య స్థితిగతుల అంచనా తదితర వాటిలోనూ లోపాలు చోటుచేసుకునేవి. వీటన్నింటికీ భారత్ పశుధన్ యాప్‌తో అడ్డుకట్ట పడనుంది. ప్రతి పశువుకు 12 అంకెల గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. ఇవి జన్మించిన నాటి నుంచి పూర్తి సమాచారం ఆన్‌లైన్లో భద్రంగా ఉంటుంది. ఆరోగ్య రికార్డుల నిర్వహణ, టీకాల వివరాలతోపాటు వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటారు.

★ పశువులకు బీమా వర్తించడంతో పాటు ఏకారణంతో అయినా మరణిస్తే పరిహారం వెంటనే పొందేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. పశువులు క్రయ విక్రయాలు, రుణాల మంజూరు, వర్తించే రాయితీలు, పాల దిగుబడి, గర్భోత్పత్తి అంచనా తదితర సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. ఎక్కడైనా అంటువ్యాధులు ఇతరత్ర కారణాలతో పశువులు మృతి చెందితే.. అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతంలోని రైతులకు ఎస్ఎంఎస్‌లు వస్తాయి.



'భారత్ పశుధన్' యాప్‌లో మరిన్ని సేవలు

గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక సెల్ నంబరు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. యాప్‌లో యజమాని, పశువుల వివరాలన్నీ నమోదు చేయాలి. ఈ యాప్‌లోని సమాచారం ఆధారంగా భవిష్యత్తులో పశు పోషణకు ఎంత బడ్జెట్ కేటాయించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నర్సీపట్నం పశు సంవర్ధక శాఖ ఏడీ రాంబాబు చెప్పారు.

జగన్ యాత్రలతో సామాన్యులకు ఇబ్బందులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: జగన్ యాత్రల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు స్వయంగా తితిదే మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని తెలిపారు. స్వామి వారికి అపచారం చేశామని వైకాపా నేతలు రోజా, జోగి రమేష్‌లే అంగీకరించారని, ఆ వీడియో వైరల్ అవుతోందన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు వైకాపా నేతలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారని, అయినా పైకి మాత్రం ఏమీ తెలియనట్లు చెబుతున్నారని ఆరోపించారు. భోగలింగేశ్వర దేవస్థానం ఛైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ, నాయకులు బోడి వెంకటరావు, కుప్పిలి జగన్, సాలాపు నాయుడు పాల్గొన్నారు.

9 నుంచి 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ'

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే దిశగా ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలోని 13 జిల్లాల వినియోగదారులు 86884 00499 ఫోన్ నెంబర్ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. గురుద్వారా దరి సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, హెచ్చు తగ్గులు, కొత్త సర్వీసుల జారీ, సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చునన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అకుంఠిత దీక్షతోనే రాణింపు

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టుదలతో ఏ రంగంలోనైనా రాణించవచ్చని సబ్ రిజిస్ట్రార్ గీతాలక్ష్మి పేర్కొన్నారు. ప్రేమ సమాజంలో శనివారం చిత్రకళా నిలయం వ్యవస్థాపకుడు బొడ్డేడ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ బాలబాలికల చిత్రకళ ప్రదర్శన పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చదువుతోపాటు ఇష్టమైన రంగంలో ప్రతిభ కనబరిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. సూర్యనారాయణ మాట్లాడుతూ దేశంలో నలుమూలల నుంచి సుమారు రెండు వేల మంది బాలబాలికలు పంపించిన చిత్రాలను పోటీల్లో ప్రదర్శించామన్నారు. వీటిలో 200 చిత్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఒక పాఠశాల నుంచి వంద ఎంట్రీలకు మించి పంపిన యాజమాన్యానికి ఉత్తమ చిత్రలేఖన ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేశామని తెలిపారు. విశాఖ జింపెనీ స్కూల్ విద్యార్థిని తన్వీ ప్రథమ బహుమతి, మరో అయిదుగురికి ద్వితీయ బహుమతి అందించారు. అనంతరం పుస్తకావిష్కరణ తోపాటు సబ్ రిజిస్ట్రార్‌ను సన్మానించారు. నిర్వాహకులు తిరుపతిరావు, దేముడు, ఆర్ట్ ప్రసాద్, కోటేశ్వరరావు, ప్రసాద్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో సూర్యనారాయణ తదితరులు

హెటెరో ప్రమాదంపై కేసు

నక్కపల్లి, న్యూస్‌టుడే: హెటెరో మందుల పరిశ్రమలో శుక్రవారం స్లాబు కూలిన ప్రమాదానికి సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ జి.మురళీ శనివారం తెలిపారు. ఈ మేరకు జీఎం, మేనేజరు సహా ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా క్లూస్ టీమ్‌ను రప్పించినట్లు వివరించారు. అదే విధంగా చిరంజీవి మృతదేహానికి విశాఖ కేజీహెచ్‌లో శవపరీక్ష చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. మరోవైపు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ తదితర అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మరిన్ని వివరాలు సేకరించినట్లు సమాచారం.

'తితిదే ప్రతిష్ఠను భ్రష్టు పట్టించిన వైకాపా'

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను వైకాపా హయాంలో భ్రష్టు పట్టించారని పాలకమండలి సభ్యుడు **చైతన్య శాంతారాం** అన్నారు. అనకాపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో.. వై.వి.సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భోలే బాబా డెయిరీ, విజయభాస్కరరెడ్డి అరడజను దొంగలుగా వ్యవహరించి ఆలయంలో కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల ఆలయ పాలకమండలిలో క్రిస్టియన్ మైనార్టీకి చెందిన వ్యక్తిని ఛైర్మన్‌గా చేసి అక్రమాలకు పాల్పడ్డారు. లడ్డూకు వాడిన నెయ్యిలో కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. ఐదేళ్ల వైకాపా హయాంలో హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడ్డారన్నారు. పింక్ డైమండ్ విషయంలో ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఇటీవల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తాను పింక్ డైమండ్ విషయంలో తప్పుగా మాట్లాడానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారన్నారు. వైవీ సుబ్బారెడ్డి సైతం కల్తీనెయ్యి వ్యవహారంలో అధికారుల పాత్ర ఉందని చెప్పిన సంగతి గుర్తుచేశారు. ఎన్నో పాపాలు చేసిన కారణంగా 2024 ఎన్నికల్లో 11 సీట్లకు వైకాపా పరిమితమైందన్నారు. తిరుమల వ్యవహారంలో జగన్మోహన్‌రెడ్డి తప్పులు చేసి.. సీఎం చంద్రబాబు నాయుడిని క్షమాపణ చెప్పాలనడం దారుణంగా ఉందన్నారు. కూటమి హయాంలో తిరుమల దేవస్థానం ప్రతిష్ఠను పెంచేలా ఛైర్మన్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా జగన్మోహన్‌రెడ్డి, వైకాపా నాయకులు తమ తప్పులను తెలుసుకొని స్వామి వేదికగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు.

'ఇనాం పేరుతో వేధింపులు సరికాదు'

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఇనాం భూముల పేరుతో రైతులను వేధించడం సరికాదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, కాండ్రేగుల రామసదాశివరావు అన్నారు. అందలాపల్లిలో శనివారం సర్వే సమస్యలపై నిరసన తెలిపారు.

కనులపండువగా శోభాయాత్ర

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భద్రాచలం నుంచి రప్పించిన సీతారాముల ఉత్సవ విగ్రహాలతో శనివారం ఆర్.కె.బీచ్‌లో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రను విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. వందలాది మంది భక్తులు దారి పొడవునా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకుసాగారు. శ్రీరామాలయ నిర్వహణ సేవా సంఘం, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు.

దివ్యాంగుల్లోనూ అసమాన ప్రతిభ

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: దివ్యాంగ బాలల్లో ప్రతిభకు కొదవ లేదని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు పేర్కొన్నారు. జిల్లా సమగ్రశిక్షా, సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో దివ్యాంగ బాలబాలికలకు జిల్లాస్థాయి పోటీలు శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తారన్నారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన పారా స్పోర్ట్స్ స్పెషల్ ఒలింపిక్స్‌లో దివ్యాంగులు ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికైన విషయాన్ని గుర్తు చేశారు. విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణనాయుడు, ఎంఈఓ కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఈఓ అప్పారావునాయుడు

హోంగార్డులు నిజాయతీగా సేవలు అందించాలి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పోలీసులతో సమానంగా హోంగార్డులు సేవలు అందిస్తూ పోలీస్‌శాఖకు మంచి పేరు తెస్తున్నారని హోంగార్డు కమాండెంట్ ఎ.జోషి అన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో శనివారం అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన హోంగార్డులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాయతీగా సేవలు అందించాలన్నారు. వీరి జీతాల పెంపు విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హోంగార్డుల్లో ఏ ఒక్కరు తప్పుచేసినా అది అందరికీ చుట్టుకుంటుందన్నారు. పోలీస్ యూనిఫాం వేసుకున్న వారంతా ప్రజలకు సేవ చేయాలన్న భావనతోనే ఉండాలన్నారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాలన్నారు. డీఎస్పీ రాఘవేంద్రరావు, ఆర్ఐ రమణమూర్తి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హోంగార్డు కమాండెంట్ జోషి

డీసీఎంఎస్ స్థలంలో పెట్రోలు బంక్ పనులా?

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ నడిబొడ్డున డీసీఎంఎస్ స్థలంలో అనధికారికంగా నిర్మిస్తున్న పెట్రోలు బంక్ నిర్మాణాన్ని నిలిపివేయాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ స్థలాన్ని పెట్రోలు బంక్‌కు కేటాయిస్తే అడ్డుకున్నామన్నారు. డీసీఎంఎస్‌కి చెందిన 1.60 ఎకరాలు, జీవీఎంసీ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేలా ప్రణాళిక తయారుచేసి సీఎం చంద్రబాబునాయుడుకు సమర్పించామన్నారు. పెట్రోలు బంక్ నిర్మాణానికి 33 సంవత్సరాల పాటు నెలకు రూ. 50 వేలు ఇవ్వడానికి 20 సెంట్లకు పైగా స్థలాన్ని కేటాయించడం కబ్జాను ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. ఈ స్థలంలో ఎంపీ ల్యాడ్స్, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేలా ఎంపీ సీఎం రమేశ్ లేఖ రాశారని గుర్తుచేశారు.

బాధ్యులను ప్రశ్నిస్తున్న దాడి రత్నాకర్

'పది'లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: వసతి గృహ విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావాలన్నదే లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామానందం చెప్పారు. నర్సీపట్నం ప్రాంతంలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులం కాలేమని ఎవరైనా అనుకుంటే సంక్షేమాధికారులను సంప్రదిస్తే ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తారన్నారు. బాగా చదివే వారు 550 పైగా మార్కులు సాధించాలని సూచించారు. పాఠ్యపుస్తకాలు, అభ్యాస దీపికలను అవగాహన చేసుకుంటూ చదవాలన్నారు. ఒత్తిడిని జయించడంపై సహాయ సంచాలకులు బాబూరావు, ఎంఈఓ తలుపులు సూచనలు చేశారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించే విషయాలను పలువురు విషయ నిపుణులు వివరించారు.

కశింకోట, న్యూస్‌టుడే: పది విద్యార్థులంతా ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమాధికారి బి.రామానందం సూచించారు. కశింకోట సమగ్ర సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో పది విద్యార్థులకు శనివారం ప్రేరణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. నిపుణులు తెలిపిన అంశాలను బాగా చదివి మంచి మార్కులతో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఎస్.రమేష్, వై.శ్రీనివాసరావు, ఎం.కామేష్, బి.కె.వి.గోవిందరావు, కె.అప్పలరాజు, ఎం.సరోజినీదేవి, జి.శ్రీదేవీ, రేవతి, బి.ఈశ్వరరావు తదితరులు మాట్లాడారు.

విద్యార్థులకు సూచనలిస్తున్న రామానందం

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోట దేవాంగుల వీధిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంతల్లో బట్టల వ్యాపారం చేసుకుంటున్న ముప్పన్న సాంబశివరావు, శ్రీనివాసరావు ఇంటిలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఇల్లంతా అగ్నికి ఆహుతైంది. బాధితుల కథనం ప్రకారం.. మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో ఉన్న చీరలు, దుప్పట్లు, తువ్వాళ్లు కాలిబూడిదయ్యాయి. గృహోపకరణాలు, బంగారు నగలు కాలిపోయాయి. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల వారు గమనించి అనకాపల్లి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక అధికారి పి.నాగేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వీఆర్వో శ్రీనివాసరావు, ఎస్సై పి.మనోజ్‌కుమార్ రూ. 5 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేశారు.

దుకాణం నుంచి చెలరేగుతున్న మంటలు

పిసినికాడలో దుకాణం..

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: పిసినికాడ పంచాయతీ బీఆర్టీ నగర్ ప్రధాన రహదారిపై దుకాణం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైంది. దుకాణంలో ఉన్న రెండు ఫ్రిజ్‌లు, నూడిల్స్ బండి, బల్లలు, వంట పాత్రలు, సరుకులు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆ దారిలో వెళ్లే కొందరు చూసి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందజేశారు. ఆ వాహనం వచ్చే సమయానికి దుకాణం మంటలకు ఆహుతైంది. ఆర్ఈసీఎస్, పోలీస్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

కొత్తపల్లిలో వరి కుప్పలు..

కోటవురట్ల, న్యూస్‌టుడే : మండలం పి.కొత్తపల్లిలో రెండు వరి కుప్పలు దహనమయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి అల్లు శ్రీరామూర్తి, తానార నూకరాజు వారికున్న భూమిలో వరి పంట వేశారు. కోత కోసి పొలాల్లోనే కుప్పలు వేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కుప్పలకు అగ్గి పెట్టడంతో ఫలసాయం కాలిపోయిందని ఆరోపిస్తున్నారు. అప్పు చేసి పండించిన పంట చేతికి అందకపోవడంతో ఒక్కొక్కరికి రూ. 60 వేలు ఆస్తి నష్టం వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పంటల సాగుకు ప్రోత్సాహం

నక్కపల్లి, న్యూస్‌టుడే: వెలుగు ద్వారా పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శచీదేవి వెల్లడించారు. రైతు ఉత్పత్తి సంస్థ (ఎఫ్‌పీఓ) ద్వారా నక్కపల్లిలో ఎండు చేపల ప్రాసెసింగ్, డొంకాడ సమీపంలో బొప్పాయి సాగును ప్రారంభించగా, వీటిని మత్స్యశాఖ జిల్లా అధికారి విజయతో కలిసి శనివారం పరిశీలించారు. ఏపీఎం కె.శ్రీనివాసరావు, సీసీ అప్పారావు, సన్యాసిరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళల ఆర్థిక స్వావలంబనకు ఫ్యాషన్ టెక్నాలజీ ఉపయోగపడుతోందని పీడీ శచీదేవి పేర్కొన్నారు. ఎలమంచిలిలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణను ప్రారంభించారు. పోటీ ప్రపంచంలో సాంకేతికతను ఉపయోగించి మహిళలు మెచ్చే డిజైన్లలో దుస్తులు తయారు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చన్నారు. 90 మంది మహిళలకు 45 రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు. ఎంపీపీ శేషు, మండల తెదేపా అధ్యక్షులు సన్యాసినాయుడు, కొక్కిరాపల్లి సహకార సంఘం అధ్యక్షులు గోపీనాథ్, మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు.

మునగపాక, న్యూస్‌టుడే: మహిళాసంఘాలు మరింత బలోపేతం కావాలని అక్షరాస్యతతోనే సాధ్యమని డీఆర్‌డీఏ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజరు వెంకటరమణ అన్నారు. మునగపాక వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించారు. తీసుకొన్న రుణాలు, పొదుపు వంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతీ మహిళా అక్షరాస్యులు కావాలన్నారు. ఎంపీడీఓ ఉషారాణి, వెలుగు ఏపీఎం బాలరాజు, సీసీలు పాల్గొన్నారు.

దేవరాపల్లి డీసీసీబీలో చోరీ యత్నం

దేవరాపల్లి, న్యూస్‌టుడే: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) దేవరాపల్లి శాఖలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో చోరీకి యత్నించారు. బ్యాంకు మేనేజరు పూర్ణచంద్రరావు, సిబ్బంది శనివారం ఉదయం విధులకు రాగా.. మేనేజరు గది వెనుక భాగంలో కిటికీకి అమర్చిన ఇనుప గ్రిల్ తొలగించి ఉండటంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే బ్యాంకు ఉన్నతాధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సత్యనారాయణ బృందంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. విశాఖ నుంచి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. ఇనుప గ్రిల్‌ను తొలగించిన వ్యక్తి కిటికీ నుంచి లోపలకు వచ్చిన సీసీ కెమెరా దృశ్యాలను చోడవరం సీఐ అప్పలరాజు, ఉమ్మడి విశాఖ జిల్లా క్రైం ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీమ్, సీఐ అప్పలరాజు, అప్పలనాయుడు, ఎస్సై సత్యనారాయణ

ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందనే కోపంతో దుకాణం దహనం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ప్రేమ విషయం తమ ఇంట్లో చెప్పిందనే కోపంతో పగ పెంచుకున్న ఓ యువకుడు దుకాణాన్ని దహనం చేశాడు. దీనికి సంబంధించి సీఐ చంద్రశేఖరరావు కథనం ప్రకారం.. తంతడి గ్రామానికి చెందిన శేఖర్ ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయాన్ని ఇదే గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న యండపల్లి లక్ష్మి యువకుడి కుటుంబసభ్యులకు చెప్పింది. తన ప్రేమ విషయం ఇంట్లో తెలియడానికి ఆమే కారణమని భావించిన ఆ యువకుడు లక్ష్మిపై పగ పెంచుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు సాయి సహకారంతో ఆమెకు చెందిన కిరాణా దుకాణాన్ని గత నెలలో పెట్రోల్ పోసి దహనం చేశాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసుల విచారణలో ఈ ఇద్దరూ నేరం చేసినట్లు రుజువుకావడంతో అరెస్టు చేశామని సీఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: తిమ్మరాజుపేట పెట్రోల్ బంకు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అందాలపల్లికి చెందిన వృద్ధుడు నాగేశ్వరరావు (79) మృతి చెందినట్లు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వైపు ప్రయాణికులతో వస్తున్న ఎదురుగా వెళ్తున్న కారు ఢీకొంది. కారు ఢీకొన్న వేగానికి ఆటో టైర్ పేలిపోయి రోడ్డుపక్కన బోల్తాపడింది. ఆ సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగేశ్వరరావు మృతిచెందగా, ఇతని భార్య, ఆటో డ్రైవర్ గాయపడ్డారు. క్షతగాత్రులను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ప్రమాద స్థలంలో నాగేశ్వరరావు

లారీ ఢీకొని తాపీమేస్త్రి..

కశింకోట, న్యూస్‌టుడే: జాతీయ రహదారి కశింకోట పోలీసు స్టేషన్ సమీపంలో తేగాడ గ్రామానికి చెందిన తాపీమేస్త్రి **నానిబిల్లి నర్సింగరావు** (59) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సీఐ అల్లు స్వామినాయుడు కథనం ప్రకారం.. తేగాడ నుంచి కశింకోటకు బైక్‌పై వస్తున్న నర్సింగరావు ఇక్కడ కూడలి వద్ద మలుపు తిరుగుతుండగా అనకాపల్లి-ఎలమంచిలి రోడ్డులో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఇతని కాళ్లపై నుంచి లారీ వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇతనిని హుటాహుటిన అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ వివరించారు.

జూనియర్ లైన్‌మెన్‌పై కుక్క దాడి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: విద్యుత్తు మీటర్ రీడింగ్ తియ్యడానికి వెళ్లిన జూనియర్ లైన్‌మెన్‌పై పెంపుడు కుక్కదాడి చేసిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. హరిపాలెం-అందలాపల్లికి చెందిన భీమిశెట్టి నాగేశ్వరరావు ఈనెల 5న కోనెంపాలెంలో మీటర్ రీడింగ్ తియ్యడానికి మరో ఉద్యోగితో కలిసి వెళ్లాడు. ఇంటి రక్షణ గోడ దాటి రీడింగ్ తీస్తుండగా హఠాత్తుగా కుక్క దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	125	117
లైవ్	152	137
డ్రెస్డ్	220	244
స్కిన్‌లెస్	251	254

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ ని రిఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

JOBS

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

ఉచితహాస్టల్‌తో శిక్షణ& ఉపాధి నిరుద్యోగ యువతీ/యువకులకు ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అసెంబ్లీ ఆపరేటర్, M.S.Office, స్పోకెన్‌ఇంగ్లీష్‌పై శిక్షణ ఇవ్వబడును. 9704633675, 7331144859.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిళ్ ఇంగ్లీష్ ఏవైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 776006

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

HOUSE FOR SALE

GENERAL

వేపగుంటదరి లక్ష్మీపురంలో E/N/F 120, 135 చ॥గ॥లో ఇండివిడ్యువల్ ఇల్లులు అమ్మబడును. బ్యాంక్ లోన్ సౌకర్యం & స్థలంలు అమ్మకం. 8143142265.

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

కాశీ చార్‌ధామ్ నేపాల్+ముక్తినాథ్ కర్ణాటక, కేరళ +శబరి గంగాసాగర్+ కామాఖ్య, కులుమనాలి ద్వారకలు+జో॥ సిక్కిం, మేఘాలయ. సాయిచరణ్. ✆ 93983 36779.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

శత వసంతాల బడి

కిలగాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వందేళ్లు పూర్తి కావొస్తున్నాయి. 1926లో ప్రాథమిక పాఠశాలగా ఆరంభమై.. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలగా దీన్ని అప్‌గ్రేడ్ చేశారు. మండలాలు ఏర్పడక ముందు.. బ్లాకులు, సమితులుగా ఉన్న రోజుల్లో పెదబయలు, ముంచంగిపుట్టు పరిసర ప్రాంతాల ప్రజలు చదువు సాగించేందు కిలగాడ గ్రామంలో ఒకే ఒక్క పాఠశాల ఉండేది. ఇక్కడ చదివిన వందల మంది వివిధశాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. కొందరు ఉద్యోగ విరమణ పొందారు. కిలగాడ గ్రామంలోనూ ఇంటికో ఉద్యోగి ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన ఇద్దరు డీఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల మెగా డీఎస్సీలో ఆరుగురు ఉపాధ్యాయులుగా, మరో ఇద్దరు కానిస్టేబుళ్లగా ఎంపికయ్యారు. బడి వందేళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

కిలగాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల

దారి ఛిద్రం.. జరభద్రం!

లబ్బరి- కూడాసింగి రహదారి దుస్థితి ఇదీ..

మన్యంలోని మారుమూల గ్రామాల్లో రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వంలో సీకరి నుంచి కూడాసింగి వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ పనులు అసంపూర్తిగా వదిలేశారు. ప్రస్తుత లబ్బరి నుంచి కూడాసింగి వెళ్లే రోడ్డు ఛిద్రమై వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డు కావడంతో ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.
– పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే

జడిగుడ.. జలవిహారి

బాబుసాల పంచాయతీ జడిగుడ సమీపంలో జలపాతం.. పచ్చని కొండల మధ్య జాలువారుతూ ఆకట్టుకుంటోంది. మూడు అంచెలుగా కొండపై నుంచి జారుతోంది. ఇక్కడకు పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. జలపాతం వద్ద మౌలిక వసతులు లేక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. జడిగుడ గ్రామం నుంచి జలపాతం వద్దకు వెళ్లేందుకు రహదారి సదుపాయం లేక.. కొండలు, గుట్టలు ఎక్కి.. రాళ్లపై నుంచి కిందకు దిగాల్సి వస్తోంది. రూఢకోట, కె.వలస, బొరగం మీదుగా జలపాతం వద్దకు వెళ్లేందుకు రెండు కి.మీ.ల దూరం నడుస్తున్నారు. జలపాతం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

చె(చె)త్త శుద్ధిలేని కేంద్రాలు

రూఢకోట రహదారిలో పిల్లర్ల దశలో ఇలా..

మన్యంలోని పలు మండలాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల పరిస్థితి దారుణంగా ఉంది. వైకాపా ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో చాలా కేంద్రాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. చెత్తను వీటి చెంతనే వేసేస్తుండడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. పెదబయలు, అరడకోట, బొండాపల్లి తదితర గ్రామాల్లో ఇవి అసంపూర్తిగా ఉన్నాయి. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు మండలం రూఢకోటకు వెళ్లే మార్గంలో కేంద్రం నిరుపయోగంగా ఉండడంతో ప్రధాన రహదారి పక్కనే నిత్యం చెత్తని వేస్తున్నారు. ఈ మార్గంలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. వీటిని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
– పెదబయలు, న్యూస్‌టుడే

అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు!

చిన్నారులకు పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మన్యంలోని పలుచోట్ల శిథిల, అద్దె భవనాల్లో ఈ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అనంతగిరి మండలంలోని 256 కేంద్రాలుండగా.. 25 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 16 చోట్ల శిథిలమయ్యాయి. ఆయాచోట్ల అంగన్‌వాడీల నిర్వహణకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మూడు చోట్ల భవనాలు నిర్మిస్తున్నట్లు సీడీపీవో సుగుణ తెలిపారు.
– అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే

కాశీపట్నంలో అద్దె భవనంలో..

ప్రజల అసంతృప్తిని అధిగమించాలి

పాడేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలు, సేవలపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న ప్రతికూల స్పందనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శనివారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ కాల్స్ పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీనికి నోడల్ అధికారులుగా జిల్లా రెవెన్యూ అధికారి అంబేడ్కర్, ఆర్‌డీఓ ఎం.వి.ఎస్ లోకేశ్వరరావులను నియమించినట్లు పేర్కొన్నారు. సచివాలయాలు, వైద్య ఆరోగ్య సేవలు, పౌరసరఫరాలు, రెవెన్యూ, మ్యుటేషన్లు వంటి విభాగాల్లో ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలింది. తక్కువ రేటింగ్ వచ్చిన శాఖలు, క్షేత్రస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు మెరుగుపడని పక్షంలో శాఖాపరమైన విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతిఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్‌కుమార్

కష్టమే ఊరుతోంది.. క'న్నీ'రే మిగులుతోంది!

జి.మాడుగుల, న్యూస్‌టుడే

జి.మాడుగుల పంచాయతీ పరిధిలో కొత్తూరు కొండవీధి గ్రామం తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గ్రామంలో ఏడాది కాలంగా తాగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. పథకం పనిచేయకపోవడంతో ఇక్కడి మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కుళాయిల ద్వారా నీరు రాక వీరి జీవనం దుర్భరంగా మారింది.

తాగునీటి బిందెను ఆటోలో పెడుతున్న గ్రామస్థుడు

ఎక్కడో మారుమూల గ్రామం కాదు. మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గ్రామంలోనూ తాగునీటి వెతలు తప్పడం లేదు. గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన పథకం మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం గ్రామానికి దూరంగా ఉన్న పంట పొలాల మధ్యలోని ఊట నీటినే ఇక్కడి ప్రజలు తాగుతున్నారు. మహిళలు కాలినడకన వెళ్లి బిందెలతో తెచ్చుకోవాల్సి వస్తోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆటోలపై తరలింపు

కొన్ని కుటుంబాలు ఆటోలను అద్దెకు తీసుకొని నీటిని ఇళ్లకు తెచ్చుకుంటున్నారు. ఆటోలు అందుబాటులో లేకపోతే ఆ రోజు నీటి ఇబ్బందులు తప్పడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులు పెరిగి, పేద గిరిజన కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. సురక్షితమైన తాగునీరు లేక చిన్నారులు, వృద్ధులు వ్యాధులబారిన పడుతున్నారు. గ్రామస్థులు పలుమార్లు అధికారులకు తెలియజేసినా స్పందన లేకపోయింది. తక్షణమే తాగునీటి పథకానికి మరమ్మతులు చేసి.. తాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఊటగెడ్డ నీటిని సేకరిస్తున్న గిరి మహిళ

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: కండ్రుం పంచాయతీ పనసపుట్టు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉప ఎంపీపీ ఆనందరావు శనివారం శంకుస్థాపన చేశారు. మండల పరిషత్తు నిధులు రూ.3 లక్షలతో ఈ పనులు చేపడుతున్నట్లు సర్పంచి హరి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. వార్డు సభ్యుడు రాజబాబు, లచ్చన్న, నాయకులు వెంకటరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పనసపుట్టులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న ఉప ఎంపీపీ తదితరులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని.. గ్రామాల్లో తాగునీటి బోర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ఎంపీపీ కోరాబు అనూషాదేవి అన్నారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద శనివారం రూ. లక్ష మండల పరిషత్తు నిధులతో బోరు ఏర్పాటు చేశారు. తహసీల్దారు శంకరరావు, సర్పంచి పుష్పలత, ఎంపీటీసీ సభ్యురాలు ధారలక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు నాజర్‌వలీ, ఆర్ఐ కృష్ణమూర్తి, కూటమి నాయకులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

అవీ ఇవీ

ఆదివాసీ స్వయం పాలన సాధన సమితి ఎన్నిక

జి.మాడుగుల, న్యూస్‌టుడే: అఖిలభారత ఆదివాసీ స్వయం పాలన సాధన సమితి మండల కమిటీ ఎన్నిక శనివారం ఏకగ్రీవమైంది. మండల అధ్యక్షుడిగా జి.నాగిబాబు, ఉపాధ్యక్షుడిగా జి.వెంకట్, ప్రధాన కార్యదర్శిగా కె.స్వామినాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కోఆర్డినేటర్ పండన్న, రాష్ట్ర అధ్యక్షుడు రాజన్, జిల్లా కమిటీ మండల అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలి

సీలేరు, న్యూస్‌టుడే: దారకొండ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వైస్ ఛైర్మన్ రెడ్డిగాని మణి, కొర్రా కృష్ణ శనివారం డిమాండ్ చేశారు. పాఠశాలలో భోజనం సరిగ్గా లేదని అడిగినందుకు ఇద్దరు విద్యార్థులను చితకబాదిన ప్రధానోపాధ్యాయుడిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో అధ్యాపకుడికి గాయాలు

పెదబయలు, న్యూస్‌టుడే: ఇంటర్ ప్రయోగ పరీక్షల విధులకు వెళ్లి వస్తూ ఓ అధ్యాపకుడు ప్రమాదానికి గురయ్యారు. పెదబయలు గురుకుల కళాశాలలో రసాయనశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న పూజారి మురళి.. జి.మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగ పరీక్ష విధులకు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం ప్రయోగ పరీక్ష లేకపోవడంతో ఇంటికి వస్తున్న సమయంలో అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట వద్ద రహదారికి అడ్డంగా ఓ మేక అకస్మాత్తుగా రావడంతో ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రుడిని పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతి

పెదబయలు, న్యూస్‌టుడే: అడుగులపుట్టు గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ **పర్దాని రాంబాబు**(40) అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన విజయనగరం జిల్లా చింతలవలస ఐదో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వాలీబాల్‌లో క్రీడాకారుడిగా గుర్తింపు ఉంది. మృతదేహానికి అడుగులపుట్టులో శనివారం అంత్యక్రియలు జరిపారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు నివాళులు అర్పించారు.



సమయానికి హాజరు తప్పనిసరి

అనంతగిరి, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులంతా సమయానికి తప్పక ముఖ హాజరు వేసుకోవాలని డిప్యూటీ డీఈఓ చెల్లయ్య అన్నారు. అనంతగిరిలో శనివారం నిర్వహించిన విద్యాంజలి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాల నిర్వహణపై స్థానికుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని చెప్పారు. విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడకపోతే బాధ్యులు ఉపాధ్యాయులేనన్న సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎంపీపీ మిత్తల, జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. అనంతగిరి ఉపాధ్యాయులంతా డిప్యూటీ డీఈఓ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలిని సన్మానించారు. ఎంఈఓ బాలాజీ, పీడీటీ బబ్లూట వెంకటరమణ, ఎంఈఓ-2 నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు కొండబాబు పాల్గొన్నారు.

సీలేరు, న్యూస్‌టుడే: విద్యాంజలి కార్యక్రమం ద్వారా పాఠశాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ బాధ్యతలు తీసుకోవాలని విద్యాశాఖ మానిటరింగ్ అధికారి కె.భాస్కరరావు సూచించారు. గూడెంకొత్తవీధిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, అధికారులు, పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ఎంఈవోలు రామన్న, గోవిందపడాల్, ఉపాధ్యాయ సంఘ నాయకులు కాశీశ్వరరావు, మల్లేశ్వరరావు, వినోద్‌కుమార్, పెద్దబ్బాయి, ముద్ద వెంకటరమణ పాల్గొన్నారు.

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: ప్రజలు, విశ్రాంత ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని మండల విద్యాశాఖ అధికారి-2 గెన్ను పేర్కొన్నారు. డుంబ్రిగుడలో విద్యాంజలి కార్యక్రమంపై ఉపాధ్యాయులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. గిరిజన చిన్నారుల విద్యా సామర్థ్యాలను మెరుగుపరచాలన్నారు.

ఉప విద్యాశాఖాధికారి, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

డుంబ్రిగుడలో మాట్లాడుతున్న ఎంఈవో

గుడిసెపై విరిగి పడిన విద్యుత్తు స్తంభం

పాడేరు, న్యూస్‌టుడే: గుడిసెపై విద్యుత్తు స్తంభం పడిపోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పాడేరు మండలం డి.గొందూరు పంచాయతీ పాలమానుసంక గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సీసా లక్ష్మయ్య, విశ్వేశ్వరరావు ఇంటి పరిసరాల్లో స్తంభం ఒక్కసారిగా పడిపోవడంతో వారిద్దరూ గాయాలపాలయ్యారు. అప్రమత్తమైన స్థానికులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్తు తీగల వైపు ఎవరూ వెళ్లనివ్వకుండా ఆపి, సరఫరా నిలిపివేశారు. క్షతగాత్రులను హుటాహుటిన పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. సర్పంచి సీదరి రాంబాబు గ్రామానికి చేరుకుని.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు 89853 66570 | అరకులోయ: 63034 86346 | చింతపల్లి: 94404 07658

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: కొత్తూరు సమీపంలో చిప్పాపుట్టు నుంచి దారెల వెళ్లే రహదారి నిర్మాణం చేపట్టక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. – ఆనందరావు, స్థానికుడు ✔: ఈ రోడ్డును పరిశీలించాం. నిధులు విడుదలైతే రోడ్డు నిర్మాణం చేపడతాం. – మురళీకృష్ణ, మండల ఇంజినీరు, ముంచంగిపుట్టు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: సాగర పంచాయతీ పొడ్డగుడ గ్రామంలో స్వచ్ఛంద సంస్థ సహకారంతో అయిదేళ్ల క్రితం గ్రావిటీ పథకం ద్వారా నీటి వసతి కల్పించారు. ట్యాంకు లీకేజీతో నీరు వృథాగా పోతోంది. – సహదేవ్, స్థానికుడు. ✔: నీటివృథాను అరికడతాం. – షేక్ వల్లీ, పంచాయతీ కార్యదర్శి

పెదబయలు, న్యూస్‌టుడే: అరడకోట పంచాయతీ బొంగదారి జలపాతం నుంచి వచ్చే గ్రావిటీ పథకానికి సంబంధించి సౌరఫలకలు నిరుపయోగంగా మారాయి.
– చిన్నారావు, బొంగదారి
✔: ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతాం. నిధులు మంజూరైతే మరమ్మతులు చేయిస్తాం. – జగదీష్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ, పెదబయలు.

ఊరి బడిని కాపాడుకుందాం

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి.. ఊరి బడిని కాపాడుకోవాలని మండల విద్యాశాఖ అధికారి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక బాలికల పాఠశాల-1లో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రూపొందించిన గోడపత్రికలను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ నెల నుంచి ప్రతి పాఠశాలలో విద్యార్థులను చేర్చుకునేందుకు ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని సూచించారు. యూటీఎఫ్ మండల అధ్యక్షులు రాజు, ఎంఈఓ-2 త్రినాథరావు, హెచ్‌ఎంలు లక్ష్మి, రాజేశ్వరి, నీలకంఠేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా నాయకులు ధర్మారావు, గోపి, గాసన్న తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న ఎంఈఓలు కృష్ణమూర్తి, త్రినాథరావు

100 కేజీల గంజాయి పట్టివేత

హుకుంపేట, న్యూస్‌టుడే: కారులో తరలిస్తున్న 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సన్యాసినాయుడు పేర్కొన్నారు. కొంతిలి గ్రామం వైపు నుంచి వస్తున్న కారును తనిఖీ చేస్తున్న సమయంలో.. గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రంలోని పెప్పర్లమెట్ట గ్రామానికి చెందిన ముగ్గురు హుకుంపేట మీదుగా మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డారని చెప్పారు. గంజాయితోపాటు కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్సై దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడి చొరవ అభినందనీయం

సీలేరు, న్యూస్‌టుడే: గుమ్మిరేవుల పంచాయతీ మారుమూల పరమసింగవరం అభివృద్ధికి చొరవ చూపిన ఉపాధ్యాయుడు పవన్‌ను శనివారం సహ ఉపాధ్యాయులు సత్కరించారు. మూడు నెలల కాలంలో గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని మండల విద్యాశాఖాధికారి గోవింద పడాల్ కొనియాడారు. మారుమూల గ్రామంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించడం కఠినతరమైందని, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎంఈవో రామన్న తదితరులు పాల్గొన్నారు.

పవన్‌ను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు, సంఘ నేతలు

వసతిగృహానికి స్థలం కేటాయించండి

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరులో బాలికల ఆశ్రమ పాఠశాలకు అదనపు వసతిగృహాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఏపీ జెన్‌కో ఎస్ఈ జాకీర్ హుస్సేన్‌ను గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ కోరారు. శనివారం ఏపీ జెన్‌కో కార్యాలయంలో ఎస్ఈని డీడీ కలిసి మాట్లాడారు. సమగ్ర శిక్షా కింద వసతిగృహాల నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయని, టెండర్ కూడా పూర్తయిందని పేర్కొన్నారు. స్థలం కేటాయించకపోతే నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశముందని వివరించారు. సబ్ డివిజన్ కార్యాలయం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని జెన్‌కో కేంద్ర కార్యాలయానికి పంపించి అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎస్ఈ పేర్కొన్నారు. ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి, డీఈఈ జయపాల్ పాల్గొన్నారు.

సీలేరు, న్యూస్‌టుడే: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి సీలేరు జూనియర్ కళాశాల భవనాల సమస్యను తీసుకెళ్లినట్లు తెదేపా నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిటికెల రాము తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో లోకేశ్‌ను కలిసి మాట్లాడారు. సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల నిర్మాణాల్లో తలెత్తిన సమస్యలను వివరించామని పేర్కొన్నారు. వసతి సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి వివరించామని తెలిపారు. అధికారులతో మాట్లాడి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు రాము తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఈ ప్రాంత సమస్యలను వివరించామని పేర్కొన్నారు.

ఏపీ జెన్‌కో ఎస్ఈ హుస్సేన్‌తో మాట్లాడుతున్న గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ తదితరులు

వ్యాధులపై నిర్లక్ష్యం తగదు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: చిన్నారులకు వచ్చే వ్యాధులపై నిర్లక్ష్యం తగదని వైద్యాధికారి ఇందిరా పేర్కొన్నారు. జి.మాడుగుల మండలం కోరాపల్లి గ్రామంలో శనివారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బీపీ, షుగర్, హెచ్‌బీ, మలేరియా నిర్ధారణకు రక్త నమూనాలు సేకరించారు. గ్రామంలో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌వీ రత్నం, సీహెచ్‌వో మంగ, ఏఎన్ఎం కృష్ణకుమారి, డీఈవో రాజు, పైలట్ సురేష్, నాగరాజు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కోరాపల్లి పాఠశాలలో చిన్నారులకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యాధికారి ఇందిరా

పింఛను.. ఉద్యోగుల హక్కు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: పింఛను భిక్ష కాదని, ఉద్యోగుల హక్కని సీపీఎస్ ఉద్యోగుల సంఘ జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న అన్నారు. స్థానిక బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సీపీఎస్ ఉద్యోగుల సాగరఘోష గోడపత్రికలను ఆవిష్కరించారు. విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఎం మహేంద్ర, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సీపీఎస్‌ను రద్దు చేసి.. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఏపీసీపీఎస్ఈఏ జిల్లా గౌరవ అధ్యక్షుడు కుడుముల వెంకటరమణ కోరారు. ఈనెల 22న విశాఖపట్నంలో జరిగే సాగర సంగ్రామ దీక్షకు సంబంధించిన గోడప్రతులను చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద శనివారం ఆవిష్కరించారు. సీపీఎస్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. ఈ దీక్షకు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యూవీ గిరి, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు దేపూరి శశికుమార్, గిరిజన ఉద్యోగుల సంఘ నాయకులు గిడ్డి వరలక్ష్మి మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టులో గోడపత్రికలు విడుదల చేస్తున్న ఉద్యోగులు

చింతపల్లిలో..

ఘనంగా నంది పండగ

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: కొర్రా పంచాయతీ పెదపాడులో శనివారం నంది పండగ ఘనంగా జరిగింది. మూడేళ్లకోసారి ఈ పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. థింసా, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో గిరిజనులు సందడి చేశారు. కార్యక్రమంలో సర్పంచి అర్జున్, ఉప సర్పంచి మాలిక్, తదితరులు పాల్గొన్నారు.

పర్యాటకుల కారు బోల్తా

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: లోతుగెడ్డ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. విశాఖపట్నంకు చెందిన పర్యాటకులు శనివారం కొత్తపల్లి జలపాతాన్ని సందర్శించి కారులో తిరుగు ప్రయాణమవుతుండగా ప్రమాదానికి గురయ్యారు. కారులో చిన్నారులతో సహా పలువురు ఉన్నారు. బెలూన్ ఓపెన్ కావడంతో ఎవరికీ ఏమీ కాలేదు. చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. స్థానికులు, సర్పంచి చింతర్ల సునీల్ వెంటనే స్పందించి లోతుగెడ్డ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.

గుర్తింపు సంఖ్య ఉంటేనే రాయితీలు

చింతపల్లి, న్యూస్‌టుడే: రైతులంతా ఏపీఎఫ్ఆర్ (ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్) ప్రక్రియను పూర్తిచేయాలని మండల వ్యవసాయాధికారి మధుసూదనరావు అన్నారు. కొత్తపాలెం సచివాలయ పరిధిలోని భీమసింగిలో రైతులకు శనివారం దీనిపై అవగాహన కల్పించారు. రైతులు ప్రత్యేక గుర్తింపు పొందకపోతే.. భవిష్యత్‌లో రాయితీలు, ప్రోత్సాహకాలు, బీమా సదుపాయాలు అందవన్నారు. అందుకే క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి వివరిస్తున్నట్లు తెలిపారు.

సమ్మెకు సిద్ధం

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ఈనెల 12 నిర్వహిస్తున్న కార్మికుల సమ్మెకు తాము సిద్ధమని సీహెచ్‌సీ పారిశుద్ధ్య కార్మికులు పేర్కొన్నారు. సూపరింటెండెంట్ వివేక్‌కు శనివారం నోటీసు అందించారు. సీఐటీయూ మండల కార్యదర్శి కె.శంకరరావు, కార్మికుల సంఘం నాయకులు సుబ్బలక్ష్మి, గాసన్న మాట్లాడుతూ.. సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల గొంతునొక్కే చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం మండల కార్యదర్శి త్రినాథ్ పాల్గొన్నారు.

112 మందికి కంటి పరీక్షలు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: కిలగాడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కంటి వైద్యశిబిరం నిర్వహించారు. జిల్లా అంధత్వనివారణ సంస్థ పర్యవేక్షణలో.. పుష్పగిరి కంటి ఆసుపత్రి నిర్వహించిన శిబిరంలో 112 మందికి కంటి పరీక్షలు చేశారు. 27 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించి పుష్పగిరి ఆసుపత్రికి తరలించారు. కళ్లద్దాలు అవసరమైనవారికి పంపిణీ చేస్తామని శిబిరం నిర్వాహకులు భీమ్‌శంకర్ తెలిపారు. పీఎంఓ కిషోర్‌కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం రేపు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జి.మాడుగుల మండల పరిషత్తు కార్యాలయంలో ఈనెల 9న నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో డేవిడ్‌రాజు పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోండి

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: గిరిజన యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గూడెంకొత్తవీధి ఎస్సై సురేష్ అన్నారు. గూడెంకొత్తవీధి మండల పరిషత్ కార్యాలయంలో శ్రీసాయి అశ్విని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా జరిగింది. పలు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాబ్‌మేళాకు 150 మంది వరకు రాగా.. 55 మందికి పైగా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మండల విద్యాశాఖ అధికారులు గోవిందపడాల్, రామన్న, గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు దొండా కాశేశ్వరరావు, శ్రీసాయి అశ్విని ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు సాయిరాం, కంపెనీ ప్రతినిధులు ఎం. విద్యాసాగర్, రామ్మోహనరావు, ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబు పాల్గొన్నారు.

అభ్యర్థులతో మాట్లాడుతున్న ఎస్సై సురేష్

(c) eenadu

జ్యోతి వెలిగిస్తున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, ప్రొఫెసర్ వి.కామకోటి, మంత్రి లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్

ప్రపంచవ్యాప్త డిమాండ్

క్వాంటమ్ సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న మన దేశానికి అమరావతిలో నిర్మించే క్వాంటమ్ వ్యాలీ కీలకంగా మారనుంది.

-డా.ఎస్.సుధాకర్, డీన్, స్కూల్ ఆఫ్ సీఎస్ఈ, వీఐటీ ఏపీ

కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ను సత్కరిస్తున్న సీఎం చంద్రబాబు.

దశ మార్చే ఘట్టం.. దార్శనికతకు పట్టం

● కలల క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన ● విద్యార్థులంతా పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి ● సీఎం చంద్రబాబు

తుళ్లూరు, న్యూస్‌టుడే

ఒక్క అడుగు.. ఎంత పెద్ద ప్రయాణమైనా ఆ అడుగుతోనే ప్రారంభమవుతుంది. దీనికి మహోజ్వల సంకల్పం ఇంధనమైతే.. దార్శనిక నాయకత్వం తోడైతే.. ఇక ఎదుగుదలకు ఆకాశమే హద్దు. ప్రజా రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వేదికగా జరిగిన క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన వేడుకకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్‌కృష్ణ, వివిధ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించింది. క్వాంటమ్ వ్యాలీ ప్రాధాన్యత, రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ వక్తలు చేసిన ప్రసంగాలకు వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు మాట్లాడుతున్నప్పుడు ఉత్సాహంతో పెద్ద ఎత్తున చప్పట్లు, కేరింతలు కొట్టారు. రాష్ట్ర యువత క్వాంటమ్ సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రపంచస్థాయిలో ఎదగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి రాజధాని రైతులు, మహిళలు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు.

పాల్గొన్న అధికారులు, విద్యార్థులు, యువత, రాజధాని ప్రజలు

ప్రొ.వి.కామకోటికి జ్ఞాపిక అందిస్తున్న సీఎం చంద్రబాబు

☛ అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025లో విజేతలుగా నిలిచిన విద్యార్థుల బృందాలకు ధ్రువీకరణ పత్రాలతోపాటు నగదు ప్రోత్సాహక చెక్కులను కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రదానం చేశారు.

☛ కార్యక్రమానికి హాజరైన వారందరికీ భోజనం, అల్పాహారం, తాగునీరు అందజేశారు. పోలీసులు కట్టుదిట్ట భద్రత కల్పించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆవిష్కరణలు సులభతరం..

క్వాంటమ్ కంప్యూటర్లతో నూతన ఆవిష్కరణలు సులభతరం అవుతాయి. హెల్త్ కేర్ రంగంలో డ్రగ్ రీసెర్చ్, ఔషధాల తయారీ వేగవంతం అవుతుంది.

-సాధిక్, సెంటెల్లా అంకుర సంస్థ ప్రతినిధి, హైదరాబాద్

పరిశోధనలకు ఊతం

క్వాంటమ్ కంప్యూటింగ్ దేశ వ్యాప్తంగా జరిగే పరిశోధనలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏఐ, అడ్వాన్స్‌డ్ సైన్స్ రంగాల్లో దీని పాత్ర అపారం.

- ఆవుల అనూష, రీసెర్చ్ స్కాలర్, ఏపీ-వీఐటీ



అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్2025 విజేతలతో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, సీఎం చంద్రబాబు తదితరులు

శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి దోహదం

ఏఐ, డీప్ టెక్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలకమైన సాంకేతిక అభివృద్ధిలో క్వాంటమ్ టెక్నాలజీ గణనీయమైన మార్పులు తీసుకువస్తుంది. క్వాంటమ్ వ్యాలీ విప్లవాత్మక మార్పులు తెస్తుంది.

-వి.లక్ష్మీగీతాశ్రీ, బీటెక్, వీవీఐటీ యూనివర్సిటీ

ముందుచూపునకు నిదర్శనం

రాష్ట్రంతో పాటు దేశ అభివృద్ధిలో క్వాంటమ్ వ్యాలీ కీలక పాత్ర పోషిస్తుంది. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం.

-జి.ఎలిజిబెత్ రాణి, విద్యార్థిని, ఏపీ-ఎస్ఆర్ఎం వర్సిటీ

భారీగా ఉద్యోగ అవకాశాలు..

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి శంకుస్థాపన జరగటం రాష్ట్రానికి శుభపరిణామం. భవిష్యత్తులో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న నమ్మకం ఏర్పడింది.

-ఆర్.కృష్ణ స్నేహ, బీటెక్, ఆర్‌వీఆర్ అండ్ జేసీ కళాశాల, గుంటూరు

రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టం

రాష్ట్ర చరిత్రలో ఇది కీలక మైలు రాయి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు క్వాంటమ్ హబ్‌కు శ్రీకారం చుట్టడం అద్భుతం.

-సునీల్, బీటెక్, కేఎల్ యూనివర్సిటీ

పూర్తిగా కాలిపోయిన లోపలిభాగం, బయట ఇలా..

నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్... గుంటూరు నుంచి రాకపోకలు

కీసర సమీపంలో కాలిపోయిన స్లీపర్ బస్సు

ఈనాడు – అమరావతి

శనివారం తెల్లవారుజామున దగ్ధమవుతున్న బస్సు

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కీసర సమీపంలో శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్‌సిటీ వరుణ్ ట్రావెల్స్‌కు చెందిన స్కానియా స్లీపర్ బస్సు బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్‌తోపాటు 39 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్-గుంటూరు మధ్య రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రైవేటు బస్సు నాగాలాండ్ రాష్ట్రంలో కోహిమా ఆర్టీవో పరిధిలో రిజిస్ట్రేషన్ అయింది. బస్సు యజమాని గుంటూరు నగరంలోని వాసవీనగర్‌కు చెందినవారు. ఈ బస్సును 2017లో కొనుగోలు చేశారు. నాగాలాండ్‌లో పన్నులు తక్కువగా ఉండటంతో ప్రైవేటు ఆపరేటర్లు ఎక్కువగా అక్కడి చిరునామాతో కొనుగోలు చేసి అక్కడే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.

ఈ బస్సుకు ఇటీవలే ఫిట్‌నెస్ పరీక్ష పూర్తి చేశారు. జనవరి 17, 2027 వరకు వాహన సామర్థ్య ధ్రువపత్రం(ఫిట్‌నెస్ సర్టిఫికెట్) ఉంది. బస్సు కండీషన్‌లోనే ఉందని చెబుతున్నా... అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న విషయమై నిర్ధారణకు రాలేకపోతున్నారు.

ఇటీవలే ఫిట్‌నెస్ పరీక్ష

యాంత్రిక లోపం ఏమైనా ఉందా? అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్, ఇతర విభాగాల వారు ప్రమాదస్థలిని పరిశీలించి నమూనాలు సేకరించారు.

☛ ఇటీవల కాలంలో ప్రైవేటు స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదాలకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది కర్నూలు జిల్లాలో బస్సు కాలిపోయిన సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే ప్రయాణం.. సౌకర్యాల కారణంగా చాలామంది ప్రైవేటు స్లీపర్ బస్సులవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్లు పోటీ పడి తక్కువ సమయంలోనే గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటూ అధిక వేగంతో బస్సులు నడపడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఆర్టీఈ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు అవకాశం

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1)సి ప్రకారం 2026-27 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో బలహీనవర్గాల పిల్లల ప్రవేశాలకు దరఖాస్తు గడువు మార్చి 10 వరకు ఉందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సలీం బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సదరు విద్యా సంస్థలు మొదటి తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు. ఐబీ/సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ/స్టేట్ సిలబస్ బోధిస్తున్న పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్‌కార్డు, విద్యార్థుల వివరాలతో http://cse.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. మార్చి 17న గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యార్థుల అర్హత నిర్ధారణ ఉంటుందని, మొదటి విడత లాటరీ ఫలితాలు మార్చి 25న వెల్లడవుతాయని, ప్రవేశాల నిర్ధారణ ఏప్రిల్ 7లోగా చేయాల్సి ఉంటుందని వివరించారు. రెండో విడత లాటరీ ఫలితాలు ఏప్రిల్ 12న వెల్లడిస్తామని, ప్రవేశాల నిర్ధారణ ఏప్రిల్ 23లోగా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లేదా సమగ్రశిక్షా జిల్లా ఏపీసీలను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

నృసింహునికి సహస్ర దీపాలంకరణ

మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహునికి శనివారం రాత్రి భక్తులు 1008 దీపాలతో ఊంజల్ సేవ నిర్వహించారు. దీప కాంతుల నడుమ శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని దర్శించి భక్తులు పులకించారు. కైంకర్యపరులుగా తాడేపల్లికి చెందిన భక్తులు లక్ష్మీన్రసింహ, మల్లేశ్వరి దంపతులు వ్యవహరించారు. - న్యూస్‌టుడే, మంగళగిరి

ఇటలీలో ఉద్యోగావకాశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఓఎంసీఏపీ-ఎంఏజీఐసీ బిలియన్ భాగస్వామ్యంతో ఇటలీలో నిర్మాణ రంగంలో ఉద్యోగావకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంక్రీట్ పంప్ డ్రైవర్, కార్పెంటర్, ఎక్స్‌కవేటర్ ఆపరేటర్, వెల్డర్, ట్రక్ డ్రైవర్ తదితర పోస్టుల కోసం ఆసక్తి కలిగిన 25 నుంచి 40 సంవత్సరాల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. naipunyam. ap. gov. in వెబ్‌సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు నమోదు చేసుకోవాలని, వివరాలకు 9988853335 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

దేవనూరు డీలక్స్ ధర పైపైకి..

ఈనాడు – అమరావతి

దేవనూరు డీలక్స్ (డీడీ) మిర్చి ధర పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలో క్వింటాకు రూ.వెయ్యి పెరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగు తగ్గడం, నల్లతామర ప్రభావంతో దిగుబడులు అంతగా లేవు. సాధారణంగా మార్కెట్‌కు వచ్చే మిర్చిలో దీని వాటా 15% ఉండేది. ఈసారి గణనీయంగా తగ్గింది. ఫలితంగా డిమాండ్ పెరిగింది. పొరుగు రాష్ట్రాల్లోని కారంపొడి కంపెనీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి.

డీడీ ప్రత్యేకతలు...
- బాగా ఎర్రగా ఉంటుంది
- కారం పొడి తయారీకి అనుకూలం
- మిగిలిన రకాలతో పోలిస్తే ఘాటు తక్కువ

వారం రోజుల్లో క్వింటాకు రూ.వెయ్యి పెరుగుదల

గోదాములకు చేరని సరకు.. ప్రస్తుతం అన్ని రకాల మిర్చి ధరలు క్వింటాకు రూ.20 వేలకుపైగానే పలుకుతున్నాయి. దీంతో మార్కెట్‌కు వచ్చింది వచ్చినట్టుగానే అమ్ముడవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త మిర్చి గోదాములకు చేరలేదు. శీతల గోదాముల్లో నిల్వల విక్రయాలూ జోరుగా సాగుతున్నాయి. కారణం.. అప్పటి ధరలతో పోలిస్తే క్వింటాకు రూ. నాలుగైదువేల వరకు అదనంగా ధర లభిస్తుండడమే. ఫిబ్రవరి నెలాఖరుకు ఈ నిల్వలు తరిగిపోయే అవకాశం ఉంది.

యార్డుకు తగ్గిన మిర్చి.. సాధారణంగా సంక్రాంతి తరువాత సీజన్ ఊపందుకుంటుంది. రోజుకు లక్ష బస్తాలకుపైగానే సరకు వచ్చేది. ఒక్కోసారి లక్షన్నర టిక్కీలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఈసారి భిన్నంగా రైతులు తెస్తున్న మిర్చితోపాటు గోదాముల్లోని సరకు కలిపి రోజూ 75 వేల బస్తాలు మించడం లేదు. యార్డులో కూడా అమ్మకాలు పోగా 15 వేల బస్తాలకు మించి నిల్వ ఉండడం లేదు. సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు దిగుబడులు ఆశించినస్థాయిలో రాకపోవడమే దీనికి కారణం.

వివిధ రకాలకు క్వింటాకు గరిష్ఠ ధరలు రూపాయల్లో...

రకం	జనవరి 30	ఫిబ్రవరి 6
334	23,000	23,000
నంబరు 5	22,000	23,000
341	25,000	26,000
తేజ	20,500	20,500
దేవనూరు డీలక్స్	26,000	27,000
ఆర్మూరు	17,000	17,500

దేశీయంగా డిమాండ్.. ఉత్తర భారతదేశంలో ఈసారి మిర్చి దిగుబడులు తగ్గిపోవడం, నిల్వలు లేక అక్కడి వ్యాపారులు గుంటూరు మిర్చియార్డుకు వస్తున్నారు. అక్కడ గతేడాది ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు పచ్చి మిర్చి కోసి విక్రయించారు. దీంతో ఎండుమిర్చి పరిమాణం తగ్గింది. ☛ దేశీయంగా కారంపొడి కంపెనీలు పెద్దఎత్తున కొనుగోళ్లు చేస్తున్నాయి. ☛ ఈసారి మనరాష్ట్రంలో తేజ రకం మిర్చి ఉత్పత్తి కేవలం 40 శాతమే ఉంది. ☛ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మార్కెట్లకు వచ్చే మిర్చి పరిమాణం గతేడాదితో పోలిస్తే అన్నిచోట్లా తగ్గింది. ☛ ప్రస్తుతం అందరి చూపు గుంటూరు యార్డుపై ఉండడంతో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మళ్లీ అదే తంతు

సమావేశంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు

ఒకటో స్థాయీ సంఘం సమావేశం అజెండా తిరస్కరణ

జడ్పీ 2026-27 వార్షిక బడ్జెట్ ఆమోదం

జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: అభివృద్ధి పనుల విషయంలో జడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ వైకాపా సభ్యులు ఒకటో స్థాయీ సంఘం అజెండాను తిరస్కరించారు. నవంబరులో జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముందస్తుగా మంజూరు చేసిన పనులను అజెండాలో చేర్చగా తిరస్కరించిన జడ్పీటీసీ సభ్యులు.. శనివారం జరిగిన స్థాయీ సంఘ సమావేశంలోనూ అనుబంధ అజెండా తిరస్కరించారు. మీరు సూచించిన పనులకు వెంటనే వర్క్ ఆర్డర్లు ఇస్తామని ఛైర్‌పర్సన్ క్రిస్టినా, సీఈవో జ్యోతిబసు చెప్పినప్పటికీ సభ్యులు పట్టించుకోకుండా డిసెంట్ నోటీసు అందజేశారు. క్రిస్టినా అధ్యక్షతన ఒకటో స్థాయీ సంఘ సమావేశంలో 15వ ఆర్థిక సంఘం విడుదల చేయనున్న రూ. 14 కోట్ల పనులకు ప్రతిపాదనలను అజెండాలో అనుబంధ అంశంగా చేర్చారు. దీనిపై కమిటీలోని చిట్టిబాబు, మస్తాన్‌రావు, విజయప్రతాప్ రెడ్డి అభ్యంతరం తెలిపి ముందస్తుగా అజెండాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. టేబుల్ అంశంగా తీసుకున్నామని సీఈవో జ్యోతిబసు చెప్పినా సంతృప్తి చెందలేదు. ఛైర్‌పర్సన్, సీఈవోలు అజెండాను ఆమోదించాలని కోరినా వారు తిరస్కరించారు. జడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇచ్చే వరకు అజెండాను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. జడ్పీ ఇన్‌ఛార్జి గణాంక అధికారి పి.శామ్యూల్‌పాల్ 2026-27 సంవత్సర జడ్పీ బడ్జెట్‌ను చదివి వినిపించారు. బడ్జెట్ తీర్మానాన్ని సభ్యులు ఆమోదిస్తూ రిజిస్టర్‌లో సంతకాలు చేశారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు బడ్జెట్(రూ.లలో)

వివరాలు	2025–26 అంచనా	2025–26 సవరణ	2026–27 అంచనా
ఆదాయం	71,11,57,000	53,85,75,000	54,10,05,000
వ్యయం	69,10,87,000	50,45,75,000	51,40,15,000
మిగులు	2,00,70,000	3,40,00,000	2,69,90,000

☛ ఛైర్‌పర్సన్ క్రిస్టినా అధ్యక్షతన 1, 4, 7 కమిటీలు జరిగాయి. 7వ కమిటీలో సభ్యులైన తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ హాజరయ్యారు. ఆయన్ను మాట్లాడమని ఛైర్‌పర్సన్ క్రిస్టినా కోరగా.. అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయని.. సమావేశంలో ప్రస్తావించడం బాగోదని ఆయన వ్యాఖ్యానించారు. సమయం ఇస్తే మరోసారి కలిసి మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు. 2వ కమిటీకి కోరం లేకపోవటంతో సమావేశం నిర్వహించలేదు. 3వ కమిటీ జడ్పీ ఉపాధ్యక్షుడు శొంఠిరెడ్డి నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగింది. 5, 6 కమిటీలను కోరం లేనందున నిర్వహించలేదు.

కొండవీడు చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న చంద్రశేఖర్, రామనారాయణరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు ✦ 'కాంతారా' ప్రదర్శన

కొండవీడు ఉత్సవం.. చారిత్రక వైభవం

ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, యడ్లపాడు : కొండవీడు కోట ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక వైభవాన్ని చాటి చెప్పాయి. కొండ దిగువన శనివారం ఉదయం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా జెండా ఊపి హెలీరైడ్‌ను ప్రారంభించారు. అనంతరం కొండపైకి వెళ్లారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును ఆహ్వానించారు. అనంతరం అతిథులు కొండవీడు ఉత్సవాల్ని ప్రారంభించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూల ప్రదర్శనను.. నాగార్జునసాగర్ డ్యాం, బుద్ధ విగ్రహం, ధరణికోట, ఉండవల్లి గుహలు, కోటప్పకొండ, అమరావతి స్తూపం సైకత శిల్పాల ప్రదర్శనను తిలకించారు. డీఎఫ్‌వో కృష్ణప్రియ, జేసీ సంజనా సింహా పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంది.

గత ఐదేళ్లు ఉత్సవాల ఊసేలేదు: మంత్రి ఆనం

ఒకప్పుడు కొండవీడు కోటకు దారి లేదు. సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వల్లే రహదారి సౌకర్యం వచ్చింది. కోటపై లక్ష్మీనరసింహ స్వామి, శివుని ఆలయాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. వందల ఏళ్ల కిందట నిర్మించిన ఆలయాలను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసి పునర్నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. వైకాపా హయాంలో ఐదేళ్లూ కొండవీడు ఉత్సవాలను నిర్వహించలేదు. రెడ్డి రాజులు పాలించిన కోటను అభివృద్ధి చేయాలని వారికి అనిపించకపోవడం దారుణం. కూటమి ప్రభుత్వం వచ్చాకే పూర్వవైభవం వచ్చింది.

ఉత్సవాలకు తరలివచ్చిన విద్యార్థులు

వేల మంది విద్యార్థుల రాక..

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వేల మందిని ప్రత్యేక బస్సుల్లో కొండవీడు కోటకు తరలించారు. ఉపాధ్యాయుల సమక్షంలో వారంతా కోటపై చరిత్ర ఆనవాళ్ల గురించి తెలుసుకున్నారు. వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని తిలకించారు. మధ్యాహ్నం నుంచి యువత రాక ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో కొందరు, స్నేహితులతో మరి కొందరు ఉత్సవం తిలకించేందుకు వచ్చారు. ఆర్టీసీ చిలకలూరిపేట, ఫిరంగిపురం, నరసరావుపేట నుంచి ప్రత్యేక బస్సుల్ని నడిపింది.

ఆసుపత్రికి వస్తున్నారా.. సహాయకులతో రండి!

అస్వస్థతకు గురైన వెంకట్రావును స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన బాపట్ల జిల్లాకు చెందిన యార్లగడ్డ వెంకట్రావును తెనాలి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఎంత సేపు నిరీక్షించినా రోగిని తీసుకెళ్లేందుకు సహాయకులెవరూ రాలేదు. చివరికి తన వెంట వచ్చిన కుటుంబ సభ్యులు ఆయన్ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లి ఎక్స్‌రే పరీక్షలు చేయించి వార్డుకు తరలించారు. ఇది పేరుకు పెద్దాసుపత్రే కానీ రోగులను వైద్యపరీక్షలకు తీసుకెళ్లే సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో రోగులు తమ వెంట సహాయకులను తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఏటా ఇన్‌పేషెంట్లు 50 వేల మంది చికిత్స పొందుతుంటారు. మందుల పంపిణీ కేంద్రాల్లో ఖాళీలు భర్తీ కావట్లేదు. దీంతో సిబ్బందిపై పనిభారం పడడంతో అనారోగ్యం పాలవుతున్నారు. రోగనిర్ధారణలో కీలకమైన సీటీ స్కాన్ పరికరం ఎప్పుడు అడిగినా వచ్చేస్తుందని సిబ్బంది ఊరిస్తున్నారు. దీనిపై సూపరింటెండెంట్ సౌభాగ్యవాణిని సంప్రదించగా త్వరలో సీటీ స్కాన్ పరికరం, రక్త వర్గీకరణ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆసుపత్రిలో సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు ఇస్తే విచారించి చర్యలు చేపడతామన్నారు.

ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపులు త్వరలో పూర్తి చేస్తాం

రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని రైతుల సమస్యలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు అధికారులకు సూచించారు. శనివారం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజధాని రైతులు, స్థానికులు హాజరై కమిషనర్‌కు అర్జీలు అందించారు. రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్‌మెంట్, రిజిస్ట్రేషన్‌లు, భూమి లేని పేదలకు అందించే పింఛన్లు, వార్షిక కౌలు తదితర సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి. అమరావతిలో భూమి వ్యవహారాలు 12, సామాజిక సంక్షేమం 3, ఇంజినీరింగ్ 2, ప్లానింగ్ 2, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ 1 మొత్తం 20 వినతులు వచ్చాయి. సీఆర్డీఏ అదనపు కమిషనర్ ఏ.భార్గవ తేజ, ఏపీ సీఆర్డీఏ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.గోపాలకృష్ణారెడ్డి, సామాజిక సంక్షేమ విభాగం గ్రూప్ డైరెక్టర్ వి.రాములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు పాల్గొన్నారు.

పశ్చిమ కాలువకు 2,304 క్యూసెక్కులు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కృష్ణా తూర్పు ప్రధాన కాలువ పరిధిలోని ఏలూరు పంట కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడు వద్ద బుడమేరు అండర్ టన్నెల్(యూటీ) విస్తరణ పనులు చేపట్టనున్న క్రమంలో తాగునీటి అవసరాల కోసం చెరువులను ముందస్తుగానే నింపారు. యూటీ పనుల దృష్ట్యా నీటి సరఫరా నిలిపి వేశారు. నగరంలోని ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా పరిధిలోని కాలువలకు శనివారం 2,892 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 2,304, గుంటూరు ఛానల్‌కు 86, కృష్ణా తూర్పు(కేఈ) ప్రధాన కాలువకు 502 క్యూసెక్కులు విడుదల చేశారు. (కేఈ) ప్రధాన కాలువ నుంచి కేఈబీ కాలువకు 302, బందరు కాలువకు 200 క్యూసెక్కులు ఇస్తున్నారు.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్

శానిటరీ ఇన్‌స్పెక్టర్ డిప్లొమా కోర్సు

ప్రోగ్రాం వ్యవధి	బోధనా మాధ్యమం	విద్యార్హత
శానిటరీ ఇన్‌స్పెక్టర్ 1 సంవత్సరం	ఇంగ్లీష్ మరియు తెలుగు	డిగ్రీ, ఇంటర్ మీడియట్ (లేదా) ఎం.పి..హెచ్.డబ్ల్యు

సంప్రదించండి:
9618058000, 8125111668

అర్హత నియమావళి మరియు ఇతర వివరముల కొరకు www.aiilsg.org వెబ్‌సైట్‌ను చూడండి

అప్లికేషన్ దరఖాస్తుకు చివరి తేది:15-02-2026

(c) eenadu

EENADU Classifieds

BUSINESS SERVICES

COURIERS

USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, యూరప్ మొ.దేశాలకు పచ్చళ్ళు, స్వీట్స్, బట్టలు, డాక్యుమెంట్స్, మెడిసిన్స్ తక్కువ ధరకే పంపించ బడును ★ ICL ఇంటర్నేషనల్ కొరియర్ చంద్రమౌళీ నగర్ 7వ లైన్ GNT. ✆ 77992 56644.

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464.

WANTED

We are interested in taking over of schools in Guntur, Bapatla and Prakasam Districts. Interested may call on: 9985537617.

FOR SALE

బాపట్ల పట్టణానికి 14km రేటూరు గ్రామంలోని శ్రీ సీతా రామాంజనేయ రైస్‌మిల్ 35HP రన్నింగ్ మోడ్రన్ మిల్ అమ్మకం. సెల్ 98495 10021.

గుంటూరు, బృందావన్ గార్డెన్స్, కుందుల రోడ్‌లో రన్నింగ్‌లో ఉన్న లేడీస్ బ్యూటీ పార్లర్ అమ్మకానికి కలదు. 83328 90632, 93478 46864.

BUILDING CONSTRUCTION

కోటి పాత బిల్డింగ్స్, పెంకుటిల్లు, రేకుల షెడ్లు పగలకొట్టి నేలమట్టం చేయబడును. పాతదర్వాజాలు, కిటికీలు, కలప, ఐరన్ కొనబడును. సెల్లార్ తీయబడును. 9949760367.

చిర్రావూరులోని పాత భవనాన్ని (చర్చిని) తొలగించు వారు మరియు రద్దు, (టేకు) కలప, ఐరన్ ట్రస్సులు, బంగళా పెంకులు మొత్తంగా కానీ విడివిడిగా కానీ కొనుగోలు చేయుటకు ఆసక్తిగలవారు సంప్రదించండి. 95334 86482, 88867 32208.

మీ సొంత స్థలంలో మీకు నచ్చిన విధంగా, చ॥అ॥ ప్రకారం పూర్తి కాంట్రాక్ట్ పద్ధతిలో కన్‌స్ట్రక్షన్స్ చేయబడును. శిష్టా శ్రీనివాసులు, బిల్డర్. ✆ 93907 05477.

WATER PROOFING

బాత్‌రూమ్ లీకేజీ గోడలపై చెమ్మ, శ్లాబ్ లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఏ లీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 8096113137, 9642458892.

EDUCATION

SPOKEN ENGLISH

స్పోకెన్ ఇంగ్లీష్ కేవలం 35రోజుల్లో తేలికైన పద్ధతుల ద్వారా గ్రామర్‌తో సహా పూర్తిగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పబడును. బిళ్ళా అశోక్ కోచింగ్ సెంటర్, 4/17, బ్రాడీపేట, గుంటూరు. Cell: 77806 18307, 94401 81403.

HOME TUITIONS

1 to 10th / Inter / Degree Studentsకు Maths Home Tution మీ ఇంటి వద్దనే చెప్పబడును. Ph. 99518 29308.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్
మార్ట్ గేజ్ లోన్
హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
9390115506
9390115507
BHARAT BANK

HEALTH & CARE

మీరు వెయిట్‌లాస్ అవ్వాలని అనుకుంటున్నారా ఎంత ప్రయత్నించినా మీరు అనుకున్నది సాధించలేదా చివరిగా ఒక్కసారి మా వద్దకు రండి రిజల్ట్ చూపించబడును. నో కెమికల్ నో సైడ్ ఎఫెక్ట్. ✆ 93816 78565.

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్ డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్. ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గా ప్రసాద్. 98495 69111.

PEST CONTROL

చెద పురుగుల నివారణ 10 సంవత్సరాల గ్యారంటీ ISO సంస్థ యూనివర్సల్ పెస్ట్‌కంట్రోల్ ITC దగ్గర, గుంటూరు. ✆: 90305 09880, 7702127789.

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో గజం 5,000/-, 10,000/-, 23,000/- కమర్షియల్ ప్లాట్ 37 లక్షలు. 15,000/- రెంటు. లోను కలదు. 9052345356.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు, పెదకాకాని, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా/ కొనాలన్నా సంప్ర. 73823 96677.

గుంటూరుసిటీ MG ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1, ఫేస్-2, ఫేస్-3 & జనచైతన్య ప్లాట్స్, గోరంట్ల, లాం నందు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు అమ్మాలన్నా, కొనాలన్నా 8978056257.

ఎర్రచందనం పెంపకానికి అనువైన నేలలున్న ప్రకాశం జిల్లాలో ఎర్రచందనం ఫామ్‌ల్యాండ్‌ను కొన్ని వేలమంది ఇప్పటికే కొనియున్నారు. మరి మీరుకూడా ఆలోచించండి/ చూడండి తరువాతే నిర్ణయం తీసుకోండి. 9908822077.

శ్రీ సాయి రియల్‌ఎస్టేట్ & కన్సల్టెన్సీ. గుంటూరు రాజధాని ప్రాంతాల్లో ఇల్లు, స్థలాలు, పొలాలు, అపార్టుమెంట్స్, కమర్షియల్ స్థలాలు, బిల్డింగ్స్ కొన॥ అమ్మ॥ & లోన్స్‌కు సంప్ర॥ చంద్రమౌళినగర్, 7/2 ఎన్టీఆర్ స్టేడియం, మెయిన్‌గేటు ఎదురురోడ్డు, 9849038672, 8186946260.

FLAT FOR SALE

AMARAVATHI ROAD

EAST / WEST - 2BHK - 1210 sft @ Nakshath Enclave @ Himani Nagar, Amara vathi Road, Guntur. No Brokers. Cont: 8885369999.

లాం సెంటర్, జొన్నలగడ్డ అడ్డరోడ్డు, అమరావతి రాజధానికి వెళ్ళే రోడ్డుకి అతి దగ్గరలో నెలకి ఫిక్స్‌గా 15,000/- అద్దె, 5 నెలలు అడ్వాన్స్, 5 సంవత్సరాలు అగ్రిమెంట్ గల 1265 S.Ft., 2 BHK అపార్ట్మెంట్ ప్లాట్లు అమ్మకానికి కలవు. 9553155743,

గుంటూరు, అమరావతిరోడ్, ఆంజనేయపేట 1st లైన్, KVR అపార్ట్మెంట్, డుప్లెక్స్ ఫ్లాట్ 4B/R & 2B/R, ఫ్లాట్స్ అమ్మకం. ✆: 97042 69015.

గుంటూరులో గోరంట్ల వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో గల శివగ్రీన్ వాలీ గేటెడ్ కమ్యూనిటీ లోని "D" Block (2 BHK, 1150 Sq.ft., ఈస్ట్ ఫేస్) అమ్మకానికి కలదు. - Contact Cell No. 9848085592.

BRODIPET

గుంటూరు, 6/18 బ్రాడీపేట, భవ్య ఓరియన్ అపార్టుమెంట్ నార్త్‌ఫేస్ 100% వాస్తు. ప్రతిఫ్లోర్ 2000sft ఫుల్లీ ఫర్నీచర్డ్ 1st & 5th ఫ్లోర్స్ అమ్మబడును. ✆ 93962 72999, 92487 13999.

KOTHAPETA

2 BHK 1050 Sft beside Manipuram Bridge, Nehru Nagar 1 Line, Very close to RTC Bus Stand. Newly renovated and freshly painted, sft @ 3700 ready to move in. Ph: 9885966486.

NALLAPADU ROAD

నల్లపాడు రోడ్డులోని సీతారామ టౌన్‌షిప్‌లో తూర్పుముఖంగా కొన్ని లగ్జరీప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. 78938 17275, 98491 15045 నంబర్లలో సంప్రదించండి.

SATTENAPALLI

సత్తెనపల్లి, రఘురామనగర్‌లో శ్రీ కల్కిబాబు రెసిడెన్సీలో 2BHK-4 ఫ్లాట్స్ అమ్మకము. 1277sft E/F & W/F & 1087sft - 2 N/F ✆ 94405 22721.

TADEPALLI

VJA-GNT హైవే తాడేపల్లి నవోదయ కాలనీ, రెయిన్‌బో విల్లాస్ ప్రక్కన బొప్పనాస్ స్క్వేర్‌లో, E/F, 3BHK (1736 S.Ft.) డీలక్స్ ఫ్లాట్ గృహప్రవేశానికి సిద్ధంగా 1 మాత్రమే అమ్మకమునకు కలదు. ✆ 99088 45111.

తాడేపల్లి/AIIMS దగ్గర్లో APCRDA అప్రూవ్డ్ గృహప్రవేశానికి సిద్ధంగా తూర్పుఫేస్, 5th ఫ్లోర్, న్యూ 3BHK ఫ్లాట్ (1615 S.Ft) సీలింగ్, కబోర్డ్స్, లిఫ్ట్, RO ప్లాంట్, బ్యాంక్‌లోన్ సౌకర్యంతో అమ్మబడును. Tejas Residency. ✆ 87901 84566.

VIDYANAGAR

విష్ణునగర్ 3వలైను శ్రీశ్రీనివాసం 3 B/R 2300 sft. శ్రీహరివాసం E-1250 w-1225ఫుల్ ఫినిష్ రెడీటు ఆక్యుపై 9704139333, 9855700115.

GENERAL

2BHK Flat for Sale W/F SaiSneha Residency Flat No: 404, 14th Line, A.T. Agraharam, Guntur. Contact: ✆ 98667 34479.

గుంటూరు, దేవాపురం 4 లైన్, లక్ష్మి నిలయం, 2 B/R, 1070 S.Ft., ఈస్ట్ ఫేస్, 42 చ॥గ॥ (కబోర్డ్స్/ వాల్‌కేర్/ కార్ పార్కింగ్) ఫ్లాట్ అమ్మకం. 9032423377.

ట్రాన్స్‌ఫర్ అవ్వటంవలన, తక్కువ ధరకే 2BHKఅమ్మకం ఫ్లాట్‌నెం: 508. ఓం శ్రీశివసాయిటవర్స్, మార్కాపురంరోడ్, వినుకొండ. ✆9491876145, 9603303678.

శృతి 2 & 3 BHK అపార్ట్‌మెంట్స్
80 అడుగుల రైల్వే స్టేషన్ రోడ్డు, నల్లపాడు, గుంటూరు.
KALLAM HOUSING & REAL ESTATES PVT. LTD
Customer satisfaction is our main motto
D.No.4-20-9, 2nd Line, J.K.C. Nagar, Opp. K.L.P. Public School, GUNTUR
E-mail : khrepl@gmail.com
Cell : 91779 59529, 99498 27656

తాడేపల్లి లగ్జరీ రాయల్ అపార్ట్‌మెంట్స్‌లో, 5వఫ్లోర్ B-బ్లాక్, ఫ్లాట్ నెం:506, అన్నివసతులతో అమ్మకానికి కలదు. సంప్ర. Ph: 9000059583, 9000046605.

గుంటూరు, గుజ్జనగుండ్ల సెంటర్, పలకలూరు రోడ్డుకి ఆనుకొని 2 BHK Flats రెడి టు ఆక్యుపై అమ్మకం. ✆: 9154261480 & 9000054902.

నెహ్రూనగర్ 1st లైను మహాలక్ష్మమ్మ గుడి ప్రక్కన, యర్రంశెట్టి డైమండ్ హోమ్స్ 3BHK, 2140sft గల ఫుల్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అమ్మకం కలవు. ✆ 9652927952.

గుంటూరు, NGO కాలనీ, సంతోష్ నగర్, 3వలైన్, మెయిన్‌రోడ్ దగ్గరలో న్యూకన్‌స్ట్రక్షన్ కృష్ణశివ రెసిడెన్సీ, 3 B/R, 1600S.Ft., W/Fఫ్లాట్ అమ్మకం.7893471037.

జెకేసీ కాలేజీరోడ్, జయంతినగర్ 3వ లైన్, ఆపిల్‌బార్ ఎదురు, శాంతి స్ప్రింగ్‌డేల్ అపార్టుమెంట్‌లో 5వ ఫ్లోర్ 1650 sft. తూర్పుఫేస్ ఫ్లాట్ అమ్మకము నకు కలదు. సం. 94404 74044, 93473 93139.

తాడేపల్లి NH-16 సర్వీసు రోడ్డులో క్యాపిటల్ టవర్స్ 2nd ఫ్లోర్‌నందు 2BHK (1125 sft) Flat అమ్మబడును. యూనియన్ బ్యాంక్ పక్కన. ✆ 94404 76659, 94404 76658.

గుంటూరు, కొత్తపేట, బాస్కర్‌డీలక్స్ రోడ్, డోర్ నెం.9-10-48, 70 గ. క్రింద 2 & పైన 2పోర్షన్లు నెలకు 15 వేలు అద్దె వచ్చు ఇల్లు అమ్మకం. ✆ 8985294812.

PATTABHIPURAM

గుంటూరు, కృష్ణనగర్ 7వ లైను ఫారెస్ట్ ఆఫీసర్స్ కాలనీలో 340 చ॥గ॥లో నిర్మించిన తూర్పు ఫేసింగ్ డాబా ఇల్లు అమ్మకము. డైరెక్ట్ పార్టీస్. ✆: 9866127490.

TADEPALLI

VJA-GNT హైవే తాడేపల్లి KL యూనివర్సిటీని ఆనుకొని గృహప్రవేశానికి సిద్ధంగా బొప్పన విల్లాస్‌లో W/F, 180 గ॥ (1952 S.Ft.) బిల్డర్‌షేర్ 3BHK డూప్లెక్స్ విల్లా 1 మాత్రమే అమ్మకమునకు కలదు. ✆ 9908845511.

HOUSE FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరుసిటీ లిమిట్స్ నుండి కేవలం 5 Kms దూరంలో, రాజధాని అమరావతి రహదారికి దగ్గరలో లామ్‌అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర 25 ఎకరాలలో గేటెడ్‌కమ్యూనిటీ వెంచర్ లోటస్ ఇన్‌ఫ్రావారి Luxurio. 105 ప్రీమియం 4 BHK విల్లాలు, 4 వైవిధ్యభరిత మైన పార్కులు, క్లబ్‌హౌస్, గ్రాండ్‌ఎంట్రన్స్ ఆర్చ్ 40అ॥ CC రోడ్స్ కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్‌తో, CC TV CRDA & Rera అప్రూవ్డ్ వెంచర్, బ్యాంక్ లోన్ కలదు. 98668 33383, 81422 23456.

గుంటూరు సిటీ, గోరంట్ల కొత్తగా నిర్మించిన ఇండిపెండెంట్ గృహము 215 చ.గ. సిద్ధముగా ఉన్నది. వాటర్, బ్యాంక్‌లోన్, 2 కార్ల పార్కింగ్. ✆ 9849510021.

ARUNDELPETA

గుంటూరుసిటీ, అరండల్‌పేట, 16/2, 6-16-11, 3ఫ్లోర్స్ బిల్డింగు 123చ॥గ॥ 60x18 N/F ఇల్లు అమ్మకం&అద్దెకు. 2కో॥ 30ల॥. 35 సం॥ లైఫ్. 9866121632.

AUTO NAGAR

గుంటూరు RTC కాలనీ, గాంధీనగర్ 2వ లైన్, తూర్పు ఫేస్ 30 అ॥రోడ్డు (60X42) 280 చ॥గ॥ క్లియర్ టైటిల్ రేకుల ఇల్లు అమ్మకం. 90594 66285.

CHUTTUGUNTA

A.T.అగ్రహారం 17వలైన్ ఎదురు, శాంతినగర్ 1వలైన్ లారీఆఫీస్, సాయిగారి ఇల్లు శ్రీ పోలేరమ్మ గుడి ప్రక్కలైన్, చుట్టుగుంట 153గజాలు దక్షిణం ఫేసింగ్ 28x50 REG ఇల్లు 2 స్టేర్స్, గ్రౌండ్ ఫ్లోర్ 2BHK ఇల్లు పైన 2 పోర్షన్లు 26 వేలు అద్దె వచ్చును. ✆ 9440715707, 8523822212.

DONKA ROAD

గుంటూరు, డొంక రోడ్డు , ఓంకారం గుడి ప్రక్కన, 230 చ॥గ॥ నెలకు 50,000/- అద్దెలు వచ్చే కమర్షియల్ బిల్డింగ్ (G+1 మెయిన్ రోడ్ ఫేస్) అమ్మబడును. గోడౌన్‌లకు అద్దెకు ఇవ్వబడును. ✆ 83743 09436.

KOTHAPETA

కొత్తపేట, కుగ్లర్ హాస్పిటల్ రోడ్డు, లీలా కార్తికేయ హాస్పిటల్ ఎదురు 180 చ.గ. నార్తఈస్ట్ ఫేస్, పాత ఇల్లు అమ్మకం. సెల్ 92811 82204.

GENERAL

2 BHK Ground floor House for immediate Sale 6/18 Brodipet, Guntur. Site area: 209 sq.yds. Contact Mob: 9989622243.

నవులూరు, మంగళగిరినందు, 300 గజాలలో పడమర ఫేసింగ్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కలదు. Phone: 9440822781.

House For Sale చీరాల కొత్తపేట RTC కాలనీలో 9 సెంట్ల విస్తీర్ణములో 2 అంతస్తుల డాబా ఇల్లు సౌత్ (ఈస్ట్ రోడ్) అమ్మకానికి కలదు. ✆ 9177644898, 7093321399.

VJA,భవానీపురం, స్వాతి థియేటర్ దగ్గరలో బ్యాంకు సెంటర్‌లో NHనుండి 2వ బిట్ 40Ft లోపల 150 గ॥ల G+1 ఇల్లు అమ్మకం. ✆ 95730 59117.

గుంటూరు, చుట్టుగుంట VIP రోడ్ చివర, భవానిపురంలో 120 చ॥గ॥ వెస్ట్ ఫేస్ ఇండివిడ్యువల్ హౌస్ రెడీ టు ఆక్యుపై. 67 ల॥ 9848331042.

గుంటూరులో ఇల్లు, స్థలాలు, పొలాలు అమ్మాలన్నా, కొనాలన్నా (30 సం॥ల అనుభవం) పాల బూత్ మస్తాన్‌వలి కారుమూరి హాస్పటల్ ఎదురు కొత్తపేట. ✆ 98666 68822.

గుంటూరు సిటి, కొత్తపేట, విజయటాకీస్ వెనుకవైపు సందులో 107 గజాలు స్థలము, 3 అంతస్తుల భవనము అమ్మబడును. ✆ 9849302422.

తెనాలి నాజరుపేట దేవిచౌక్‌కు 1 కి.మీ. దూరంలో 100 గజాలలోని G+1 పెంట్‌హౌస్ 12 సం॥ల క్రితం బిల్డింగ్ అమ్మకం. 47 లక్షలు. ✆ 6300192820.

LAND FOR SALE

GENERAL

ఫిరంగిపురం (మం), బేతపూడి గ్రా, డాక్టర్ గారి పొలం నెం: 243/A, 249/A, 250లోని 4 ఎ.96 సెంట్లు మెట్ట, మాగాణి పొలం అమ్మకం. 85005 70760.

గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1, భాష్యం సుధక్యాంపస్ వెనుక 3500చ॥గ॥ ఉత్తర ఈశాన్యం 33 అ॥రోడ్డు, ప॥ 30 అ॥రోడ్డు గలదు. గజం 32K స్థలం అమ్మకం. ✆:7995759911.

రాజధాని పరిధిలో అమరావతి మండలం యండ్రాయి గ్రామం నందు 4.5 ఎకరాల పొలము అమ్మబడును. డైరెక్ట్ పార్టీ మాత్రమే సంప్ర: 70134 15069.

కంకటపాలెం మెయిన్ రోడ్ సైడ్ బాపట్ల, బిపిసిఎల్ పెట్రోల్ పంప్ దగ్గర 55 సెంట్లు, 35 సెంట్లు, భూమి అమ్మకానికి ఫోన్ నంబర్: 95533 22091, 95533 22081.

ఫ్లాష్.... ఫ్లాష్....
వినుకొండ (పల్నాడు జిల్లా)
అవకాడో ప్లాంటేషన్‌లో 11 సెంట్లు 6లక్షలు మాత్రమే
లిమిటెడ్ ఆఫర్ only
24 నెలల సులభ వాయిదాలు కలవు.
✆9133574455

PLOT FOR SALE

AUTO NAGAR

గుంటూరు-మంగళగిరి రోడ్డు ఒమేగా కిమ్స్‌శిఖర హాస్పిటల్స్‌కు సమీపంలో టెలిఫోన్ కాలనీలో చ.గ. 650 స్థలం అమ్మకం. గజం 27000. ✆ 9949399632.

BRUNDAVAN GARDENS

బృందావన్ గార్డెన్స్ 270 గజాలు ప్రధాన రోడ్డు వెనుక వైపు ప్లాట్ N/F, స్టేడియంకు & చౌదరి మెడికల్స్ చాలా దగ్గరగా. సరసమైన ధర Ph: 9391032238.

MANGALAGIRI

మంగళగిరి, రత్నాలచెరువు దగ్గరలో 430 చ॥గ॥ సర్వీస్ రోడ్డు నుండి 3వ ప్లాటు సౌత్‌ఫేసింగ్ అమ్మకమునకు కలదు. ✆ 9059496474, 9110543264.

INNER RING ROAD

ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1 అతిదగ్గరలో సాయినాథ్ కాలనీ 2వలైన్ నార్త్‌ఫేస్ 30" రోడ్డు గల 277చ.గ. ఖాళీస్థలము కలదు. చ.గ. 54,000. ✆ 9849351256.

REPALLE

రేపల్లె ABR గవర్నమెంట్ డిగ్రీ కాలేజి ప్రక్కన గల బాల విద్యా నికేతన్ బజారులో తూర్పుఫేసింగ్ 311 చ॥గ॥ల స్థలం అమ్మకం. నోబ్రోకర్స్. 9849478498.

TENALI

తెనాలిలో రాబోవు బైపాస్, ఇన్నర్ రింగ్‌రోడ్‌కు ప్రక్కనే CRDAవెంచర్లో స్థలాలు గ॥ 13వేలకే కలవు. 50లక్షలకే 2BR ఇల్లు బుకింగ్స్. ✆: 7673930924.

VINUKONDA

133 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ పల్నాడు జిల్లాలో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133574455.

GENERAL

West Facing Plot 466Sq Yards Approved Layout Polakampadu Near Vundavalli X Roads Close to Amaravathi 2nd Line to Main Road Only Buyers Contact. ✆ 90103 54062.

గుంటూరు, అమరావతి రోడ్, మెడికల్ హాస్టల్ వెనుక, కొండయ్య కాలనీ ప్రక్కన, ఎంప్లాయిస్ కాలనీ 706 చ॥గ॥ ఈస్ట్ ఫేస్ స్థలం అమ్మకం. 85005 70760.

గుంటూరు శ్యామలానగర్ 12వ లైన్, TSR ఎన్‌క్లేవ్ ప్రక్కన 578 చ॥గ॥ సౌత్ ఫేస్ స్థలం అమ్మబడును. ✆ 99599 53290.

స్పెషల్ ఆఫర్ GNT- VJA రోడ్డు Nh-16 కి దగ్గరగా నంబూరులో CRDA LP No. 129/25 ప్లాట్స్‌కలవు. బ్యాంక్ లోన్ & స్పాట్ రిజిస్ట్రేషన్. 8686562888.

గుంటూరు శ్యామలానగర్ 11వ లైనులో 204 చ॥గ॥ ప్లాటు (ఉత్తరం ఫేసింగ్) అమ్మకమునకు కలదు. కావలసిన వారు సంప్రదించగలరు. ✆ 98401 52955.

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

మార్కాపురం (కుంట) దగ్గరలో 133 గజాలు కేవలం 2 లక్షలు మాత్రమే దానకొండ దగ్గరలో 133 గజాలు 1 లక్ష మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్. 9398621767.

గుంటూరు ఈదులపాలెం N.H 5 దగ్గర, శ్రీవారి బృందావనంలో, 196 చ.గ. తూ.ఫే. స్థలము అమ్మకమునకు కలదు. ఫోన్: 9440296077.

వెంటనే అమ్మకం.చీరాల, దగ్గుబాడురోడ్, బృందావనం ఎదురు, 4సెంట్లు N/E ఫేస్ స్థలం అమ్మకం. 8ల॥ (Nego) 8828322556, వాట్సప్ 9949609500.

గుంటూరు & అమరావతి CRDA అప్రూవ్డ్ ప్లాట్లు ఎనికేపాడు - నరుకుళ్ళపాడు గ॥ 23 వేలు వెంగళాయపాలెం - నల్లపాడు గ॥ 16 వేలు. మేడికొండూరు - సిరిపురం గ॥ 11వేలు. 9392242019.

గుంటూరుజిల్లా, పెదకాకాని మం॥ వెనిగండ్ల గ్రామంలో 33 అ॥ R&B రోడ్, పడమర ఫేసింగ్‌తో, 19సెంట్ల స్థలం అమ్మకం. సెంటు 9లక్షలు. ✆ 8247588099.

(విజయవాడ) ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ చేయుటకు లీడర్స్‌కి స్వాగతం మంచి కమీషన్ & శాలరీ ఇవ్వబడును. ఫోన్: 9133574455.

తెనాలిదగ్గర అంగలకుదురు గ్రామం రాబోవురోజులలో అభివృద్ధి చెందుతున్న గ్రామంలో 4సెంట్లు స్థలంఅమ్మకం. సెంటు 6లక్షలు (డైరెక్ట్ ఓనర్) ✆9515520741.

గ్రేటర్ గుంటూరుకు ఆనుకొని లాల్‌పురంలో ఇళ్లకు ఆనుకొని ఇల్లు నిర్మించుటకు అనువైన 167 గజాల స్థలం అమ్మకానికి కలదు. సం॥ 78938 61980.

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599.

SHOP FOR SALE

GENERAL

గుంటూరు బస్టాండ్ దగ్గర మంగళగిరి రోడ్డులో పద్మజ పెట్రోలు బంకు ఎదురుగా అన్నపూర్ణ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్‌లో 148 నెం. షాపు అమ్మకం. ✆ 8247588099.

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact: ✆ 8754809650.

PROPERTY FOR SALE

GENERAL

Site with House is for sale 229.8/9 Sq Yds west facing site at D.No 5-16-1 Brodipet 2/15, Guntur. Site size: 28X73 Ft. Ph No:70935 06668.

గుంటూరు, అరండల్‌పేట 17 వ లైన్, మెయిన్ రోడ్ దగ్గర, GF, FF & SHOP 166.66 చ॥ గ॥ (25 60) నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకం. ✆ 99484 30214, 97048 48587.

LEASE/ RENT

LEASE/RENT
1. గుంటూరు బ్రాడీపేట 4వ లైను బ్లూ స్టోన్ బిల్డింగ్ పైన ఉత్తరం ఫేసింగ్ 2nd & 3rd ఫ్లోర్స్ Each 1400 S.Ft. గల స్థలము ఆఫీసులకు.
2. గుంటూరుకు 7KM దూరములో పొత్తూరు NH-16 హైవే మీద తూర్పు ఫేసింగ్ 2 ఎకరములలో ఉన్న 30000 S.Ft. గల గోడౌను ఫ్యాక్టరీ / గోడౌనుకు Lease కి ఇవ్వబడును.
✆ 90302 34020

TO LET

2 BHK 1050 Sft beside Manipuram Bridge, Nehru Nagar 1 Line, Very close to RTC Bus Stand. Newly renovated and freshly painted, ready to move in. Ph: 9885966486.

గుంటూరు, ఇన్నర్ రింగ్ రోడ్‌ఫేస్ - 1, డెకాథ్లాన్ షోరూమ్‌దగ్గర, సాయి ప్రకాష్‌రెసిడెన్సీ, 401, 2BHK, కార్ పార్కింగ్ గల ఫ్లాట్ అద్దెకు కలదు. 8790403888.

గుంటూరు, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే గేట్ దగ్గర, పర్ణిక నివాస్ 2BHK ఫ్లాట్ అద్దెకు కలదు. హిందువులకు మాత్రమే. 94412 81611/80086 87470.

గుంటూరు, JKC కాలేజీ రోడ్, ఒరియన్ హోటల్ ఎదురు అదిత్రి హెక్సోటిక, 109, ఫుల్ ఫినిషెడ్ 3B/R ఫ్లాట్, కార్ పార్కింగ్‌తో అద్దెకు కలదు. 94411 14761.

గుంటూరు-నల్లచెరువు బొమ్మల సెంటర్ దగ్గర, 8000 అడుగుల గోడౌన్ మొత్తంగా కాని విడివిడిగా కాని అద్దెకు కలదు. Ph: 98663 15903, 98663 15913.

గుంటూరు నగరంపాలెం - 1వ లైను మూడు బొమ్మల సెంటర్ ఎదురు సందులో 2BHK ఇల్లు అద్దెకు కలదు. @ 63019 63337, 77020 65426.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిల్డింగ్ 1st ఫ్లోర్ బ్రాడీపేట 4/14 ఆఫీసు & కమర్షియల్‌కు 2700 sft గల స్థలం అద్దెకు కలదు. ✆ 9490308256.

గుంటూరు అరండల్‌పేట 15/2-3లో ఫస్ట్ ఫ్లోర్లో 3 పెద్ద గదులు, 1 చిన్నగది, కిచెన్, అటాచ్ బాత్‌రూమ్ ఫ్యామిలీస్/ఆఫీసులకు అద్దెకు కలదు. ✆ 9885222462.

గుంటూరు, బృందావన్ గార్డెన్స్ 4వ లైను, బృందావన పార్క్ 102, 3 BHK కారు పార్కింగ్ వసతి గల ఫ్లాట్ అద్దెకు ఇవ్వబడును. ✆ 99662 13466.

TOLET
నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా, NH -16 కి ఆనుకొని ఉన్న గేటెడ్ కమ్యూనిటీ రెయిన్ ట్రీ పార్క్ ద్వారకా కృష్ణలో అన్ని ఆధునిక వసతులు ఉన్న Luxury A Type Triplex Villa (4BHK) East Facing అద్దెకు ఇవ్వబడును.సంప్రదించండి:
9848112678

COMMERCIAL

GNT Brodipet 4/18 Sri Guru Raghavendra Complex 2 Floors Commercial Space Rent with lift facility each floor 1350Sft. Ideal for coaching center, Hospitals, Office Space, banks. 9884584181.

Tolet for G+3 Commercial Building at Gorantla (Amaravathi Road), each Floor 1100 Sft Banks, Offices, any Comm. ✆ 8499907068.

GNT Gujjanagundla Opp: CurrentOffice 1500S.Ft. full Furnished IT-Office with Cubicles for RENT/ LEASE for Offices, 8309314773.

గుంటూరు అరండల్‌పేట 11/2 లో 1200 Sft, లాలాపేట జిన్నాటవర్ సెంటర్‌లో 1800 Sft గల కమర్షియల్ బిల్డింగ్స్ ఆఫీసులకు, బ్యాంకులకు అద్దెకు ఇవ్వబడును. ✆ 99637 75262.

గుంటూరు, అరండల్‌పేట 11/1, నెం: 6-11-42 నందు 2వ & 3వ ఫ్లోర్స్ ఆఫీస్‌పర్పస్ & హౌస్ పార్కింగ్ సౌకర్యంతో అద్దెకుకలవు. 73968 87273, 9492716403.

కొత్తపేట, యడవల్లి వారి వీధి, డాక్టర్స్ ప్లాజా దగ్గర, G+3 కొత్తబిల్డింగ్ అద్దెకు/లీజు ప్రాతిపదికన ఇవ్వబడును. ఒక్కొక్క ఫ్లోర్ 2076 చ.అ. ఫోన్: 98491 27290.

సత్తెనపల్లిటౌన్ SBI మెయిన్ బ్రాంచ్ ప్రక్కన కొండారెడ్డి హాస్పిటల్ ఎదురు G+3 కొత్తబిల్డింగ్ బ్యాంకులకు, హాస్పిటల్స్‌కు, ఆఫీసులకు అద్దెకు కలదు. ✆ 99490 69611.

WANTED

400 to 600S.ft గల గ్రౌండ్‌ఫ్లోర్ షాపు, లక్ష్మీపురం మెయిన్‌రోడ్డు, క్రాస్ రోడ్స్, బృందావన్ గార్డెన్స్ Main రోడ్డుపై అద్దెకు కావలెను. సంప్ర ✆ 9533430709.

JOBS

WANTED Staff (M/F) Qua: B.Sc., Chemistry or Inter. Lakshmi Narasimha hall Marking Centre, Lalapet, Guntur. ✆ 85009 16916.

Wanted 1.English, Maths & Biology Teachers (6th to 10th) 2.All Subjects (3rd to 5th) 3.IIT-Physics & Chemistry (6th to 9th) 4.Hostel wardens (M) 5.HRS (Preferably Ladies) with minimum 2years exp with Good Spoken English, Good Communication Skills are preferred. ✆ 87126 18895, Guntur.

Saripudi Suzuki is hiring for the following positions: Workshop Manager, MIS executives, System Operators, CRM, CRE & Service Advisors. Both experienced & Freshers can apply. Interview Dt: 10-02-2026, Location: Guntur. ✆ 77999 60199, 149.

SKILL Flex Academy Bapatla Hiring Jr. Marketing Executives MBA (Marketing) 0-2 Yrs. Exp. Eligible Candidates Apply Via. Contact: 89770 07055.

We are hiring Open Positions Pre Primary, Secondary, Middle School Teachers, Marketing Executives, PET, Art & Craft Councillors and Front Office Staff. Cont: International Delhi Public School, Sattenapalli. 70955 00572, watsapp @ 90303 21818. corporate@idpshyderabad.com.

Lakshmi Spares Corporation, Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers Qul: B.Tech / Diploma Location: Krishna, Guntur & Prakasam Districts. Note: Complete field work please send your resumes to Mail ID: hr.lakshmispares@gmail.com ✆ 90325 74443.

SR & JR. Accountant Exp. in GST, TDS, Tally, MS - Excel & Basic Comm. Skills (2) Export Documentation Staff, Guntur ✆ 9381797599.

WANTED Marketing Executives & Accountant (Tally must), Exp. 0 to 3 yrs, Office: SVN Colony, Guntur. ✆ 91777 21609.

Wanted Experienced Teachers & Counsellors. Con: Makoons Play School, Guntur. ✆: 83097 53703 & 91823 16569.

Wanted Accountant Q: Graduate/ CA or CMA Inter with experience of Accounts in Tally and Having MS Excel, word knowledge to work at Coldstorage & Chillies business at Guntur. ✆: 93941 52990.

Wanted Sales Engineers for a Reputed for air Compressor Company Having ITI/ Diploma/ Degree/ Engineering With Exp/ Freshers. Attractive Salary+ Incentives. ✆ 98481 13083, 77805 26322 coastguru@gmail.com

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG, Age: 25-40 years. Salaray upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

Wanted Residential Doctors, Nursing Staff, Receptionist & Lab Technician at Mandhadam(V), Amaravathi, Guntur. ✆ 94419 93089.

గుంటూరు దగ్గరలో మేడికొండూరు గ్రామంలో గల చిల్లీస్ పౌడర్ ఫ్యాక్టరీ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన ఆపరేటర్లు మరియు ఎలక్ట్రీషియన్లు కావలెను. 94948 63859, 99089 20230.

జై గణేష్ సెక్యూరిటీ సర్వీసెస్. గుంటూరులో సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్స్ కావలెను. ప్రారంభ జీతం: 30,000/- PF & ESI. ✆ 79933 22229.

ఇంటీరియర్ కంపెనీ నందు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి ఏరియాలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. 98855 37058.

గుంటూరు లోకల్ హోల్‌సేల్ మెడికల్ షాప్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన బాయ్స్, స్టాఫ్ 2 వీలర్ తప్పనిసరి. జీతం: 12000, టైమింగ్స్: 9.30 am to 8.30 pm. అర్హత: 10th గుంటూరు లోకల్ వారికి ప్రాధాన్యత. 8142104680.

TATA కంపెనీలో లైఫ్ & హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మరియు టీమ్ లీడర్లు కావలెను. మీ శ్రమకు తగిన ఆదాయం + ఫారిన్ ట్రిప్స్ కలవు. ✆ 99089 85109.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వారి ఓపెన్‌ప్లాట్లు, ఫామ్ ల్యాండ్స్ అమ్ముటకు మార్కెటింగ్ సిబ్బంది కావలెను. మంచికమీషన్ ఇవ్వబడును. 93915 26523.

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

ప్రముఖ MNC కొరకు రిటైర్డ్ ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ టీచర్స్, లెక్చరర్స్, ఆడిటర్స్, గృహిణులు కావలెను వ: 25-65 Q: X. ✆ 90523 09256.

గుంటూరు శ్రీ మేధ కాలేజినందు పనిచేయుటకు అనుభవజ్ఞులైన టెలికాలర్లు (F), హాస్టల్ వార్డెన్లు (M) మరియు కంప్యూటర్ ఆపరేటర్లు కావలెను. సంప్ర॥ 9032004632.

నరసరావుపేటలో ఒక వ్యక్తికి వంటమనిషి కావలెను. 45 సం॥లోపు, వైశ్యులు, బ్రాహ్మణులు స్త్రీలు మాత్రమే కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. ✆: 98486 34409.

అకౌంటెంట్ మరియు ఆఫీస్ బాయ్ కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. జీ: 16 to 28 వేలు. KK డిస్ట్రిబ్యూటర్, బ్రాడీపేట, 4/2, Gnt. 93939 22448.

గుంటూరు సిటీలోని ప్రముఖ బ్యాంక్ అనుబంధసంస్థతో కలిసి పని చేయుటకు విశ్రాంత ఉద్యోగులు 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారు. 10th పాస్‌కావలెను. T.లక్ష్మణ మూర్తి, Rtd.డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. ✆: 6304796450.

గుంటూరు టౌన్‌లో కోడిగ్రుడ్ల షాపు నందు క్యాషియర్, కోళ్ళఫారం నందు ఎలక్ట్రీషియన్, వ్యాన్ డ్రైవర్, సూపర్ వైజర్స్ కావలెను. నెం: 38, NTR స్టేడియం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు-7. సం: 9346227777.

కేఎస్ఆర్ మోటార్స్ తెనాలి యమహా షోరూమ్‌కు అనుభవం కలిగిన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. 7396913003.

స్వర్ణముఖి పెట్రోలియం (బోయపాలెం) నందు బాయ్స్ నైట్ డ్యూటీ & గర్ల్స్ పగల డ్యూటీ చేయుటకు కావలెను. Cont: 90001 02177.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 14000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్ వారికి ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు వయసు: 22 సంవత్సరాలు ఉండవలెను. వివరములకు సంప్ర. ✆ : 92487 33372.

అమర్‌నాథ్ డైరీ ఫామ్స్ నాదెండ్లలో పనిచేయుటకు వెటర్నరీ డాక్టర్, వెటర్నరీ అసిస్టెంట్ కావలెను. ఆసక్తి గల వారు సంప్రదించగలరు. ✆ : 88864 43969.

అమర్‌నాథ్ డైరీ ఫామ్స్ నాదెండ్లలో పనిచేయుటకు అకౌంటెంట్ కావలెను. ఆసక్తి గల వారు ఈ నెంబరుకు సంప్రదించగలరు. ✆: 88864 43969.

DTDC కొరియర్ గోరంట్ల, కన్నావారితోట నందు ఫుల్ టైమ్‌గా పనిచేయుటకు యువకులు కావలెను. లోకల్స్‌కు ప్రాధాన్యత. 91003 47997, 98661 08599.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు క్లాసు ఇన్‌ఛార్జిస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12,000/- నుండి 14,000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు. వయస్సు: 22 సం॥లు నుండి 40సం॥లవరకు ఉండవలెను. వివరములకు ఫోన్ : 9248733320.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు బ్యాచ్ ఇన్‌ఛార్జిస్, క్యాంపస్ ఇన్‌ఛార్జిగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12,000/- నుండి 21,000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: ఇంటరు నుండి పి.జి. వరకు. వయస్సు: 21 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు ఉండవలెను. వివరములకు ఫోన్ నెంబర్: 9248713335.

గుంటూరు సిరి స్వీట్స్ షాపు నందు ఆటో నడుపుటకు డ్రైవర్లు కావలెను. జీతం: 15000 - 20000. Ph. No. 9347166699.

గుంటూరు సిరి స్వీట్స్ షాపు నందు పనిచేయుటకు సేల్స్ గర్ల్స్ / బాయ్స్ కావలెను. Q: 10th P/F, జీతం: 10K - 20K అర్హతను బట్టి. ✆ 93471 66699.

ప్రముఖ దినపత్రికలో పని చేయుటకు ఇంటర్/ డిగ్రీ అర్హత కలిగి తెలుగు, ఇంగ్లీష్ టైపింగ్ చేయగల DTP ఆపరేటర్ కావలెను. QuarkXPress, Photo shop, MS Excel వచ్చిన వారికి ప్రాధాన్యత. జీతం: మీ అనుభవాన్ని బట్టి రూ. 20,000/- నుండి రూ.30,000/- వరకు ఇవ్వబడును. ✆ 80085 51769 (టైం: 9.00-5.30).

గుంటూరు, JKC కాలేజీ రోడ్ స్టోన్ క్రషర్ ఆఫీస్ నందు 8-12 సం॥ అనుభవమున్న GST & TDS వచ్చిన అకౌంటెంట్ (Male) కావలెను. 8008295361.

పద్మప్రియ ఆటో ఫైనాన్స్‌లో పనిచేయుటకు టెలికాలర్ (F) కావలెను. 7th లైన్, గుంటూరు వారితోట, సాయికృష్ణ లాడ్జ్ పక్కన, గుంటూరు. 8074590361.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663.

ప్రముఖ హాస్పటల్ నందు పని చేయుటకు నర్సింగ్ స్టాఫ్ (B.Sc., GNM, ANM) మరియు ఫార్మసిస్టు, అనస్థీషియా అసిస్టెంట్ కావలెను. (3 సం॥ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత) సం॥ 8886077467.

వాచ్‌మెన్ కావలెను. బాపట్ల జిల్లా, రేపల్లె దగ్గర విలేజీలో కళ్యాణ మండపం నందు పనిచేయుటకు 40 సం॥ల లోపు ఓ.సిలు భార్యభర్తలు కావలెను. వివరాలకు ✆ 9849983681.

మంగళగిరిలో హాల్‌మార్కింగ్ సెంటర్ నందు పనిచేయుటకు B.Tech/ B.Sc కెమిస్ట్రీ చదివిన యువతీ యువకులు కావలెను. ✆ 88660 14148.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525.

విజయవాడ మరియు సమీపంలో లాజిస్టిక్స్ కంపెనీకి 3.5టన్ పికప్ ట్రక్ నడుపుటకు 10th/ ఇంటర్ పాసైన డ్రైవర్లు కావలెను. ✆ 80080 28171 (వాట్సప్).

అలివ్ జ్యూవలరీ. 18/2 అరండల్ పేట, గుంటూరులో పనిచేయుటకు "సేల్స్‌గర్ల్స్" కావలెను. అనుభవం: 2 సం.లు, జీతం: 14000/-. వివరాలకు ✆ 8186911815.

కావలెను. గుంటూరుటౌన్‌లో మ్యారేజ్ బ్యూరోలో &రియల్‌ఎస్టేట్ ఆఫీసులో ఫిమేల్ టెలికాలర్స్ టైపింగ్ వచ్చినవారు కావలెను. జీతం: 12Kto15000. సెల్ 9393763666, 9052233399.

గుంటూరు 6/1 అరండల్‌పేట Promac Fit Shopలో నరసరావుపేట, బాపట్ల వద్ద పనిచేయుటకు రోడ్‌సైడ్ డెమో ప్రమోషన్ ఎగ్జిక్యూటివ్ (Gents & Girls) కావలెను. ✆ 8985664871.

గుంటూరు శాఖాహార రెస్టారెంట్‌లో పనిచేయుటకు సీనియర్ ఫ్లోర్ మేనేజర్, కిచెన్ సూపర్‌వైజర్, వెయిటర్స్ & ఆల్‌రౌండ్ మాస్టర్ కావలెను. ✆ 63050 54647.

గుంటూరులో పనిచేయుటకు ఇన్సూరెన్స్ రంగంలో అనుభవం గల లేడీ టెలికాలర్స్ (2) కావలెను. ✆ 80744 14932, 87129 36292.

గుంటూరు నగరంలోని ఫర్నీచర్ షోరూంలో పని చేయుటకు సేల్స్‌మెన్ కావలెను. అనుభవం బట్టి ఆకర్షణీయమైన జీతం. సెల్ 7893587077, 9392549008.

నూతక్కి ఇంట్లో వంట చేయుటకు అనుభవం గల మహిళా వంట మనిషి కావలెను. జీతం+ వసతి. నూతక్కి గ్రామము, మంగళగిరి (మం). ✆ 98662 67599.

M.S.OFFICE నందు అనుభవం కలిగిన లేడీస్ కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. Siti Cable, JKC Road, గుంటూరు. 70930 76288.

అమరావతి రోడ్డులో ఉన్న క్లినిక్ నందు పనిచేయుటకు నర్సింగ్ స్టాఫ్ కావలెను. 89858 81682.

తాడేపల్లిలోవున్నమెడికల్ డిస్ట్రిబ్యూషన్ నందు బిల్లింగ్ చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ కావలెను. మంగళగిరి, తాడేపల్లి వారికి. ✆ 98568 83399/ 7287883399.

గుంటూరు, గుజ్జనగుండ్ల నందు 5 మంది ఉన్న ఫ్యామిలీకి వంట చేయుటకు వెహికల్ ఉన్న బ్రాహ్మణులు కావలెను. ✆ 99599 86689.

ప్రముఖ అకౌంటింగ్ సంస్థ నందు పనిచేయుటకు మార్కెటింగ్/ అకౌంట్స్ ట్రైనీస్, జూనియర్ అకౌంటెంట్స్, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కావలెను. Loc: గుంటూరు, తెనాలి. 89193 01093, hrbookxpert@gmail.com.

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం॥ అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి. ✆ 70136 29928.

మా ఫుడ్ ప్రొడక్ట్స్ సేల్ చేయుటకు (P/F) అభ్యర్థులు కావలెను. అనుభవమును బట్టి జీతం ఇవ్వబడును. OSR ఫుడ్స్, బ్రాడీపేట, గుంటూరు. ✆ 80748 39053.

గుంటూరులోని ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నందు పనిచేయుటకు B.Tech లేదా ఏదైనా డిగ్రీ చదివిన లేడి స్టాఫ్ అర్జంటుగా కావలెను. Ph.9703883646.

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కావలెను. విద్యార్థులకు పార్ట్ టైం. కమీషన్ బేసిక్. గుంటూరు. 91605 13161, 94402 08131.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నిషియన్లు/ హెల్పర్లు & M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు, హిందీ, తమిల్, E, 2 భాషలు మాట్లాడేవారు కా॥. అకామిడేషన్ 81050 11213, 77600 62220.

పూజారి కావలెను. విజయవాడ సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరం మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు + వసతి. ✆ 80080 61818.

గుంటూరు పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో పని చేయుటకు 10th / Inter చదివిన ఫుల్ టైం లేడీ వార్డెన్ కావలెను. & Degree చదివిన DTP cum Cleark (Male) కావలెను. ✆ 93944 47117, 92477 45046.

చెన్నైలోని ప్రముఖ యూనివర్సిటీ నందు పనిచేయుటకు టెలికాలర్స్, PRO'S, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కన్సల్టెంట్‌లు, హాస్టల్ వార్డెన్స్, కుకింగ్ మాస్టర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీ:12-30వేలు ✆ 9848061289, 9848473635.

Wanted Lab టెక్నీషియన్స్ బాయ్స్ &రూమ్స్ వేకెంట్ for డాక్టర్స్ (రెంటు ఫ్రీ).కొత్తపేట బోసుబొమ్మసెంటర్ దగ్గర యాపిల్ డెంటల్ కింద ✆ 81423 37441.

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంజిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168.

మంగళగిరిలో ప్రముఖ హాస్పిటల్ నందు పని చేయుటకు నర్సులు, OT టెక్నీషియన్లు, ఆయాలు, ICU స్టాఫ్, రిసెప్షనిస్టు కావలెను. ✆ 94418 38083.

WANTED
WANTED MARKETING PROFESSIONALS TO WORK AS BUSINESS ASSOCIATE TO A FINTECH SOFTWARE COMPANY IN VIJAYAWADA, GUNTUR, HYDERABAD.
QUA: MBA FRESHERS FROM 2025, 2026 BATCH WITH STRONG COMMUNICATION & PRESENTATION SKILLS
CONTACT: SINDHU HR-EXECUTIIVE
7416240240
EMAIL : jaysoftechltd@gmail.com

టాటా మోటార్స్ స్మాల్ కమర్షియల్ వాహనాలకు
మార్కెటింగ్ (సేల్స్) ఎగ్జిక్యూటివ్ లు
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా ప్రాంతాలకు
డిగ్రీ / ఇంటర్ విద్యార్హతతో, అనుభవం ఉన్నా లేకున్నా వెంటనే కావలెను.
జీతం రూ.18,000/-, ట్రావెలింగ్ అలవెన్స్ & ఇన్సెంటివ్స్ కలవు.
టూ వీలర్ లైసెన్స్ తప్పనిసరి
జాస్పర్ ఇండస్ట్రీస్ (ప్రై) లి. ఆటోనగర్, గుంటూరు
Cell: 9000443417

DRIVERS

గుంటూరు బుడంపాడులో పనిచేయుటకు హిందూ డ్రైవర్ కావలెను. జీతం: ₹20000/, నెలకు 4 సెలవులు. ✆ 70936 14567.

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000.

MEDICAL

Running 30Beded Hospital Lease. MiryalgudaTown, Nalgonda, for Obstetrics, Urology, Paediatrics, Ortho, Physician. 9848231654.

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైనా సంబంధం లేదు. ప్రకటనదారు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తలను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

తెనాలి

•తెనాలి •పొన్నూరు

కుక్కలు, కోతుల బెడద నివారించండి

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: కుక్కలు, కోతుల బెడదను నివారించాలని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజాపరిషత్తు సభ్యులు కోరారు. శనివారం జరిగిన తెనాలి మండల ప్రజాపరిషత్తు సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. మురుగు నీరు రక్షిత మంచి నీటిలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీపీ దర్శరాజుల చెన్నకేశవులు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో దీప్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్ల నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం పట్టణంలోని మార్కెట్, గంగానమ్మపేట, నెహ్రూ రోడ్డు పరిసరాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ అశోక్‌కుమార్ శనివారం తెలిపారు.

వసతి గృహం పైనుంచి పడి విద్యార్థికి గాయాలు

చేబ్రోలు, న్యూస్‌టుడే: వసతిగృహంపై నుంచి పడి విద్యార్థి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వంశీ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న యువజనోత్సవాలను తిలకించేందుకు వచ్చి ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు పైనుంచి కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలైన వంశీని 108లో వడ్లమూడిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

తెలిపేందుకు: 80085 73125 వాట్సప్: 80085 73144

? తెనాలి బోస్ రోడ్డులో ఆక్రమణలతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. - స్థానికులు ✔ ఆక్రమణలను తొలగిస్తాం.

? గాంధీనగర్ పోలాప్రి కాలువపై వేసిన స్లాబు వద్ద వ్యర్థాలు, పిచ్చి కొమ్మలు ఉన్నాయి. - కిషోర్, గాంధీనగర్ ✔ సిబ్బందిని పంపి తొలగిస్తాం.

- పై ప్రశ్నలకు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు సమాధానాలు ఇచ్చారు.

స్పందన: తెనాలి 38వ వార్డు వినాయకుని గుడి వీధిలో పగిలిన పైపులైన్లకు మరమ్మతులు నిర్వహించి నీటి వృథాను అరికట్టారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

★ పొన్నూరు భావనగర్ కాలనీలోని మురుగు కాలువలో వ్యర్థాలను తొలగించారు.

★ పాత పొన్నూరు పాల కేంద్రం వద్ద పాడైపోయిన వీధి దీపాన్ని బాగు చేశారు. **- న్యూస్‌టుడే, పొన్నూరు**

యాభైలో.. ఇరవైలా!

న్యూస్‌టుడే, తెనాలి టౌన్

మారిన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా జీవన శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒత్తిడి, ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధుల నుంచి బయటపడటానికి, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి నిత్య వ్యాయామం ఉపయోగపడుతుందంటున్నారు సాధకులు. మితాహారం, రోజుకో పండు తీసుకుంటూనే బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని అనుభవ పూర్వకంగా వివరిస్తున్నారు. వయసు 50 దాటినా... 20లో మాదిరి ఉత్సాహంగా ఉండొచ్చంటున్నారు.

28 సంవత్సరాలుగా నిత్య వ్యాయామం



నా వయసు 51 సంవత్సరాలు. వ్యాపారం చేస్తాను. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ తప్పదని గుర్తించి 1998 నుంచి నడక, సైక్లింగ్, వ్యాయామాలు చేస్తున్నాను. ప్రతి రోజూ ఒక గంట కచ్చితంగా వివిధ పరికరాలతో సాధన చేస్తాను. ఈ రోజు వరకు మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఫిట్‌గా ఉండటం మానసికంగానూ ఆనందం, శక్తిని ఇస్తుంది. - ఎస్.రాజ్‌కుమార్

రోజూ సాయంత్ర సమయం ఇందుకే

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తున్నాను. వయసు 53. అనారోగ్య సమస్యలు మనిషి పురోగతిని ఏ విధంగా అడ్డుకుంటాయో స్పష్టంగా చూసిన వాడిని. అందుకే 20 సంవత్సరాలుగా సాయంత్రం వేళ నిత్య వ్యాయామం చేస్తున్నాను. నా వయసు వారిలో సాధారణంగా కనిపిస్తున్న మధుమేహం, రక్తపోటు వంటివి ఈరోజు వరకు దరి చేరలేదు. - వి.రామారావు

మూడేళ్ల నుంచి రంగంలోకి: - పి.కృష్ణ

ప్రైవేటు అధ్యాపకుడ్ని. విద్యార్థిగా ఉన్న సమయంలో క్రీడాకారుడ్ని. ఉద్యోగ రీత్యా ఆటలకు, వ్యాయామానికి సమయం చిక్కలేదు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల ముప్పును తొలి దశలోనే గుర్తించాను. మూడు సంవత్సరాల నుంచి నిత్య వ్యాయామం ప్రారంభించాను. ఇప్పుడు 55 ఏళ్లు. ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా వాటిని నియంత్రించుకున్నాను.

అనారోగ్య సమస్యలు అదుపులోకి..: - ఎస్.సుధాకర్‌బాబు

బీఎస్ఎన్ఎల్‌లో ఏజెంటుగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేశాను. 61 ఏళ్లు. వయసు రీత్యా మధుమేహం, రక్తపోటు వంటివి కనిపించాయి. వాటి నియంత్రణ కేవలం మందులతో సాధ్యం కాదని అర్థమైన తర్వాత ఏడాది కాలంగా నిత్య వ్యాయామం ప్రారంభించాను. తేడా చాలా స్పష్టంగా కనిపించింది. అనారోగ్య సమస్యలు అదుపులోకి వచ్చాయి.

పేదలకు అన్నదానం

తెనాలి టౌన్: సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో లండన్‌లో నివాసం ఉంటున్న తన్నీరు పవన్‌కుమార్, హిమజ దంపతుల కుమార్తె వేదశ్రీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం పట్టణ నందులపేటలో పేదలకు అన్నదానం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్

ప్రభుత్వ రంగ సంస్థ - ప్రాయోజిత బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
నాజర్‌పేట బ్రాంచి (7053), డి.నెం.22-4-30, టి.జె. కాలేజి రోడ్, తెనాలి-522202, గుంటూరు జిల్లా. ఫోన్: 08644-220725, 9390478353.

బంగారు నగల వేలము నోటీసు

ఇందుమూలముగా తెలియజేయుట ఏమనగా మా బ్యాంకు ద్వారా బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న ఋణములు ఎన్ని నోటీసులు పంపినను దిగువ తెలిపినవారు తమ బాకీలను చెల్లించియుండలేదు. ఋణము చెల్లించవలసిన కాలము గతించినందున సదరు బంగారు నగలను **ది.19-02-2026, గురువారం మధ్యాహ్నం 12-00 గం॥లకు** మా బ్రాంచి ఆవరణములో బహిరంగ వేలము వేసి వారి పేరునయున్న బకాయిలకు జమ కట్టుకొనబడును. వేలములో పాల్గొనదలచినవారు **ది.19-02-2026 ఉదయం 11-00 గం॥ల లోపు రూ.5,000/-** ధరావత్తుగా చెల్లించవలయును. ఎట్టికారణము చూపకనే వేలమును రద్దుచేయుటకు గానీ, వాయిదా వేయుటకు గానీ బ్యాంకు వారికి పూర్తి అధికారము కలదు. వేలము తదితర ఖర్చులు వారి ఖాతాలకు వ్రాయబడును. వేలము వేసినా బకాయిలు రద్దుకాని యెడల వారిపై చట్టరీత్యా తగుచర్య తీసుకొని మిగిలిన బకాయిలను వసూలు చేయబడును. ఈ దిగువ పేర్కొనబడిన ఖాతాదారులలో ఎవరైనా మరణించినయెడల వారి వారసులకు ఈ వేలము నోటీసు వర్తిస్తుంది.

క్ర.సం	అకౌంట్ నెంబరు	ఋణగ్రహీత పేరు మరియు చిరునామా	స్థూల బరువు
1	705330049125474	శ్రీమతి తాడిపత్రి అనంతలక్ష్మి, భర్త: రాంబాబు, ముత్తింశెట్టిపాలెం, తెనాలి, గుంటూరు జిల్లా.	9.8

1) పైన తెలిపిన ఋణగ్రహీతలకు గతంలో జారీ చేసిన నోటీసులు (అవి ఏ కారణము చేతనైనను) తిరిగి వచ్చిన దీనినే ఆఖరి నోటీసుగా భావించవలసినది, 2) విజయవంతమైన పాటదారుడు వేలం తేది సాయంత్రం 4:00 గం॥లోగా ధరావత్తు మినహా మిగిలిన పాట మొత్తమును చెల్లించి నగలను స్వంత బాధ్యత వహించి పొందవలెను, 3) నగల నాణ్యతను పాటకు ముందుగానే పాటదారుడు సరిచూసుకొనవలెను. అందుకు బ్యాంక్ బాధ్యత వహించజాలదు, 4) పాటదారుడు సరైన ఫోటో మరియు చిరునామా ఋజువులను ప్రాథమికంగా దాఖలు చేయుట తప్పనిసరి.

గమనిక: పైన ప్రచురించిన ప్రకటనలో పత్రికవారి అచ్చుతప్పులకు బ్యాంకువారు బాధ్యులు కాదు.
తేది : 07-02-2026, ప్రదేశం: తెనాలి — ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, నాజర్‌పేట బ్రాంచి, తెనాలి, గుంటూరు జిల్లా.

pnb పంజాబ్ నేషనల్ బ్యాంక్

(భారత ప్రభుత్వ సంస్థ)

OPENING SHORTLY

త్వరలో **పంజాబ్ నేషనల్ బ్యాంక్ పొన్నూరు శాఖ ప్రారంభం...**

చిరునామా:
డి.నెం. 14-1-15/1, 1వ అంతస్తు, జి.బి.సి. రోడ్డు, పైన డిజిటల్, ఐలాండ్ సెంటర్ మరియు బాపట్ల బస్టాప్ దగ్గర, పొన్నూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 522124
ఫోన్ : 93932 04528

- పంజాబ్ నేషనల్ బ్యాంక్
నమ్మకానికి ప్రతీక

బిల్లు-ఘొల్లు

రెండేళ్లుగా గుత్తేదారులకు అందని రూ.10కోట్లు

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: మీరు టెండర్లు దక్కించుకున్న పనులు చేసిన వెంటనే కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని మున్సిపల్ అధికారులు చెప్పగా గుత్తేదారులు వేగవంతంగా పూర్తిచేశారు. తీరా చేశాక ప్రభుత్వం చెల్లించకపోతే తామేమి చేసేమంటూ చేతులెత్తేశారు. దీంతో రెండేళ్లుగా చేసిన బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం చుట్టూ కార్యాలయాల తిరుగుతున్నారు పలువురు కాంట్రాక్టర్లు. మున్సిపల్ సాధారణ నిధులతో అభివృద్ధి పనులు చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేశారు. వీరు 2024-25లో రోడ్లు, కాలువలు, వాహనాల మరమ్మతులు వంటి సుమారు రూ.10 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. వీటి బిల్లులను ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పంపించారు అధికారులు. వీటిని ఆర్థిక సంవత్సరాంతానికి చెల్లించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో తిరిగి అధికారులు పంపించారు. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదే బిల్లులను ఆన్‌లైన్‌లో మరోసారి ఆదే కార్యాలయానికి పంపించారు మున్సిపల్ అధికారులు. సదరు బిల్లులు చెల్లించేందుకు తుది గడువు సమీపించి రెండు నెలలు ఉంది. ఇదే అదనుగా కొందరు పరిశీలకులు ముడుపులు ఇస్తే బిల్లులు చెల్లింపులు జరిగేలా చూస్తామంటూ వల విసిరినట్లు కొందరు కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. ఇప్పటికే చేసిన పనుల బిల్లుల చెల్లింపుల కోసం అనేక స్థాయిల్లో ముడుపులు ఇచ్చుకున్నట్టు వాపోతున్నారు గుత్తేదారులు. దీనిపై మున్సిపల్ అధికారులను సంప్రదించగా సాధారణ నిధులతో చేసిన పనుల బిల్లులు ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. వీటిని గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించనందున ఆన్‌లైన్‌లో మరోసారి బిల్లులు పంపించాలని ప్రభుత్వం సూచించింది. ఈ సారి చెల్లిస్తుందనుకుంటున్నట్లు తెలిపారు.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ప్రచారంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు

పెదకాకాని, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు ఈ నెల 12న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు పిలుపునిచ్చారు. పెదకాకాని కూడలిలో శనివారం ఈ సమ్మెకు చెందిన ప్రచార జాతను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేరింతలతో వీడ్కోలు

విద్యార్థినుల ర్యాంప్ వాక్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు వేడుక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం సందడిగా జరిగింది. విద్యార్థుల కేరింతల నడుమ సాంస్కృతిక కార్యక్రమాల సంబరాలు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమయం వృథా చేసుకోకుండా చక్కటి క్రమశిక్షణ, ప్రణాళికతో సాగి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మహా శివరాత్రి ప్రత్యేక బస్సుల్లోనూ స్త్రీశక్తి

ప్రత్యేక బస్సుల రాకపోకల ప్రణాళికను పరిశీలిస్తున్న డిపో మేనేజర్ రాజశేఖర్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: మహా శివరాత్రి సందర్భంగా ఏర్పాటుచేస్తున్న ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని కలిగించే స్త్రీ శక్తి పథకం అమలవుతుందని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం బస్సులు, ఇతర ఏర్పాట్లపై ఆయన డిపోలో శనివారం అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ రాత్రంతా ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, క్వారీకి 25, గోవాడకు 25 బస్సులను ఇందుకు కేటాయించామన్నారు. పాత బస్టాండ్ వద్ద, చెరుకుపల్లి బస్టాప్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ, సమన్వయం చేసుకోవడానికి సిబ్బందిని నియమిస్తామన్నారు. శ్రీశైలం క్షేత్రానికి సైతం ప్రతి రోజూ తెనాలి డిపో నుంచి బస్సు ఉందని ఇక్కడ ఉదయం 6.30 గంటలకు బయల్దేరి అక్కడకు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుతుందని, తిరిగి అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు తెనాలి చేరుతుందని, ఆన్‌లైన్, డిపోలోని కేంద్రం ద్వారా టిక్కెట్లను రిజర్వేషన్ చేయించుకోవచ్చని తెలిపారు.

గ్రూప్-1 విజేతలకు సత్కారం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: గ్రూప్ వన్ విజేతలుగా నిలిచిన నాగేశ్వరరావు, స్పందనలను తెనాలి ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనంలో శుక్రవారం రాత్రి ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, ఎంపీడీవో ఎ.దీప్తి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. వి.నాగేశ్వరరావును పట్టణంలోని రోజరీ పాఠశాలలోనూ సత్కరించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా — తెనాలి బ్రాంచి

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

డోర్ నెం.7/5-12, లెక్చరర్స్ కాలని, గంగానమ్మపేట, తెనాలి గుంటూరు జిల్లా, ఎ.పి., ఫోన్: 08644-225978, మెయిల్: tenali@bankofbaroda.bank.in

స్వాధీనతా ప్రకటన (స్థిరాస్తిపై)

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని 8(1)వ నిబంధన క్రింద

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం బ్యాంక్ ఆఫ్ బరోడా, తెనాలి బ్రాంచి యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002, సెక్షన్ 13(12) లోని రూలు 3 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ **ఋణగ్రహీతలు: 1.శ్రీ గోవాడ నిరంజన్, తండ్రి: లేటు సత్యనారాయణ,** జి1, శ్రీ సాయికృష్ణా అపార్ట్‌మెంట్, భాగ్యనగర్ కాలని, కూకట్‌పల్లి హైదరాబాద్-500072, తెలంగాణ, మరియు **2. శ్రీమతి గోవాడ గోవర్ధన, భర్త: లేటు సత్యనారాయణ,** డి.నెం.2-11-43, వడ్లమూడి కోటయ్య వీధి, కవిరాజ్ పార్కు రోడ్డు, నందులపేట, తెనాలి-522201, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, వారికి నోటీసులో పేర్కొనబడిన బకాయి **ది.08-11-2025 నాటికి రూ.23,53,438.49 పై॥ (అక్షరాల ఇరవైమూడు లక్షల యాభైమూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మరియు పైసలు నలభై తొమ్మిది మాత్రమే) ప్లస్ ది.09-11-2025 నుండి వర్తించని వడ్డీ ప్లస్ చెల్లించునాటికి వర్తించు ఇతర ఛార్జీలు** మొ॥నవి నోటీసు అందిన 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **ది.14-11-2025 న డిమాండు నోటీసు జారీ చేసియున్నారు.**

సదరు మొత్తాన్ని ఋణగ్రహీత, హామీదారు మరియు తనఖాదారు చెల్లించడంలో విఫలమైనందున, సదరు చట్టంలోని సెక్షన్ 13(4) నందలి రూలు 8 ప్రకారం సంక్రమించిన అధికారాలనువినియోగిస్తూ దిగువ సంతకందారు దిగువ పేర్కొన్న ఆస్తిని **ది.04-02-2026న స్వాధీనత తీసుకోవడమైనదని** ఋణగ్రహీతలు, హామీదారులు మరియు తనఖాదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేయడమైనది.

సదరు ఆస్తికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరుపరాదనీ, ఎటువంటి లావాదేవీలైనా బకాయిసొమ్ము **ది.08-11-2025 నాటికి రూ.23,53,438.49 పై॥ (అక్షరాల ఇరవైమూడు లక్షల యాభైమూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మరియు పైసలు నలభై తొమ్మిది మాత్రమే) ప్లస్ ది.09-11-2025 నుండి వర్తించని వడ్డీ ప్లస్ చెల్లించునాటికి వర్తించు ఇతర ఛార్జీలు బ్యాంక్ ఆఫ్ బరోడా, తెనాలి బ్రాంచి** వారి ఛార్జీకి లోబడి ఉంటాయని ఇందుమూలముగా ముఖ్యముగా ఋణగ్రహీతలు, హామీదారులు మరియు తనఖాదారులు మరియు సాధారణ ప్రజానీకానికి హెచ్చరించడమైనది.

సదరు చట్టంలో సెక్షన్ 13(8) ప్రకారం ఋణగ్రహీత, హామీదారు తనఖా ఆస్తిని గడువులోపల విడిపించుకొనుటకు గాను దృష్టిసారించవలసి ఉన్నది.

స్థిరాస్తి వివరణ

గుంటూరు జిల్లా, తెనాలి సబ్-జిల్లా, తెనాలి, సమీప డోర్ నెం.27-2-4, డి.నెం.470 నందలి 247.1/2 చ॥గ॥లు లేదా 206.93 చ॥మీ॥ల విస్తీర్ణం గల స్థలం మరియు అందులో నిర్మించబడిన గ్రౌండ్ ఫ్లోర్ ఎసిసి షీట్ రూఫ్ షెడ్డు అన్ని ఉపకరణములు, అనుభుక్తపు హక్కులతో పాటు కలదు. **దీనికి హద్దులు: తూర్పు :** కుంచా రాజేశ్వరరావు మరియు జయలక్ష్మి-75'-6", **దక్షిణం :** ఉమ్మడి బజార్-29'-6", **పడమర :** చందు సుబ్బారావు-75'-6", **ఉత్తరం :** తలశిల రమాదేవి-29'-6". **ఈ హద్దుల మధ్య 247.1/2 చ॥గ॥లు లేదా 206.93 చ॥మీ॥ల విస్తీర్ణముగల స్థలము అందులో నిర్మించబడిన గ్రౌండ్ ఫ్లోర్ గల ఆర్‌సిసి భవనము అన్ని ఉపకరణములు మరియు అనుభుక్తపు హక్కులతో పాటు గల కలదు.** పైన తెలిపిన హద్దుల మధ్యగల ఆస్తి సొంత ప్రహరీ గోడతో పాటు కలదు.

స్థలం : తెనాలి — సం/- చీఫ్‌మేనేజర్ & అధీకృత అధికారి,
తేది: 04-02-2026 — బ్యాంక్ ఆఫ్ బరోడా, తెనాలి బ్రాంచి, గుంటూరు జిల్లా.

ఒరిజినల్ డాక్యుమెంట్ పోయినవి

షేక్ బషీర్ s/o లేటు షేక్ అబ్దుల్‌రహీం ఉరఫ్ పండు సాహెబ్, తాడేపల్లి గ్రామం, తాడేపల్లి మండలం వారికి సంబంధించిన పొన్నూరు SROతో రిజిష్టరు కాబడిన డాక్యుమెంట్ నెం. 412/1969 ది. 02-02-2026 తాడేపల్లి నుండి పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో బస్సు దిగి జిరాక్స్ నిమిత్తం జిరాక్స్ సెంటరుకు వెళ్ళుచుండగా మార్గమధ్యంలో పోయినవి. దొరికినచో క్రింది నెంబరుకు తెలుపగలరు.

92905 82325
85200 09538

PUBLIC NOTICE

మా క్లయింట్ అయినటువంటి, చేబ్రోలు మండలం, మంచాల గ్రామ వాస్తవ్యురాలు ప్రస్తుతం U.S.A నందు నివాసి అయిన యక్కటి @ గూడపాటి నాగతేజశ్రీ భర్త: యక్కటి బాజీ నారాయణ గారి వలన సంజాయిషి పొంది. యావన్మందికి తెలియచేయునది ఏమనగా:- మా క్లయింట్ మరియు సదరు యక్కటి బాజీ నారాయణ ఇరువురూ భార్యా, భర్త లైయున్నారు. సదరు యక్కటి బాజీ నారాయణ మా క్లయింట్ మీద బాపట్ల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో విడాకుల కొరకు తప్పుడు సంగతులతో H.M.OP.No. 19/2025గా పిటీషన్ దాఖలు చేసి మా క్లయింట్‌పై Exparte Decreeని పొందియు న్నాడు. ఈ పరిస్థితులలో మా క్లయింట్ సదరు Exparte Decree ని రద్దు చేయమని కోరుతూ H.M.OP.No.19/2025 నందు I.A.No. 44/2026, I.A.No.45/2026, I.A.No.46/ 2026గా పిటీషన్లు దాఖలు చేయగా శ్రీకోర్టు వారు సదరు యక్కటి బాజీ నారాయణను ది.06-03-2026 వ తేదీన శ్రీ కోర్టుకు హాజరు కావలసిన దిగా నోటీసు జారీ చేసియు న్నారు. ఈ పరిస్థితులలో సదరు యక్కటి బాజీ నారాయణ తృతీయ వివాహము చేసుకొనుటకు ప్రయత్నించుచున్నాడని తెలియ వచ్చినది. కావున సదరు యక్కటి బాజీ నారాయణ యొక్క తృతీయ వివాహము విషయము నందు యావత్ ప్రజానీకము అప్రమత్తముగా ఉండవలసినదిగా కోరుచున్నాము.

Bapatla, Date: 04-02-2026 — ఇట్లు, నల్లమోతు సుబ్బా రావు. ఊసా గోపి కృష్ణ న్యాయవాదులు,బాపట్ల-522101.

వైకాపా నేతలు క్షమాపణ చెప్పాలి

పొన్నూరు: దేశంలోని హిందువులకు వైకాపా నేతలు క్షమాపణ చెప్పాలని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయబాబు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పొన్నూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైకాపా పాలనలో కల్తీ లడ్డులు విక్రయించి రూ.250 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. హిందువుల మనోభావాలను దెబ్బ తిసే విధంగా గత వైకాపా పాలకులు వ్యవహరించారని చెప్పారు. కల్తీ లడ్డూలు తయారుచేసి భక్తులను మోసం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు వైకాపా నేతలు విషప్రచారం చేయడం దారుణమని ఆవేదన చెందారు.

కమ్యూనిస్టు నేతకు నివాళి

పెదకాకాని, న్యూస్‌టుడే : వెనిగండ్లకు చెందిన కమ్యూనిస్టు, ప్రజా సంఘాల ఉద్యమ నేత కొండమడుగుల రామిరెడ్డి(71)(విశ్రాంత వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. పార్థివ దేహాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా కార్యవర్గ సభ్యుడు భావన్నారాయణ, మండల కార్యదర్శి శివాజీ తదితరులు నివాళులర్పించారు.

చెక్కు బౌన్స్ కేసుల్లో నిందితుడికి రిమాండ్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: చెక్కు బౌన్స్‌లకు సంబంధించి నమోదు అయిన రెండు కేసుల్లో నిందితుడైన కె.నెహెమ్యాపై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో తెనాలి పోలీసులు అతనిని తహసీల్దార్, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపాలకృష్ణ వద్ద శనివారం హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన ఇన్‌ఛార్జి న్యాయమూర్తి నిందితుడికి వారం రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కాగా రీ సర్వే ప్రక్రియపై అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించిన తహసీల్దార్ గోపాలకృష్ణ, పెదరావూరులో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై రైతులతో మాట్లాడారు.

లేబరు కోడ్‌లు రద్దు చేయాలి

కొల్లిపర, న్యూస్‌టుడే: నాలుగు లేబరు కోడ్‌ల రద్దు కోరుతూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.రమణ కోరారు. శనివారం కొల్లిపర మండల పరిధిలోని పలుగ్రామాల్లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 12వ తేదీన సమ్మెకు సంసిద్ధం కావాలని విజ్ఞప్తిచేశారు. పర్యటనలో సీఐటీయూ నాయకులు సాంబిరెడ్డి, లక్ష్మీనారాయణ, జయప్రద, నిర్మలజ్యోతి, లావణ్య, రమేష్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

సిబ్బంది లేక.. ఆక్రమణలు ఆపలేక

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: మున్సిపాలిటీ పరిధిలో పగలు నిర్మాణ సామగ్రి తెచ్చి పెట్టుకొని రాత్రిళ్లు అనధికార అంతస్తులు నిర్మించటం పరిపాటి అయింది. రాత్రికి రాత్రే మున్సిపల్ రోడ్లు, కాలువలపై ఆక్రమణలు వెలుస్తున్నాయి. ఇక మున్సిపల్ స్థలాలు భవనాలపై కట్టిన ఫ్లెక్సీలు తొలగించటానికి వీల్లేదంటూ అధికారులను అడ్డుకోటం పరిపాటి అయింది. దీనికి కారణం పట్టణ ప్రణాళికా విభాగంలో పలు ఖాళీలు భర్తీ చేయకపోటం, ఉన్నవారిని డిప్యుటేషన్ పై నియమించటమేనని స్పష్టమవుతోంది.

గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ఉన్నతాధికారులు 47 వార్డు సచివాలయాలకు 47 మంది ప్లానింగ్ సెక్రటరీలు నియమితులయ్యారు. వీరు వార్డు స్థాయిలో నిబంధనల ప్రకారం భవనాలు నిర్మిస్తుందీ లేనిదీ కమిషనర్‌కు తెలిపి ఆయన సూచన మేరకు చర్యలు తీసుకుంటారు. అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి అడ్డుకుంటారు. ప్రభుత్వం 47 మంది ప్లానింగ్ సెక్రటరీలలో ఐదుగురిని డిప్యుటేషన్ పై నియమించింది. వీరిలో ఒకరు డీటీసీపీ, ఇంకొకరు సీఆర్డీఏ, మరొకరు ఎంఏయూడీ విభాగంలో, సీడీఎంఏలో ఇద్దరు పనిచేస్తున్నారు. మిగిలిన 42 మందిలో ఇద్దరు వ్యక్తిగత సెలవులో ఉన్నారు. మిగిలిన 40 మందిలో నలుగురిని ఇన్‌ఛార్జి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లుగా నియమించింది. వీరు ఈ పనితో పాటు ప్లానింగ్ సెక్రటరీ విధులు కూడా నిర్వహించాల్సి ఉంది. ఇద్దరు ఏసీపీలకుగాను ఒక్కరే ఉన్నారు. ఒక టీపీవో, ముగ్గురు టీపీఎస్‌ల పోస్టులు భర్తీ చేయలేదు. అరొకర అధికారులు, సిబ్బందితో బీపీఎస్, ఎల్ఆర్ఎస్, అనధికార నిర్మాణాలు, ఆక్రమణల నిలుపుదల పనులను మమ అనిపిస్తున్నారు. దీంతో కుప్పలు తెప్పలుగా వస్తున్న బీపీఎస్ దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పక్రియని పక్కన పెట్టినట్లు సమాచారం.

ఇలా ఉంటే.. రాకపోకలు ఎలా

పొన్నూరు 28వ వార్డులోని ఓ వీధిలో..

పొన్నూరు, న్యూస్‌టుడే: గత వైకాపా పాలనలో భవన నిర్మాణ పనులు చేపట్టాలంటే అప్పటి పాలకులు, అధికారులు లక్షలాది రూపాయిలు వసూలు చేశారు. ముడుపులు చెల్లించలేక భవన నిర్మాణ పనులను వేగవంతంగా నిర్వహించలేకపోయారు. పట్టణ పరిధిలోని విద్యానగర్, సాంబశివ నగర్, టీచర్స్ కాలనీ, నిడుబ్రోలు, జీబీసీ రహదారి, శాంతినగర్, తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి భవన నిర్మాణ సామగ్రిని భవన యజమానులు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఇసుక, ఇటుక తదితర వస్తువులను సొంత స్థలాలు లేక రహదారులపైనే నిల్వ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిమెంటు, ఇసుక, కంకరను మిల్లర్‌లో పోసి మిక్స్ చేస్తున్నారు. మిల్లర్‌ను సైతం రహదారిపై ఉంచి పనులు నిర్వహించడంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమైన కూడళ్లలో భవన నిర్మాణ సామగ్రిని నిల్వ చేస్తుండటంతో అంబులెన్స్‌లు ఆ మార్గంలో వెళ్లలేకపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఎటువంటి భవన నిర్మాణ సామగ్రి నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నీ దీనిపై పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ఎం.రమేషబాబును 'న్యూస్‌టుడే' వివరణ కోరగా రహదారులపై భవన నిర్మాణ సామగ్రిని నిల్వ చేయవద్దని భవన యజమానులను హెచ్చరిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రహదారులపై సామగ్రిని తొలగించే విధంగా తగు చర్యలు చేపడతామని వెల్లడించారు.

వాలీబాల్ పోటీల్లో తలపడుతున్న జట్టు

ఫుట్‌బాల్ ఆడుతున్న క్రీడాకారులు

చేబ్రోలు విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో విజ్ఞాన్ మహోత్సవ్‌లో భాగంగా శనివారం వివిధ క్రీడా పోటీలు జరిగాయి. విజేత లకు ముఖ్య అతిథులు బహుమ తులందించి అభినందించారు. –న్యూస్‌టుడే, పొన్నూరు

చోరీ యత్నం

తెనాలి టౌన్: ఇందిరానగర్ కాలనీలోని ఒక గృహ సముదాయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు చోరీ యత్నం చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ప్రాంతంలో తరచూ చోరీ యత్నాలు జరుగుతున్నందున పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

నిర్మాణ సామగ్రి తొలగించని వారికి జరిమానా

తెనాలి(కొత్తపేట): రహదారులపై భవన నిర్మాణ సామగ్రి తొలగించకుండా పట్టణ వాసులను ఇబ్బంది పెడుతున్న వారిపై రూ.2వేలు చొప్పున జరిమానా విధించినట్లు కమిషనర్ రామ అప్పలనాయుడు, ఎంహెచ్‌వో డాక్టర్ ఏసుబాబు, ఏఈ కల్యాణ్ తెలిపారు. వీరు శనివారం సుల్తానాబాదులో పర్యటించారు. మున్సిపల్ స్థలాల ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

అమృతమూర్తికి అశ్రునివాళి

జననం: 15-08-1955 — మరణం: 07-02-2026

కీ॥శే॥ కొండమడుగుల రామిరెడ్డి గారు
(విశ్రాంత ఉద్యోగి వాణిజ్య పన్నుల శాఖ)

మంచికి మారుపేరు, సహనశీలి, మానవత్వం, పెద్దరికం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపులతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొంది మాకు ఆదర్శంగా నిలచి మీరు మానుండి దూరమైన మీ మధురస్మృతులు ప్రతిక్షణం మా మదిలో మెదులుతూనే ఉంటాయి.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ...
మీ దివ్య ఆశీస్సులతో మరియు మీ తీపి జ్ఞాపకాలతో....

ఇట్లు: కుటుంబసభ్యులు

అంత్యక్రియలు: 08-02-2026 (ఆదివారం) ఉదయం 11 గంటలకు పెదకాకాని స్మశానవాటిక నందు జరుగును. కావున తెలియపరచటమైనది.

శ్రద్ధాంజలి



విశ్రాంత ఆచార్య **శ్రీ చందు సుబ్బారావు గారు**
ఆంధ్రా యూనివర్శిటీ, విశాఖపట్నం
జననం : 18-05-1946, మరణం: 29-01-2026

30 సం॥లకు పైగా పరిశోధకుడిగా, నిర్దేశకుడిగా, కవిగా, విమర్శకుడిగా, సామాజిక విశ్లేషకుడుగా, గేయ రచయితగా, ప్రేరణాత్మక ఉపన్యాసకులుగా, సాహితీవేత్తగా, అనువాదకుడుగా మీరు సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయం. మీరు కుటుంబానికి అందించిన సహకారం, సమన్వయం, చేయూత, తల్లిదండ్రులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు పలువురికి ఆదర్శనీయం. భౌతికంగా దూరమైన మా హృదయాల్లో సుస్థిరంగా నిలచి ఉంటారు.

సోదరులు:
చందు వెంకటేశ్వరరావు Rtd., DSP - నగరాజ లక్ష్మీకుమారి
చందు రాధాకృష్ణమూర్తి, విశ్రాంత ఆచార్య, ఇగ్ను, న్యూఢిల్లీ - మహాలక్ష్మి
డా॥ S.N.చందు, ప్రిన్సిపల్ ఇంజనీర్, USA - కనకదుర్గ, మేనేజర్
చందు ఆంజనేయులు - సుధా రాజేశ్వరి, AEE (PR) విశ్రాంత ప్రాచార్యులు, APRJC, నాగార్జునసాగర్
చందు రాంబాబు లెక్చరర్- Maths - వరలక్ష్మి
కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు

సోదరీమణులు:
బొల్లిముంత విజయలక్ష్మి -
బొల్లిమంత రాఘవమ్మ - సత్యనారాయణ
కొఠారు కృష్ణకుమారి -

ఆత్మబంధువులు:
పెద్దరాఘవయ్య, చిన్నరాఘవయ్య, ఉదయభాస్కర్, లక్ష్మణ్, చిననత్యం, శాంత, వెంకట్ CTI, శంకర్, ధనలక్ష్మి, నిర్మల్‌చంద్, విష్ణు, రవిశంకర్, శైలజ, హనుమాయమ్మ (పిన్ని), బొల్లిముంత శ్రీను, కొఠారు శ్రీను, బ్రహ్మాజి

పెద్దకర్మ: ది. 8-2-2026న విశాఖపట్నం MVP కాలనీ (8/128) సెక్టర్, మా స్వగృహం నందు జరుగును.

(c) eenadu

గుంటూరు తూర్పు

20 మంది వార్డు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

నగరపాలక సంస్థ: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్‌ఎస్)లో నిర్లక్ష్యంగా ఉన్న 20 మంది వార్డు కార్యదర్శులకు శనివారం కమిషనర్ మయూర్ అశోక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతి రోజూ నిర్దేశించిన మేరకు వందశాతం సర్వే పూర్తి చేయాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిచ్చినా పలువురు కార్యదర్శులు చాలా తక్కువగా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. 20 మంది కార్యదర్శులు విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు పరిగణించి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ధర వరలు

ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి... (కిలో ఒక్కింటికి రూ.ల్లో) టమాట 17, వంగ 19, బెండ 30, పచ్చిమిర్చి 35, కాకర 44, క్యారెట్ 26, క్యాబేజీ 20, బీర 24, దొండ 44, బంగాళదుంప 20, ఉల్లిపాయలు 23, గోరు చిక్కుడు 35, దోస 36, పొట్ల 20, చామ 23, గోంగూర 10, తోటకూర 15, చుక్కకూర 15, కొత్తిమీర 20, బీట్‌రూట్ 24, కీర 35, క్యాప్సికం 55, అల్లం 75, ఫ్రెంచి బీన్స్ 65, సొర 10, అరటి 8. - **న్యూస్‌టుడే, పట్నంబజారు**

మేమున్నాం.. మీకు తోడుగా..
10 AM to 1 PM
94406 38515, 80085 73097

స్పందన: బాలాజీనగర్ 4వ లైన్‌లో చెత్తకుప్పలు తీయకపోవడంతో వీధి అపరిశుభ్రంగా మారిందని స్థానికుడు శ్రీనివాసనాయక్ 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ ఆయూబ్‌ఖాన్‌కు తెలియజేశారు. ఆయన సిబ్బందిని పంపి చెత్తకుప్పలు తీయించి తరలించారు. ☛ మారుతీనగర్ మొదటిలైన్‌లోని సైడుకాలువల్లో పూడికలు తీసి మురుగునీటి పారుదలకు ఆటంకంగా ఉందని స్థానికుడు ప్రసాద్ సమస్యను ప్రజారోగ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు సిబ్బందిని పంపి పూడికలు తీయించారు. - **న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ**

ఎమ్మెల్యేను కలిసిన భాజపా నాయకులు

ఎమ్మెల్యేను సత్కరించి పూలమొక్క అందజేస్తున్న భాజపా నేతలు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: భాజపా జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో కూటమి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మిర్చియార్డు డైరెక్టర్‌గా నియమితులైన శ్రవణకుమార్, రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, జిల్లా కార్యదర్శి సురేష్‌జైన్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, జితేంద్ర గుప్తా, ప్రదీప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

14న మెడికల్ మాఫియా దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళన

మాట్లాడుతున్న నాగేశ్వరరావు, పక్కన శివాజీ, అజయ్‌కుమార్, మాల్యాద్రి

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరుగార్చి నాలుగు లేబర్ కోడ్‌లతో హక్కులు కాలరాస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. శనివారం కొత్తపేటలోని కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేకుండా చేసి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెడికల్ మాఫియా దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 14న ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్‌తో ఈ నెల 14న జరిగే ఆందోళనల్లో పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, కార్యవర్గ సభ్యుడు పచ్చల శివాజీ పాల్గొన్నారు.

కాసులిస్తేనే కుళాయి నీరు

అభివృద్ధి పనుల కారణంగా దెబ్బతిన్నా బాధితులపైనే భారం

న్యూస్‌టుడే - నగరపాలక సంస్థ

☛ ఐపీడీ కాలనీలో సైడు కాలువల నిర్మాణం సందర్భంగా ఇళ్లల్లో కుళాయి పైపులైన్లు దెబ్బతిన్నాయి. తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నిబంధనల ప్రకారం ఈ మరమ్మతులు గుత్తేదారే చేయాలి. కానీ.. పట్టించుకోకుండా వదిలేశారు. చేసేది లేక స్థానికులే చలానాలు చెల్లించి పనులు చేయించుకున్నారు. ఇక్కడా జనాన్ని దోచేశారు. గొయ్యి తవ్వి నీరు సక్రమంగా రావాలంటే మరి కొంత ఇవ్వాలని రూ.5 వేల వరకు వసూళ్లు చేశారు. మెటీరియల్ కూడా సంబంధిత గృహ యజమానుల నుంచే కొనిపించారు.

☛ ఏటీ అగ్రహారం ప్రధాన రోడ్డు పనులు నాలుగేళ్లుగా కొనసాగుతూ...నే ఉన్నాయి. ఇక్కడ కాలువల కోసం తవ్వేయడంతో అనేక ఇళ్లు, దుకాణాలకు సంబంధించిన కుళాయి పైపులైన్లు దెబ్బతిన్నాయి. లీకేజీ వర్కర్లు అక్కడ వాలిపోయి ప్రతి కనెక్షన్‌కు రూ.వేలల్లో వసూళ్లకు పాల్పడ్డారు.

వేసవి వస్తోందంటే... కుళాయి పైపులైన్ల లీకేజీలు, మరమ్మతులు చేసేవారికి చేతినిండా పనే. నగరంలో తాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా... అధికారుల నిర్లక్ష్యంతో సరఫరా వ్యవస్థలో లోపాల కారణంగా ఇబ్బందులొస్తున్నాయి. ఎండలు తీవ్రమయ్యేకొద్దీ ప్రజలకు నీటి అవసరాలు పెరిగి.. కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. కుళాయి నీరు సక్రమంగా రాకపోయినా. . కలుషిత నీరు సరఫరా అవుతున్నా.. సంబంధిత యజమానులు జీఎంసీలో రూ.300 చలానా చెల్లిస్తే మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. సంబంధిత

కుళాయి మరమ్మతుల కోసం గొయ్యి తీస్తున్న సిబ్బంది

ఏఈలు బాధ్యత తీసుకుని పనులు చేయించాలి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. గొయ్యి తవ్వి మరమ్మతులు చేసేందుకు లీకేజీ వర్కర్లు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు దండుకుంటున్నారు. ఈ రేటు ఆయా ప్రాంతాలనుబట్టి.. నివాసాలను బట్టి మారుతుంది. ఒకవేళ ప్రైవేటు కార్మికులతో పనులు చేయించుకుందామని ఎవరైనా ప్రయత్నిస్తే లీకేజీ వర్కర్లు అడ్డుకుంటున్నారు. ఈ దందాలో సంబంధిత పర్యవేక్షణ అధికారులకు కూడా కొంత వాటా ఉన్నందునే చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

సైడు కాలువల నిర్మాణాలు చేసిన చోట ఎక్కువ సమస్యలు.. రహదారులు, కాలువల అభివృద్ధి పనులు చేస్తున్నచోట అధికారుల పర్యవేక్షణ ఉండాలి. తాగునీటి కుళాయి పైపులైన్లు దెబ్బతినకుండా పనులు చేయించాలి. పొరపాటున పైపులైను దెబ్బతింటే సదరు గుత్తేదారే మరమ్మతు చేయించాలి. ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. అభివృద్ధి పనుల పేరుతో కావాలనే కొన్నిచోట్ల జేసీబీలతో తవ్వేస్తూ కుళాయి కనెక్షన్లను పైపులైన్ల నుంచి వేరు చేస్తున్నారు. తర్వాత పునరుద్ధరణ పేరుతో బాధితుల నుంచి డబ్బు గుంజుతున్నారు.

అధికారులతో కుమ్మక్కై... అనేక సంవత్సరాలుగా ఒకే రిజర్వాయర్ పరిధిలో లీకేజీ వర్కర్లు, ఒప్పంద ఉద్యోగులు పనిచేయడంతో అధికారులతో కుమ్మక్కై దందా సాగిస్తున్నారు. మరోవైపు ప్రధాన సరఫరా పైపులైన్ల లీకేజీలను వారాలు, నెలలపాటు వదిలేస్తున్నారు. ఇలా కొందరు ఒప్పంద ఉద్యోగులు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లే రూ.కోట్లకు పడగలెత్తినట్టు సమాచారం. వీరు ఏకంగా అభివృద్ధి పనుల టెండర్లలోనూ పాల్గొని వాటిని దక్కించుకుంటున్నారు.

మెడికల్ ఎగ్జిబిషన్‌కు భారీగా విద్యార్థులు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: గుంటూరు మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు శనివారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీగా తరలివచ్చారు. మేక ఎ విష్ ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో సక్సెస్ స్కూల్ విద్యార్థులు ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ప్రదర్శనలను వారు ఆసక్తిగా తిలకించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి విద్యార్థులతో ముచ్చటించారు.

జీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నిక

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: గుంటూరు నగరపాలక సంస్థ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నిక శనివారం ట్రావెలర్స్ బంగ్లా ప్రాంగణంలో నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా ఎం.పోలేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా జి.రంగారెడ్డి, ఐ.రాజ్యలక్ష్మి, సహకార్యదర్శిగా కె.రాజేంద్రప్రసాద్, సీహెచ్ లీలాకుమారి, కోశాధికారిగా పి.నాగమల్లేశ్వరి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా రవికిరణ్‌రెడ్డి, మదన్‌గోపాల్ వ్యవహరించారు.

గుండె స్పందనలో మార్పులు తొలిదశలోనే గుర్తించాలి

డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ సేవాకుమార్ తదితరులు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: గుండె స్పందన లయబద్ధంగా ఉంటుందని, ఆ స్పందనలో అసాధారణ మార్పులుంటే ప్రాణాంతకమవుతుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమశేఖర్ చెప్పారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎంఎ హాల్లో గుండె స్పందనలో అసాధారణ పరిస్థితులు.. నిర్ధారణ - చికిత్స విధానాలపై వైద్యులకు నిర్వహించిన సీఎంఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కారణాలేమైనా... ప్రస్తుతం గుండె స్పందనల్లో అసాధారణ మార్పులు పెరిగిపోతున్నాయని చెప్పారు. మార్పులను తొలి దశలో గుర్తించి చికిత్స అందించొచ్చని తెలిపారు. గుంటూరు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సేవాకుమార్, కార్యదర్శి సాయికృష్ణ, వైద్యులు శ్రీరామ్, కృష్ణప్రసాద్, ప్రభాకర్, రామకృష్ణ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

రాజధానికి మణికిరీటం క్వాంటమ్ వ్యాలీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే నసీర్

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజధాని అమరావతికి క్వాంటమ్ వ్యాలీ మణికిరీటం అవుతుందని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో రూ.56.86 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని, గతంలో హైటెక్ సిటీ నిర్మాణంతో లక్షల మంది యువత భవితను బంగారుమయం చేశారన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గవ్యాప్తంగా రూ.9.28 కోట్ల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు.

బీసీ గురుకులాల నిర్మాణానికి రూ.1,000 కోట్లు కేటాయించాలి

మంగళగిరి, మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: బీసీ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్‌లో ఏటా రూ.1,000 కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 బీసీ గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేసి.. ఒక్కోదానికి రూ.45 కోట్లు చొప్పున కేటాయించాలని కోరారు. ఈ విద్యా సంవత్సరానికి 3 వేల సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం హర్షణీయమన్నారు.

అభివృద్ధి పనుల్లో ప్రమాణాలు పాటించాల్సిందే

అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్ మయూర్ అశోక్

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో అభివృద్ధి పనులను నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, గడువు లోపు పూర్తి చేయాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం నల్లపాడు ప్రధానరోడ్డు రైల్వే స్టేషన్ రోడ్డులో జరుగుతున్న ప్రధాన డ్రెయిన్ నిర్మాణ పనులు, తెలగమాంబ చెరువుని పరిశీలించి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నల్లపాడు రైల్వేస్టేషన్ వద్ద జరుగుతున్న ప్రధాన డ్రెయిన్ పనులను మౌలిక సదుపాయాల కార్యదర్శులు, ఏఈ దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. నల్లపాడు తెలగమాంబ చెరువులో జంగిల్ క్లియరెన్స్‌ను పరిశీలించి. . రెండు రోజుల్లో రెవెన్యూ, సాగునీటి, జీఎంసీ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించాలని ఎస్ఈ, సీపీని ఆదేశించారు. చెరువు దగ్గరలోని వెంచర్‌ని పరిశీలించి పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని సీపీని ఆదేశించారు. పర్యటనలో సీపీ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈలు, డీసీపీ పాల్గొన్నారు.

☛ చుట్టుగుంట అన్న క్యాంటీన్‌ను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించారు.

సకాలంలో పన్ను చెల్లించండి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: జీఎంసీకి పన్ను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ మయూర్ అశోక్ కోరారు. శనివారం అంకిరెడ్డిపాలేనికి చెందిన ఇమ్మాన్యుయేల్ తన ఖాళీ స్థలానికి సంబంధించి రూ.7 లక్షల పన్ను చెల్లించడంతో కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

చెత్తకుప్పలు పోయి.. పూలమొక్కలొచ్చాయ్...

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేసేందుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటోంది. వీధుల్లో ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా చూసేందుకు 750కుపైగా బ్లాక్‌స్పాట్‌లను పూర్తిగా తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజారోగ్య, ఇంజినీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో బ్లాక్‌స్పాట్‌లున్న ప్రాంతాల్లో పూలమొక్కలు నాటిస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాలు కూడా బిగించి.. చెత్త వేసేవారిపై నిఘా ఉంచారు. ఎక్కడబడితే అక్కడ చెత్త పారబోస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

పదవీ విరమణ శుభాకాంక్షలు

శాంతి భద్రతల పరిరక్షణలో సుమారు 37 సంవత్సరాలుగా వివిధ హోదాలలో పనిచేసి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నిష్కళంకమైన సేవలు అందించి, పదవీ విరమణ చేసిన

శ్రీ పసుపులేటి సుబ్బారావు గారికి

మా హృదయపూర్వక శుభాకాంక్షలు

వారి బావిజీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని మనసారా కోరుకుంటూ...

DINESH

అల్లుడు: శివాది నాగరాజు
కుమార్తె: శివాది స్రవంతి
మనుమడు: శివాది దినేష్ సాయిశంకర్
మనుమరాలు: శివాది పావని నాగశ్రీ

మెయిన్ డ్రెయిన్‌పై పైకప్పు ఏర్పాటు చేయరూ?

పాతగుంటూరు బాలాజీ నగర్‌లోని మెయిన్ డ్రెయిన్‌పై పైకప్పు ఏర్పాటు చేయటంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. నగరంలోని ఆరు డివిజన్ల నుంచి ప్రవహించే వ్యర్థపు నీరు మెయిన్ డ్రెయిన్ నుంచి బయటకు వెళ్తుంది. ఇటీవల అధికారులు అందులో పూడికతీత పనులు చేశారు. అనంతరం పైకప్పు ఏర్పాటు చేయటం మరిచారు. దీంతో పక్కనే నివాసం ఉంటున్నవారు ప్రమాదవశాత్తు అందులో పడి గాయాలపాలవుతున్నారు. - **న్యూస్‌టుడే, పట్నంబజారు**

తాగునీటి పైపునకు లీకేజీ

నెహ్రూనగర్ 1వ వీధి మహాలక్ష్మమ్మ ఆలయం సమీపంలో తాగునీటి పైపునకు లీకులు పడ్డాయి. రోజుల తరబడి మంచినీరు పెద్దమొత్తంలో పక్కనే ఉన్న మురుగుకాలువలోకి పోతోంది. పైపునకు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, నెహ్రూనగర్**

ప్రమాదకరంగా వంతెన గోడలు

మణిపురం బ్రిడ్జి కింది భాగం నుంచి జెండాచెట్టు సెంటర్‌కు వెళ్లే మార్గంలోని వంతెన ప్రమాదకరంగా మారింది. ఒకవైపు నిర్మించిన గోడలు శిథిలావస్థకు చేరి పగుళ్లిచ్చాయి. దీంతో ఇటుగా రాకపోకలు చేసే వాహన చోదకులు, పాదచారులు ప్రమాదవశాత్తు మెయిన్ డ్రెయిన్‌లో పడి గాయాలపాలవుతున్నారు. శిథిలావస్థకు చేరిన వంతెన గోడల స్థానంలో కొత్తవి నిర్మించాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదని ఆ ప్రాంతవాసులు తెలిపారు. - **న్యూస్‌టుడే, పట్నంబజారు**

ప్రాంగణ ఎంపికల్లో సత్తా

ఎంపికైన విద్యార్థులతో కళాశాల అధ్యాపకులు, సంస్థ ప్రతినిధులు

తాడికొండ, న్యూస్‌టుడే: మండలంలోని లాం గ్రామం చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల (సీఎల్‌పీటీ) విద్యార్థులు ప్రాంగణ ఎంపికల్లో సత్తా చాటారు. కళాశాలలో శనివారం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించారు. దీంట్లో మొత్తం 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాత పరీక్ష, ముఖాముఖి ద్వారా 32 మంది విద్యార్థులు కొలువులు సాధించారు. ఎంపికైన వారిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుడు, సంస్థ ప్రతినిధులు రామకృష్ణ, కేతినేని ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దని వినతి

పట్నంబజారు, న్యూస్‌టుడే: పొన్నూరురోడ్డులోని బైపాస్‌రోడ్డు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు శనివారం పాతగుంటూరు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకట ప్రసాద్ తెలిపారు.

అమృతమూర్తికి అశ్రునివాళి



జననం: 15-08-1955
మరణం: 07-02-2026

కీ॥శే॥ కొండమడుగుల రామిరెడ్డి గారు
(విశ్రాంత ఉద్యోగి వాణిజ్య పన్నుల శాఖ)

మంచికి మారుపేరు, సహనశీలి, మానవత్వం, పెద్దరికం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపులతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొంది మాకు ఆదర్శంగా నిలిచి మీరు మానుండి దూరమైన మీ మధురస్మృతులు ప్రతిక్షణం మా మదిలో మెదులుతూనే ఉంటాయి.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ...
మీ దివ్య ఆశీస్సులతో మరియు మీ తీపి జ్ఞాపకాలతో....

ఇట్లు: **కుటుంబసభ్యులు**

అంత్యక్రియలు: 08-02-2026 (ఆదివారం) ఉదయం 11 గంటలకు పెదకాకాని స్మశానవాటిక నందు జరుగును. కావున తెలియపరచటమైనది.

ఆకట్టుకుంటున్న వధూవరుల కలెక్షన్

జ్యోతి వెలిగించి ప్రదర్శన ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మాధవి

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే : బృందావన్‌గార్డెన్స్‌లోని ది క్యాపిటల్ హోటల్‌లో బంగారం, వజ్రాభరణాల వసుంధర డైమండ్ రూఫ్ వధూవరుల సంప్రదాయ కలెక్షన్ ప్రదర్శనను శనివారం ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వసుంధర మాట్లాడుతూ అపూర్వమైన డిజైన్లు, నాణ్యత, వినియోగదారుల సంతృప్తికి వసుంధర ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో బ్రైడల్, మెన్స్, కిడ్స్, కుందన్, పెరల్స్, పోల్కి జ్యువెలరీ వంటి వేలాది రకాల కలెక్షన్స్ ప్రదర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రదర్శన రెండు రోజుల పాటు జరుగుతుందని వెల్లడించారు. విజయవాడ షోరూమ్ హెడ్ అట్లూరి మేఘన పాల్గొన్నారు.

వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో ప్రేరణ

జ్యోతి వెలిగిస్తున్న విద్యాసంస్థల ఛైర్మన్ ఫ్రాన్సిస్‌రెడ్డి, పక్కన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ, మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో ప్రేరణ కలిగిస్తాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. శనివారం బృందావన్‌గార్డెన్స్ ఆక్స్‌ఫర్డ్ ఐటీ స్కూల్‌లో ఇండియాస్ బిగ్గెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ ఎక్స్‌పో- 2026 నిర్వహించారు. ముఖ్యఅతిథి రాయపాటి శైలజ, పాఠశాల ఛైర్మన్ ఎస్.ఫ్రాన్సిస్‌రెడ్డి, అతిథులు జ్యోతి వెలిగించి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు. శైలజ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథంతో సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థల ఛైర్మన్ ఫ్రాన్సిస్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రయోగాత్మక ఆసక్తిని పెంచేందుకు గత 26 ఏళ్లుగా భారీ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ క్యాంపస్‌ల నుంచి వచ్చిన విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక, విద్య, వైజ్ఞానిక, పర్యావరణ రంగాలపై తాము రూపొందించిన నమూనా ప్రాజెక్టులు, వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్‌ఛైర్మన్ ఎస్.ఆరోన్‌రెడ్డి, డైరెక్టర్‌లు ఎస్.విజయభాస్కర్‌రెడ్డి, ఎస్.ఆరోగ్యజోసఫ్‌రెడ్డి, ప్రిన్సిపల్ రత్తయ్య, అకడమిక్ డీన్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పట్టపగలే చోరీ

పట్నంబజారు: ఇందిరాప్రియదర్శినీకాలనీలోని ఒక ఇంట్లో చోరీ జరిగింది. లాలాపేట పోలీసుల కథనం ప్రకారం.. జజ్జర శివ మల్లికార్జునరావు శనివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులకొట్టి బీరువాలోని 246 గ్రాముల బంగారపు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీ చేశారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన మల్లికార్జునరావు చోరీ జరిగిందని గ్రహించి లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శివప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ చట్టాలు.. కార్మికులపై భారాలు

మాట్లాడుతున్న మస్తాన్‌వలి, వేదికపై ముత్యాలరావు, శంకర్‌రావు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలతో ఆటోలకు ఫిట్‌నెస్ ఛార్జీల పేరుతో కార్మికులపై భారాలు మోపుతోందని ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మస్తాన్‌వలి అన్నారు. శనివారం నగరంలోని కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న జరిగే సమ్మెలో ఆటో కార్మికులు, డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముత్యాలరావు, శంకర్‌రావు, మరియదాసు, కొండలు, మేరిబాబు, రమణారెడ్డి, యాకోబు, కుమార్ పాల్గొన్నారు.

10న విద్యుత్తు అదాలత్

గుంటూరు నగరం: డివిజన్ విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న సంగడిగుంట విద్యుత్తు భవన్‌లోని మీటింగ్ హాల్‌లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినియోగదారులకు విద్యుత్తు అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీహెచ్ ఖాన్ శనివారం తెలిపారు. వినియోగదారులకు సంబంధించి సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయవచ్చని తెలిపారు.

భవిష్యత్తులో 'క్వాంటమ్'దే హవా

గుంటూరు రూరల్: విద్యార్థులు క్వాంటమ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాలు పెంచుకోవాలని క్వాంటమ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈవో కార్తి గణేష్ దురై అన్నారు. చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశంలో తొలి క్వాంటమ్ ఏకో సిస్టమ్‌కు అమరావతిలో శంకుస్థాపన చేయటం శుభపరిణామమని పేర్కొన్నారు. టెక్ వరల్డ్ క్వాంటమ్ ఏఐ నిపుణుడు హరికృష్ణ మాట్లాడుతూ.. క్వాంటమ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. అధ్యాపకులు డా. శ్రీనివాస్, సెక్రటరీ గోపాలకృష్ణ, కోశాధికారి డా. కృష్ణప్రసాద్, ప్రిన్సిపల్ డా. శ్రీనివాస్ పాల్గొన్నారు.



విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న సీఈవో కార్తి గణేష్ దురై

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SMEC బ్రాంచ్, డి నెం.6-17-24, అరండల్‌పేట 18/1, రామ్స్ ప్రీమియా కాంప్లెక్స్, గుంటూరు, గుంటూరు జిల్లా-522002

స్వాధీనత ప్రకటన

(APPENDIX-IV) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002
రూల్ 8(1) ననుసరించి (స్థిరాస్థి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 3తో చదువుకోవలసిన సదరు చట్టంలోని సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ **స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SMEC బ్రాంచ్, అరండల్‌పేట 18/1, గుంటూరు, గుంటూరు జిల్లా** అధీకృత అధికారిగా దిగువ సంతకందారు నోటీసులో పేర్కొన్న బకాయి C.C A/c No.**39787063852** కు **తేది.16.10.2025** నాటికి **బకాయి మొత్తం రూ.10,11,226/- (అక్షరాల పది లక్షల పదకొండు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు మాత్రమే)** మరియు పైన తెలిపిన సొమ్ము మీద కాంట్రాక్టువల్ రేటు ప్రకారం వడ్డీతో ఖర్చులు, కాస్ట్స్, చార్జీలు మొ॥నవి సదరు నోటీసు అందిన తేదీ నుండి 60 రోజులలోగా తిరిగి చెల్లించవలసినదిగా ఋణగ్రహీతలు : **1)** M/s. ఫేమస్ టెక్నాలజీస్, **ప్రొప్రయిటర్ :** శ్రీ లక్కాకుల శ్రీనివాసరావు, షాప్ నెం.16, 2వ అంతస్తు, రఘు మాన్షన్, 4/1 బ్రాడిపేట, గుంటూరు, గుంటూరు జిల్లా-522002. **2)** శ్రీ లక్కాకుల శ్రీనివాసరావు, డి.నెం.31-13-1169, బుద్ధ విగ్రహం దగ్గర, 7/2 శ్రీ నగర్, గుంటూరు, గుంటూరు జిల్లా-522002 వారిని కోరుతూ **తేది.16.10.2025 న డిమాండ్ నోటీసు జారీచేసినారు.**

ఋణగ్రహీత డిమాండ్ నోటీసు జారీచేసిన తరువాత **రూ.85,000/-** చెల్లించినారు మరియు ప్రస్తుత బకాయి **తేది.05.02.2026** నాటికి **మొత్తం రూ.9,57,866/- (అక్షరాల తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే)** + వడ్డీతో ఖర్చులు, కాస్ట్స్, చార్జీలు మొ॥నవి. ఋణగ్రహీత/హామీదారులు సదరు ఋణాన్ని తిరిగి చెల్లించుటలో విఫలమైనారు.

ఋణగ్రహీత/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా సదరు రూల్స్ 8 & 9తో చదివే సదరు యాక్టులోని సెక్షన్ 13(4) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ దిగువ సంతకందారు బ్యాంకునకు తనఖా ఉంచిన దిగువ వివరించిన ఆస్తిని **తేది.06.02.2026** న **లాంఛనాత్మకంగా స్వాధీనం** చేసుకున్నారు.

సాధారణ ప్రజానీకానికి ముఖ్యముగా ఋణగ్రహీతకు/హామీదారులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎవ్వరు ఎట్టి లావాదేవీలు జరుపరాదు. సదరు ఆస్తులకు సంబంధించిన ఎట్టి లావాదేవీలైనను **తేది.05.02.2026 నాటికి మొత్తం రూ.9,57,866/- (అక్షరాల తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే)** + వడ్డీతో ఖర్చులు, కాస్ట్స్, చార్జీలు మొ॥నవి. **స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SMEC బ్రాంచ్, అరండల్‌పేట 18/1, గుంటూరు, గుంటూరు జిల్లా** వారి ఛార్జికి లోబడి ఉంటాయి.

చట్టం యొక్క సెక్షన్ 13, సబ్ సెక్షన్ (8) నిబంధనల ప్రకారము ఋణగ్రహీత/హామీదారు తమ తనఖా ఆస్తులను విడిపించుకోవటానికి ఉన్న కాలవ్యవధిని వినియోగించడమునకై శ్రద్ధ వహించవలెను.

స్థిరాస్థి వివరములు:

గుంటూరు జిల్లా, గుంటూరు సబ్-జిల్లా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, గుంటూరు సిటీ, శ్రీనగర్ 7వ లైన్, బుద్ధ విగ్రహం ఏరియా, అరండల్‌పేట మున్సిపల్ పాత వార్డు నెం.3, కొత్త వార్డు నెం.5, బ్లాక్ నెం.12, టి.ఎస్.నెం.710/4 నందు విస్తీర్ణం ఎ. 5.25265 చ॥అ॥లులోని ఇందులో విస్తీర్ణం 89.3/9 చ॥గ॥ల స్థలంతో పాటు ఆర్‌సిసి డాబా ఇల్లు మున్సిపల్ పాత అసెస్‌మెంట్ నెం.10662/B, ప్రస్తుత అసెస్‌మెంట్ నెం.39965, డోర్ నెం.7-17-15/9 తో కలదు. **ఈ ఆస్తి శ్రీ లక్కాకుల శ్రీనివాస రావు గారికి చెందినది, సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.3737/2016, తేది.21-04-2016.**
హద్దులు: తూర్పు: గడ్డిగోపుల సత్య కుమార్ గారి ఆస్తి - 25.0 అ॥లు, **దక్షిణం:** పొన్నలూరి శ్రీనివాస రావు గారి ఆస్తి - 32.2 అ॥లు, **పడమర:** 15 అ॥ల వెడల్పు గల రోడ్డు - 25.0 అ॥లు, **ఉత్తరం:** గాజుల రాఘువమ్మ గారి ఇంటి గోడ - 32.2 అ॥లు.

ఈ హద్దుల యందు విస్తీర్ణం 89.3/9 చ॥గ॥లు లేదా 74.69 చ॥మీ॥లకు సమానమైన స్థలంతో పాటు ఆర్‌సిసి డాబా ఇల్లు అన్ని సదుపాయాలతో కలదు.

తేది : 06.02.2026
ప్రదేశం: గుంటూరు

సం/- అధీకృత అధికారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

గుంటూరు పశ్చిమ

బహిరంగ ప్రకటన

నా క్లయింట్స్ అయిన 1)గుంటూరు సిటీ, 1వ లైను, విద్యానగర్, డోర్ నెం.4-5-34 రు కాపురస్తులు అయిన **మొహమ్మద్ అబ్దుల్ షుకూర్ గారి కుమారుడు మొహమ్మద్ పర్వేజ్ అలీ,** మరియు 2)గుంటూరు సిటీ, 2/1 వ లైను, బ్రాడీపేట, డోర్ నెం.5-21-205 రు కాపురస్తులు **లేట్ శాంతీలాల్ గారి కుమారుడు జితేంద్ర కుమార్** గార్ల నుండి సంజాయిషీ పొంది యావన్మందికి తెలియజేయునది ఏమనగా,ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని గుంటూరు టౌన్ ఏరియాలో, బృందావన్ గార్డెన్స్ నందలి **రమానర్సింగ్ హోమ్, రెప్రజెంటెడ్ బై శ్రీమతి కారుమంచి కోటేశ్వరరావు గారి భార్య కారుమంచి రమాదేవి** గారు సాదినేని రామ కోటయ్య గారి కుమారుడు చలపతి రావు గారి వద్ద చ.గ.37 ల స్థలమును క్రయం పొంది వారిచే తన పేరటికి ది.19.02.1992 న శ్రీ గుంటూరు సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో దస్తావేజు నెం.1393/1992రుగా రిజిస్టరు కబడినట్టి ఆస్తిన్నీ, అదే విధంగా సాదినేని చలపతి రావు గారి భార్య సీతారావమ్మ గారి వద్ద చ.గ.338 ల స్థలమును క్రయం పొంది వారిచే తన పేరటికి ది.19.02.1992న శ్రీ గుంటూరు సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో దస్తావేజు నెం.1394/1992రుగా రిజిస్టరు కబడినట్టి ఆస్తిన్నీ వెరసి పై రెండు దస్తావేజుల రీత్యా సంక్రమించిన ఏకఖండముగా గలిగినట్టి చ.గ. 375ల స్థలము వారికి సంక్రమించి సదరు రమా నర్సింగ్ హోమ్, రెప్రజెంటెడ్ బై శ్రీమతి కారుమంచి కోటేశ్వర రావు గారి భార్య కారుమంచి రమా దేవి గారు సదరు ఆస్తిలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్ ఆర్.సి.సి. డాబా ఇంటిని నిర్మించుకొని వారి సర్వ, సంపూర్ణ, స్వాధీనానుభవ హక్కుభుక్తములతో అనుభవించుచున్నట్టి ఆస్తిలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ వారికి రోడ్డు విస్తరణ నిమిత్తం చ.గ.50.46ల స్థలమును విడిచిపెట్టగా మిగిలిన ఈ దిగువ షెడ్యూలు దాఖలా చ.గ.324.13 ల ఆర్.సి.సి. డాబా ఇంటిని సదరు **రమా నర్సింగ్ హోమ్, రెప్రజెంటెడ్ బై శ్రీమతి కారుమంచి కోటేశ్వర రావు గారి భార్య కారుమంచి రమాదేవి** గారు అమ్మజూపగా సదరు నా క్లయింట్స్ అయిన **1)మొహమ్మద్ అబ్దుల్ షుకూర్ గారి కుమారుడు మొహమ్మద్ పర్వేజ్ అలీ, 2)లేట్ శాంతీలాల్ గారి కుమారుడు జితేంద్ర కుమార్** గార్లు కొనుగోలు చేయుటకు విక్రయ ఖరారు పడియుండిరి. కావున సదరు ఆస్తికి పై తెలిపిన అమ్మకం దారు తప్ప మరెవ్వరికిని ఎట్టి హక్కులు లేవని, లోగడ సదరు ఆస్తిని గురించి ఎవ్వరికీ ఏ విధమైన అన్యాక్రాంతములు చేసియుండలేదని, సదరు ఆస్తిపై బైండుచేయు బాకీలు ఏమిలేవని నా క్లయింట్లకు తెలిపి నా క్లయింట్లను నమ్మించి విక్రయించుటకు ఖరారుపడియుండిరి. కావున ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తికి సంబంధించి కొనుగోలు విషయంలో ఎవ్వరికైనను ఎటువంటి అభ్యంతరములు గాని, క్లయిములు గాని, గ్యారంటీలు గాని, తనఖాలు గాని, తాకట్లు మున్నగు ఉన్నఈ దిగువ తెలిపిన అడ్రసుకు వారంరోజుల లోపు తెలియజేయవలసినది, లేని యెడల సదరు వారం రోజుల లోపల ఎటువంటి అభ్యంతరములు తెలియజేయని యెడల ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని నిర్వివాద, నిష్పేచి గల ఆస్తిగా భావించి నా క్లయింట్స్ పేరున గాని, వారు కోరిన వారి పేరున గాని సరియగు విక్రయ దస్తావేజులను వ్రాయించుకొని రిజిస్టరు చేయించు కొనగలరని తెలియజేయటమైనది.

షెడ్యూలు:గుంటూరు డి.॥, గుంటూరు సబ్-డి., ప్రస్తుతం నల్లపాడు సబ్-డి, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా, నల్లపాడు గ్రామ డి.నెం. 22/Cరు లోని, లే-అవుట్ చేయబడిన నెం.31/56 రు దాఖలా నెం.51 (తూర్పు దరి) మరియు 52 ర్లు ప్లాట్ల స్థలమునకు **హద్దులు: తూర్పు:** ప్లాను దాఖలా ప్లాటు నెం.53 మునిసిపల్ వారి ప్లాటుహద్దు, **దక్షిణం:** మునిసిపల్ రోడ్‌హద్దు,**పడమర:**సాదినేని చలపతిరావు గారి ఆస్తిహద్దు, **ఉత్తరం:**ప్లాను దాఖలా ప్లాటు నెం.41(పార్ట్) మరియు 42ర్లు స్థలంహద్దు.ఈ హద్దుల మధ్యగల చ.గ.324.13ల స్థలము అందలి నిర్మించియున్న ఆర్.సి.సి. డాబా ఇల్లు, సదరు ఇంటికిగల సమస్త కలప, కప్పు, తలుపులు, ద్వారబంధ ములు, కరెంటు కనెక్షన్ హక్కు వగైరా యావద్విశిష్టములతో సహా.

యార్లగడ్డ రవి, న్యాయవాది
జి.యం.సి.నెం.229, 3వ లైను, రాజేంద్ర నగర్-522 006,
సెల్ : 77024 02777, 94404 31260

20 మంది వార్డు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్ఎస్)లో నిర్లక్ష్యంగా ఉన్న 20 మంది వార్డు కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతి రోజూ నిర్దేశించిన మేరకు వందశాతం సర్వే పూర్తి చేయాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించినా పలువురు కార్యదర్శులు చాలా తక్కువగా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. 20 మంది కార్యదర్శులు విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు పరిగణించి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

క్వాంటమ్ టెక్నాలజీతో కొత్త అధ్యాయం

పట్టాభిపురం,న్యూస్‌టుడే: క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేతుల మీదుగా ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్ వ్యాలీ భవనానికి శంకుస్థాపన జరగడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

మెడికల్ ఎగ్జిబిషన్‌కు భారీగా విద్యార్థులు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: గుంటూరు మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు శనివారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీగా తరలివచ్చారు. మెక్ ఏ విష్ ఎక్స్‌పో సంస్థ ఆధ్వర్యంలో సత్తెన స్కూల్ విద్యార్థులు ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ప్రదర్శనలను వారు ఆసక్తిగా తిలకించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి విద్యార్థులతో ముచ్చటించారు.

షరా మామూలే..!

పీకలవాగు రహదారిపై మళ్లీ ఆక్రమణలు

వాగు ప్రారంభమయ్యే దారిపై వెలిసిన ఆక్రమణలు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: పీకలవాగు ప్రారంభమయ్యే రహదారిపై మళ్లీ ఆక్రమణలు పుట్టుకొస్తున్నాయి. పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల పక్కనే ఉన్న ఈ రహదారిలో కప్పలు తెప్పలుగా ఆక్రమణలు వెలుస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందితోపాటు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వర్షాకాలంలో ఒక దుకాణం పీకలవాగులో పడి కొట్టుకుపోయిన తర్వాత దగ్గర నిలిపివేయడం వరదనీరు స్తంభించింది. ఆక్రమణలు తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులకు పిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో గత డిసెంబరులో టౌన్ ప్లానింగ్ అధికారులతో అప్పటి కమిషనర్ ఆక్రమణలు తొలగించారు. మళ్లీ నెల రోజులు కాకముందే అదే రహదారిలో రెండువైపులా ఆక్రమణలు వెలుస్తుండటం గమనార్హం.

పట్టించుకోని నగరపాలక సంస్థ యంత్రాంగం

గతంలో ఆక్రమణలు తొలగించే సమయంలోనే ఈ ప్రాంతంలో ఎటువంటి దుకాణాలు ఏర్పాటు చేయకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అప్పటి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన బదిలీ కావడంతో నగరపాలక సంస్థ అధికారులు మిన్నకుండి పోయారు. ఆక్రమణదారులు అధికారులను పూచికపుల్లల్లా తీసిపారేసినా పట్టించుకోవడం లేదు. వారు నెలవారీ ఇంత ముట్టజెప్పాలని ముందే మాట్లాడుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా రెండువైపులా ఆక్రమణలు వెలుస్తున్నాయి. దుకాణాల వద్ద మద్యం తాగి ఆకతాయిలు విద్యార్థినులను టీజింగ్ చేస్తున్నారు. పక్కనే పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల ఉంది. ఈ ప్రాంతంలో బాలికల వసతిగృహాలు ఉన్నాయి. ఆకతాయిలు బెదరతో విద్యార్థినులు బెదిరిపోతున్నారు. వీధిదీపాల వెలుతురు ఉంటే తప్ప ఆటలు సాగని, ఆకతాయిలు ఈ ప్రాంతంలో టైట్లు తొలగించి మరీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా జీఎంసీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదని ఆ ప్రాంత ప్రజలు గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే గళ్లా మాధవి, కమిషనర్ మయూర్ అశోక్ పీకలవాగు ప్రాంతంలో పర్యటించారు. వర్షాకాలంలో ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆక్రమణలు తొలగించి యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగించాలని సూచించారు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆ అంశం పట్టడం లేదు. జీఎంసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఆక్రమణలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

80086 22566, 97042 53525, 80085 74897

నగరంపాలెం, న్యూస్‌టుడే: సంపత్‌నగర్ ప్రధాన వీధుల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వస్తోందని స్థానికులు 'మేమున్నాం మీకుతోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ చందు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన పారిశుద్ధ్య సిబ్బందిని పంపి వ్యర్థాలను తొలగింపజేశారు. ❖ రైలుపేట ప్రధాన వీధుల్లోని కాల్వల్లో పూడిక పేరుకుపోయి మురుగు ముందుకు కదలడం లేదని స్థానికులు సమస్యను 'మేమున్నాం మీకుతోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు దృష్టికి తీసుకొచ్చారు. ఆయన పారిశుద్ధ్య సిబ్బందిని పంపి కాల్వల్లో పూడిక తొలగించి సమస్యను పరిష్కరించారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోండి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడంలో భాగంగా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఎస్‌హెచ్‌జీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ- వెలుగు జీవనోపాధుల విభాగం డీపీఎం టి.అశోక్‌కుమార్ అన్నారు. శనివారం నగరంలోని డీఆర్‌డీఏ- వెలుగు సమావేశ మందిరంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఆధునిక, పర్యావరణ హిత ప్యాకేజింగ్, బ్రాండింగ్ పద్ధతులపై కార్యశాల జరిగింది. అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్యాకేజింగ్ చేసి ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజర్ గౌతమ్ రాజేష్ శిక్షణ ఇచ్చారు.

పదవీ విరమణ శుభాకాంక్షలు

శాంతి భద్రతల పరిరక్షణలో సుమారు
37 సంవత్సరాలుగా వివిధ హోదాలలో
పనిచేసి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా
నిష్కళంకమైన సేవలు అందించి,
పదవీ విరమణ చేసిన
శ్రీ పసుపులేటి సుబ్బారావు గారికి
మా హృదయపూర్వక శుభాకాంక్షలు
వారి బావిజీవితం ఆయురారోగ్యాలతో,
సుఖసంతోషాలతో విలసిల్లాలని
మనసారా కోరుకుంటూ...

అల్లుడు: శివాది నాగరాజు
కుమార్తె: శివాది స్రవంతి
మనుమడు: శివాది దినేష్ సాయిశంకర్
మనుమరాలు: శివాది పావని నాగశ్రీ

భవిష్యత్తులో 'క్వాంటమ్'దే హవా

మాట్లాడుతున్న సీతాసో కార్తి గణేష్ దుర్గె

గుంటూరు రూరల్: విద్యార్థులు క్వాంటమ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని క్వాంటమ్ రీసర్చ్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈవో కార్తి గణేష్ దుర్గె అన్నారు. చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశంలో తొలి క్వాంటమ్ ఏఐ సిస్టమ్‌కు అమరావతిలో శంకుస్థాపన చేయటం శుభపరిణామమని పేర్కొన్నారు. టెక్ వరల్డ్ క్వాంటమ్ ఏఐ సహ వ్యవస్థాపకుడు హరికృష్ణ మాట్లాడుతూ... క్వాంటమ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. అధ్యాపకులు డా. శ్రీనివాస్, సెక్రటరీ గోపాలకృష్ణ, కోశాధికారి డా. కృష్ణప్రసాద్, ప్రిన్సిపల్ డా. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శిర్డీ సాయి ధ్యానమందిరం వార్షికోత్సవం

పూజలో పాల్గొన్న అతిథులు

గోరంట్ల, న్యూస్‌టుడే: స్థానిక గోరంట్ల వెంకటేశ్వర కాలనీలోని శ్రీశిర్డీసాయి ధ్యాన మందిరం 25వ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు కోటార్చన, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, బాష్యం విద్యాసంస్థల అధినేత బాష్యం రామకృష్ణ, గోరంట్ల మాజీ సర్పంచి కందుల సుబ్బారావు, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, కమిటీ అధ్యక్షులు ఒరుగంటి విశ్వనాథం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

'జగన్‌ను మైనార్టీలు ఎప్పటికీ నమ్మరు'

పట్టాభిపురం, న్యూస్‌టుడే: పరమపవిత్రమైన ఇస్లాం పేరుతో అధికారంలో ముగించాలన్న ప్రయత్నాన్ని గంటల తరబడి సాగదీస్తూ జగన్ ప్రజలను నరకం చూపిస్తున్నారని తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ విమర్శించారు. తెదేపా జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా నాయకులు అబద్ధాలు వండించి, దుష్ప్రచారాన్ని ఎండగట్టడంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ధైర్యంగా వ్యవహరించారన్నారు. వైకాపా నాయకులు దూకుడుకు క్షేమం వేసి వారిని ఆత్మరక్షణలోకి నెట్టారన్నారు. గుంటూరు బ్యారేజ్ జగన్ చేస్తున్న పర్యటనలతో మైనార్టీ సోదరులు సమాజిక వెళ్లడుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. మైనార్టీ సోదరుల మనోభావాలను జగన్ దెబ్బతీస్తున్నారు. జగన్ కుట్రలను ప్రజలు ముఖ్యంగా మైనార్టీలు ఎప్పటికీ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ బాజీ మస్తార్ మాట్లాడారు. సమావేశంలో నాయకులు షేక్ అంద ఫక్, షేక్ జాన్ సైదా, షేక్ ఇల్లాహి, షేక్ ఇర్షాద్, ఖలీలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

10న విద్యుత్తు అదాలత్

గుంటూరు నగరం: దక్షిణ విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న సంగడిగుంట విద్యుత్తు భవనంలోని మీటింగ్ హాల్‌లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినియోగదారులకు విద్యుత్తు అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీహెచ్ ఖాన్ శనివారం తెలిపారు. వినియోగదారులకు సంబంధించిన సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయవచ్చని తెలిపారు.

కళలకు పట్టం కట్టి.. నాటకానికి నగిషీలద్ది..

విద్యార్థినుల డప్పు విన్యాసం

గుంటూరు సాంస్కృతికం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరుగుతున్న భారత్ రంగ్ మహోత్సవం-అంతర్జాతీయ నాటక ఉత్సవాలు శనివారం రెండో రోజుకు చేరాయి. చెక్కభజన, బుర్రకథ వంటి సంప్రదాయ కళారూపాలను విద్యార్థులు ప్రదర్శించారు. శాస్త్రీయ, జానపద నృత్యాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పు కళాకారుల విన్యాసాలు, చిన్నారుల కోలాటం, ఏకపాత్రాభినయం అందరినీ ఆకట్టుకున్నాయి.

దేశభక్తి ప్రబోధకంగా.. పోరంకి నుంచి వచ్చిన నాటక కళాకారులు చారిత్రక నాటకం 'వాండా' ప్రదర్శించారు. దేశ అస్తిత్వం ప్రమాదంలో పడినప్పుడు, ఆ దేశ ప్రజలు చూపించే ధైర్యసాహసాలే చరిత్రగా మారతాయనే సందేశాన్ని ఈ నాటిక ఇచ్చింది. లికాజ్ చోడోక్స్కి నాటకం రచించి, దర్శకత్వం వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, గజల్ శ్రీనివాస్ ప్రసంగించారు. వక్తలు తమ ప్రసంగాల్లో వేదిక నిర్వాహకులు చేస్తున్న కృషి, ప్రదర్శనల్లోని విశేషాలు, నాటకరంగ అభివృద్ధిని వివరించారు.

మూలాలను మరువకూడదు



అంకయ్య దంపతులకు పురస్కారం అందజేస్తున్న అతిథులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: మానవాళికి మూలాలు వంటి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళారూపాలను విస్మరించకూడదని సుప్రసిద్ధ సాహితీవేత్త స.వెం.రమేశ్ అన్నారు. శనివారం రాత్రి బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సంపూర్ణ అంకయ్య కళా గాయకుడు చలం చర్ల దానం అంకయ్యకు పురస్కార ప్రదానం చేశారు. సభలో ముఖ్యఅతిథిగా స.వెం.రమేశ్ పాల్గొన్నారు. అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ మద్దినేని సింహా కోటేశ్వరరావు మాట్లాడుతూ అంకయ్య లాంటి అరుదైన గొప్ప కథల గాన కళాకారుడిని సత్కరించుకోవడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. అనంతరం సంపన్మూర్తి కళామండలి డాక్టర్ శంకరరావు భాగవత బృందం తూర్పు భాగవతం భామాకలాపం ప్రదర్శించింది. ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ, బి.మురళీకృష్ణ, కోశాధికారి డాక్టర్ సెట్లం చంద్రమోహన్ పాల్గొన్నారు.

ప్రాంగణ ఎంపికల్లో సత్తా

ఎంపికైన విద్యార్థులతో కళాశాల అధ్యాపకులు, సంస్థ ప్రతినిధులు

తాడికొండ: మండలంలోని లాం గ్రామం చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల (సీఎల్‌పీటీ) విద్యార్థులు ప్రాంగణ ఎంపికల్లో సత్తా చాటారు. కళాశాలలో శనివారం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించారు. దీంట్లో మొత్తం 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాత పరీక్ష, ముఖాముఖి ద్వారా 32 మంది విద్యార్థులు కొలువులు సాధించారు. ఎంపికైన వారిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుడు, సంస్థ ప్రతినిధులు రామకృష్ణ, కేతినేని ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకుంటున్న వధూవరుల కలెక్షన్

జ్యోతి వెలిగించి ప్రదర్శన ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మాధవి

ఏటీ అగ్రహారం: బృందావన్‌గార్డెన్స్‌లోని ది క్యాపిటల్ హోటల్‌లో బంగారం, వజ్రాభరణాల వసుంధర డైమండ్ రూఫ్ వధూవరుల సంప్రదాయ కలెక్షన్ ప్రదర్శనను శనివారం ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వసుంధర మాట్లాడుతూ అపూర్వమైన డిజైన్లు, నాణ్యత, వినియోగదారుల సంతృప్తికి వసుంధర ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో బ్రైడల్, మెన్స్, కిడ్స్, కుందన్, పెరల్స్, పోల్కి జ్యువెలరీ వంటి వేలాది రకాల కలెక్షన్స్ ప్రదర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రదర్శన రెండు రోజుల పాటు జరుగుతుందని వెల్లడించారు. విజయవాడ షోరూమ్ హెడ్ అట్లూరి మేఘన పాల్గొన్నారు.

11న చలో అసెంబ్లీ

పోస్టర్ ఆవిష్కరిస్తున్న చెన్నయ్య తదితరులు

గోరంట్ల, న్యూస్‌టుడే: రజకవృత్తి, దోబీఘాట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 11న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చెన్నూరి చెన్నయ్య తెలిపారు. శనివారం గోరంట్లలో చలో అసెంబ్లీ పోస్టర్లను ఆవిష్కరించారు. 2024 ఎన్నికల ప్రణాళికలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారన్నారు. దీనిపై ఎటువంటి ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణం రజకులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. నాయకులు గంజరపల్లి సుశీల, సాంబయ్య, బొప్పరాజు లక్ష్మయ్య, పొదిలి నరసయ్య, లాల్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.

అంబటి కుటుంబానికి అండగా ఉంటాం

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను గుంటూరు సిద్ధార్థనగర్‌లో శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ అంబటి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఉన్నారు.

సకాలంలో పన్ను చెల్లించండి

నగరపాలక సంస్థ: జీఎంసీకి పన్ను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ మయూర్ అశోక్ కోరారు. శనివారం అంకిరెడ్డిపాలేనికి చెందిన ఇమ్మాన్యుయేల్ తన ఖాళీ స్థలానికి సంబంధించి రూ.7 లక్షల పన్ను చెల్లించడంతో కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

అమృతమూర్తికి అశ్రునివాళి

జననం: 15-08-1955
మరణం: 07-02-2026

కీ॥శే॥ కొండమడుగుల రామిరెడ్డి గారు
(విశ్రాంత ఉద్యోగి వాణిజ్య పన్నుల శాఖ)

మంచికి మారుపేరు, సహనశీలి, మానవత్వం, పెద్దరికం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపులతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొంది మాకు ఆదర్శంగా నిలిచి మీరు మానుండి దూరమైన మీ మధురస్మృతులు ప్రతిక్షణం మా మదిలో మెదులుతూనే ఉంటాయి.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ...
మీ దివ్య ఆశీస్సులతో మరియు మీ తీపి జ్ఞాపకాలతో....

ఇట్లు: కుటుంబసభ్యులు

అంత్యక్రియలు: 08-02-2026 (ఆదివారం) ఉదయం 11 గంటలకు పెదకాకాని స్మశానవాటిక నందు జరుగును. కావున తెలియపరచటమైనది.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SMEC బ్రాంచ్, డి నెం.6-17-24, అరండల్‌పేట 18/1, రామ్స్ ప్రీమియా కాంప్లెక్స్, గుంటూరు, గుంటూరు జిల్లా-522002

స్వాధీనత ప్రకటన

(APPENDIX-IV) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002
రూల్ 8(1) ననుసరించి (స్థిరాస్థి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 3తో చదువుకోవలసిన సదరు చట్టంలోని సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SMEC బ్రాంచ్, అరండల్‌పేట 18/1, గుంటూరు, గుంటూరు జిల్లా అధీకృత అధికారిగా దిగువ సంతకందారు నోటీసులో పేర్కొన్న బకాయి (1) CC A/c No.**38627845695**, (2) TL A/c No.**40389369465** కు **తేది.27.10.2025** నాటికి బకాయి మొత్తం **రూ.23,89,790/- (అక్షరాల ఇరవై మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రూపాయలు మాత్రమే)** మరియు పైన తెలిపిన సొమ్ము మీద కాంట్రాక్టువల్ రేటు ప్రకారం వడ్డీతో ఖర్చులు, కాస్ట్స్, చార్జీలు మొ॥నవి సదరు నోటీసు అందిన తేదీ నుండి 60 రోజులలోగా తిరిగి చెల్లించవలసినదిగా **ఋణగ్రహీతలు : 1) M/s. S V S కన్‌స్ట్రక్షనర్స్, ప్రొప్రయిటర్ : శ్రీ మారినేని సాంబ శివ రావు,** డోర్ నెం.6-3-251/7/5, 3వ అంతస్తు, జీవికె వన్ రోడ్ నెం.1, బంజారా హిల్స్, హైదరాబాద్-500034, తెలంగాణ. **2) ప్రొప్రయిటర్ : శ్రీ మారినేని సాంబ శివ రావు,** షాప్ నెం.15, అరబిందో గెలాక్సీ, శిల్పారామం క్రాఫ్ట్ గ్రామం, మాధాపూర్, హైదరాబాద్-500034, తెలంగాణ. **హామీదారు : శ్రీమతి మారినేని వర కుమారి, భర్త : పున్నారావు,** డోర్ నెం.16-7-388, 5వ లైన్, వికాస్ నగర్, గుంటూరు-522006 వారిని కోరుతూ **తేది.27.10.2025 న డిమాండ్ నోటీసు జారీచేసినారు.**

ఋణగ్రహీత డిమాండ్ నోటీసు జారీచేసిన తరువాత **రూ.1,20,000/-** చెల్లించినారు మరియు ప్రస్తుత బకాయి **తేది.05.02.2026** నాటికి **మొత్తం రూ.23,37,677/- (అక్షరాల ఇరవై మూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు మాత్రమే)** + వడ్డీతో ఖర్చులు, కాస్ట్స్, చార్జీలు మొ॥నవి. ఋణగ్రహీత/హామీదారులు సదరు ఋణాన్ని తిరిగి చెల్లించుటలో విఫలమైనారు.

ఋణగ్రహీత/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా సదరు రూల్స్ 8 & 9తో చదివే సదరు యాక్టులోని సెక్షన్ 13(4) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ దిగువ సంతకందారు బ్యాంకునకు తనఖా ఉంచిన దిగువ వివరించిన ఆస్తిని **తేది.06.02.2026** న **లాంఛనాత్మకంగా స్వాధీనం** చేసుకున్నారు.

సాధారణ ప్రజానీకానికి ముఖ్యముగా ఋణగ్రహీతకు/హామీదారులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎవ్వరు ఎట్టి లావాదేవీలు జరుపరాదు. సదరు ఆస్తులకు సంబంధించిన ఎట్టి లావాదేవీలైనను **తేది.05.02.2026 నాటికి మొత్తం రూ.23,37,677/-** (అక్షరాల ఇరవై మూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు మాత్రమే) + వడ్డీతో ఖర్చులు, కాస్ట్స్, చార్జీలు మొ॥నవి. **స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SMEC బ్రాంచ్, అరండల్‌పేట 18/1, గుంటూరు, గుంటూరు జిల్లా** వారి ఛార్జీకి లోబడి ఉంటాయి.

చట్టం యొక్క సెక్షన్ 13, సబ్ సెక్షన్ (8) నిబంధనల ప్రకారము ఋణగ్రహీత/హామీదారు తమ తనఖా ఆస్తులను విడిపించుకోవటానికి ఉన్న కాలవ్యవధిని వినియోగించడముపకై శ్రద్ధ వహించవలెను.

స్థిరాస్తి వివరములు:

ఆస్తి-1 : గుంటూరు జిల్లా, గుంటూరు సబ్-జిల్లా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, గుంటూరు సిటీ, పాత వార్డు నెం.7, కొత్త వార్డు నెం.16, బ్లాక్ నెం.11, టి.ఎస్.నెం.879/2 నందు విస్తీర్ణం ఎ. 3.13504 చ॥అ॥లు, ఇందులో విస్తీర్ణం 101 చ॥గ॥లు లేదా 84.45 చ॥మీ॥ల ఖాళీ ఇంటి స్థలం పాత డోర్ నెం.16-15-52/1 మరియు కొత్త డోర్ నెం.16-15-97 తో కలదు. **ఈ ఆస్తి శ్రీమతి మారినేని వర కుమారి, భర్త పున్నారావు గారికి చెందినది. సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.3536/1993, తేది.11-05-1993** ప్రకారం. **హద్దులు: తూర్పు:** 15 అ॥ల వెడల్పు మున్సిపల్ రోడ్డు - 15'7", **దక్షిణం:** కుర్రా కొండయ్య గారి స్థలం - 56'0", **పడమర:** దమ్మలపాటి సుబ్బారావు గారి స్థలం - 16'6", **ఉత్తరం:** తోట అప్పారావు గారి స్థలం - 57'0".

ఈ హద్దుల యందు విస్తీర్ణం 101 చ॥గ॥లు లేదా సమానమైన 84.45 చ॥మీ॥ల ఖాళీ ఇంటి స్థలం మాత్రమే.

ఆస్తి-2 : గుంటూరు జిల్లా, గుంటూరు సబ్-జిల్లా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, గుంటూరు సిటీ, కొరిటిపాడు గ్రామం, డి.నెం.58/A నందు విస్తీర్ణం ఎ. 2.46 సెంట్లులోని విస్తీర్ణం 240 చ॥గ॥లులోని ఇందులో దక్షిణ వైపున విస్తీర్ణం 145.4 చదరపు గజాలు లేదా 121.57 చ॥మీ॥ల ఖాళీ ఇంటి స్థలం డోర్ నెం.4-19-109 సమీపాన కలదు. **ఈ ఆస్తి శ్రీమతి మారినేని వర కుమారి, భర్త : పున్నారావు గారికి చెందినది. సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం. 2569/2004, తేది.25-02-2004. హద్దులు: తూర్పు:** రోడ్డు - 34'0", **దక్షిణం:** 30 అ॥ల వెడల్పు రోడ్డు - 38'0", **పడమర:** త్రిపురనేని చౌదరయ్య గారి స్థలం - 34'0", **ఉత్తరం:** జంపని పెద బసవయ్య గారి స్థలం - 39'0".

ఈ హద్దుల యందు విస్తీర్ణం 145.4 చ॥గ॥లు లేదా సమానమైన 121.57 చ॥మీ॥ల ఖాళీ ఇంటి స్థలం మాత్రమే.

తేది : **06.02.2026** సం/- అధీకృత అధికారి
ప్రదేశం: గుంటూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్ఎంఇ అరండల్‌పేట శాఖ (కోడ్ 63652), 2వ అంతస్తు, రామ్స్ ప్రిమియా, 18/1, అరండల్‌పేట, గుంటూరు- 522002, ఫోన్: 8297728999, ఇమెయిల్: sbi.63652@sbi.co.in

విక్రయానికి ముందస్తు ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూలు 8(6) నిబంధనల క్రింద జారీచేయబడినది)

టు
1.మెసర్స్ వసుధ లగ్జరీ పిజి అకామడేషన్ ఫర్ వుమెన్, దీని ప్రొప్రయిటర్ శ్రీ కొర్రపాటి మురళీకృష్ణ, ప్లాట్‌నెం. 49, పద్మశ్రీ గార్డెన్స్ కాలనీ, పట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి-500 032. హైదరాబాద్ (తెలంగాణ రాష్ట్రం)
2. శ్రీ కొర్రపాటి మురళీకృష్ణ (హామీదారు), s/o శ్రీ కె.శ్రీనివాసరావు డి.నెం 4/1, షాప్‌నెం. 4, రిషివాలి హోమ్స్, జిటిరోడ్, టుబాకోబోర్డు ఎదురుగా, శ్రీనివాసరావుపేట, గుంటూరు-522 004.
3. శ్రీ కొర్రపాటి శ్రీనివాసరవు (హామీదారు), s/o శ్రీ కె.వెంకటేశ్వర్లు, ఫ్లాట్ నెం. బి-203, 1వ అంతస్తు, రిషివాలి హోమ్స్, జిటిరోడ్, శ్రీనివాసరావుపేట, టుబాకో బోర్డు ఎదురుగా, గుంటూరు-522 004.
4. శ్రీమతి కొర్రపాటి వెంకాయమ్మ (హామీదారు), w/o శ్రీ కె.శ్రీనివాసరావు, ఫ్లాట్‌నెం. బి-502, 4వ అంతస్తు, రిషివాలి హోమ్స్, జిటిరోడ్, శ్రీనివాసరావుపేట, టుబాకో బోర్డు ఎదురుగా, గుంటూరు-522 004.

అయ్యా/అమ్మా

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూలు 3తో చదువబడే సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 (54/2002) క్రింద **16.10.2025** నాటికి బకాయి మొత్తం **రూ 33,38,975/- (ముప్పైమూడులక్షల ముప్పైఎనిమిదివేల తొమ్మిదివందల డెబ్బైఅయిదు రూపాయలు మాత్రమే)** మరియు **17.10.2025** నుండి వర్తింపుతో (మీచే తదనంతర చెల్లింపులు పోను ఎవైనా ఉంటే) భవిష్యత్ వడ్డీని తిరిగి చెల్లించుటలో పై పేరు గల బకాయిదారులు / తనఖాదారులు / హామీదారులను కోరుతూ **16.10.2025** తేదీన **స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ఎంఇ, అరండల్‌పేటబ్రాంచి, గుంటూరు** వారిచే ఒక డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది. కావున 29.10.2025న సదరు నోటీసును ఈనాడు మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లలో ప్రచురించడమైనది. ఉత్పన్నమైన ఖర్చులు, వ్యయాలు మరియు ఛార్జీలు వగైరాతోపాటు పైన చెప్పబడిన మొత్తంపై ఒప్పందపరమైన రేటు చొప్పున దానిపై వడ్డీని కూడా మీరు చెల్లించవలసి ఉంది.

సదరు మొత్తం తిరిగి చెల్లించుటలో మీరు విఫలమైనందున, సదరు రూల్స్‌లోని రూలు 8(1)తో చదువబడు చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని మీచే తనఖా పెట్టబడిన ఆస్తులను దిగువ సంతకందారు **29.12.2025**న స్వాధీనం చేసుకున్నారు. సదరు స్వాధీనతా ప్రకటన చట్టంలోని రూల్స్ 8(2) క్రింద కోరబడిన విధంగా 04.01.2026న ఈనాడు (తెలుగు దినపత్రిక) మరియు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (ఇంగ్లీషు దిన పత్రిక)లలో కూడా ప్రచురించబడినది. ఈ నోటీసు తేదీ నుండి 30 రోజుల వ్యవధిలోగా తిరిగి చెల్లించనిచో, **16.10.2025** తేదీ నాటి నోటీసులో డిమాండ్ చేసిన విధంగా బ్యాంకుకు ఉన్న బకాయి మొత్తం రాబట్టుకొనుటకు ప్రజల నుండి టెండర్లు/ కొటేషన్లు కోరడం ద్వారా బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తులు "ఎక్కడ ఏది ఎలా ఉన్నది, అక్కడ అది అలానే" స్థితిలో "తిరిగి ప్రశ్నించవీలులేని" పద్ధతిపై ఇ-వేలం / బహిరంగవేలం ద్వారా విక్రయించబడతాయని మీకు ఇందుమూలంగా తెలిజేయడమైనది.

బ్యాంకుకు తనఖా వుంచబడిన చరాస్తుల వివరణ:

ఆస్తి 1 షెడ్యూలు ఎ (సైటు): గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా లిమిట్స్, గుంటూరు నగరంలో పట్టా నం.1053, సర్వే నం.డి.నం.4/1, రి సర్వే నం.4/1బి, డోర్ సం.2-16-85, జి.టి.రోడ్, పొగాకు బోర్డు ఎదుట 3324.49 చ.గజాలు లేదా 2779.67 చ.మీల నివేశన స్థలంలో నిర్మించబడిన రిషివ్యాలీ హోమ్స్ అపార్ట్‌మెంట్. హద్దులు: తూర్పు: పి.విశాలక్ష్మి మరియు ఇతరుల ఆస్తి, 340.00 అడుగులు. దక్షిణం: మునిసిపల్ కార్పొరేషన్ రోడ్ 88.00 అడుగులు. పడమర: రిషివ్యాలి హోమ్స్ ఎ బ్లాక్ ఆస్తి 340.00 అడుగులు. ఉత్తరం: నల్లపాడు పోవు రోడ్డు. 88.00 అడుగులు.

షెడ్యూలు -బి (ఫ్లాట్): గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ -గుంటూరు ఎస్.ఆర్.ఓ - డి.నం.2-16-85, జి.టి.రోడ్, పొగాకు బోర్డు ఎదుట, నగరంపాలెం ఏరియా, గుంటూరు వద్ద షెడ్యూలు - ఎ స్థలంలో 36 చగజాలు లేదా 30.10 చ.మీల విస్తీర్ణం గల అవిభాజ్య మరియు అనిర్దేశిత వాటా ఉన్న 955 చ.అడుగులు (కామన్ ఏరియా, కామన్ పార్కింగ్, కామన్ ఎమినిటీస్ మొదలగు వానితో) ప్లింత్ ఏరియా ఉన్న నిర్మాణం పూర్తి అయిన రెండు బెడ్ రూమ్ ఫ్లాట్ నం.బి-203. రిజిస్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ నం.1095/2008 తేది 18.02.2008 ద్వారా శ్రీ కొర్రపాటి శ్రీనివాస్ రావు పేరిట గలది. హద్దులు: తూర్పు: ఉమ్మడి నడవా. దక్షిణం: ఓపెన్ టు స్కై. పడమర: ఓపెన్ టు స్కై. ఉత్తరం: ఓపెన్ టు స్కై.

ఆస్తి 2: షెడ్యూలు - ఎ (సైట్): గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా లిమిట్స్, గుంటూరు నగరంలో పట్టా నం.1053, సర్వే నం.డి.నం.4/1, రి సర్వే నం.4/1బి, డోర్ నం.2-16-85, జి.టి.రోడ్, పొగాకు బోర్డు ఎదుట 3324.49 చ.గజాలు లేదా 2779.67 చ.మీల నివేశన స్థలంలో నిర్మించబడిన రిషివ్యాలీ హోమ్స్ అపార్ట్‌మెంట్. హద్దులు: తూర్పు: పి.విశాలక్ష్మి మరియు ఇతరుల ఆస్తి, 340.00 అడుగులు. దక్షిణం: మునిసిపల్ కార్పొరేషన్ రోడ్ 88.00 అడుగులు. పడమర: రిషివ్యాలి హోమ్స్ ఎ బ్లాక్ ఆస్తి 340.00 అడుగులు. ఉత్తరం: నల్లపాడు పోవు రోడ్డు. 88.00 అడుగులు.

షెడ్యూలు బి (ఫ్లాటు): గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ -గుంటూరు ఎస్.ఆర్.ఓ - డి.నం.2-16-85, జి.టి.రోడ్, పొగాకు బోర్డు ఎదుట, నగరంపాలెం ఏరియా, గుంటూరు వద్ద షెడ్యూలు - ఎ స్థలంలో 36 చగజాలు లేదా 30.10 చ.మీల విస్తీర్ణం గల అవిభాజ్య మరియు అనిర్దేశిత వాటా ఉన్న 955 చ.అడుగులు (కామన్ ఏరియా, కామన్ పార్కింగ్, కామన్ ఎమినిటీస్ మొదలగు వానితో) ప్లింత్ ఏరియా ఉన్న నిర్మాణం పూర్తి అయిన రెండు బెడ్ రూమ్ ఫ్లాట్ నం.బి-202. రిజిస్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ నం.9815/2006 తేది 14.07.2006 ద్వారా శ్రీమతి కొర్రపాటి వెంకాయమ్మ పేరిట గలది. హద్దులు: తూర్పు: ఉమ్మడి నడవా. దక్షిణం: ఓపెన్ టు స్కై. పడమర: ఓపెన్ టు స్కై. ఉత్తరం: ఓపెన్ టు స్కై.

ఆస్తి 3. షెడ్యూలు - ఎ (సైటు) గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా లిమిట్స్, గుంటూరు నగరంలో పట్టా నం.1053, సర్వే నం.డి.నం.4/1, రి సర్వే నం.4/1బి, డోర్ నం.2-16-85, జి.టి.రోడ్, పొగాకు బోర్డు ఎదుట 3324.49 చ.గజాలు లేదా 2779.67 చ.మీల నివేశన స్థలంలో నిర్మించబడిన రిషివ్యాలీ హోమ్స్ అపార్ట్‌మెంట్. హద్దులు: తూర్పు: పి.విశాలక్ష్మి మరియు ఇతరుల ఆస్తి, 340.00 అడుగులు. దక్షిణం: మునిసిపల్ కార్పొరేషన్ రోడ్ 88.00 అడుగులు. పడమర: రిషివ్యాలి హోమ్స్ ఎ బ్లాక్ ఆస్తి 340.00 అడుగులు. ఉత్తరం: నల్లపాడు పోవు రోడ్డు. 88.00 అడుగులు.

షెడ్యూలు -బి (షాపు): గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ -గుంటూరు ఎస్.ఆర్.ఓ - డి.నం.2-16-85, జి.టి.రోడ్, పొగాకు బోర్డు ఎదుట, నగరంపాలెం ఏరియా, గుంటూరు వద్ద షెడ్యూలు - ఎ స్థలంలో 18 చగజాలు లేదా 15.05 చ.మీల విస్తీర్ణం గల అవిభాజ్య మరియు అనిర్దేశిత వాటాతో గ్రౌండ్ ఫ్లోర్ లోని 399 చ.అడుగులు (కామన్ ఏరియా, 1 టువీలర్ పార్కింగ్, కామన్ ఎమినిటీస్ మొదలగు వానితో) ప్లింత్ ఏరియా ఉన్న ఒక కమర్షియల్ షాపు నం.4. రిజిస్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ సం.1858/07 తేది 25.07.2007 ద్వారా శ్రీ కొర్రపాటి మురళీక్రిష్ణ పేరిట గలది. హద్దులు: తూర్పు: షాపు నం.3. దక్షిణం: ఉమ్మడి నడవా పడమర: ఉమ్మడి నడవా ఉత్తరం: ఉమ్మడి నడవా

ప్రదేశం : గుంటూరు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున
తేది : 07-02-2026. ఆథరైజ్డ్ ఆఫీసర్

నైపుణ్య శిక్షణ.. ఉపాధి రక్షణ

రాజధాని యువతకు భరోసా

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధానిలో ఔత్సాహికులు, యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి సీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. భవన నిర్మాణ రంగంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్), ఏపీ సీఆర్డీఏ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 18 నుంచి 35 ఏళ్ల వయసు గల యువతకు నిర్మాణ రంగంలో రాజధాని ప్రాంతంలో 45 నుంచి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. ఈ నెల 15, 20న శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో శిక్షణ సమయంలో ఒక్కో అభ్యర్థికి రోజుకు రూ.300 స్టైఫండ్‌గా అందించనున్నారు. శిక్షణ అనంతరం ప్రముఖ నిర్మాణ రంగ సంస్థల్లో ఉపాధి కల్పించేలా సీఆర్డీఏ చర్యలు తీసుకోనుంది.

కోర్సులు ఇలా..: సోలార్ పి.వి ఇన్‌స్టాలర్ (సూర్య మిత్ర), జూనియర్ ఎక్స్‌వేటర్ ఆపరేటర్, జూనియర్ జె.సి.బి డ్రైవర్, కాంక్రీట్ పంప్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటింగ్

ఎస్ఆర్ఎం ఆధ్వర్యంలో..: రాజధాని ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్లంబింగ్‌లో రెండు నెలల పాటు ఉచిత శిక్షణ అందించనున్నారు. శిక్షణ సమయంలో 80 శాతం హాజరు ఉన్న వారికి నెలకు రూ.5 వేలు స్టైఫండ్ అందిస్తారు. 20 నుంచి 60 రోజుల వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. తొలుత 20 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో ఉచిత రవాణా, భోజనం సౌకర్యాలు కల్పిస్తారు.

డిజిటల్ మార్కెటింగ్‌లో..

అమరావతిలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, రాష్ట్ర ఎంఎస్ఎంఈ హైదరాబాద్, ఏపీ సీఆర్డీఏ సంయుక్త సౌజన్యంతో అమరావతిలో 5 రోజుల మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్‌లో నిపుణత సాధించేలా ఈ కోర్సును డిజైన్ చేశారు. ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి ఎంఎస్ఎంఈ హైదరాబాద్ నుంచి సర్టిఫికెట్లు అందించనున్నారు. చిరు వ్యాపారులు, దుకాణదారులు, డ్వాక్రా సంఘాల మహిళలు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు శిక్షణకు హాజరు కావచ్చు. ఈ నెల 17 నుంచి 21 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమరావతిలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉచిత శిక్షణ అందించనున్నారు. ● ఆసక్తి ఉన్న వారు సీఆర్డీఏ కార్యాలయం, ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో లేదా సీఆర్డీఏ ఫెసిలిటేటర్లను, సీఆర్డీఏ లైవ్‌లీహుడ్ స్పెషలిస్ట్ శంకర్ 98484 24207 ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చు.

మాట్లాడుతున్న జస్టిస్ రామకృష్ణప్రసాద్

కఠోర సాధనే విజయానికి పునాది

ఎస్వీఎన్‌కాలనీ(గుంటూరు), న్యూస్‌టుడే: కఠోర సాధనతో విజయాన్ని సొంతం చేసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ అన్నారు. గుంటూరులోని జేసీ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే జాతీయస్థాయి మూట్‌కోర్టు పోటీలకు శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మూట్‌కోర్టు పోటీల ద్వారా న్యాయ విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని సూచించారు. నిరంతర కృషితో న్యాయవాద వృత్తిలో రాణించవచ్చన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను ఈ సందర్భంగా వివరించారు. ఈ పోటీల్లో 9 రాష్ట్రాల నుంచి 28 విద్యాసంస్థల జట్లు పాల్గొంటున్నట్లు నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్, కార్యదర్శి వేమన కుప్పుస్వామి, ప్రిన్సిపల్ డాక్టర్ సి.హెచ్.సుధాకరబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
విశ్వబ్రాహ్మణ కుల వధూవరులకు సువర్ణావకాశం
నేడు విశ్వబ్రాహ్మణ కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, విశ్వబ్రాహ్మణ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. గుంటూరు ఈనాడు కార్యాలయంలో (9వ లైను, పోలీసుస్టేషన్ ఎదురుగా, అరండల్‌పేట) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (8 ఫిబ్రవరి 2026)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
92475 20500 & 95501 28306
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

డ్యాన్స్ చేస్తున్న దీక్షిత్ శెట్టి తదితరులు

విద్యార్థినుల కూచిపూడి నృత్య ప్రదర్శన

క్రమశిక్షణ... సమయపాలన తప్పనిసరి

ముగిసిన విజ్ఞాన్ మహోత్సవ్-2కే26

విజేతలతో భారత హెప్టాథ్లెట్ నందిని అగసర, విజ్ఞాన్ విద్యా సంస్థల అధ్యక్షుడు లావు రత్తయ్య

పొన్నూరు, న్యూస్‌టుడే: క్రీడాకారులకు క్రమ శిక్షణ, సమయపాలన తప్పనిసరి అని విద్యలో రాణిస్తున్నారని 2025 ఏసియన్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసర పేర్కొన్నారు. వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం రాత్రి ముగిసిన విజ్ఞాన్ మహోత్సవ్-2కే26 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఏకాగ్రత, అంకితభావం, క్రమశిక్షణ విద్యార్థుల జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడతాయని సూచించారు. ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ విద్యార్థులు నచ్చిన రంగం వైపు అడుగులు వేయాలని కోరారు. మీకు ఏం కావాలో మీ మనసుకు తెలిసినంతగా మరెవరికి తెలియదని తెలిపారు. మనసు మాట తప్ప, ఎవరి మాట వినొద్దని సూచించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధ్యక్షుడు లావు రత్తయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విజయానికి తొలిమెట్టు అవుతుందని అన్నారు. క్రీడల్లో భాగస్వాములైన విద్యార్థులు నిత్యం మానసిక ఉల్లాసంతో ఉంటారని చెప్పారు. విజ్ఞాన్ మహోత్సవ్ ద్వారా విద్యార్థులు ఆటలతో పాటు జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను నేర్చుకున్నారని వెల్లడించారు. బాస్కెట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, పరుగుపందెం, తదితర పోటీలు ఎంతో ఆసక్తికరంగా కొనసాగాయి. 80 రకాల పోటీల్లో విజేతలకు రూ.15 లక్షల విలువ చేసే బహుమతులను ముఖ్య అతిథుల చేతులు మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఈవో మేఘన కూరపాటి, ఇన్‌ఛార్జి ఉపకులపతి కేవీ.కృష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ. రావు తదితరులు పాల్గొన్నారు.

రాజధానికి 17.09 ఎకరాలు అప్పగింత

అమరావతి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి మహానగర అభివృద్ధిలో భాగస్వామ్యానికి మేము సైతం అంటూ నరసరావుపేటకు చెందిన వైద్యులు ముందుకు వచ్చారు. కర్లపూడి గ్రామ రెవెన్యూ పరిధిలోని తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నెల 7న 'ఈనాడు'లో భూసమీకరణపై వచ్చిన వార్తలకు స్పందించిన వైద్యులు శనివారం కర్లపూడికి వచ్చి సీఆర్డీఏకి అప్పగించారు. డాక్టరు పువ్వాడ సూర్యనారాయణ 15.50 ఎకరాలు, కంకణాలపాటి భారతీదేవి 1.59 ఎకరాలు సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ రాజగోపాల్, తహసీల్దార్ ఫణీంద్రకుమార్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉందని, అందుకే తమ భూములు ఇస్తున్నామని వారు తెలిపారు. కర్లపూడి పరిధిలో 21.45 ఎకరాలు భూసమీకరణకు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు.

విద్యతోనే సుఖమయ జీవనం సాధ్యం

మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: దయలేని చదువు వృథా అని అలాంటి విద్య నలుగురికి ఉపయోగపడదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్థాపించి యాభై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శనివారం విద్యార్థులకు 'వ్యక్తిత్వ నిర్మాణం- నైతిక విలువలు' అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో చాగంటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 'ఈ ప్రపంచంలో సుమారు 84 లక్షల జీవరాశులుండగా కేవలం మానవుడికి మాత్రమే దేవుడు ఆలోచించే గుణం, జంతువులను వినియోగించే విధానం, అభివృద్ధికి తోడ్పడే జ్ఞానాన్ని ఇచ్చారు. చేపలను చూసి ఈదడం, పక్షులను చూసి ఎగరడం, నెమలిని చూసి నృత్యం చేయడం, కోయిలను చూసి గానం చేసే విధానాన్ని నేర్చుకున్నారు. వీటిని వినియోగించుకొని మనిషి సౌకర్యవంతమైన జీవనాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి మనిషి మనిషిగా జీవించాలంటే విద్య, నైతిక విలువలు అవసరం. ఒక్క విద్యతోనే సుఖమయ జీవనం సాధ్యం. విద్య రావాలంటే కష్టపడాల్సిందే. విద్య, సంస్కారం విలువలతో కూడిన జీవితాన్ని నేర్పిస్తోంది. దీనిని సక్రమంగా ఉపయోగించకపోతే నష్టం తప్పదు. రావణాసురుడు ఈ కోవకే చెందుతాడు. తాను చేసిన తప్పును ఒప్పు చేయాలని భావించి సర్వస్వం కోల్పోయాడు. చదువు గుణంగా మారితేనే విలువలతో కూడిన జీవితంగా మారుతోంది. చదువులు చెప్పే గురువులను పూజించాలి. గురువు గౌరవాన్ని కాపాడలేని విద్యార్థి కూడా పనికిరాని వాడే.. విద్యార్థులు సీతాకోకచిలుకను ఆదర్శంగా తీసుకోవాలి. అది పైకి ఎగరడానికి ఎన్నో దశలు దాటాలి. మహానుభావుల పుస్తకాలను చదవాలి. మంచి మాటల వల్ల గొప్ప వ్యక్తులుగా మారతారు. కష్టపడకుండా విజయం రాదు. నెల్సన్ మండేలా జీవితాన్ని అదర్శంగా తీసుకోవాలి. విద్యార్థులు భయం, పిరికితనం, అత్యుత్సాహం, నిరుత్సాహానికి దూరంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్, రెక్టార్ ఆచార్య శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికీ కుళాయి జల్‌జీవన్ మిషన్ లక్ష్యం

నీటి ఫిల్టర్, సరఫరా విధానం తెలుసుకుంటున్న హరినారాయణ్ మురుగన్, పక్కన హరేరామనాయక్ తదితరులు

పెదకాకాని, న్యూస్‌టుడే: దేశంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందించటమే జల్ జీవన్ మిషన్(జేజేఎం) లక్ష్యమని సంస్థ డైరెక్టర్ హరినారాయణ్ మురుగన్ తెలిపారు. తక్కెళ్లపాడు గ్రామంలో శనివారం పంప్‌హౌస్, వాటర్ ట్యాంక్‌లను గ్రామీణ నీటి పారుదల చీఫ్ ఇంజినీరింగ్ పీడీ హరేరామ నాయక్, చీఫ్ ఇంజినీర్ గాయత్రీదేవితో కలిసి ఆయన పరిశీలించారు. కాలువ నుంచి వచ్చే నీరు ఫిల్టర్ చేసే విధానం, వాటర్ ట్యాంక్‌ల సామర్థ్యం, జనాభా సంఖ్య, నీటి పన్ను వసూలు ఎంత.. కుళాయిల ద్వారా నీరు విడుదల చేసే సమయం వంటి తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు. పంప్ హౌస్, వాటర్ ట్యాంక్‌లను పరిశీలించి చెరువు కట్ట వెంబడి ఉన్న వాకింగ్ ట్రాక్‌ని పరిశీలించారు. అనంతరం శివాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల, శ్రీ అనితా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు స్వచ్ఛనీరు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. జేజేఎం డైరెక్టర్ మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వ్యవస్థకు కేటాయించిన నిధులతో ప్రస్తుతం 85 శాతం ఇళ్లలో తాగునీరు అందుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి ఉందని నీటిని వృథా చేయొద్దని చీఫ్ ఇంజినీర్ గాయత్రీదేవి తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ కల్యాణ్ చక్రవర్తి, డీఈ యాసిన్, ఏఈ సారిక, సర్పంచ్ రత్నకుమారి, ఉపసర్పంచి వేణు, తెదేపా మండలాధ్యక్షుడు వలివేటి మురళీకృష్ణ గ్రామపెద్దలు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో 2047 విజన్ లక్ష్యాల సాధనకు కృషి

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామాంజనేయులు తదితరులు

బోయపాలెం (ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: అన్ని రంగాల్లో 2047 విజన్ లక్ష్యాల సాధనకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రత్తిపాడు మండలం బోయపాలెం డైట్ కళాశాల ప్రాంగణంలోనే రూ.13 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డైట్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అప్‌గ్రేడ్ భవన సముదాయాల నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. భవిష్యత్ ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఈ కేంద్రాల ద్వారా అందిస్తామన్నారు. ప్రధాని మోదీ సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం డైట్ కళాశాలలను మంజూరు చేశారని చెప్పారు. ఇందులో భాగంగా గుంటూరుకు చెందిన కళాశాలకు రూ.13 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. విద్యార్థులకు శిక్షణ కేంద్రం, వసతి, అధ్యాపకులకు క్వార్టర్స్ భవనాలు, అధునాతన సౌకర్యాలతో డిజిటల్ తరగతి గదులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 2047-విజన్‌లో నూరుశాతం అక్షరాస్యత సాధించి, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగి, ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ మంత్రులు రోజా, జోగి రమేశ్, అంబటి రాంబాబులను అదుపుచేసుకోవాలని వైకాపా అధినేత జగన్‌కు సూచించారు. ఆర్టీసీ బస్సులు డైట్ కళాశాల వద్ద ఆపడం లేదని, నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నెట్‌వర్క్ సిగ్నల్స్ సమస్య ఉందని విద్యార్థులు కేంద్ర సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. అక్కడి నుంచే ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. సిగ్నల్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డైట్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్, పల్నాడు డీఈవో పీవీజే రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఈఈ ఎ.రవీంద్ర, భాజపా నియోజకవర్గ కన్వీనర్ కన్నా రవి దేవరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సివిల్స్‌లో యువతకు ఉచిత శిక్షణ

దరఖాస్తుల స్వీకరణకు మార్చి 1 తుది గడువు

మాట్లాడుతున్న లక్ష్మయ్య. పక్కన సీబీఆర్ ప్రసాద్, రవికుమార్

నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్‌టుడే: పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో వెంకటపతి విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా యువతకు సివిల్స్‌లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, ఏపీ పశు వైద్యమండలి బోర్డు అధ్యక్షుడు డాక్టర్ పీవీ లక్ష్మయ్య తెలిపారు. శనివారం కొత్తపేటలోని పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత సైనికుడు, సామాజిక సేవకుడు సీబీఆర్ ప్రసాద్ సహకారంతో వందమంది పురుషులు, వంద మంది మహిళలకు ఉచితంగా ఈ శిక్షణ ఇస్తామని వివరించారు. పురుషులకు వినుకొండలో, మహిళలకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో తరగతులు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ చదివిన 32 సంవత్సరాలలోపు అభ్యర్థులు మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 78420 54669 నంబరులో సంప్రదించాలని చెప్పారు. మార్చి 5న ప్రవేశ పరీక్షలు నిర్వహించి మార్చి 10 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. 6 నుంచి 12వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచిత పాఠశాల నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారికి కూడా ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. బాలలకు వినుకొండలో, బాలికలకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో ఉచిత పాఠశాల ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో విశ్వహిందూపరిషత్ నాయకుడు రవికుమార్ పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

మాట్లాడుతున్న బాలలత, పక్కన ప్రతినిధులు

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటమే 'ధనిక్ భారత్' విద్యాసంస్థల లక్ష్యమని ఆ సంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు అన్నారు. గుంటూరు రూరల్ పరిధిలోని పలకలూరు రోడ్డులో ఉన్న విజేత కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాసంస్థల ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 9, 10 తరగతుల విద్యార్థుల కెరియర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రమ నారాయణరావు మాట్లాడుతూ.. కొత్త బోధనా పద్ధతులతోపాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభించామన్నారు. తొలుత 'విజేత' విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోటివేషన్ సదస్సులో బాలలత ప్రసంగించారు. జీవితంలో లక్ష్యం నిర్దేశించుకుని గొప్ప వ్యక్తులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ధనిక్ భారత్ విద్యాసంస్థల ప్రతినిధి కందిమళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

'వైకాపా హయాంలో కాపులకు తీవ్ర అన్యాయం'

హరిబాబు

కలెక్టరేట్ (గుంటూరు): వైకాపా హయాంలోనే కాపులకు అన్యాయం జరిగిందని డీసీఎంఎస్ ఛైర్మన్ వడ్రాణం హరిబాబు అన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబుకు మద్దతుగా ఉత్తరాంధ్ర వైకాపా కాపు నేతలు కులానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడడం సరికాదన్నారు. నిజమైన కాపు ద్రోహులు జగన్ అండ్ కో అని మండిపడ్డారు. తెదేపా హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3500 కోట్లను కాపులకు అందించారన్నారు. వైకాపా వచ్చాక కాపు కార్పొరేషన్‌లో మిగిలిన రూ.500 కోట్లను వేరే పథకాలకు మళ్లించిన జగన్ కాపుల ద్రోహి అన్నారు.

బస్సు డ్రైవర్‌కు సత్కారం

చంద్రమౌళిని సత్కరిస్తున్న సీఐ చవాన్, ఎస్సై విశ్వనాథ్

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో శనివారం ఉదయం జరిగిన బస్సు అగ్ని ప్రమాద ఘటనలో 39 మంది ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ మామిడాల చంద్రమౌళిని నందిగామ గ్రామీణ సీఐ డి.చవాన్, ఎస్సై పి.విశ్వనాథ్ ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ సమయస్ఫూర్తితో సురక్షితంగా బయటపడ్డారని వారు తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే బస్సును రహదారి పక్కన నిలిపివేసి, ప్రయాణికులను సురక్షితంగా దించడం, అగ్ని ప్రమాద ఘటనపై వెంటనే ఆయా శాఖల అధికారులకు సమాచారం అందించి, జాతీయ రహదారిపై పెను ప్రమాదాన్ని నివారించడం అభినందనీయమన్నారు.

విజ్ఞాన్స్‌లో కపుల్ ఫ్రెండ్లీ చిత్ర యూనిట్ సందడి

సమావేశంలో మాట్లాడుతున్న హీరో సంతోష్ శోభన్, నటి మానస వారణాసి

పొన్నూరు, న్యూస్‌టుడే: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం రాత్రి కపుల్ ఫ్రెండీ సినిమా యూనిట్ సభ్యులు సందడి చేశారు. సినిమా హీరో సంతోష్ శోభన్, నటి మానస వారణాసి విద్యార్థులతో కలిసి డాన్స్ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సినిమా హీరో మాట్లాడుతూ కపుల్ ఫ్రెండీ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. ప్రేమ కథ నేపథ్యంతో చిత్రాన్ని చిత్రీకరణ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే సినిమాలోని పాటలకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ సినిమాను చూసి ఆదరించి ఆఖండ విజయాన్ని అందించాలని విద్యార్థులను ఆయన కోరారు.

ఎంఏ మూడో సెమిస్టర్ ఫలితాల విడుదల

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గతేడాది నవంబరులో నిర్వహించిన ఎంఏ మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాద్ శనివారం విడుదల చేశారు. ఎంఏ ఇంగ్లిష్, జర్నలిజం, కమ్యూనికేషన్, సోషల్ వర్క్, సంగీతం, చరిత్ర, ఎంబీఏ మీడియా మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్ఎం, థియేటర్ ఆర్ట్స్, నృత్యం, లింగ్విస్టిక్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్ విభాగాల ఫలితాలు విడుదలయ్యాయి. ఆర్కిటెక్చర్ ఐదో ఏడాది మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ విడుదల చేశారు. మొత్తం 38 మంది పరీక్ష రాయగా 37 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంఏ మూడో సెమిస్టర్ జవాబు పత్రాల పునఃమూల్యాంకనం కోసం ఈ నెల 16 లోపు ఒక్కో పేపర్‌కు రూ.1860, ఆర్కిటెక్చర్ జవాబు పత్రాల పునఃమూల్యాంకనం కోసం ఈ నెల 16 లోపు ఒక్కో పేపర్‌కు రూ.2070 చెల్లించాలని సీఈ తెలిపారు. మూడేళ్ల, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ సెమిస్టర్ల పరీక్షల పునఃమూల్యాంకనం ఫలితాలనూ విడుదల చేశామని సీఈ చెప్పారు.

బ్రాయిలర్ ధరలు (కిలో ఒక్కింటికి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 128, రిటైల్ ధర - 155, చికెన్ విత్‌స్కిన్ - 225, చికెన్ స్కిన్‌లెస్ - 256.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -133 రిటైల్ ధర 160 చికెన్ విత్ స్కిన్ - 232 చికెన్ స్కిన్‌లెస్ - 264.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 140, 149, 160 చికెన్ విత్ స్కిన్ - 268 చికెన్ స్కిన్‌లెస్ - 278.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హ్యాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

విద్యార్థులకు ఉచితంగా ఇచ్చి.. అలవాటు చేసి..

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న సౌత్ డీఎస్పీ భానోదయ, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై లోక్‌నాథ్

గుంటూరు నేరవార్తలు: గంజాయి విక్రయం కేసులో ఐదుగురు నిందితులను కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గుంటూరులో సౌత్ డీఎస్పీ భానోదయ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో డిసెంబరు 12న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను ఎస్సై ఏక్‌నాథ్ సిబ్బందితో కలిసి కాకుమాను శివారులో తనిఖీలు చేశారు. ఓ ఆటోలో పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి పారిపోగా.. ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌లో గంజాయిని గుర్తించి అతడిని సంరక్షణ కేంద్రానికి పంపించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 6న బాపట్ల - పెదనందిపాడు రహదారిలో డంపింగ్‌యార్డు వద్ద తనిఖీ చేయగా.. బాపట్లకు చెందిన దేవరకొండ వెంకటరంజిత్‌కుమార్, జూటు చైతన్యపరమేశ్వరరావు, మల్లెల ఆరాధనరాజా, పొట్లూర గణేష్, మచిలీపట్నానికి చెందిన జొన్నకూలి ఉదయ్‌కిరణ్‌లను అరెస్టు చేసి నాలుగు కిలోల గంజాయి జప్తు చేశారు. నిందితులు.. కళాశాల విద్యార్థులకు ఉచితంగా గంజాయి ఇచ్చి అలవాటు చేసి.. అనంతరం అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. చిన్నపొట్లాలుగా చేసి బాపట్ల, మచిలీపట్నం ప్రాంతాల్లో విక్రయిస్తున్నారన్నారు. సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై లోక్‌నాథ్ పాల్గొన్నారు.

గుంటూరు మహిళ ఆత్మహత్య

చేబ్రోలు, న్యూస్‌టుడే: పూచీకత్తు ఉండి అప్పు ఇప్పిస్తే చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతిచెందిన మహిళ ఉదంతం ఇది. ఎస్సై వీర నారాయణ కథనం మేరకు గుంటూరుకు చెందిన గౌరి(45) అనే మహిళ అదే ప్రాంతానికి చెందిన తిరుపతమ్మ తో చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన కొండలు అనే వ్యక్తికి సుమారు రూ.3లక్షల వరకు అప్పు ఇప్పించింది. రోజులు గడుస్తున్నా కొండలు తిరుపతమ్మ అప్పు తీర్చకపోవడంతో గౌరిపై తిరుపతమ్మ ఒత్తిడి తెచ్చింది. ఈనెల 2న గౌరి వేజండ్ల వచ్చి కొండలును బాకీ తీర్చాలని కోరినా స్పందించకపోవడంతో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందతూ శనివారం మృతిచెందారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్

ప్రభుత్వ సంస్థ - ప్రాయోజిత బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రాంతీయ కార్యాలయం : నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఫోన్: 8639750431.

బంగారు నగల వేలము నోటీసు

ఇందుమూలముగా తెలియజేయుట ఏమనగా మా బ్యాంకు యొక్క దిగువ తెలిపిన శాఖల ద్వారా బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న ఋణములు ఎన్ని నోటీసులు పంపినసూ దిగువ తెలిపినవారు తమ బాకీలను చెల్లించియుండలేదు. ఋణము చెల్లించవలసిన కాలము గతించినందున సదరు బంగారునగలను **ది.25-02-2026, బుధవారం మధ్యాహ్నం గం॥ 3-00** లకు ఈ దిగువ తెలిపిన ఆయా శాఖల ఆవరణములో బహిరంగ వేలము వేసి వారి పేరునయున్న బకాయిలకు జమ కట్టుకొనబడును. వేలములో పాల్గొనదలచినవారు **ది.25-02-2026 మధ్యాహ్నం 2-00 గం॥లలోపు రూ.5,000/-** ధరావత్తుగా చెల్లించవలయును. వేలము యొక్క ఇతర నియమనిబంధనలను సంబంధిత శాఖాధికారి నుండి పొందగలరు. ఎట్టికారణము చూపకనే వేలమును రద్దుచేయుటకు గానీ, వాయిదా వేయుటకు గానీ బ్యాంకు వారికి పూర్తి అధికారము కలదు. వేలము తదితర ఖర్చులు వారి ఖాతాలకు వ్రాయబడును. వేలము వేసినా బకాయిలు రద్దుకాని యెడల వారిపై చట్టరీత్యా తగుచర్య తీసుకొని మిగిలిన బకాయిలు వసూలు చేయబడును. ఈ దిగువ పేర్కొనబడిన ఖాతాదారులలో ఎవరైనా మరణించినయెడల వారి వారసులకు ఈ వేలము నోటీసు వర్తిస్తుంది.

క్రమ సంఖ్య	అకౌంట్ నెంబరు	ఋణగ్రహీత పేరు మరియు చిరునామా	మొత్తం తూకం గ్రాముల్లో
నుదురుపాడు బ్రాంచి(7087) : ఫోన్: 9394290900			
1	708730100138805	ఉగ్గం బాలరాజు, తండ్రి: గురవయ్య, నుదురుపాడు-522529.	7.45
2	708730100139044	తమ్మిశెట్టి నాగమల్లేశ్వరరావు, తండ్రి: జీవానందం, నుదురుపాడు-522529.	22.10
3	708730100157466	తాటి నాగరాజు, తండ్రి: శ్రీనివాసరావు, కంద్రిక-522529.	19.00
4	708730100165641	రెడ్డెం రాఘవమ్మ, భర్త: వెంకటేశ్వరరెడ్డి, నుదురుపాడు-522529.	23.60
5	708730100168745	ఆళ్ళ చిన్నబాలస్వామి, తండ్రి: పెద్ద బసవయ్య, కంద్రిక-522529.	52.45
6	708730100168930	చెమిటికంటి రామసుబ్బమ్మ, భర్త: పిచ్చయ్య, కంద్రిక-522529.	45.75
7	708730100170722	జమ్ముల కోటేశ్వరరావు, తండ్రి: సుబ్బారావు, నుదురుపాడు-522529.	37.80

(1) పైన తెలిపిన ఋణగ్రహీతలకు గతంలో జారీ చేసిన నోటీసుకు (అవి ఏ కారణము చేతనైనను తిరిగి వచ్చినసూ) దీనినే ఆఖరి నోటీసుగా భావించవలసినది. (2) విజయవంతమైన పాటదారుడు వేలం తేది సాయంత్రం 4:00 గం॥లోగా ధరావత్తు మినహా మిగిలిన పాట మొత్తమును చెల్లించి, మొత్తంపై 3% జి.యస్.టి అనదంగా చెల్లించి నగలను స్వంత భాధ్యత వహించి పొందవలెను. (3) నగల నాణ్యతను పాటకు ముందుగానే పాటదారుడు సరిచూసుకొనవలెను. అందుకు బ్యాంక్ బాధ్యతవహించజాలదు. (4) వేలం పాటలో పాల్గొనే వారు తప్పనిసరిగా వారి కె.వై.సి ఒరిజినల్ చూపించుటతో పాటు జిరాక్స్ కాపీ, సరైన ఫోటో మరియు చిరునామా ఋజువులను ప్రాథమికంగా దాఖలుచేయుట తప్పనిసరి.
గమనిక: పైన ప్రచురించిన ప్రకటనలో పత్రికవారి అచ్చుతప్పులకు బ్యాంక్‌వారు భాద్యులు కాదు.

తేది : 07-02-2026, ప్రదేశం : నరసరావుపేట — ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ప్రాంతీయ కార్యాలయం, నరసరావుపేట, పల్నాడు జిల్లా.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SMEC బ్రాంచ్, డి నెం.6-17-24, అరండల్‌పేట 18/1, రామ్స్ ప్రీమియా కాంప్లెక్స్, గుంటూరు, గుంటూరు జిల్లా-522002

స్వాధీనత ప్రకటన

(APPENDIX-IV) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002
రూల్ 8(1) ననుసరించి (స్థిరాస్థి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 3తో చదువుకోవలసిన సదరు చట్టంలోని సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SMEC బ్రాంచ్, అరండల్‌పేట 18/1, గుంటూరు, గుంటూరు జిల్లా అధీకృత అధికారిగా దిగువ సంతకందారు నోటీసులో పేర్కొన్న బకాయి **(1) C.C A/c No.42379942518 కు తేది.29.11.2025** నాటికి బకాయి మొత్తం **రూ.31,00,953/- (అక్షరాల ముప్పై ఒక్క లక్షల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు మాత్రమే)** మరియు పైన తెలిపిన సొమ్ము మీద కాంట్రాక్చువల్ రేటు ప్రకారం వడ్డీతో ఖర్చులు, కాస్ట్స్, చార్జీలు మొ॥నవి సదరు నోటీసు అందిన తేదీ నుండి 60 రోజులలోగా తిరిగి చెల్లించవలసినదిగా **ఋణగ్రహీతలు/హామీదారులు : 1) M/s. జాహ్నవి అసోసియేట్స్, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ప్రొప్రయిటర్ : ముత్తినేని కోటేశ్వరరావు, తండ్రి : వెంకట మల్లికార్జునరావు**, డి నెం.4-19-115A, పల్లవి రెసిడెన్సీ, 3వ అంతస్తు, ఫ్లాట్ నెం.402, పెనుమత్స హైట్స్, 4వ లైన్, వికాస్ నగర్, గుంటూరు, గుంటూరు జిల్లా-522007. **2) శ్రీ ముత్తినేని కోటేశ్వరరావు, తండ్రి : వెంకట మల్లికార్జునరావు**, డి.నెం.6-81, కొండపాటూరు గ్రామం, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా-522112. **3) శ్రీ మక్కెన సాంబశివరావు, తండ్రి : కుటుంబరావు**, డి.నెం.1-14, పెద్దివారిపాలెం, కొమ్మూరు గ్రామం, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా-522235 వారిని కోరుతూ **తేది.29.11.2025** న డిమాండ్ నోటీసు జారీచేసినారు.

ఋణగ్రహీత డిమాండ్ నోటీసు జారీచేసిన తరువాత **రూ.25,344/-** చెల్లించినారు మరియు ప్రస్తుత బకాయి **తేది.30.01.2026 నాటికి మొత్తం రూ.31,50,246/- (అక్షరాల ముప్పై ఒక్క లక్షల యాభై వేల రెండు వందల నలభై ఆరు రూపాయలు మాత్రమే)** + వడ్డీతో ఖర్చులు, కాస్ట్స్, చార్జీలు మొ॥నవి. ఋణగ్రహీత/హామీదారులు సదరు ఋణాన్ని తిరిగి చెల్లించుటలో విఫలమైనారు.

ఋణగ్రహీత/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా సదరు రూల్స్ 8 & 9తో చదివే సదరు యాక్టులోని సెక్షన్ 13(4) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ దిగువ సంతకందారు బ్యాంకునకు తనఖా ఉంచిన దిగువ వివరించిన ఆస్తిని **తేది.06.02.2026** న లాంఛనాత్మకంగా స్వాధీనం చేసుకున్నారు.

సాధారణ ప్రజానీకానికి ముఖ్యముగా ఋణగ్రహీతకు/హామీదారులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎవ్వరు ఎట్టి లావాదేవీలు జరుపరాదు. సదరు ఆస్తులకు సంబంధించిన ఎట్టి లావాదేవీలైనను **తేది.30.01.2026 నాటికి మొత్తం రూ.31,50,246/- (అక్షరాల ముప్పై ఒక్క లక్షల యాభై వేల రెండు వందల నలభై ఆరు రూపాయలు మాత్రమే)**+ వడ్డీతో ఖర్చులు, కాస్ట్స్, చార్జీలు మొ॥నవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SMEC బ్రాంచ్, అరండల్‌పేట 18/1, గుంటూరు, గుంటూరు జిల్లా వారి ఛార్జీకి లోబడి ఉంటాయి.

చట్టం యొక్క సెక్షన్ 13, సబ్ సెక్షన్ (8) నిబంధనల ప్రకారము ఋణగ్రహీత/హామీదారు తమ తనఖా ఆస్తులను విడిపించుకోవటానికి ఉన్న కాలవ్యవధిని వినియోగించడముపై శ్రద్ధ వహించవలెను.

స్థిరాస్తి వివరములు:

గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, ప్రస్తుతం గుంటూరు రిజిస్ట్రేషన్ జిల్లా, కాకుమాను సబ్ జిల్లా, పెద్దివారిపాలెం గ్రామ పంచాయితీ ఏరియా, కొమ్మూరు గ్రామం, డి.నెం.241-4, రీసర్వే తరువాత తహశీల్దార్ వారిచే తేది.20.09.2023 న జారీ చేయబడిన R.C.నెం.454/2023-B గల రీసర్వే ఎండోర్స్‌మెంట్ ప్రకారం కాకుమాను మండలం, కొమ్మూరు గ్రామం, డి.నెం.239-1 నందు విస్తీర్ణం 192 చ॥గ॥ల స్థలం, అసెస్‌మెంట్ నెం.17, డోర్ నెం.1-14 తో ఉన్న ఆర్‌సిసి భవనం. ఈ ఆస్తి శ్రీ మక్కెన సాంబ శివరావు, తండ్రి : ఎమ్. కుటుంబ రావు గారికి చెందినది. గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్ **నెం.992/2007, తేది.16-07-2007** ప్రకారం. **హద్దులు: తూర్పు:** పెద్ది సుబ్బారావు మరియు ఇతరులకు చెందిన ఆస్తి – 27'-9", **దక్షిణం:** మక్కెన నాగేంద్రయ్య గారికి చెందిన ఆస్తి – 64'-0", **పడమర:** పంచాయితీ బజారు – 26'-6", **ఉత్తరం:** మక్కెన శివయ్య గారికి చెందిన ఆస్తి – 64'-0".

ఈ హద్దుల యందు విస్తీర్ణం 192 చ॥గ॥లు లేదా 160-38 చ॥మీ॥లకు సమానమైన స్థలం, ఇందులో 1250 చ॥అ॥ల ఫ్లింత్ ఏరియా గల ఆర్‌సిసి భవనం, రూఫ్, ఫుడ్, తలుపులు, తలుపుద్వారాలు మొదలైన వాటితో సహా.

తేది : 06.02.2026, ప్రదేశం: గుంటూరు — సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

RACPC మంగళగిరి బ్రాంచ్, 1వ అంతస్తు, సిఎ-5, సిఎఫ్‌సి ఏరియా, హోండా షోరూమ్ వెనుక, ఆటోనగర్, మంగళగిరి, గుంటూరు జిల్లా-522503.

స్థిరాస్తి ఇ-వేలం అమ్మకం బహిరంగ ప్రకటన

ఇఎమ్‌డి (ధరావత్తు) & ఆన్‌లైన్ డాక్యుమెంట్ సమర్పించుటకు ఆఖరు తేది మరియు సమయం : 12.03.2026, మధ్యాహ్నం గం. 12-00 లకు

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 8(6) నిబంధనతో చదువబడే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకం నోటీసు.

ఇందుమూలంగా సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు) ఈ దిగువ తెలిపిన స్థిరాస్తులు తనఖా/చార్జ్, సెక్యూర్డ్ క్రెడిటార్ వారికి ఉంచబడినవి. సదరు ఆస్తులు అధీకృత అధికారి, **భారతీయ స్టేట్ బ్యాంక్** వారిచే లాంఛనాత్మకంగా స్వాధీనత చేసుకోబడి దిగువ నిర్దేశించబడిన నియమ నిబంధనలకు లోబడి "ఎక్కడ ఉన్నది అక్కడ అలానే" "ఏది ఉంటే అది అలానే" ప్రాతిపదికన దిగువ తెలిపిన వివరముల ప్రకారం ఇ-వేలం వెబ్ పోర్టల్ **https://www.baanknet.com** ద్వారా విక్రయించబడతాయి.

ఆసక్తిగల కొనుగోలుదారు ఏదైనా బ్యాంకు పనిదినములో సంబంధిత అధికారి గారి ముందస్తు అనుమతితో ఆస్తిని తనిఖీ చేసుకొనవచ్చును.

ఋణగ్రహీత : శ్రీ పున్నం రామారావు, తండ్రి: పి. సుబ్రహ్మణ్యం, డి.నెం. 11-532/A1A, కొప్పురావు కాలనీ, 11వ లైన్, మంగళగిరి, ఆం.ప్ర-522503.
ఆస్తి యొక్క యజమాని పేరు : శ్రీ పున్నం రామారావు, తండ్రి: పి. సుబ్రహ్మణ్యం
బకాయి మొత్తం : (1) తేది.15.09.2025 నాటికి HTL క్రింద రూ.47,22,173/- (అక్షరాల నలభై ఏడు లక్షల ఇరవై రెండు వేల నూట డెబ్బై మూడు రూపాయలు మాత్రమే), (2) తేది.15.09.2025 నాటికి సురక్ష టాప్‌అప్ క్రింద రూ.1,23,814/- (అక్షరాల ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు మాత్రమే) + ప్లస్ పైన పేర్కొన్న మొత్తం పై కాంట్రాక్టువల్ రేటు ప్రకారం వడ్డీ మరియు ఇతర ఖర్చులు, కాస్ట్స్, ఛార్జీలు మొ॥వితో కలిపి చెల్లించవలెను.

స్థిరాస్తి వివరములు

గుంటూరు జిల్లా, మంగళగిరి సబ్-జిల్లా, మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా, మంగళగిరి రెవెన్యూ గ్రామం, డి.నెం. 197/1, 11వ వార్డు, డోర్ నెం.11-532/A1A, అసెస్‌మెంట్ నెం. 1023017032 లో 83.5 చ॥గ॥ల స్థలం నందు గ్రౌండ్, మొదటి మరియు రెండవ అంతస్తులలో ఆర్‌సిసి డాబా ఇల్లు. డాక్యుమెంట్ నెం. 11866/2024, తేదీ. 24.09.2024. ఈ ఆస్తి శ్రీ పున్నం రామారావు, తండ్రి: పి. సుబ్రహ్మణ్యం గారికి చెందినది. హద్దులు: తూర్పు: 15 అ॥ల వెడల్పు బజార్, 15-9 అ॥లు, దక్షిణం: పడవల వీరాంజనేయులు యొక్క ఆస్తి, 46-0 అ॥లు, పడమర: జిల్లా రాజేశ్వరి యొక్క ఆస్తి, 16-8 అ॥లు, ఉత్తరం: పారేపల్లి రామకృష్ణ ప్రహరీగోడ, 47-0 అ॥లు.
విస్తీర్ణం 83.5 చ॥గ॥ లేదా 69.81 చ॥మీ॥ల స్థలంలో ఆర్‌సిసి డాబా ఇల్లు, గ్రౌండ్, మొదటి మరియు రెండవ అంతస్తు, అన్ని హక్కులతో.

రిజర్వు ధర : రూ.53,61,000/- ధరావత్తు : రూ.5,36,100/-
బిడ్ పెంపుదల మొత్తం : రూ. 10,000/-
ఇ-వేలం తేది సమయం: 12.03.2026, మ॥ 12.00 గం॥ల నుండి
(5 నిమిషాల చొప్పున అపరిమిత పొడిగింపుతో)

ఇ.ఎం.డి (ధరావత్తు) సొమ్మును నెఫ్ట్ / ఆర్ టి జియస్ ద్వారా ఇఎమ్ అకౌంట్ ఈ-ఆక్షన్ అకౌంట్ పేరున, ఖాతా నెం.42341799750, IFSC Code: SBIN0064127 నకు జమచేయవలెను.
అమ్మకం బ్యాంకు వారి నియమ నిబంధనలకు లోబడి జరుపబడును. తమ బిడ్లు దాఖలు చేయుటకు మరియు ఇ-వేలములో పాల్గొనుటకు ముందుగా **M/s PSB Alliance, https://www.baanknet.com** వారి వెబ్ పోర్టల్ **www.sbi.co.in/web/sbi-in-the-news/auction-notices** మరియు హెల్ప్ లైన్ నెం.8291220220, హెల్ప్ లైన్ ఇ-మెయిల్ ఐడి: **support.baanknet@psballiance.com** మరియు ఇ-వేలము నియమ, నిబంధనలు పూర్తి వివరములు పరిశీలించవలసినదిగా బిడ్డర్లను కోరడమైనది.
ఆసక్తి గల బిడ్డర్లు ఆస్తికి సంబంధించిన వివరాలకు చీఫ్ మేనేజర్, మొబైల్: 89217 68455, ఇ-మెయిల్ ఐడి: sbi.64127@sbi.co.in (లేదా) M/s శ్రీ విజయ మార్కెటింగ్ రికవరీ ఏజన్సీ, బ్రాంచ్ ఆఫీస్, గుంటూరు, సెల్ నెం.93475 44565 మరియు హెడ్ ఆఫీస్, గుంటూరు, సెల్ నెం : 9603061724, ఇ-మెయిల్ ఐడి: srikanthdharmaraju@gmail.com వారిని సోమవారం నుండి శనివారం వరకు పనిదినములలో సంప్రదించవచ్చును.

తేది : 07.02.2026, ప్రదేశం : మంగళగిరి సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

కళ్లజోళ్ల పంపిణీ

పెదనందిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో దృష్టి లోపం ఉన్న 170 మందికి శనివారం కళ్లజోళ్లు పంపిణీ చేశారు. సీహెచ్‌వో ఎస్‌ఆర్ ప్రసాద స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

హమ్మయ్య.. రోడ్డు బాగుపడింది

తాడికొండ, న్యూస్‌టుడే: తాడికొండ నుంచి లాం వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ 'ఈనాడు'లో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన ర.భ.శాఖ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయి.

ఈ-పంట నమోదులో జాప్యం

ఈ నెల 20వ తేదీతో ముగియనున్న గడువు

సగం మాత్రమే పూర్తయిన వైనం

మేడికొండూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రబీ కాలానికి సంబంధించి ఈ-పంట నమోదు (క్రాప్ బుకింగ్) కార్యక్రమం జరుగుతోంది. ప్రధానంగా మిర్చి, వరి, మినుము, పెసర, శనగ, కంది, జొన్న, మొక్కజొన్న, కూరగాయలు వంటివి సాగులో ఉన్నాయి. ఈ నెల 20వ తేదీతో పంట నమోదు గడువు ముగియనుంది. సిబ్బంది అలసత్వం కారణంగా ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికీ సగం మాత్రమే పూర్తి అయ్యింది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉపయోగాలు: వర్షాభావం, ప్రకృతి విపత్తుల సమయంలో పంట దెబ్బతింటే నష్టపరిహారం అందుకునేందుకు దోహదపడుతుంది. రైతు వివరాలు, పంట విస్తీర్ణం, పంట రకం స్పష్టంగా తెలుస్తాయి. ప్రభుత్వ పథకాలు, రాయితీలు, బీమా సౌకర్యం వర్తిస్తుంది. రైతుల సంఖ్య, పంటల సాగు తదితరాలు గురించి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేసేందుకు ఉపయుక్తంగా కూడా ఉంటుంది. మరో పక్క ప్రభుత్వ సేవలు వేగంగా, సకాలంలో అందుతాయి.

• జిల్లా పరిధిలో మొత్తం 18 మండలాలకు గాను 4,16,493 ఎల్‌పీఎం నంబర్లు ఉన్నాయి. వాటిలో శుక్రవారం ఉదయానికి 1,68,434 ఎల్‌పీఎం నంబర్ల పరిధిలో ఈ పంట నమోదు జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా 40.44 శాతం పంట నమోదు పూర్తైంది.

• పిరంగిపురంలో 65.14 శాతం, మేడికొండూరు- 48.02, మంగళగిరి-43.19, తాడేపల్లి- 41.01, తుళ్లూరు- 40.56, దుగ్గిరాల- 38.23, ప్రత్తిపాడు- 35.99, పెదకాకాని- 35.03, తాడికొండ- 31.78, పెదనందిపాడు- 28.04, కాకుమాను-27.11 శాతం చొప్పున నమోదు పూర్తైంది. పక్కా ప్రణాళికతో గడువులోగా పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

రజకుల సమస్యలపై మహాధర్నా 20న

తాడేపల్లి: రజకుల సమస్యలు పరిష్కరించాలని, సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్న కూటమి హామీని అమలు చేయాలని కోరుతూ తాడేపల్లిలో ఈ నెల 20న మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ శనివారం ప్రకటించింది. ఈమేరకు తాడేపల్లిలో మహాధర్నా ప్రచార ప్రతులను నాయకులు ఆవిష్కరించారు. రజకుల సమస్యల పరిష్కారానికి రూ.వెయ్యి కోట్లు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాపురావు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి బొజ్జా సుబ్బారావు కోరారు.

పత్రికా ప్రకటన

[illegible]

...మల్లేశ్వరరావు గారి ఆస్తి హద్దు. సదరు యీ షెడ్యూలు దాఖలా ఆస్తి పై ఏవిధమైన క్రయ విక్రయాలు జరిపినను చట్ట రీత్యా చర్యలు తీసుకొనబడునని తెలియజేయటమైనది.

ఇట్లు :
మంగళగిరి, తేది.07.02.2026
ప్రత్తిపాటి నవజీవన్, ఎమ్.ఎ.,ఎల్.ఎల్.బి
ప్రత్తిపాటి పాసకాలు బి.ఎస్.సి, ఎల్.ఎల్.బి,
అడ్వకేట్స్, మంగళగిరి,
సెల్ నెం. 99893 01351

'నటుడు చంద్రహాస్‌ను అరెస్టు చేయాలి'

తాడేపల్లి, న్యూస్‌టుడే: అసభ్యకర పదాలు ప్రయోగిస్తూ పాట పాడిన నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీదేవి, సావిత్రి సంయుక్త ప్రకటనలో శనివారం డిమాండ్ చేశారు. ఆ సినిమా పాటను వెంటనే బ్యాన్ చేయాలని, లేకుంటే మహిళలంతా అడ్డుకుంటామని హెచ్చరించారు.

ప్రాంగణ ఎంపికల్లో సత్తా

ఎంపికైన విద్యార్థులతో అధ్యాపకులు, సంస్థ ప్రతినిధులు

తాడికొండ, న్యూస్‌టుడే: మండలంలోని లాం గ్రామం చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల (సీఎల్‌పీటీ) విద్యార్థులు ప్రాంగణ ఎంపికల్లో సత్తా చాటారు. కళాశాలలో శనివారం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ డీవీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించారు. దీంట్లో మొత్తం 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాత పరీక్ష, ముఖాముఖి ద్వారా 32 మంది విద్యార్థులు కొలువులు సాధించారు. ఎంపికైన వారిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుడు, సంస్థ ప్రతినిధులు రామకృష్ణ, కేతినేని ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

'రైతులను గాలికొదిలేసింది ఎవరో అందరికీ తెలుసు'



సొసైటీ ఛైర్మన్‌గా శ్రీనివాసరావుతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న ఎమ్మెల్యే రామాంజనేయులు

చినకొండ్రుపాడు(ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: రైతులను గాలికొదిలేసింది ఎవరో... అందరికీ తెలుసని ఎమ్మెల్యే డా.బూర్ల రామాంజనేయులు విమర్శించారు. ప్రత్తిపాడు సొసైటీ ఛైర్మన్‌గా మారాడ శ్రీనివాసరావుతో శనివారం ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును వెనకేసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. త్వరలో 18ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు రూ.1500లు ఇస్తామని చెప్పారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండి సేవలు అందించాలని ఛైర్మన్ శ్రీనివాసరావుకు సూచించారు. ప్రత్తిపాడు- చినకొండ్రుపాడు రోడ్డును అతి త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించి అనారోగ్యంతో మృతి చెందిన గుంటుపల్లి రాంబాబు సేవలను స్మరించుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు. తొలుత ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ద్విచక్ర వాహనాల్లో ఎమ్మెల్యే వెనుక కార్యకర్తలు ఉత్సాహం పరిచారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు, ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కాసు పెంటారెడ్డి, తెదేపా మండల అధ్యక్షుడు శివరామ ప్రసాద్, జనసేన, భాజపా మండల అధ్యక్షులు మేరికెనపల్లి సాంబశివరావు, దత్తప్రసాద్ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

హోమ్ లోన్ సెంటర్-1 (ఆర్‌ఎసిపిసి-1), కె.కె.టవర్స్, మొదటి అంతస్తు, యం.జి.రోడ్డు, విజయవాడ-520 010, యన్‌టిఆర్ జిల్లా.

ఇ-వేలం ద్వారా వాహనము అమ్మకం

ఈ దిగువ ఉదహరించిన ఖాతాదారు మా బ్యాంకు నుండి వాహనములు కొనుగోలు నిమిత్తం లోను సౌకర్యమును పొందియున్నారు. బ్యాంకుకు చెల్లించవలసిన వాయిదాలను సక్రమంగా చెల్లించనందున బ్యాంకు వారు వాహనములను స్వాధీనం చేసుకొని "ఎక్కడ ఉన్నది ఉన్నట్లుగానే ఏది ఉన్నది ఉన్నట్లుగానే మరియు ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్లుగానే" వేలం ద్వారా దిగువ తెలిపిన తేదీన అమ్ముటకు నిర్ణయించినారు. వాహనముల లోన్ ఖాతాకు అసలు బకాయిసొమ్ము, వడ్డీ మరియు ఇతర ఖర్చులు రాబట్టుకొనుటకై ఇ-వేలమునకు ఆహ్వానించడమైనది.

ప. నెం.	ఋణగ్రహీత పేరు & ఖాతా నెం. & బ్రాంచి పేరు	వాహన వివరములు, రిజిస్ట్రేషన్ నెం., మోడల్	రిజర్వు ధర & ఇఎమ్‌డి	వేలం సమయం	వాహన వివరములకు సంప్రదించవచ్చు
1	శ్రీమతి ముప్పాల సుధారాణి అకౌంట్ నెం.42466883845 బ్రాంచి: సూర్యారావుపేట (11098)	Volvo XC90 B6 AP40 BD 9999 / 2023 / Petrol / ENGINE NO. 4955906	Rs. 42,84,000/- & Rs. 4,28,400/	11.00 AM to 4.00 PM	8985644774 Rahamtulla

ఇ-వేలం తేది మరియు సమయం: 18-02-2026, ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 4.00 గం॥ల వరకు

బిడ్ పెంపుదల: బిడ్డర్స్ వారి ఆఫర్ ధరలను రూ.5,000/- లతో గుణింపు ఆన్‌లైన్‌లో హెచ్చించవలెను.

నియమనిబంధనలు: (1) రిజర్వు ధర కన్నా తక్కువ ధరకు వాహనము అమ్మబడదు. (2) విజయవంతమైన పాటదారుడు బిడ్ మొత్తం మీద 15% మొత్తము వెంటనే చెల్లించవలెను, మిగిలిన సొమ్మును 7 రోజులలోపు చెల్లించని పక్షంలో ఎటువంటి నోటీసు లేకుండా ఇప్పటివరకు చెల్లించిన మొత్తమును కోల్పోవుదురు. (3) వేలం వాయిదా వేయుటకు రద్దుచేయుటకు బ్యాంకు వారికి అధికారం కలదు. (4) వాహనం రిజిస్ట్రేషన్ బాధ్యత విజయవంతమైన బిడ్డర్‌ది మాత్రమే మరియు రిజిస్ట్రేషన్ పేరు మారిన తరువాత మాత్రమే వాహనం ఇవ్వబడును. (5) వాహనం పార్కింగ్ యార్డు యొక్క అద్దె విజయవంతమైన బిడ్డర్ చెల్లించవలెను. (6) ఇతర వివరములకు అధీకృత అధికారి, **SBI, HLC-1 (RACPC-1)**, విజయవాడ, సెల్: 9424690028, 8985644774 నందు మరియు ఇ-వేలం కొరకు **please visit https://baanknet.com** నందు సందర్శించగలరు.
గమనిక: వాహనం యొక్క రిజిస్ట్రేషన్ పేరు మార్పునకు మరియు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు విజయవంతమైన బిడ్డర్ చెల్లించవలెను. బ్యాంక్ వారికి ఎటువంటి సంబంధం లేదు. *షరతులు మరియు నిబంధనలు వర్తిసాయి.

తేది: 7-2-2026, ప్రదేశం: విజయవాడ — సం/- అధీకృత అధికారి, SBI, RACPC-I, విజయవాడ

మహిళలు శక్తిమంతులుగా ఎదగాలి

హాజరైన మహిళలు

ఈమని(దుగ్గిరాల), న్యూస్‌టుడే: మహిళలు శక్తిమంతులుగా ఎదిగినప్పుడే కుటుంబానికి, సమాజానికి మంచి జరుగుతుందని రక్షణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కల్యాణ్ ఆనందరాజ్ అన్నారు. శనివారం ఏపీఎస్ సంఘం ఆధ్వర్యంలో ఈమనిలో 'స్త్రీ గృహసమితి' కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ... బైబిల్‌లోని దైవ సందేశాన్ని వినిపించారు. మంచి నడవడిక కలిగి ఉండాలన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అవీ ఇవీ

వీఆర్‌ఏకు తాఖీదులు

పెదనందిపాడు: మద్యం సేవించి పెదనందిపాడులోని ఓ పెట్రోల్ బంక్‌లో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన వీఆర్‌ఏ మహేష్ (పెదనందిపాడు)కు శనివారం తాఖీదులు జారీ చేసినట్లు తహసీల్దార్ హేమాప్రియ తెలిపారు. తగు వివరణ ఇవ్వాలని దిగా నోటీసులో పేర్కొన్నారు.

పాఠశాలలను బలోపేతం చేయాలి

పెదనందిపాడు: జాతీయ విద్యా విధానంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని విద్యాశాఖ కార్యక్రమం కింద నందిగామ శనివారం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధానోపాధ్యాయ సంఘం అధ్యక్షులు అధ్యక్షత వహించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో పాఠశాలల పనితీరు ఆధారంగా నమోదు చేయాలని వివరించారు.

టీటీసీతోపాటే టెట్‌కు సిద్ధమైతే మేలు

బోయపాలెం(ప్రత్తిపాడు): టీటీసీ విద్యార్థులు రెండేళ్లలో ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకుని టెట్ కూడా సిద్ధం కావాలని ఎమ్మెల్యే డా.బూర్ల రామాంజనేయులు చెప్పారు. బోయపాలెంలోని డైట్ కళాశాలలో నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రోజులో సమయాన్ని ఎలా వినియోగిస్తున్నామో బేరీజు వేసుకుని ఎంత సమయం వృథా చేస్తున్నామో తెలుసుకోవాలన్నారు. కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్, పల్నాడు డీఈవో పీవీజే రామారావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

వ్యవసాయ క్షేత్రాల పరిశీలన

ఫిరంగిపురం: ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ విద్యాసాగర్, తేజ, డాక్టర్ సీహెచ్ శ్రీలతాశిల బృందం మండలంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను శనివారం పరిశీలించారు. కొర్రపాటి పొలంలో 14 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్న వేమూరి పాడు గ్రామానికి చెందిన కె.సాంబశివరావును అభినందించారు. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి మట్టి నమూనాలు, వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

కార్మికులకు సన్మానం

మేడికొండూరు: డోకిపర్రులో శనివారం భాజపా ఆధ్వర్యంలో శ్రీసంత్ రవిదాస్ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని చర్మకార్మికులను సన్మానించి ఆర్థిక సాయం అందించారు. ఆ పార్టీ జిల్లా ఎస్సీసెల్ నాయకులు దారా అంబేడ్కర్, కొండెపాటి మహాలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్కే. బాషా, గోతు రాజు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుడికి తీవ్ర గాయాలు

మోరంపూడి (దుగ్గిరాల): మోరంపూడి వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొనడంతో తెనాలికి చెందిన అర్జునరావు (68) అనే వృద్ధుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

CHANGE OF NAME

I, **KALAPALA SOWMYALATHA** (Old Name), C/o. KALAPALA DASU, Resident of Door No.11-257, Near Lutheran Church, Old Mangalagiri, Mangalagiri Town, Guntur District, Andhra Pradesh - 522503. I have changed my name as **BOBBILI SOWMYALATHA** (New Name) D/o. BOBBILI MARIYADASU, Hereafter my names known as **BOBBILI SOWMYALATHA** (New Name) D/o. BOBBILI MARIYADASU.

CHANGE OF NAME

I, **KALAPALA JYOTHI** (Old Name) C/o Kalapala Dasu R/o Door no 11-257, Near Lutheran Church, Old mangalagiri, Mangalagiri town, Guntur district AP-522503. I have changed my name as **BOBBILI JYOTHI** (New Name) W/o BOBBILI MARIYADASU, Hereafter my Names known as **BOBBILI JYOTHI** (New Name) W/O BOBBILI MARIYADASU.

CHANGE OF NAME

I, **KALAPALA GIRISH** (Old Name) C/o KALAPALA DASU, R /o Door no 11-257, Near Lutheran Church, Old mangalagiri, Mangalagiri town, Guntur district AP-522503. I have changed my name as **BOBBILI GIRISH** (New Name) S/o BOBBILI MARIYADASU, Hereafter my Names known as **BOBBILI GIRISH** (New Name) S/o BOBBILI MARIYADASU.

CHANGE OF NAME

I, **KALAPALA VIJAY KUMAR** (Old Name) , C/o KALAPALA DASU, R /o Door no 11-257, Near Lutheran Church, Old mangalagiri, Mangalagiri town, . Guntur district AP-522503. I have changed my name as **BOBBILI VIJAY KUMAR** (New Name) S/o BOBBILI MARIYADASU, Hereafter my Names known as **BOBBILI VIJAY KUMAR** (New Name) S/o BOBBILI MARIYADASU.

దస్తావేజు పోయినది

గుంటూరు జిల్లా, తుళ్ళూరు మం, తుళ్ళూరు గ్రామము. డోర్ నెం: 10-76/Aరు కాపురస్తురాలు ధనేకుల (లేటు) రంగారావు గారి భార్య ధనేకుల విజయలక్ష్మి (సెల్ నెం: 7093435007), నా భర్త గారైన ధనేకుల రంగారావు గారు పులికంటి రామారావు మరియు వారి జీపిఏ ఏజెంటులు అయిన N.H చంద్రమౌళేశ్వరరెడ్డి గార్ల నుండి క్రయమును పొంది శ్రీకాంబర్‌పేట సబ్ డి ద. నెం: 2063/1999రుగా రిజిష్టరు కాబడిన విక్రయ దస్తావేజు రీత్యా రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్, కోహెడ గ్రామం శివప్రియ నగర్ సర్వే నెం: 312 రు దాఖలా ఫ్లాట్ 43 రుకు సరియగు చ. గ 200 లు ఖాళీ నివేశన స్థలమును నా భర్త గారికి సంక్రమించి, వారి స్వాధీనములో ఉండియున్నది. నా భర్త గారి మరణానంతరం నా ఆధీనములో వున్నట్టి ద. నెం: 2063/1999 రు పైన తెలిపిన దస్తావేజును తీసుకొని ది.05-01-2026వ తేదీన మా ఇంటి వద్ద నుండి కలర్ జిరాక్సు తీసుకొనుటకు బండిపై తుళ్ళూరు సెంటర్‌కు వెళ్ళు మార్గమధ్యలో దారి మధ్యలో పోయినవి ఎవరికైనా దొరికినచో పైన తెలిపిన అడ్రస్‌కు తెలియజేయగలరు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

यूनियन बैंक ऑफ इंडिया — భారత ప్రభుత్వ రంగ సంస్థ
దర్శి బ్రాంచ్, ప్రకాశం జిల్లా-523247,
ఫోన్: 81794 53717, ఇ-మెయిల్: ubin0813451@unionbankofindia.bank.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002లో రూలు 8 ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దర్శి బ్రాంచ్ అధీకృత అధికారిచే స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ వివరించిన ఋణగ్రహీత(లు)/ హామీదారు(లు) నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్)కు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా అలాగే" పద్ధతిలో తేది. **27.02.2026**న ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)కు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. ధరావత్తు & రిజర్వు ధర వివరములు దిగువున తెలుపబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 27.02.2026, మ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) మెస్సర్స్ శ్రీ అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటి, దర్శి, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు సెక్రటరీ మరియు కరస్పాండెంట్, శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, సత్రం వీధి, దర్శి. 2) శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, తండ్రి : ఇ.బ్రహ్మారెడ్డి - సెక్రటరీ కరస్పాండెంట్ చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 3) శ్రీ మూలే గోపాల్ రెడ్డి, తండ్రి : రత్తయ్య, ట్రెజరర్, చిరునామా : 14-215/1, అద్దంకి రోడ్, ఆటో నగర్, దర్శి-523247. 4) శ్రీ ఇస్తలమూడి రాజారామిరెడ్డి, తండ్రి : ఇ.బ్రహ్మారెడ్డి, ప్రెసిడెంట్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 5) శ్రీ ఇస్తలమూడి బ్రహ్మారెడ్డి, తండ్రి : సుబ్బారాయుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 6) శ్రీమతి ఇస్తలమూడి రమణమ్మ, భర్త : ఇ.బ్రహ్మారెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 7) శ్రీమతి మూలే శ్యామల, భర్త : మూలే గోపాల్ రెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-215/1, అద్దంకి రోడ్, ఆటో నగర్, దర్శి-523247. 8) శ్రీమతి ఇస్తలమూడి రాగలత, భర్త : ఇస్తలమూడి చెన్నారెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 9) శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, తండ్రి : సుబ్బారాయుడు - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 10) శ్రీమతి కొమరనేని మాధవి హరిత, భర్త : శ్రీ ఇస్తలమూడి రాజారామిరెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 11) శ్రీ రావి సూరిబాబు, తండ్రి : శ్రీ రామారావు, గరికపాలెం గ్రామం, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా.

డిమాండ్ నోటీసు తేది : 02.05.2022, స్వాధీనత నోటీసు తేది : 17.08.2022

బకాయి మొత్తం: రూ. 2,60,68,504.16 (అక్షరాల రెండు కోట్ల అరవై లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల నాలుగు రూపాయలు మరియు పదహారు పైసలు మాత్రమే + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.

స్థిరాస్తుల వివరములు : ఆస్తి నెం.1: ప్రకాశం జిల్లా, దర్శి మండలం మరియు గ్రామం, పోతవరం రోడ్డు, చలివేంద్రం, సర్వే నెం.216/2 216/3 లలోని 18392 చ.గ.ల విస్తీర్ణం గల భూమి మరియు స్కూల్ భవనము టైటిల్ డీడ్స్ సమాన నిష్పత్తిలో తనఖా ఉంచబడిన మెస్సర్స్ శ్రీ అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి చెందినది. (దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.368/2001, తేది.30-03-2001 మరియు దస్తావేజు నెం.369/2001, తేది.30-03-2001 ప్రకారం) **హద్దులు : తూర్పు:** సర్వే నెం.216/4 లోని దర్శి – అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ, సెక్రటరీ మరియు కరస్పాండెంట్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్తలమూడి చెన్నారెడ్డి గారి స్థలము, **దక్షిణం:** దారం లక్ష్మీరెడ్డి గారి భూమి, **పడమర** : వీరం రెడ్డి సుబ్బారెడ్డి గారి భూమి, **ఉత్తరం** : సావిత్రమ్మ గారి భూమి.

రిజర్వు ధర: రూ. 3,99,00,000/- ధరావత్తు: రూ. 39,90,000/- బిడ్ పెంపుదల: రూ. 3,99,000/-

ఆస్తి నెం.2: ప్రకాశం జిల్లా, దర్శి మండలం మరియు గ్రామం, ఇసిఆర్ వెంచర్‌కు తూర్పు వైపున సమీప డోర్ నెం.14-410, సర్వే నెం.340/3ఎ వద్ద 203.28 చ.గ.ల విస్తీర్ణం గల సెమీ-అర్బన్ రెసిడెన్షియల్ ఖాళీ స్థలము మరియు అందలి రెసిడెన్షియల్ గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ భవనము సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి గారికి చెందిన ఆస్తి.(దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.1710/2014, తేది.01-07-2014 ప్రకారం) **హద్దులు : తూర్పు:** రోడ్డు, **దక్షిణం:** పిచ్చల లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఇతరుల స్థలము, **పడమర:** గోగు వెంకయ్య గారి భూమి, **ఉత్తరం:** ప్లాటు నెం.05 లోని పి.వెంకట రెడ్డి గారి స్థలము.

రిజర్వు ధర: రూ. 26,71,000/- ధరావత్తు: రూ. 2,67,100/- బిడ్ పెంపుదల: రూ. 26,710/-

ఆస్తి నెం.3: ప్రకాశం జిల్లా, దర్శి మండలం, చింతలపాలెం, ఇసిఆర్ మోడల్ గ్రామం, వార్డు నెం.14, సర్వే నెం.726/1, 726/2 వద్ద 4 ఫ్లాట్ నెం.ల. 36, 37, 73, 74తో (ప్రతి ఫ్లాట్ విస్తీర్ణం 165 చ॥గ॥ల) 660.00 చ॥గ॥ల విస్తీర్ణంలో సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ సెమీ-అర్బన్ నివాస ఖాళీ స్థలము మరియు అందుగల నివాస క్రింది అంతస్తు భవనం శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి గారికి చెందినది.(దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.4917/2018, తేది.12.07.2018 మరియు రెండవ దస్తావేజు నెం.4928/2018, తేది.12.07.2018 ప్రకారం). **హద్దులు: తూర్పు:** 33 అ॥ వెడల్పు రోడ్డు-ఈ వైపు 66 అ॥, **దక్షిణం** : 33 అ॥ వెడల్పు రోడ్డు -ఈ వైపు 90 అ॥, **పడమర** : 33 అ॥ల వెడల్పు రోడ్డు-ఈ వైపు 66 అ॥, **ఉత్తరం** : ఫ్లాట్ నెం.35 మరియు 75 యొక్క స్థలం-ఈ వైపు 90 అ॥.

రిజర్వు ధర: రూ. 66,31,000/- ధరావత్తు: రూ. 6,63,100/- బిడ్ పెంపుదల: రూ. 66,310/-

ఆస్తి నెం.4: చింతలపాలెం గ్రామమునకు దక్షిణ ముఖంగా, దర్శి, ఇసిఆర్ మోడల్ గ్రామం, వార్డు నెం.14, సర్వే నెం.726, సబ్ డివిజన్ చేసిన తరువాత 726/5బి వద్ద ఫ్లాట్ నెం.ల. 389, 390, 420, 421తో 1215.48 చ॥గ॥ల విస్తీర్ణంతో సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ సెమీ అర్బన్ నివాస డిటిసిపి వారు ఆమోదించిన 4 ఖాళీ ఫ్లాట్స్ **శ్రీమతి మూలే శ్యామల భర్త: మూలే గోపాలరెడ్డి** గారికి చెందినది. (దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.3931/2015, తేది.16.07.2015 ప్రకారం). **ఐటమ్ ఎ: ఫ్లాట్ నెం.389నకు హద్దులు: తూర్పు** : ఫ్లాట్ నెం.421 యొక్క స్థలం-ఈ వైపు 33 అ॥, **దక్షిణం:** ఫ్లాట్ నెం.390 యొక్క స్థలం (ఐటమ్ నెం.బి)-ఈ వైపు 70 అ॥, **పడమర:** 33 అ॥ల రోడ్డు-ఈ వైపు 33 అ॥, **ఉత్తరం:** ఫ్లాట్ నెం.388 యొక్క స్థలం-ఈ వైపు 70 అ॥. ఈ పై హద్దులలో ఫ్లాట్ నెం.389 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 256.66 చ॥గ॥ల. **ఐటమ్ బి: ఫ్లాట్ నెం.390నకు హద్దులు : తూర్పు:** ఫ్లాట్ నెం.420 యొక్క స్థలం-ఈ వైపు 33 అ॥, **దక్షిణం:** 33 అ॥ల రోడ్డు -ఈ వైపు 70 అ॥, **పడమర:** 33 అ॥ల రోడ్డు-ఈ వైపు 33 అ॥, **ఉత్తరం:** ఫ్లాట్ నెం.389 యొక్క స్థలం (ఐటమ్ నెం.ఎ) -ఈ వైపు 70 అ॥. ఈ పై హద్దులలో ఫ్లాట్ నెం. 390 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 256.66 చ॥గ॥ల. **ఐటమ్ సి: ఫ్లాట్ నెం.420నకు హద్దులు: తూర్పు:** 40 అ॥ల రోడ్డు-ఈ వైపు 35.90 అ॥, **దక్షిణం:** 33 అ॥ల రోడ్డు -ఈ వైపు 100.90 అ॥, **పడమర:** ఫ్లాట్ నెం.390 యొక్క స్థలం (ఐటమ్ నెం.బి)-ఈ వైపు 33 అ॥, **ఉత్తరం:** ఫ్లాట్ నెం.421 యొక్క స్థలం (ఐటమ్ నెం. డి) -ఈ వైపు 87 అ॥. ఈ పై హద్దులలో ఫ్లాట్ నెం.420 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 358.47 చ॥గ॥ల. **ఐటమ్ డి: ఫ్లాట్ నెం.421నకు హద్దులు: తూర్పు:** 40 అ॥ల రోడ్డు-ఈ వైపు 35.90 అ॥, **దక్షిణం:** ఫ్లాట్ నెం.420 యొక్క స్థలం (ఐటమ్ నెం. సి)-ఈ వైపు 87 అ॥, **పడమర:** ఫ్లాట్ నెం. 389 యొక్క స్థలం (ఐటమ్ నెం. ఎ)-ఈ వైపు 33 అ॥, **ఉత్తరం:** ఫ్లాట్ నెం.422 యొక్క స్థలం -ఈ వైపు 73 అ॥. ఈ పై హద్దులలో ఫ్లాట్ నెం. 421 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 343.69 చ॥గ॥ల.

రిజర్వు ధర: రూ. 40,91,000/- ధరావత్తు: రూ. 4,09,100/- బిడ్ పెంపుదల: రూ. 40,910/-

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) / రూల్ 9(1) ల ప్రకారం చట్టబద్ధమైన 15 రోజుల ప్రకటన
ఈ నోటీసు ప్రకటన పై లోనుకు సంబంధించిన ఋణగ్రహీత(ల)కు, హామీదారు(ల)కు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 8(6) / రూల్ 9(1) ల క్రింద పైన తెలిపిన తేదీన వేలం అమ్మకం జరుపబడునని తెలియజేస్తూ ఇచ్చిన ప్రకటనగా కూడా పరిగణించవలెను.

బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ఇ-వేలం వెబ్‌పోర్టల్ / వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ కొరకు మరియు అమ్మకం నియమ నిబంధనల కొరకు https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ''బయ్యర్ రిజిస్ట్రేషన్'' లింక్‌ను దయచేసి క్లిక్ చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంకు వారి వెబ్‌సైట్: www.unionbankofindia.co.in లో లభిస్తాయి.

తేది : 05.02.2026, స్థలం: దర్శి — సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దర్శి బ్రాంచ్

(c) eenadu

నైపుణ్య శిక్షణ.. ఉపాధి రక్షణ

రాజధాని యువతకు భరోసా

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధానిలో ఔత్సాహికులు, యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి సీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. భవన నిర్మాణ రంగంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్), ఏపీ సీఆర్డీఏ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 18 నుంచి 35 ఏళ్ల వయసు గల యువతకు నిర్మాణ రంగంలో రాజధాని ప్రాంతంలో 45 నుంచి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. ఈ నెల 15, 20న శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో శిక్షణ సమయంలో ఒక్కో అభ్యర్థికి రోజుకు రూ.300 స్టైఫండ్‌గా అందించనున్నారు. శిక్షణ అనంతరం ప్రముఖ నిర్మాణ రంగ సంస్థల్లో ఉపాధి కల్పించేలా సీఆర్డీఏ చర్యలు తీసుకోనుంది.

కోర్సులు ఇలా..: సోలార్ పి.వి ఇన్‌స్టాలర్ (సూర్య మిత్ర), జూనియర్ ఎక్స్‌వేటర్ ఆపరేటర్, జూనియర్ జె.సి.బి డ్రైవర్, కాంక్రీట్ పంప్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటింగ్

ఎస్‌ఆర్‌ఎం ఆధ్వర్యంలో..: రాజధాని ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ప్లంబింగ్‌లో రెండు నెలల పాటు ఉచిత శిక్షణ అందించనున్నారు. శిక్షణ సమయంలో 80 శాతం హాజరు ఉన్న వారికి నెలకు రూ.5 వేలు స్టైఫండ్ అందిస్తారు. 20 నుంచి 60 రోజుల వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. తొలుత 20 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో ఉచిత రవాణా, భోజనం సౌకర్యాలు కల్పిస్తారు.

డిజిటల్ మార్కెటింగ్‌లో..

అమరావతిలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ హైదరాబాద్, ఏపీ సీఆర్డీఏ సంయుక్త సౌజన్యంతో అమరావతిలో 5 రోజుల మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్‌లో నిపుణత సాధించేలా ఈ కోర్సును డిజైన్ చేశారు. ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి ఎంఎస్‌ఎంఈ హైదరాబాద్ నుంచి సర్టిఫికెట్లు అందించనున్నారు. చిరు వ్యాపారులు, దుకాణదారులు, డ్వాక్రా సంఘాల మహిళలు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు శిక్షణకు హాజరు కావచ్చు. ఈ నెల 17 నుంచి 21 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమరావతిలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఉచిత శిక్షణ అందించనున్నారు. ● ఆసక్తి ఉన్న వారు సీఆర్డీఏ కార్యాలయం, ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో లేదా సీఆర్డీఏ ఫెసిలిటేటర్లను, సీఆర్డీఏ లైవ్‌లీహుడ్ స్పెషలిస్ట్ శంకర్ 98484 24207 ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చు.

మాట్లాడుతున్న జస్టిస్ రామకృష్ణప్రసాద్

కఠోర సాధనే విజయానికి పునాది

ఎస్వీఎన్‌కాలనీ(గుంటూరు), న్యూస్‌టుడే: కఠోర సాధనతో విజయాన్ని సొంతం చేసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ అన్నారు. గుంటూరులోని జేసీ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే జాతీయస్థాయి మూట్‌కోర్టు పోటీలకు శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మూట్‌కోర్టు పోటీల ద్వారా న్యాయ విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని సూచించారు. నిరంతర కృషితో న్యాయవాద వృత్తిలో రాణించవచ్చన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను ఈ సందర్భంగా వివరించారు. ఈ పోటీల్లో 9 రాష్ట్రాల నుంచి 28 విద్యాసంస్థల జట్లు పాల్గొంటున్నట్లు నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్, కార్యదర్శి వేమన కుప్పుస్వామి, ప్రిన్సిపల్ డాక్టర్ సి.హెచ్.సుధాకరబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
విశ్వబ్రాహ్మణ కుల వధూవరులకు సువర్ణావకాశం

నేడు విశ్వబ్రాహ్మణ కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, విశ్వబ్రాహ్మణ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. గుంటూరు ఈనాడు కార్యాలయంలో (9వ లైను, పోలీసుస్టేషన్ ఎదురుగా, అరండల్‌పేట) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (8 ఫిబ్రవరి 2026)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
92475 20500 & 95501 28306
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

డ్యాన్స్ చేస్తున్న దీక్షిత్ శెట్టి తదితరులు

విద్యార్థినుల కూచిపూడి నృత్య ప్రదర్శన

క్రమశిక్షణ... సమయపాలన తప్పనిసరి

ముగిసిన విజ్ఞాన్ మహోత్సవ్-2కే26

పొన్నూరు, న్యూస్‌టుడే: క్రీడాకారులకు క్రమ శిక్షణ, సమయపాలన ఉన్న వారు విద్యలో రాణిస్తున్నారని 2025 ఏసియన్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసర పేర్కొన్నారు. వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం రాత్రి ముగిసిన విజ్ఞాన్ మహోత్సవ్-2కే26 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఏకాగ్రత, అంకితభావం, శ్రమ విద్యార్థులు జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడతాయని సూచించారు. ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ విద్యార్థులకు నచ్చిన రంగం వైపు అడుగులు వేయాలని కోరారు. మీకు ఏం కావాలో మీ మనసుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని తెలిపారు. మనసు మాట తప్ప, ఎవరి మాట వినొద్దని ఆయన సూచించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధ్యక్షుడు లావు రత్తయ్య మాట్లాడుతూ ప్రతి ఓటమి విజయానికి తొలిమెట్టు అవుతుందన్నారు. క్రీడల్లో భాగస్వాములైన విద్యార్థులు నిత్యం మానసిక ఉల్లాసంతో ఉంటారని చెప్పారు. విజ్ఞాన్ మహోత్సవ్ ద్వారా విద్యార్థులు ఆటలనే కాకుండా జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను నేర్చుకున్నారని వెల్లడించారు. బాస్కెట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, పరుగుపందెం, తదితర పోటీలు ఎంతో ఆసక్తికరంగా కొనసాగాయి. 80 రకాల పోటీల్లో విజేతలకు రూ.15 లక్షల విలువ చేసే బహుమతులను ముఖ్య అతిథుల చేతులు మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో సీఈవో మేఘన కూరపాటి, ఇన్‌ఛార్జి ఉపకులపతి కేవీ.కృష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ.రావు తదితరులు పాల్గొన్నారు.

విజేతలతో భారత హెప్టాథ్లెట్ నందిని అగసర, విజ్ఞాన్ విద్యా సంస్థల అధ్యక్షుడు లావు రత్తయ్య

విద్యతోనే సుఖమయ జీవనం సాధ్యం

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: దయలేని చదువు వృథా అని అలాంటి విద్య నలుగురికి ఉపయోగపడదని ప్రముఖ అధ్యాత్మిక ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్థాపించి యాభై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శనివారం విద్యార్థులకు 'వ్యక్తిత్వ నిర్మాణం- నైతిక విలువలు' అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో చాగంటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 'ఈ ప్రపంచంలో సుమారు 84 లక్షల జీవరాశులుండగా కేవలం మానవుడికి మాత్రమే దేవుడు ఆలోచించే గుణం, జంతువులను వినియోగించే విధానం, అభివృద్ధికి తోడ్పడే జ్ఞానాన్ని ఇచ్చారు. చేపలను చూసి ఈదడం, పక్షులను చూసి ఎగరడం, నెమలిని చూసి నృత్యం చేయడం, కోయిలను చూసి గానం చేసే విద్యా నాన్ని నేర్చుకున్నారు. వీటిని వినియోగించుకొని మనిషి సౌకర్యవంతమైన జీవనాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి మనిషి మనిషిగా జీవించాలంటే విద్య, నైతిక విలువలు అవసరం. ఒక్క విద్యతోనే సుఖమయ జీవనం సాధ్యం. విద్య రావాలంటే కష్టపడాల్సిందే. విద్య, సంస్కారం విలువలతో కూడిన జీవితాన్ని నేర్పిస్తోంది. దీనిని సక్రమంగా ఉపయోగించకపోతే నష్టం తప్పదు. రావణాసురుడు ఈ కోవకే చెందుతాడు. తాను చేసిన తప్పును ఒప్పు చేయాలని భావించి సర్వస్వం కోల్పోయాడు. చదువు గుణంగా మారితేనే విలువలతో కూడిన జీవితంగా మారుతోంది. చదువులు చెప్పే గురువులను పూజించాలి. గురువు గౌరవాన్ని కాపాడలేని విద్యార్థి కూడా పనికిరాని వాడే.. విద్యార్థులు సీతాకోకచిలుకను ఆదర్శంగా తీసుకోవాలి. అది పైకి ఎగరడానికి ఎన్నో దశలు దాటాలి. మహనీయుల పుస్తకాలను చదవాలి. మంచి మాటల వల్ల గొప్ప వ్యక్తులుగా మారతారు. కష్ట పడకుండా విజయం రాదు. నెల్సన్ మండేలా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. విద్యార్థులు భయం, పిరికితనం, అత్యుత్సాహం, నిరుత్సాహానికి దూరంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్, రెక్టార్ ఆచార్య శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు

హరహర మహాదేవా..

మంగళగిరి, మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరిలోని గంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామివార్లను పెండ్లికుమారుడు, కుమార్తెలుగా అలంకరించి శనివారం ఉత్సవం నిర్వహించారు. జంజనం నాగేంద్రరావు, జయలక్ష్మి దంపతులు మధుపర్కాలు సమర్పించారు. అంబటి వెంకట సుబ్బారావు, విశ్వేశ్వరరావు, జక్కా వెంకటరత్నం, నాగవెంకట గోపాలరావు గ్రామోత్సవానికి కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఈ నెల 8వ తేదీ ఆలయంలో బ్రహ్మోత్సవాల అంకురార్పణ, దేవతా ఆహ్వానం, నందిముద్దల ప్రసాదం భక్తులకు అందజేస్తారు.


గ్రామోత్సవంలో స్వామి, అమ్మవార్లు

భవిష్యత్తులో 'క్వాంటమ్'దే హవా

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: విద్యార్థులు క్వాంటమ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాలు పెంచుకోవాలని క్వాంటమ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈవో కార్తి గణేష్ దుర్రె అన్నారు. చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశంలో తొలి క్వాంటమ్ ఏకో సిస్టమ్‌కు అమరావతిలో శంకుస్థాపన చేయటం శుభపరిణామమని పేర్కొన్నారు. టెక్ వరల్డ్ క్వాంటమ్ ఏఐ నిపుణుడు హరికృష్ణ మాట్లాడుతూ.. క్వాంటమ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. అధ్యాపకులు డా. శ్రీనివాస్, సెక్రటరీ

విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న సీఈవో కార్తి గణేష్ దుర్రె

రాజధానికి 17.09 ఎకరాలు అప్పగింత

అమరావతి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి మహానగర అభివృద్ధిలో భాగస్వామ్యానికి మేము సైతం అంటూ నరసరావుపేటకు చెందిన వైద్యులు ముందుకు వచ్చారు. కర్లపూడి గ్రామ రెవెన్యూ పరిధిలోని తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నెల 7న 'ఈనాడు'లో భూసమీకరణపై వచ్చిన వార్తలకు స్పందించిన వైద్యులు శనివారం కర్లపూడికి వచ్చి సీఆర్డీఏకి అప్పగించారు. డాక్టర్లు పువ్వాడ సూర్యనారాయణ 15.50 ఎకరాలు, కంకణాలపాటి భారతీదేవి 1.59 ఎకరాలు సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ రాజగోపాల్, తహసీల్దార్ ఫణీంద్రకుమార్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉందని, అందుకే తమ భూములు ఇస్తున్నామని వారు తెలిపారు. కర్లపూడి పరిధిలో 21.45 ఎకరాలు భూసమీకరణకు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు.

అన్ని రంగాల్లో 2047 విజన్ లక్ష్యాల సాధనకు కృషి

బోయపాలెం (ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: అన్ని రంగాల్లో 2047 విజన్ లక్ష్యాల సాధనకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రత్తిపాడు మండలం బోయపాలెంలో డైట్ కళాశాల ప్రాంగణంలో రూ.13 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డైట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అప్‌గ్రేడ్ భవన సముదాయాల నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. భవిష్యత్ ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఈ కేంద్రాల ద్వారా అందిస్తామన్నారు. ప్రధాని మోదీ సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం డైట్ కళాశాలలను మంజూరు చేశారని చెప్పారు. ఇందులో భాగంగా గుంటూరు డైట్ కళాశాలకు రూ.13 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. విద్యార్థులకు శిక్షణ కేంద్రం, వసతి, అధ్యాపకులకు క్వార్టర్స్ భవనాలు, అధునాతన సౌకర్యాలతో డిజిటల్ తరగతి గదులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 2047-విజన్‌లో నూరుశాతం అక్షరాస్యత సాధించి, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగి, ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ [illegible] సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డైట్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్, పల్నాడు డీఈవో పీవీజే రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఈఈ ఎ.రవీంద్ర, భాజపా నియోజకవర్గ కన్వీనర్ కన్నా రవి దేవరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామాంజనేయులు తదితరులు

సీఎం సహాయ నిధితో భరోసా

ఈమని(దుగ్గిరాల), న్యూస్‌టుడే: మంత్రి లోకేశ్ చొరవతో సీఎం సహాయ నిధి నుంచి ఈమనికి చెందిన ఈడేపల్లి వరప్రసాద్‌కు రూ.3,57,712 మంజూరయ్యాయి. ఆ చెక్కును శనివారం కూటమి నాయకులు లబ్ధిదారుకు అందజేశారు.

మంగళగిరి గ్రామీణం, మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: మంగళగిరి పట్టణానికి చెందిన ప్రత్తిపాటి కిశోర్‌రాజుకు రూ.1,26,000, అనుముల హరిచందనకు రూ.76,310, నందం వెంకటేశ్వరరావు రూ.68,300, షేక్.ముంతాజ్‌కు రూ.27,650, నాగవరపు హరితకు రూ.34,041, నక్కా వెంకటరమణ రూ. రూ.68,000, దామర్ల శ్రీబాబుకు రూ.30,000, వాసి శ్రీనివాసరావు రూ.65,918, గంపాల నూకరాజుకు రూ.20,227, కలవకొల్లు భూలక్ష్మికి రూ.75,000 వేల చొప్పున సాయం మంజూరైంది. ఈ మేరకు చెక్కులను మంగళగిరి తెదేపా పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్.రియాజ్ తదితరులు అందజేశారు. ★ యర్రబాలెం గ్రామంలో గుండాల తిరుపతయ్యకు రూ.42,832, మైలా సామ్రాజ్యం 52,912, రావూరి వెంకట సాయి వరప్రసాద్ రూ.45,000, కొడాలి విజయ రూ.94,590, కొప్పుల సాంబశివరావుకు రూ.2,96,303 చొప్పున చెక్కులను తెదేపా గ్రామాధ్యక్షుడు నీలం అంకారావు తదితరులు అందజేశారు. తాడేపల్లికి చెందిన గుత్తే సుబ్రమణ్యం, ముళ్లపూడి ప్రశాంతి మరో మహిళకు రూ.7,10,081 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ, నాయకులు శనివారం అందజేశారు.

మంగళగిరి గ్రామీణం: యర్రబాలెంలో చెక్కులు పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటమే 'ధనిక్ భారత్' విద్యాసంస్థల లక్ష్యమని ఆ సంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు అన్నారు. గుంటూరు రూరల్ పరిధిలోని పలకలూరు రోడ్డులో ఉన్న విజేత కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాసంస్థల ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 9, 10 తరగతుల విద్యార్థుల కెరియర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రమ నారాయణరావు మాట్లాడుతూ..కొత్త బోధనా పద్ధతులతోపాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని చెప్పారు. ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభించామన్నారు. తొలుత 'విజేత' విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోటివేషన్ సదస్సులో బాలలత ప్రసంగించారు. జీవితంలో లక్ష్యం నిర్దేశించుకుని గొప్ప వ్యక్తులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ధనిక్ భారత్ విద్యాసంస్థల ప్రతినిధి కందిమళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బాలలత, పక్కన ప్రతినిధులు

'వైకాపా హయాంలో కాపులకు తీవ్ర అన్యాయం'

కలెక్టరేట్ (గుంటూరు): వైకాపా హయాంలోనే కాపులకు అన్యాయం జరిగిందని డీసీఎంఎస్ ఛైర్మన్ వడ్రాణం హరిబాబు అన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబుకు మద్దతుగా ఉత్తరాంధ్ర వైకాపా కాపు నేతలు కులానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడడం సరికాదన్నారు. నిజమైన కాపు ద్రోహులు జగన్ అండ్ కో అని మండిపడ్డారు. తెదేపా హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3500 కోట్లను కాపులకు అందించారన్నారు. వైకాపా వచ్చాక కాపు కార్పొరేషన్‌లో మిగిలిన రూ.500 కోట్లను వేరే పథకాలకు మళ్లించిన జగన్ కాపుల ద్రోహి అన్నారు.

హరిబాబు

బస్సు డ్రైవర్‌కు సత్కారం

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో శనివారం ఉదయం జరిగిన బస్సు అగ్ని ప్రమాద ఘటనలో 39 మంది ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ మామిడాల చంద్రమౌళిని నందిగామ గ్రామీణ సీఐ డి.చవాన్, ఎస్సై పి.విశ్వనాథ్ ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ సమయస్ఫూర్తితో సురక్షితంగా బయటపడ్డారని వారు తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే బస్సును రహదారి పక్కన నిలిపివేసి, ప్రయాణికులను సురక్షితంగా దించడం, అగ్ని ప్రమాద ఘటనపై వెంటనే ఆయా శాఖల అధికారులకు సమాచారం అందించి, జాతీయ రహదారిపై పెను ప్రమాదాన్ని నివారించడం అభినందనీయమన్నారు.

చంద్రమౌళిని సత్కరిస్తున్న సీఐ చవాన్, ఎస్సై విశ్వనాథ్

మానవత్వంతో రోగులకు సేవలు అందించాలి

ఈదులపాలెం (ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: మానవత్వంతో రోగులకు వైద్యసేవలు అందించాలని ఐఎంటీయూ యూనివర్సిటీ కౌన్సిల్ ఛైర్మన్ ఓం ప్రకాశ్ గుప్తా చెప్పారు. ఈదులపాలెంలోని కాటూరి వైద్య కళాశాలలో 2023-2025 వైద్య విద్యార్థులకు 'వైట్ కోట్' అందించే కార్యక్రమం ప్రిన్సిపల్ డాక్టరు చైతన్య అధ్యక్షతన శనివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలన్నారు. సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, డీన్ డా. మెహన్‌రావు, ఏవో డా. అజయ్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఓం ప్రకాశ్ గుప్తా

నగరపాలక సంస్థలో విలీనంపై తీర్మానం

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: గుంటూరు నగరపాలక సంస్థలో వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామం విలీనంపై సర్పంచి షేక్ ఫర్వీన్ సుల్తానా అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గ అత్యవసర సమావేశం శనివారం జరిగింది. నగరపాలక సంస్థలో పుల్లడిగుంట విలీనానికి అనుకూలంగా పాలకవర్గ సభ్యులు పంచాయతీ తీర్మానం చేశారు. దాంతో పుల్లడిగుంట గ్రామం నగరపాలక సంస్థలో విలీనం అవడానికి మార్గం సుగమం అయింది.

వాయిదా పడిన సమావేశం..

కొర్నెపాడు గ్రామ పంచాయతీని గుంటూరు నగరపాలక సంస్థలో విలీనం చేయడానికి అవసరమైన పంచాయతీ పాలకవర్గ తీర్మానానికి వాయిదా పడింది. ఈ సమావేశానికి పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముందుకు రాకపోవడంతో పర్యవేక్షణకు వచ్చిన అధికారులు వెళ్లిపోయారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 128, రిటైల్ ధర - 155, చికెన్ విత్‌స్కిన్ - 225, చికెన్ స్కిన్‌లెస్ - 256.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -133 రిటైల్ ధర 160 చికెన్ విత్ స్కిన్ - 232 చికెన్ స్కిన్‌లెస్ - 264.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 140, 149, 160 చికెన్ విత్ స్కిన్ - 268 చికెన్ స్కిన్‌లెస్ - 278.

విద్యార్థులకు ఉచితంగా ఇచ్చి.. అలవాటు చేసి..

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్టు

గుంటూరు నేరవార్తలు: గంజాయి విక్రయం కేసులో ఐదుగురు నిందితులను కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గుంటూరులో సౌత్ డీఎస్పీ భానోదయ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో డిసెంబరు 12న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను ఎస్సై ఏక్‌నాథ్ సిబ్బందితో కలిసి కాకుమాను శివారులో తనిఖీలు చేశారు. ఓ ఆటోలో పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి పారిపోగా.. ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌లో గంజాయిని గుర్తించి అతడిని సంరక్షణ కేంద్రానికి పంపించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 6న బాపట్ల - పెదనందిపాడు రహదారిలో డంపింగ్‌యార్డు వద్ద తనిఖీ చేయగా.. బాపట్లకు చెందిన దేవరకొండ వెంకటరంజిత్‌కుమార్, జూటు చైతన్యపరమేశ్వరరావు, మల్లెల ఆరాధనరాజా, పొట్లూర గణేష్, మచిలీపట్నానికి చెందిన జొన్నకూలి ఉదయ్‌కిరణ్‌లను అరెస్టు చేసి నాలుగు కిలోల గంజాయి జప్తు చేశారు. నిందితులు.. కళాశాల విద్యార్థులకు ఉచితంగా గంజాయి ఇచ్చి అలవాటు చేసి.. అనంతరం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. చిన్నపొట్లాలుగా చేసి బాపట్ల, మచిలీపట్నం ప్రాంతాల్లో విక్రయిస్తున్నారన్నారు. సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై లోక్‌నాథ్ పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న సౌత్ డీఎస్పీ భానోదయ, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై లోక్‌నాథ్

నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు పంచాయతీలో రూ.6 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు అందిన ఫిర్యాదుపై డీఎల్‌పీవో శ్రీనివాసరావు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. సర్పంచి రమాదేవి, డిప్యూటీ ఎంపీడీవో షేక్ ఆదాం షఫీ, పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ నాగవర్ధినిని డీఎల్‌పీవో విచారించారు. తూర్పుపాలెం మంచినీటి చెరువుకు నీరు పెట్టినందుకు చేసిన ఖర్చు రూ.6 లక్షలను ఎంబుక్ చేశారా..లేదా?, ఒకవేళ చేస్తే ఆ బుక్ ఎక్కడుందని ప్రశ్నించారు.

సృజనాత్మక ఆలోచనలతోనే ఆవిష్కరణలు

వింజనంపాడు (వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు చేసి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని కళాశాల కార్యదర్శి శేఖర్ అన్నారు. స్థానిక కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ-సెల్ ఆధ్వర్యంలో 'ఆత్మనిర్భర్ భారత్ కోసం కృత్రిమ మేధస్సు' అనే అంశంపై శనివారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రిసోర్స్ పర్సన్ సీహెచ్.నిఖిల్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ★ కళాశాలలో ఈసీఈ విద్యార్థులకు ఐదు రోజులుగా జరుగుతున్న కార్యశాల శనివారం ముగిసింది. ఐవోటీ, ఏఐ ఇన్‌ఎలక్ట్రానిక్స్‌పై ఏపీఎస్ఎస్‌ఆర్‌డీసీ ఎల్4జీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీకాంత్ గోలి హాజరై విద్యార్థులకు సూచనలు, సలహాలు అందించారు. ★ విద్యార్థులు, అధ్యాపకులకు రమేష్ హాస్పటల్ డాక్టర్ సారంగి ఆధ్వర్యంలోని వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రిన్సిపల్ బాబు, సంచాలకులు హరిబాబులతో పాటు మొత్తం 123 మందికి వివిధ పరీక్షలు చేశారు. ఛైర్మన్ సుబ్బారావు, కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

91.9 FM Vijayawada
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈస్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

ఈనాడు
అమరావతి
కృష్ణా
ఆదివారం ఫిబ్రవరి 8, 2026

కమనీయం.. సిడిబండి మహోత్సవం

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల "సిడిబండి" మహోత్సవం శనివారం సాయంత్రం వైభవంగా జరిగింది. ప్రధాన ఘట్టమైన నూతన పెళ్లికుమారుడిని గంపలో కూర్చోపెట్టి ఊరేగించే కార్యక్రమం కోలాహలంగా సాగింది. ట్యాంకు ఏరియా నుంచి బయలుదేరిన సిడిబండి భారీ పోలీసు బందోబస్తు, వేలాది జనంతో వీరమ్మతల్లి తిరునాళ్ల ఉత్సవ ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం సిడిబండిని తిరునాళ్ల ముగింపు వరకు అక్కడే ఉంచుతారు. గన్నవరం డీఎస్పీ సి. హెచ్. శ్రీనివాస్ నేతృత్వంలో ఉయ్యూరు పట్టణ సీఐ టీవీవీ రామారావు ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. **- ఉయ్యూరు, న్యూస్‌టుడే**

నిర్లక్ష్యం నిప్పై.. నిస్తేజం ముప్పై..

బస్సుల నిర్వహణకు ట్రావెల్స్ యాజమాన్యాల పాతర

పర్యవేక్షణను గాలికొదిలిన అధికార యంత్రాంగం

కీసర వద్ద శనివారం తెల్లవారుజామున దగ్ధమవుతున్న బస్సు

పూర్తిగా కాలిపోయిన లోపల భాగం

‘**మొన్న** అనాసాగరం దగ్గర ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. బస్సు నిండా ప్రయాణికులు ఉండగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. **తాజాగా** అదే జాతీయ రహదారిపై కీసర వద్ద.. మరో పెను ప్రమాదమే తప్పింది.’

- ఈ రెండు ప్రమాదాలకు కారణమైన బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్‌వే. ఒక బస్సు అతివేగంగా ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదానికి గురవగా.. మరో బస్సు నిర్వహణ సరిలేక.. వెనుక ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగాయి.’ కీసర దగ్గర బస్సు ప్రమాద తీవ్రత చూస్తే.. నిరుడు అక్టోబరులో కర్నూలులో జరిగిన విషాద ఘటననే గుర్తుకు తెస్తోంది. కీసర వద్ద బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని ముందే గుర్తించి.. బస్సును ఆపేసి.. అందరినీ అప్రమత్తం చేసి.. మంటల వ్యాప్తికి ముందే దించకపోయి ఉంటే.. మళ్లీ కర్నూలు దుర్ఘటనే జరిగేది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై పర్యవేక్షణ పెంచాలి.

రద్దీ ఉంటే.. రెచ్చిపోతున్నారు.. విజయవాడ నుంచి నిత్యం వందల ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖ సహా అన్నిప్రాంతాలకు వెళ్తున్నాయి. అటునుంచీ అంతే స్థాయిలో వస్తుంటాయి. ప్రధానంగా వారాంతాలు, పండగల వేళల్లో అధిక డిమాండ్‌తో.. ఉన్న బస్సులన్నీ రోడ్డుపైకి తెస్తున్నారు. ★ వీటిలో చాలావాటికి.. ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్‌లలో ఉల్లంఘనలు ఉంటున్నాయి. అధికారుల తనిఖీల్లోనూ ఇది బయటపడుతూనే ఉన్నా.. బస్సులను సీజ్ చేయడం.. వదిలేయడం తప్ప కఠిన చర్య లేవు. ★ అధిక ధరలు పెంచి డిమాండ్‌కు తగ్గట్టుగా ట్రావెల్స్ సంస్థలు పిండేస్తున్నాయి. కొన్నిసార్లు ఈ ఏసీ స్లీపర్ కోచ్ బస్సుల టిక్కెట్ ధరలు చూస్తే.. విమానాల్లో వెళ్లడం మేలనేలా ఉంటున్నాయి.

- ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే, కంచికచర్ల

లోపలభాగం పూర్తిగా కాలిపోగా.. బయట ఇలా..

దృష్టి పెట్టాల్సిన అంశాలు...

★ బస్సు ఫిట్‌నెస్ సరిగా ఉందో లేదో.. రవాణా శాఖ క్రమం తప్పక తనిఖీ చేయాలి. ★ ప్రయాణికుల లగేజీ తప్ప.. ఇతర వాణిజ్య సరకులు ఎక్కించడానికి వీల్లేదు. ★ మండే స్వభావం ఉన్న సరకులు, ఇంధనం, ద్విచక్ర వాహనాల తరలింపును నిషేధించాలి. ★ అతివేగంపై ఆంక్షలు లేక బస్సులను మెరుపులా పరుగులు పెట్టిస్తున్నారు. ★ ఇంజిన్‌కు విశ్రాంతి ఇవ్వకుండా నిరంతరం నడపడంతో వేడెక్కడం, ఇంధనం లీకేజీ, షార్ట్‌సర్క్యూట్‌లు జరుగుతున్నాయి. ★ అగ్నిప్రమాద నిరోధక ఏర్పాట్లే ఉండడం లేదు. అత్యవసర ఎగ్జిట్‌లు కనీసం 2, 3 ఉండాలి.

కాలిపోయిన బస్సును పరిశీలిస్తున్న అధికారులు



అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్2025 విజేతలతో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, సీఎం చంద్రబాబు, ప్రొ.వి.కామకోటి (డైరెక్టర్ ఐఐటీ మద్రాస్), మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తదితరులు

BANK { Clerks POs
RRB (Railway Recruitment Board) SSC (Staff Selection Commission)
and All other Competitive Exams
Batches on } 12-2-2026 (10 am - 1 pm)
Sreedhar's CCE COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

RAILWAY RECRUITMENT BOARD
ANNUAL CALENDAR RECRUITMENTS
Notification Released
GROUP-D 21997 VACANCIES
LAST DATE: 2-3-26
మా ప్రత్యేకతలు :
☞ 2000 పేజీల మెటీరియల్ (తెలుగు / ఇంగ్లీషులలో)
☞ తెలుగు మీడియంలో క్లాసుల నిర్వహణ
☞ అనుభవజ్ఞులైన విషయ నిపుణులచే బోధన
☞ ప్రతిరోజూ 3 గంటల పాటు కోచింగ్
☞ లైబ్రరీ సదుపాయం, ఆన్‌లైన్ మోడల్ టెస్టుల నిర్వహణ
తెలుగు మీడియం క్లాసులు ప్రారంభం } 19-2-2026 (1.30 pm - 4.30 pm)
Sreedhar's CCE COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

దశ మార్చే ఘట్టం.. దార్శనికతకు పట్టం

★ కలల క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన

★ విద్యార్థులు పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి: సీఎం

తుళ్లూరు, న్యూస్‌టుడే

ఎంత పెద్ద ప్రయాణమైనా ఆ అడుగుతోనే ప్రారంభమవుతుంది. దీనికి మహోజ్వల సంకల్పం ఇంధనమైతే.. దార్శనిక నాయకత్వం తోడైతే.. ఇక ఎదుగుదలకు ఆకాశమే హద్దు. ప్రజా రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వేదికగా జరిగిన క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన వేడుకకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్‌కృష్ణ, వివిధ సంస్థల ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. క్వాంటమ్ వ్యాలీ ప్రాధాన్యత, రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ వక్తలు చేసిన ప్రసంగాలకు వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు మాట్లాడుతున్నప్పుడు ఉత్సాహంతో పెద్ద ఎత్తున చప్పట్లు, కేరింతలు కొట్టారు. రాష్ట్ర యువత క్వాంటమ్ సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రపంచస్థాయిలో ఎదగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి రాజధాని రైతులు, మహిళలు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. ★ అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025లో విజేతలుగా నిలిచిన విద్యార్థుల బృందాలకు ధ్రువీకరణ పత్రాలతోపాటు నగదు ప్రోత్సాహక చెక్కులను కేంద్ర మంత్రులతో కలిసి సీఎం ప్రదానం చేశారు. హాజరైన వారందరికీ భోజనం, అల్పాహారం, తాగునీరు అందజేశారు.

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు

రాష్ట్రంతో పాటు దేశ అభివృద్ధిలో క్వాంటమ్ వ్యాలీ కీలక పాత్ర పోషిస్తుంది. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం. **-జి.ఎలిజబెత్ రాణి, విద్యార్థిని, ఏపీ-ఎస్ఆర్ఎం వర్సిటీ**

Exclusive
SSC (Staff Selection Commission)
CGL / CHSL / MTS / GD CONSTABLES
and All other Competitive Exams
Batches on } 24-2-2026 (1.30pm - 4.30pm)
Sreedhar's CCE COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

క్వాంటమ్ సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న మన దేశానికి అమరావతిలో నిర్మించే క్వాంటమ్ వ్యాలీ కీలకంగా మారనుంది. **-డా.సుధాకర్, డీన్, స్కూల్ ఆఫ్ సీఎస్ఈ, వీఐటీ ఏపీ**

రాష్ట్ర చరిత్రలో ఇది కీలక మైలు రాయి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు క్వాంటమ్ హబ్‌కు శ్రీకారం చుట్టడం అద్భుతం.- **సునీల్, బీటెక్, కేఎల్ యూనివర్సిటీ**

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో...

జిల్లా స్థాయి ప్రతిభాపాటవ పోటీలు నేడు

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి పాఠశాలల ప్రతిభా పోటీలు ఆదివారం జరగనున్నాయి. విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో ఉదయం 9.30కి పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు నెలలుగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని వివిధ కేంద్రాల్లో 133 పాఠశాలల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పోటీలు జరిగాయి. రీజినల్ స్థాయిలో 1420 మంది హాజరు కాగా, 144 మంది బహుమతులు అందుకుని జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం, విసన్నపేట, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, పెనమలూరు, విజయవాడలోని పలు కేంద్రాల నుంచి 144 మంది విద్యార్థులు జిల్లా పోటీలకు అర్హత సాధించారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆదివారం ఉదయం 9 గంటలకు వేదిక వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. **- చిట్టినగర్, న్యూస్‌టుడే**

కోత వీడేలా.. రాత మారేలా!

చినగొల్లపాలెంలో కడలి కోతకు పరిష్కారం ★ సిద్ధమవుతున్న డీపీఆర్

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని చినగొల్లపాలెం సముద్రుడి ఉగ్రరూపానికి చిగురుటాకులా వణికిపోతోంది. జిల్లాలోనే కొబ్బరి, సరుగుడు తోటలకు ప్రసిద్ధి అయిన ఈ గ్రామం కొన్నేళ్లుగా కడలి కోతతో కంటతడి పెడుతోంది. ఉప్పుటేరు, కొల్లేరు కాలువలు.. సముద్రం కలిసి గ్రామాన్ని చుట్టుముట్టేయడంతో దీవిలా మారిపోయింది. మొగ మూసుకుపోవడం..అలల ఆటుపోట్లుతో వేల ఎకరాల పంట పొలాలను కడలి ముంచేసింది. ప్రశాంత వాతావరణం.. ఎటు చూసినా పచ్చదనం.. ఎగసిపడే అలల సవ్వడి.. ఎంతో ఆహ్లాదంగా ఉండే చినగొల్లపాలెం కడలి కోతపై పలుమార్లు ‘ఈనాడు, ఈటీవీ’లో కథనాలు ప్రచురితమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ‘చుట్టుముట్టేస్తోంది.. గట్టుకోసేస్తోంది’ శీర్షికతో మరోమారు ‘ఈనాడు- ఈటీవీ’లో రైతుల ఆవేదనపై కథనం వచ్చింది. స్పందించిన ఎంపీ బాలశౌరి సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. గత నెల 9న జాతీయ తీర పరిశోధన కేంద్రం (ఎన్‌సీసీఆర్) శాస్త్రవేత్తల బృందం గ్రామంలో పర్యటించి సమస్య అధ్యయనం చేసింది. పలు శాఖల ఇంజినీర్లు కోతకు గురవుతున్న తీరు.. పరిష్కార మార్గాలపై అన్వేషణ చేస్తున్నారు. త్వరలోనే రక్షణ గోడలు.. పూడిక తీత.. ఇతర నిర్మాణాలపై రూ.300-350 కోట్ల అంచనాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అధ్యయనం చేస్తున్న అధికారులు

త్వరలో పనులు ప్రారంభం: వ్యవసాయం, చేపల వేటే ప్రధాన జీవనాధారమైన ఈ గ్రామంలో సుమారు 12,000 మంది జనాభా ఉన్నారు. అధిక వర్షాలు.. సముద్ర ఆటుపోట్లకు కాలువలు పొంగి గ్రామంలోని ఇళ్లలోకి నీరొచ్చేస్తోంది. ఏటిపర్రు మొగ నుంచి.. కొత్తకాలువ మొగ వరకు దీవి చుట్టూ కొబ్బరి, సరుగుడు తోటలు సంద్రంలో కలిసిపోతున్నాయి. అధిక వానలు.. ఎగువ నుంచి వరద నీరు వస్తే క్షణక్షణ గండంగా మారుతోంది. కడలి కోతను అరికట్టడమే ప్రధాన పరిష్కార మార్గం కావడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

ఊరు మిగలదనుకున్నాం

ఏళ్లుగా కొద్దికొద్దిగా వేల ఎకరాల కొబ్బరి, సరుగుడు తోటలు కడలిలో కలిసిపోయాయి. పొలాల గట్లు కోసేస్తూ గ్రామంపైకి సముద్రం చొచ్చుకొస్తోంది. నిర్లక్ష్యం చేస్తే ఊరు మిగలదని రక్షణ చర్యలు చేపట్టాలని గత ప్రభుత్వంలో అధికారులు.. పాలకుల చుట్టూ తిరిగితే ప్రతిపాదనల్లోనే చేతులెత్తేశారు. ‘ఈనాడు, ఈటీవీ’లో కథనాలు రావడం.. ఎంపీ, ఎమ్మెల్యేల చొరవతో.. సముద్ర కోత నుంచి రక్షణ గోడల నిర్మాణాలకు చర్యలు చేపడతున్నారు. కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. **- నడకుదిటి వీర్రాజు, గ్రామస్థుడు**

నేటి నుంచి శిరస్త్రాణం తప్పనిసరి

విజయవాడ నేరవార్తలు: ద్విచక్రవాహన ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. ఆదివారం నుంచి ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని స్పష్టం చేశారు. గతంలో తీసుకున్న చర్యలతో శిరస్త్రాణం వినియోగం 65 నుంచి 70 శాతం మంది వినియోగిస్తున్నారని తెలిపారు. దీనిని నూరు శాతం పెంచాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని ఇటీవల పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు వెల్లడించారు. రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని అందరూ శిరస్త్రాణం ధరించాలని సూచించారు.

ఏలూరు కాలువకు నీరు నిలిపివేత

ఎన్టీఆర్ కలెక్టరేట్: కృష్ణా తూర్పు ప్రధాన కాలువ పరిధిలోని ఏలూరు పంట కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. ఎనికేపాడు వద్ద బుడమేరు అండర్ టన్నెల్(యూటీ) విస్తరణ పనులు చేపట్టనున్న క్రమంలో తాగునీటి అవసరాల కోసం చెరువులను ముందస్తుగానే నింపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ ప్రధాన కాలువకు 2,304, గుంటూరు ఛానల్‌కు 86, కృష్ణా తూర్పు 502 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రధాన కాలువ నుంచి కేఈబీ కాలువకు 302, బందరు కాలువకు 200 క్యూసెక్కులు ఇస్తున్నారు.

CHARTERED ACCOUNTANT / CA - Inter
విజయవాడలో ప్రముఖ జ్యూయలరీ షోరూం నందు పనిచేయుటకు అకౌంటెంట్‌గా కావలెను
✆ 93967 79555

సమాజ సేవ.. వికాస తోవ

పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు

విజయవాడ సిటీ, ఉయ్యూరు గ్రామీణం – న్యూస్‌టుడే

మార్కులపై వ్యామోహం వద్దు... జీవన నైపుణ్యాల మెరుగుపై దృష్టి సారించండి.. అంటూ తాజాగా ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే చదువుతో పాటు సేవా భావం, దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల పెంపు, సమాజంలో నడవడిక... తదితర రంగాల్లో విద్యార్థులు రాణించేలా సమగ్ర శిక్షా.. పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేసింది.

పాఠశాలకు రూ.50 వేలు

★ సమగ్ర శిక్షా అధికారులు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 59 పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు మంజూరు చేశారు. పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. అందుకు రూ.5 వేలు కేటాయించారు. ★ ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులతో చేయిస్తారు. రూ.30 వేలతో స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరిన విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించి ఇచ్చారు. రూ.15 వేలతో క్యాంప్‌నకు తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాలో 1,770 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.

మొక్క నాటుతున్న విద్యార్థులు

★ ఆ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పరిరక్షణ బాధ్యత తీసుకుంటారు. దేవాలయాల వార్షికోత్సవాలు, వివిధ వేడుకల సమయంలో వచ్చే భక్తులు క్యూలైన్లలో వెళ్లేలా పర్యవేక్షిస్తారు. తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలు పంపిణీ చేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవాలు, రిపబ్లిక్ డే తదితర కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు. ఆయా సేవా కార్యక్రమాలు విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

బాధ్యతపై అవగాహన కలుగుతుంది

విద్యార్థి దశలోనే వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. పాఠశాలలు, గ్రామం, ఇతర ప్రాంతాల్లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సేవాభావం, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. సమాజంలో ఎలా ప్రవర్తించాలి, పౌరుల బాధ్యతపై అవగాహన కలుగుతుంది. **- ఎస్.అశోక్‌బాబు, సమగ్ర శిక్షా, ఏఎంవో**

ఏడాదిలో పోర్టు అందుబాటులోకి

పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం: పోర్టు ఎక్కడుంటే అభివృద్ధి అక్కడే ఉంటుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. విశాఖపట్నం, చెన్నై ప్రాంతాలు ఓడరేవుల ద్వారానే అభివృద్ధి సాధించాయన్నారు. మచిలీపట్నం పోర్టు పనులను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఎంపీ శనివారం పరిశీలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పోర్టు.. అమరావతి, విజయవాడ, హైదరాబాద్, తెలంగాణ, నాగ్‌పూర్ ప్రాంతాలకు దగ్గరగా ఉంది. కొండపల్లి.. నల్గొండ ప్రాంతాల్లోని థర్మల్ ప్లాంట్లకు ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే బొగ్గును కృష్ణపట్నం పోర్టు నుంచి తెచ్చుకుంటున్నారు. బందరు పోర్టు వీటికి దగ్గర కావడంతో రవాణా ఖర్చు చాలా తగ్గుతాయి. సరకు రవాణా ప్రారంభమైతే అనుబంధ పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా వ్యవస్థలు మెరుగు పడతాయి. తద్వారా యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటు.. యువత వినూత్న ఆలోచనలు పరిగణనలోకి తీసుకొని పారిశ్రామికవాడ నెలకొల్పేందుకు కసరత్తు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మచిలీపట్నంతో సహా.. కృష్ణా జిల్లా అభివృద్ధిలో కీలకమైన ఈ పోర్టు ఏడాదిలో అందుబాటులోకి రానుంద’ని ఎంపీ తెలిపారు.



పనులపై అధికారులను అడిగి తెలుసుకుంటున్న ఎంపీ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తదితరులు

సాధించుకుందాం..

ప్రస్తుతం పోర్టులో నాలుగు బెర్తులు పూర్తి కానున్నాయి. అంటే 32-35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కార్గో ఎగుమతి, దిగుమతి చేసుకోవచ్చు. ఏటా బర్తుల సంఖ్య పెంచుకుంటూ పోతే 16 బెర్తులు అందుబాటులోకి వస్తే 115 మిలియన్ టన్నులకు సామర్థ్యం పెరుగుతుంది. ఇది వైజాగ్ పోర్టు కంటే ఎక్కువ. ప్రస్తుతం పోర్టు పనులు బాగానే జరుగుతున్నా డ్రెడ్జింగ్ విషయంలో ఆలస్యమవుతోంది. భారీ యంత్రాలు రావాల్సి ఉంది.. వీటి అనుమతులు.. పనులు పూర్తి చేసేలా.. స్థానిక ప్రజాప్రతినిధులు.. అధికారులు దృష్టి సారించాలి. వీటికి అవసరమైన 3 వేల ఎకరాల భూములు సిద్ధంగా ఉన్నాయి. బందరు అభివృద్ధిపై ఊహాగానాలకే పరిమితం కాకుండా సాధించి చేతల్లోనూ చూపించుకుందామని స్థానిక ప్రజాప్రతినిధులను ఎంపీ కోరారు.

గడ్కరీ పిలిచి అడిగారు..

పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలిచి మచిలీపట్నం పోర్టు పనులు ఎంత వరకు వచ్చాయని అడిగారు. త్వరలో పూర్తి కాబోతోంది.. పోర్టు నుంచి జాతీయ రహదారులకు అనుసంధాన రోడ్లు తప్పకుండా కావాలని కోరాను. ఆయన తన కార్యాలయానికి పిలిపించుకొని చర్చించారు. అనంతరం అనుమతులు ఇచ్చారు. పోర్టు నుంచి 3.9 కి.మీ గ్రీన్‌ఫీల్డ్.. 4 కి.మీలకు పైగా జాతీయ రహదారులు 216, 65ల అనుసంధానం.. సుమారు 8 కి.మీ.ల్లో రహదారుల అభివృద్ధికి రూ.574 కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. పోర్టు నుంచి రోడ్ కమ్ రైలు మార్గాలకు అన్ని అనుమతులు వచ్చాయి. త్వరలోనే పనులు జరగనున్నాయి.

KVR INFRA వారి “శ్రీ”నివాసం
కోలవెన్ను @ కంకిపాడు
LP No.5/2026
APPROVED APCRDA LP NO: 5/2026 LAYOUT
కంకిపాడు టోల్‌గేట్‌కి ఇవతల, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి లోపలివైపు అందరికీ అందుబాటు ధరలలో రెడీ టు కన్‌స్ట్రక్షన్‌కి అనువైన CRDA అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ కలవు.
Bank Loan Available
మార్కెటింగ్ మిత్రులకు ఆహ్వానం ✆ 90100 55678
KVR INFRA
Opp: Auto Nagar Gate, VIjayawada

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 98496 97616

(c) eenadu

ఆయిల్‌పామ్ సాగుపై రైతుల ఆసక్తి

అవనిగడ్డ గ్రామీణం, మోపిదేవి - న్యూస్‌టుడే

రైతులు మెట్ట భూముల్లో ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంట మార్పిడి అవసరమంటున్న వ్యవసాయ శాఖాధికారుల సూచనలకు అనుగుణంగా రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కలెక్టర్ సైతం నియోజకవర్గాల వారీగా ఆయిల్‌పామ్ సాగుపై ఉద్యానశాఖాధికారులతో రైతులకు అవగాహన కల్పించారు. మెట్ట భూముల్లోనే కాకుండా మాగాణి భూముల్లోనూ మంచి లాభాలను ఆర్జించే ఈ సాగు చేయాలని ఉద్యానశాఖ అధికారులు రైతులను సమాయత్తం చేశారు.

ఉంగుటూరు మండలంలోని ఆయిల్‌పామ్ తోట

☛ జిల్లాలోని 17 మండలాల్లో 17,818 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో 170 ఎకరాల్లో ఇప్పటికే సాగు చేపట్టారు. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లోని పలు గ్రామాల్లో ఇప్పటికే సాగు చేపట్టగా.. కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, ఘంటసాల మండలాల రైతులు ముందుకు వస్తున్నారని ఉద్యానశాఖ అవనిగడ్డ సబ్ డివిజన్ అధికారి ఎన్.రమేష్ పేర్కొంటున్నారు.

☛ ఆయిల్‌పామ్ సాగులో రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని ఉద్యానశాఖ అధికారి రమేష్ వివరించారు. తోటలకు బోరు వేయించడం, ట్రాక్టరు, కట్టర్, నీటి గుంట, డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందన్నారు. సాగుతో ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పాతికేళ్ల వరకు నికర లాభం ఉంటుందని తెలిపారు.

☛ **ప్రభుత్వ ప్రోత్సాహం ఇలా..** ప్రభుత్వం పూర్తి రాయితీతో మొక్కలు సరఫరా చేస్తుంది. ఎరువుల నిమిత్తం హెక్టారుకు రూ.5,250, అంతర పంటలు సాగుచేస్తే హెక్టారుకు మరో రూ.5,250లను వార్షికంగా అందిస్తుంది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాకే ఆయా నిధులు జమ చేస్తారు. పంట కొనుగోలునూ ప్రభుత్వమే చేస్తుంది.

పంచాయతీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని పంచాయతీలు పరిశుభ్రత, నిర్వహణలో సమగ్రమైన దృష్టిసారించాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగార్జునసాగర్ ఆదేశించారు. శనివారం కంకిపాడు శ్రీకృష్ణ కల్యాణమండపంలో జరిగిన జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల నిర్వహణలో పెద్దఎత్తున మార్పులు తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలుత అన్ని పంచాయతీల పరిధిలో ఇంటిపన్నుల వసూళ్లు, చెత్త సేకరణ, పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారం, ఘనవ్యర్థాల కేంద్రాల నిర్వహణ, తాగునీరు, వీధిదీపాలు, అంతర్గత రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించినట్లు తెలిపారు. అనంతరం మండలాల వారీగా ఆయా పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న పనులపై ఆరాతీశారు. కార్యక్రమంలో డీపీఓ అరుణ, డీఎల్‌పీవోలు, ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగార్జునసాగర్, పక్కన డీపీఓ అరుణ

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా

మాదిగ కుల వధూవరులకు సువర్ణావకాశం

నేడు మాదిగ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, మాదిగ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విజయవాడ ఆటోనగర్‌లోని స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, బి బ్లాక్, 3వ అంతస్తులోని ఈనాడు కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (8 ఫిబ్రవరి 2026)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరులు బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు

95501 28306 & 92475 20500

ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఖాళీసీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: మచిలీపట్నంలోని జ్యోతిబా పులె బాలికల గురుకుల విద్యాలయం ఇంగ్లిష్ మాధ్యమంలో వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఆయా ప్రవేశాలు పొందాలనుకునే వారు సంబంధిత వెబ్‌సైట్‌లో మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనంతరం ఏప్రిల్ 12న ఉదయం 5వ తరగతి వారికి, 6, 7, 8 తరగతుల ప్రవేశాలకు ఏప్రిల్ 19న మధ్యాహ్నం అర్హత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు విద్యాలయంలో కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

పర్యావరణ రక్షణకు అందరూ సహకరించాలి

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే: పర్యావరణాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జేసీ ఎం.నవీన్ కోరారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన విధులకు హాజరయ్యేందుకు సైకిల్‌పై కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్వని, వాయు కాలుష్యాలను నివారించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని కార్యాలయాల సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం వచ్చే అర్జీదారులు ప్రతి శనివారం కాలినడకన లేదా సైకిల్‌పై రావాలని సూచించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయు కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కోసం తగు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.

విధులకు హాజరయ్యేందుకు సైకిల్‌పై వస్తున్న జేసీ నవీన్

హామీలు అమలు చేయాలి

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు కోరారు. నగరంలోని సంఘ కార్యాలయంలో శనివారం అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుమూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటించడం తదితర హామీలను కూడా నెరవేర్చాలని కోరారు. సంఘ విశేష సేవలు అందించిన నాయకులు వి.శంకరరావు, బీకే దుర్గారావు, ఎం.సత్యనారాయణలను సత్కరించారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ఆశీర్వాదం, నాయకులు కె.ఆదినారాయణ, వీవీ కృష్ణారావు, ఎస్.రామారావు, కె.ఫణిభూషణరావు, యడ్ల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

సన్మానించినవారితో సంఘ నాయకులు

విద్యార్థులకు ఉచితంగా ఇచ్చి.. అలవాటు చేసి...

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్టు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గంజాయి విక్రయం కేసులో ఐదుగురు నిందితులను కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గుంటూరులో సౌత్ డీఎస్పీ భానోదయ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో డిసెంబరు 12న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను ఎస్సై ఏక్‌నాథ్ సిబ్బందితో కలిసి కాకుమాను శివారులో తనిఖీలు చేశారు. ఓ ఆటోలో పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి పారిపోగా.. ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌లో గంజాయిని గుర్తించి అతడిని సంరక్షణ కేంద్రానికి పంపించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 6న బాపట్ల - పెదనందిపాడు రహదారిలో డంపింగ్‌యార్డు వద్ద తనిఖీ చేయగా.. బాపట్లకు చెందిన దేవరకొండ వెంటకరంజిత్‌కుమార్, జూటు చైతన్యపరమేశ్వరరావు, మల్లెల ఆరాధనరాజా, పొట్లూర గణేష్, మచిలీపట్నానికి చెందిన జొన్నకూలి ఉదయ్‌కిరణ్‌లను అరెస్టు చేసి నాలుగు కిలోల గంజాయి జప్తు చేశారు. నిందితులు.. కళాశాల విద్యార్థులకు ఉచితంగా గంజాయి ఇచ్చి అలవాటు చేసి.. అనంతరం అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. చిన్నపొట్లాలుగా చేసి బాపట్ల, మచిలీపట్నం ప్రాంతాల్లో విక్రయిస్తున్నారన్నారు. సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై లోక్‌నాథ్ పాల్గొన్నారు.

నిందితుల వివరాలు తెలుపుతున్న సౌత్ డీఎస్పీ భానోదయ, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై లోక్‌నాథ్

కార్గో కౌంటర్లకు మరింత మెరుగులు

త్వరలో టోకెన్ సిస్టమ్

విజయవాడ బస్టేషన్, న్యూస్‌టుడే

పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో అరైవల్ బ్లాక్‌లోని ఆర్టీసీ కొరియర్ అండ్ కార్గో బుకింగ్ అండ్ డెలివరీ కార్యాలయాలు ఆధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకున్నాయి. గతంలో పార్సిల్ బుకింగ్‌కు వచ్చే వినియోగదారులు క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడి ఉండేవారు. ప్రస్తుతం ఆధునికీకరణలో భాగంగా బుకింగ్ పాయింట్‌లో ఏసీలు అమర్చి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా కుర్చీలు ఏర్పాటు చేశారు. పార్సిళ్లను పెట్టుకునేందుకు ప్రత్యేక అరలు ఏర్పాటు చేశారు. వినియోగదారులు చేసిన ప్యాకింగ్ పాడైనా, లేదా ప్యాకింగ్ చేయాలన్నా కార్యాలయం బయట ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద నిర్ణీత రుసుము చెల్లిస్తే ప్యాకింగ్ చేసి అందజేసే ఏర్పాటు చేశారు. దీంతో అత్యవసరంగా పార్సిళ్లు పంపే వినియోగదారులు, ప్రయాణికులకు ప్యాకింగ్ విధానం వల్ల సమయం ఆదా అవుతుందని కమర్షియల్ అసిస్టెంట్ మేనేజర్ మోషే తెలిపారు.

నూతన కౌంటర్లు, కూర్చునేందుకు సిద్ధంగా కుర్చీలు

వినియోగదారులకు తొలగనున్న ఇబ్బందులు

గతంలో డెలివరీ కౌంటర్‌లు కొరియర్, కార్గో కౌంటర్లు ఉండగా ప్రస్తుతం మరో కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ముందుగా వినియోగదారులు పార్సిల్ బుకింగ్ నంబరు, చరవాణి నంబరు ఇస్తే, పార్సిల్ స్టేటస్ చూసి మైక్‌లో అనౌన్స్‌మెంట్ ఇచ్చి వినియోగదారులకు అందిస్తారు. వినియోగదారులు నిల్చునే పని లేకుండా త్వరలో ఇక్కడ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి టోకెన్లు ఇస్తామని వారి నంబరు తెరపై చూసుకుని పార్సిళ్లను తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మోషే తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

యానాది కులస్థులను ఆదుకోవాలి

గాంధీనగర్: రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న యానాది కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆలిండియా యానాది మహానాడు సంఘం జాతీయ అధ్యక్షుడు మెలిక శ్రీనివాసరావు కోరారు. శనివారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చి మోసం చేయడమే కాకుండా యానాదులపై దాడులు, హత్యలు జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ యానాదుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 40 ఏళ్ల దాటిన వారికి పింఛను, ప్రతి ఒక్కరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

చికిత్స పొందుతూ యువకుడు మృతి

చల్లపల్లి, న్యూస్‌టుడే: చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన చల్లపల్లి మండలం వెలివోలు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలివోలు గ్రామానికి చెందిన వీరంకి నాగ ప్రశాంత్‌కుమార్(27) 2వ తేదీ ఉదయం పనికని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అదేరోజు మధ్యాహ్నం 5వ నెంబరు కాల్వ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. వ్యసనాలకు బానిసైన నాగ ప్రశాంత్‌కుమార్ చేసిన అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు.

చేనేత కార్మికులకు ముద్ర రుణాలు

పెడన (గ్రామీణం, న్యూస్‌టుడే): జిల్లాలోని చేనేత కార్మికులకు ముద్ర రుణాలు అందజేస్తున్నట్లు జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు సాయిప్రసాద్ తెలిపారు. సహకార, సహకారేతర రంగంలోని నేత కార్మికులు చేనేత వృత్తి రుణాల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఒక్కొక్క నేత కార్మికుడికి రూ.50 వేల నుంచి రెండు లక్షల వరకు రుణ సాయం అందిస్తామని చెప్పారు. జిల్లాలో 626 మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని 150 మందికి రూ.91.75 లక్షల సాయం అందించామని వెల్లడించారు. ఈ పథకం కింద మంజూరైన రుణంలో 20 శాతం కేంద్రం ప్రభుత్వం మార్జిన్ కింద అందజేస్తుందన్నారు. జిల్లాలో క్రియాశీలకంగా పని చేస్తున్న 21 చేనేత సహకార సంఘాలకు గతేడాది వార్షిక సంవత్సరానికి సంఘాల వ్యాపార నిర్వహణకు నాబార్డు రూ.10.72 కోట్ల నగదు క్రెడిట్ చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా నగదు మంజూరు చేయడానికి పరిశీలన జరుగుతున్నట్లు వివరించారు.

పొగమంచుతో జాగ్రత్త సుమా!

గుడివాడ, న్యూస్‌టుడే

గుడివాడ మండలం మీదుగా వెళుతున్న జాతీయ రహదారులపై గత కొద్ది రోజులుగా దట్టంగా అలముకుంటున్న పొగమంచుతో వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదుటి వారు కనిపించనంతగా పరిస్థితి ప్రమాదభరితంగా తయారవుతోంది. బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. గుడివాడ శివారు మార్కెట్ యార్డు ప్రాంతంలో ఓ పక్క టిడ్కో కాలనీ, మరో పక్క జాతీయ రహదారి 216 హెచ్‌లు ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ వేగ నియంత్రణకు స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని టిడ్కో కాలనీ వాసులు కోరుతున్నారు. గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామ పరిధిలో రైల్వే గేటు నుంచి మోటూరు అడ్డ రోడ్డు వరకూ పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాదిలో ఆరు కన్నా ఎక్కువ ప్రమదాలు జరిగితే వాటిని బ్లాక్ స్పాట్‌గా పోలీసులు గుర్తిస్తారు. ఈక్రమంలో ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తించారు. ఇక్కడ ఏడాది కాలంలో పలు ప్రమాదాలు జరిగి నలుగురు మృతి చెందారు. గుడివాడ మండలం బొమ్ములూరు గ్రామంలో నుంచి వెళ్లే జాతీయ రహదారి 216హెచ్‌పై రెండు నుంచి మూడు మలుపులు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఏడాదిలో ప్రమాదాల బారిన పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ మలుపుల వద్ద కూడా పోలీసులు బ్లాక్ స్పాట్‌గా నిర్ణయించి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు డ్రమ్ములను అమర్చారు. గుడివాడ రూరల్ పోలీసులు పలు చోట్ల బీట్లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

జాతీయ రహదారిని కమ్మేసిన పొగమంచు

తల్లిదండ్రుల కృషి అభినందనీయం

పోటీల్లో పాల్గొన్న చిన్నారులతో డీఈవో తదితరులు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ప్రత్యేక అవసరాల చిన్నారులు వివిధ విభాగాల్లో రాణించేలా తల్లిదండ్రులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అన్నారు. నగరంలోని టీటీటీ కల్యాణ మండపంలో విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఆర్ట్స్ అండ్ కల్చరల్ పోటీలు శనివారంతో ముగిశాయి. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులు అనేకమంది సాధారణ విద్యార్థులకు దీటుగా రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని అన్నారు. చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిత కేంద్రాల్లో నిర్వహించే ఫిజియోథెరపీ శిబిరాలకు చిన్నారులను క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని సూచించారు. సహిత విద్య సమన్వయకర్త ఏడుకొండలు మాట్లాడుతూ.. ఆయా విభాగాల్లో ప్రతిభ చాటుకున్న విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సెక్టోరల్ అధికారులు రమేష్, నగేష్, సుభాన్, ఓ.రామకృష్ణ, జి.సీతామహాలక్ష్మి, టి.పద్మజ తదితరులతోపాటు చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

దిగ్గజాల కోట.. పెదకళ్లేపల్లి!

పెదకళ్లేపల్లి(మోపిదేవి), న్యూస్‌టుడే

పెదకళ్లేపల్లి దిగ్గజాల కాంస్య విగ్రహాలు

దిగ్గజాలు జన్మించిన భూమి పెదకళ్లేపల్లి. ఇది మోపిదేవి మండలంలో పెద్ద పంచాయతీ. ఇక్కడ కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. దక్షిణ కాశీగా పేరు గాంచింది. స్వయంభుగా వెలసిన శ్రీదుర్గాపార్వతి సమేత నాగేశ్వరస్వామి దేవాలయం ఉంది.

దిగ్గజాల గురించి.... ☛ 1860లో జన్మించి 1917 వరకు జీవించిన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి త్యాగరాజు సంగీత సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశానికి తీసుకువచ్చిన తొలి గాయకుడు. 2017లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారు.

☛ శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి దేశంలో ఐతిహాసిక పరిశోధనలో దిట్ట. ఆ కాలంలో రవాణా మార్గాలు లేకపోయినా విస్తృతంగా పర్యటించేవారని ప్రతీతి.

☛ భారతదేశ త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య పెదకళ్లేపల్లిలో జన్మించి భారతదేశ కీర్తిని ప్రపంచం నలుదిక్కులా వ్యాపింపజేశారు. ఆయన జీవన కాలం 1878-1963. 2022లో ఆయన విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారు.

☛ తెలుగు సినీ సాహిత్య దీప్తి, తెలుగు భాషోద్యమ స్ఫూర్తి వేటూరి సుందరరామమూర్తి 1936లో ఇక్కడ జన్మించి 2010వరకు జీవించారు. తెలుగు సినిమా పాట ద్వారా వెలుగు బావుటాను జాతీయ స్థాయిలో ఎగురవేసిన మహోన్నత సాహితీమూర్తి. వేలాది సినిమా పాటలు రాశారు. దివి ఐతిహాసిక పరిశోధన మండలి అవనిగడ్డ-పెదకళ్లేపల్లి గ్రామస్థుల సౌజన్యంతో ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు.

☛ గ్రామంలోకి ప్రవేశించే ప్రదేశంలో వీరి నాలుగు విగ్రహాలు అగుపిస్తాయి.

రోడ్డు ప్రమాదంలో మత్స్యకారుడు మృతి

శివకృష్ణ (పాతచిత్రం)

మచిలీపట్నం కార్పొరేషన్, బంటుమిల్లి: 'దేవుడా ఎంత పని చేశావయ్యా.. ఇప్పుడు పిల్లలతో ఎలా బతకాలయ్యా'.. అంటూ గుండెలు బాదుకుంటూ ఓ మహిళ రోదిస్తున్న తీరు చూపరుల కంటతడి పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండికి చెందిన మోకా శివకృష్ణ (40), సముద్రంలో వేటకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య జ్యోతి, అఖిల్, అనీల్ ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. కృత్తివెన్ను మండలం పోడు అత్త వారింట్లో భార్య, పిల్లలను దించి తిరిగి తెల్లవారుజామున బయలుదేరారు. సుమారు తెల్లవారుజాము 4 గంటల సమయంలో ముంజులూరు టోల్ ప్లాజా సమీపంలోకి రాగా అతని ద్విచక్ర వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో ఆయిల్ కోసం అర్తమూరు వైపు వస్తుండగా మచిలీపట్నం నుంచి బంటుమిల్లి వైపు వస్తున్న టిప్పర్ ఢీకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తీసుకు రాగా శనివారం ఉదయమే వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని ఎలా బతకాలి.. పిల్లల్ని ఎలా పెంచాలి దేవుడా అంటూ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బంటుమిల్లి ఎస్ఐ గణేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో ₹కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -133 రిటైల్ ధర 160 చికెన్ విత్ స్కిన్ - 232 చికెన్ స్కిన్‌లెస్ - 264.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 147, 156, 167 చికెన్ విత్ స్కిన్ - 280 చికెన్ స్కిన్‌లెస్ - 290.

GOVERNMENT OF ANDHRA PRADESH
MUNICIPAL ADMINISTRATION DEPARTMENT
TADIGADAPA MUNICIPALITY
E-PROCUREMENT TENDER NOTICE

Roc No.1299/E1/2023 Dt: 07-02-2026

Sl. No.	Name of Grant	No. of Works	Estimate Amount (in Lakhs)	Bid Downloading Date and Time	Bid Closing Date and Time
1	General Funds	7	175.29	09-02-2026 11.00 AM	23-2-2026 11.30 AM
2	General Funds (2nd Call Short Tender 7 Days)	3	44.10	09-02-2026 11.00 AM	16-02-2026 11.30 AM

Note : All rights are reserved to the Commissioner to cancel or reject the tenders without any reasons (G.O. Ms.No.130 dt. 22-5-2007 G.O.M.S No. 63, Dt. 13-11-2025. Water Resource (Reforms) Department) Further details can be seen @ 'e' procurement market place @ https://tender.apeprocurement.gov.in
Contact No: 91546 90514, 91546 90506, 91546 90385.
Sd/- COMMISSIONER, Tadigadapa Municipality.

ఉత్సాహంగా బండి లాగుడు పోటీలు

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఉప్పులూరు గ్రామంలో ఎద్దుల బండిలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ పోటీలను పార్టీల కతీతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం 18 జతల ఎద్దు పోటీలో పాల్గొనగా ఆరు జతలను విజేతలుగా ప్రకటించారు. వీటిలో మొదటి బహుమతిని తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలేకి చెందిన చిన్నపాటి నాగేశ్వరరావు జత, రెండవ బహుమతిని ఏలూరు జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన తంగెళ్ల బాబి, ఉయ్యూరుకు చెందిన సరికొండ రఘురాం జతలు మూడో బహుమతి సాధించాయి. పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన తుమ్మపూడి సుదర్శన్ జత నాలుగో బహుమతి పొందగా..బాపులపాడు మండలం బూరాయిగూడెం గ్రామానికి చెందిన కంచర్ల లాజర్ జత ఐదో స్థానంలో నిలిచాయి. చోడవరం గ్రామానికి చెందిన కాటూరి చిన్న ఆరోస్థానం సాధించాయి. సంబంధిత ఎడ్ల జతల యజమానులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు అన్నే ధనరామకోటేశ్వరరావు, మాగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మొదటి బహుమతి సాధించిన వారికి బహుమతి అందజేస్తున్న ఏఎంసీ అధ్యక్షుడు అన్నే ధనయ్య

దుకాణ సముదాయం.. నిరుపయోగం

స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో తి.తి.దే. కల్యాణ మండపం పక్క రోడ్డులో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నిర్మించిన 24 గదుల మహిళా సాధికారత దుకాణ సముదాయాన్ని ప్రారంభించినప్పటికీ.. ఇప్పటి వరకు గదులు అద్దెకు ఇవ్వకుండా నిరుపయోగంగా వదిలేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ దుకాణ సముదాయం నిర్మాణానికి జడ్పీ నిధులు 15 శాతం, మహిళా సాధికారత నిధులు 85 శాతం వినియోగించారు. గత వైకాపా పాలకులు సార్వత్రిక ఎన్నికల ముందు హడావుడిగా విద్యుత్ సౌకర్యం కల్పించకుండానే ప్రారంభించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పట్టించుకోలేదు. 'ఈనాడు'లో దీనిపై వచ్చిన వరుస కథనాలతో రెండు నెలల క్రితం 24 గదులకుగాను 2 గదులకు ఒక మీటరు చొప్పున 12 విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేశారు. దీంతో మళ్లీ గదులు అద్దెకు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కన్నమనాయుడును 'న్యూస్‌టుడే' వివరణ కోరగా త్వరలో గదులు అద్దెకు ఇవ్వడానికి పేపరు ప్రకటన ఇవ్వనున్నట్లు చెప్పారు. - అవనిగడ్డ, న్యూస్‌టుడే

గ్యాస్ డెలివరీ బాయ్స్ కోసం రాజస్థాన్ చేరుకున్న పోలీసులు

భవానీపురం: తుపాకీతో బెదిరించి డబ్బులు దోచుకున్న గ్యాస్ డెలివరీ బాయ్స్‌ను పట్టుకునేందుకు భవానీపురం పోలీసులు రాజస్థాన్ చేరుకున్నారు. ఈనెల 4న రాత్రి విద్యాధరపురంలోని రమ్యకృష్ణ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్స్‌గా పని చేసే ముగ్గురు యువకులు తుపాకీతో మహిళా సిబ్బందిని బెదిరించి డబ్బులు లాక్కుని వెళ్లిన సంగతి విదితమే. పోలీసులు విచారణలో భాగంగా నిందితుల రాష్ట్రమైన రాజస్థాన్ వెళ్లారు. ఆధార్ కార్డుల్లో వారి చిరునామాల ఆధారంగా వెళ్లి విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

వ్యవసాయ 'డ్రోన్' సేవలకు ఆన్‌లైన్ బుకింగ్

కంకిపాడు, న్యూస్‌టుడే : 'ఊబర్', క్యాబ్ తరహాలో వ్యవసాయ డ్రోన్ సేవలకు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని జిల్లా వ్యవసాయాధికారిణి ఎన్.పద్మావతి తెలిపారు. ఈ మేరకు కంకిపాడు మార్కెట్ యార్డ్‌లోని కార్యాలయంలో శనివారం కంకిపాడు, తోట్లవల్లూరు మండలాలకు చెందిన 'డ్రోన్' నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'కిసాన్ డ్రోన్' పేరుతో 'యాప్'పై అవగాహన కల్పించారు. 'తక్కువ పెట్టుబడి-అధిక రాబడి' లక్ష్యంతో వ్యవసాయ యాంత్రీకరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోత్సహిస్తున్నాయన్నారు. ఈ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏడీఏ స్వర్ణలత, వ్యవసాయాధికారులు ఉషారాణి, శ్రీదేవి పాల్గొన్నారు.

నిర్వాహకులతో మాట్లాడుతున్న వ్యవసాయాధికారులు

చెరువులో మునిగి గురుకుల విద్యార్థి మృతి

రుద్రవరం(మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: చెరువులో స్నానానికి వెళ్లిన గురుకుల విద్యార్థి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన రుద్రవరం గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. నూజివీడు సమీపంలోని దేవరగుంట గ్రామానికి చెందిన మన్నె రాజశేఖర్ రుద్రవరంలోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఆరుగురు విద్యార్థులు ఎవరికీ తెలియకుండా సమీపంలోని చేపల చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాజశేఖర్ మునిగిపోవడంతో కంగారు పడి మిగిలిన వారు పీఈటీ, ప్రిన్సిపల్‌లకు సమాచారం అందించారు. వారు వెంటనే చెరువు వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టి రాజశేఖర్‌ను వెలికితీశారు. అనంతరం ప్రిన్సిపల్, సిబ్బంది రాజశేఖర్‌ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి చేరే సరికి బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. విద్యార్థి తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ సమాచారం అందించారు.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈస్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008003297

(c) eenadu

మచిలీపట్నం

• మచిలీపట్నం • పెడన

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందన: ✤ నగరంలోని పీఆర్ కాలనీలో రహదారి పక్కన వేసిన చెత్త తొలగించకపోవడంతో స్థానికులతోపాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఆ ప్రాంత వాసులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకు రాగా అధికారులు స్పందించి సిబ్బందిని పంపి చెత్త తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

✤ నగరంలోని చెమ్మనగిరిపేటలో రహదారి పక్కన డ్రెయిన్ పూడి పోయి మురుగు పారుదలకు ఆటంకంగా మారింది. ఈ సమస్యను ఆ ప్రాంత వాసులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకు రాగా అధికారులకు వివరించగా సిబ్బందిని పంపి పూడిక తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

✤ నగరంలోని సుకర్లాబాద ఆర్సీఎం చర్చి ప్రాంతంలోని ప్రధాన డ్రెయిన్‌లో కల్వర్టు వద్ద వ్యర్థాలు మేట వేసుకుపోయాయి. దీంతో మురుగు పారుదలకు ఆటంకంగా మారడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యపై 'ఈనాడు'లో ఇటీవల చిత్ర కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు సిబ్బందిని పంపి వ్యర్థాలు తొలగించి శుభ్రం చేయించారు.

- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

? పెడనలోని డీటీపాలెం ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలోని డ్రెయిన్‌లో పూడిక పేరుకుంది. దీంతో మురుగు పారక దుర్వాసన వస్తోంది. **- స్థానికులు**

✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరిస్తాం.

- హరికిశోర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ - న్యూస్‌టుడే, పెడన గ్రామీణం

పోలవరంలో చోరీల భయం

గూడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పోలవరం గ్రామంలో ఇటీవల తరచుగా చోరీలు జరగడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం గ్రామంలోని ఓ ఇంటిలోకి చొరబడి వెండి గ్లాసు, కొంత నగదు దోచుకెళ్లారని స్థానికులు వాపోతున్నారు. కొంత కాలంగా ఇంటి ఆవరణల్లో ఉన్న ఇనుప సామగ్రి తదితర వస్తువులను కూడా చోరీకి గురయ్యాయని తెలిపారు. కోడి పుంజులు పోయిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. గ్రామానికి చెందిన ఆకతాయిలు రాత్రి సమయాల్లో ఈ చోరీలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు. ఈ గ్రామంతో పాటు పక్కన ఉన్న ఐదుగుళ్లపల్లి గ్రామంలో కూడా ఇలాంటి చోటు చేసుకోవడంతో ప్రజలు భయపడుతున్నారు. చిన్నపాటి వస్తువులు పోతున్నాయి సరే ఇంట్లో ఉన్న ఖరీదైన ఆభరణాలు పోతే ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు గ్రామంపై ప్రత్యేక నిఘా ఉంచి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

ధర వరలు

టమాట 15, వంగ 20, బెండ 30, పచ్చి మిర్చి 34, కాకర 32, క్యాబేజీ 16, క్యారెట్ 26, దొండ 40, బంగాళదుంప 22, ఉల్లిపాయలు 22, గోరుచిక్కుడు 30, దోస 32, సొర 10/08, అరటికాయ 7/6, చిక్కుళ్లు 25, బీర 26, చామదుంప 26, మునగ 12/10, కంద 38, బీట్‌రూట్ 26, కీర దోస 38, బీన్స్ 55, క్యాప్సికం 64, అలసందలు 24, చిలకడదుంప 30, కొత్తిమీర 12/06, పుదీనా 15/05 ఆదివారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరలే వర్తిస్తాయి. ఫిర్యాదులుంటే ఎస్టేట్ అధికారి బలిచక్రవర్తి, ఫోన్ 91823 61295లో సంప్రదించవచ్చు. **- న్యూస్‌టుడే, మచిలీపట్నం(గొడుగుపేట)**

సినిమాలు

రేవతి: ఓం శాంతి శాంతి శాంతి మినీ **రేవతి:** అనగనగా ఒకరాజు, **సిరికృష్ణ:** మనశంకరవరప్రసాదు గారు, **సిరివెంకట్:** బరాబర్ ప్రేమిస్తా

శిథిలస్థితికి చేరి.. ప్రమాదకరంగా మారి

న్యూస్‌టుడే, మచిలీపట్నం(గొడుగుపేట), గూడూరు

బందరు, పెడన నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. ఆ వంతెనలపై రాకపోకలు సాగించాలంటే ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. కూటమి ప్రభుత్వం పలు వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకున్నా.. అనేక వంతెనలు శిథిలావస్థకు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

✪ **గూడూరు మండలం** తరకటూరు గ్రామంలో వంతెన శిథిలావస్థకు చేరడంతో స్థానికులతోపాటు రాకపోకలు సాగించే వివిధ ప్రాంతాల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ వంతెన నిర్మాణం కోసం వైకాపా హయాంలో రూ.8.60 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. వంతెన నిర్మించాలని స్థానికులు ఇటీవల ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌లకు అర్జీలు అందించారు.

✪ **గూడూరు మండలంలోని** ఆకుమర్రు లాకుల వంతెన ప్రమాదకరంగా మారింది. ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన పటిష్టంగా ఉన్నా రిటైనింగ్ వాల్ లేకపోవడంతో ప్రయాణికులు భయాందోళనలు చెందుతున్నారు. మల్లవోలు ప్రాంతంలో వంతెన అడుగు భాగం కుంగి ప్రమాదకరంగా మారింది. ప్రతి రోజూ గూడూరు, మొవ్వ మండలాల్లోని వివిధ గ్రామాలకు వెళ్లేందుకు సగటు 500 వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.

✪ **బంటుమిల్లి-గుడివాడ** రహదారి మధ్యలో పెదతుమ్మిడి సమీపంలోని డ్రెయిన్‌పై నిర్మించిన వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. వంతెన రిటైనింగ్ వాల్ తుప్పు పట్టి పాడైపోవడంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. లారీలు, ట్రాక్టర్లు డ్రెయిన్ పడిపోయిన సంఘటనలు ఉన్నాయి.

✪ **పెడన మండలంలోని** కమలాపురం వంతెన వద్ద రహదారి కోతకు గురై సగం మేర రోడ్డు ధ్వంసమైంది. ఇటీవల తాత్కాలికంగా మరమ్మతులు చేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు.

కొంగంచర్ల సమీపంలో సాయిలంక కాల్వపై గోడ కూలి ఇలా...

✪ **గుడ్లవల్లేరు మండలం**లోని వడ్లమన్నాడు నుంచి పెడన మండలం చెన్నూరు వెళ్లేదారిలో సాయిలంక కాల్వపై వంతెన గోడ కూలి ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వం చొరవ తీసుకుని వంతెనలు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

✪ **బందరు మండలం**లోని చిట్టిపాలెం నుంచి గూడూరు మండలం పోసినవారిపాలెం వెళ్లే రహదారి మధ్యలో ఉన్న వంతెన వద్ద కోతకు గురి కావడంతోపాటు పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇదే మండలంలో పల్లెతాళ్లపాలెం నిర్మించిన వంతెన కేవలం అప్రోచ్ లేని కారణంగా అలంకారంగా మారింది. దీంతో పక్కనే ఉన్న శిథిల వంతెనపై రాకపోకలు సాగించాల్సి వస్తుందని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు.

తొమ్మిది గ్రామాల్లో రీసర్వే పూర్తి

రైతుకు నమూనా పాస్ పుస్తకం ఇస్తున్న జేసీ నవీన్

పెడన, న్యూస్‌టుడే : రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు నమూనా పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తామని జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. పెడన తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. రీసర్వేపై తహసీల్దార్ అనిల్ కుమార్‌తో సమీక్షించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని 4,150 మంది రైతులకు ముందస్తుగా నమూనా పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని తహసీల్దార్ వివరించారు. అనంతరం కొంతమంది రైతన్నలకు జేసీ నమూనా పుస్తకాలను అందజేశారు. రీసర్వే డీటీ సల్మా, ఆర్ఐ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇన్నాళ్లకు రోడ్డుకు మోక్షం

రూ.2.40 కోట్లతో పునర్నిర్మాణం

పెడన, న్యూస్‌టుడే : పెడన మండలం నందమూరు - జింజేరు గౌడపాలెం గ్రామాల మధ్య రహదారి నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని మండల పరిషత్తు ఏఈ యడ్లపల్లి ధర్మయ్య చెప్పారు. గుత్తేదారునికి బిల్లులు చెల్లించక పోవడంతో పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.2.40 కోట్ల నిధులతో చేపట్టిన.. ఈ పనులు పాక్షికంగా చేయడం వల్ల అయిదు గ్రామాల ప్రజలు రాకపోకలకు అయిదేళ్లుగా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రూ.1.25 కోట్లను ఈ రహదారి నిర్మాణానికి విడుదల చేసింది. వీటితో నందమూరు - గౌడపాలెం మధ్య 5 కి.మీల పొడవునా.. బీటీ రోడ్డును నిర్మిస్తున్నారు.

ఏవీ పాలేనికి కొత్త రహదారి: మండలంలోని గౌడపాలెం - అచ్చ్యయ్యవారిపాలెం 1.56 కి.మీల రహదారి పునః నిర్మాణానికి ప్రభుత్వం రూ.75 లక్షలు విడుదల చేసింది. ఈ పనులు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రెండు రహదారుల నిర్మాణం ఒకే రోజు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రారంభమైన రహదారి నిర్మాణ పనులు

వైభవంగా సూర్యహోమం

హోమం చేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులు, భక్తులు

నాగపోతరావు సెంటరులో..

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: మచిలీపట్నం శైవమహాపీఠం ఆధ్వర్యంలో నగరంలోని వివేకానంద మందిరంలో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో అభివృద్ధి పథంలో ఉండాలని కాంక్షిస్తూ వేదపండితులు కనకయ్యశాస్త్రి, విష్ణుభట్ల రామం ఆధ్వర్యంలో సూర్యహోమం నిర్వహించారు. శైవమహాపీఠం గౌరవ అధ్యక్షుడు సింగరాజు గోవర్ధన్, కార్యదర్శి మల్లంపల్లి రవికుమార్, జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి ముదిగొండ ఫణిధూర్జటి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణికుమార్, వివిధ సంస్థల ప్రతినిధులు అగస్త మల్లికార్జునరావు, మల్లంపల్లి ప్రభాకర్, కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భగవద్గీత పారాయణం

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: నగరంలోని నాగపోతరావు సెంటరులోని సత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పారాయణ చేశారు. వేదపండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

ప్రభుత్వ బడిలోనే విద్యార్థులను చేర్పిద్దాం

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న డీఈవో, సంఘ నాయకులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: ప్రభుత్వ బడిలోనే విద్యార్థులను చేర్పిద్దాం. . మన ఊరి బడిని కాపాడుకుందాం.. అనే నినాదాలతో యూటీఎఫ్ ముద్రించిన గోడపత్రికలను డీఈవో యూవీ సుబ్బారావు సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. విద్యార్థులకు అనేక పథకాలు, మెరుగైన వసతులు, ఆధునిక సదుపాయాలతో బోధన అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేలా యూటీఎఫ్ గోడపత్రికలు రూపొందించడం అభినందనీయమన్నారు. సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ షౌకత్ హుస్సేన్, బి.కనకారావు, జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజాశ్రీధర్, నాయకులు పి.రవివరప్రసాద్, కె.రాజశేఖర్, నాగేంద్రరావు, రాయప్ప, జి.అనంత ఆంజనేయులు, అడపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరుడి ఆలయంలో అన్నదానం

పెడన, న్యూస్‌టుడే : స్థానిక 11వ వార్డు శ్యామలా నగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ 22వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకుడు గౌరీపతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సత్యసాయి సేవా సమితి, ఇతర స్వచ్ఛంద సంస్థలు సేవలందించాయి.

నడిచే దారేది?

నగరంలోని మూడు స్తంభాల కూడలిలోని ఫ్లైవర్ వద్ద నిర్మించి పుట్‌పాత్ వెంట ముళ్ల పొదలు వ్యాపించి దట్టంగా అల్లుకుపోయాయి. దీంతో నడకదారిలో నడిచేందుకు అవకాశం లేకుండా పోయింది. అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాగే వదిలేస్తే అసలు దారి కూడా కనిపించని విధంగా తయారవుతుందని, అధికారులు స్పందించి పొదలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

వినియోగంలోకి తీసుకురావాలి

నగరంలోని ఉల్లింగిపాలెంలో దొంతులమ్మ ఆలయానికి వెళ్లే రహదారి పక్కన ఉన్న సామూహిక మరుగుదొడ్డి అలంకారంగా మారింది. రైల్వేస్టేషన్ సమీపంలో ఉండడంతో అక్కడికి వచ్చే ప్రయాణికులతోపాటు స్థానికులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని గత తెదేపా హయాంలో దీనిని నిర్మించారు. ప్రారంభంలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పర్యవేక్షించడంతో చాలామంది వినియోగించుకున్నారు. ఆ తర్వాత దానిని పట్టించుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యింది. అన్ని వసతులు ఉన్నా కేవలం పర్యవేక్షణ లేక పాడై పోయింది. అది వినియోగంలో లేకపోవడంతో అక్కడ చెత్త వేయడంతో స్థానికులతోపాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, మచిలీపట్నం(గొడుగుపేట)

సూచిక... కనిపించక

నగరంలోని హైస్కూల్ ప్రాంతంలో రహదారి పక్కన ఏర్పాటు చేసిన సూచిక కూలిపోయి మట్టిలో కలిసిపోతుంది. ఎవ్వరూ పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ పాఠశాల ఉంది. వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని తెలియజేసేందుకు సూచిక ఏర్పాటు చేశారు. అది తుప్పు పట్టి పాడై పోవడంతో పాటు నేల వాలిపోయింది. దీంతో విద్యార్థులు రోడ్డు దాటేందుకు అవస్థలు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ సూచిక ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

భవన సముదాయం నేటికీ నిరుపయోగం

అధ్వానంగా మార్కెట్ కాంప్లెక్స్

పెడన, న్యూస్‌టుడే : పెడనలో 2007లో నిర్మించిన మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నేటికీ నిరుపయోగంగా మారింది. అప్పట్లో రూ.30 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ కాంప్లెక్స్‌ను ఆర్టీసీ బస్ స్టేషన్‌కు ఎదురుగా నిర్మించారు. అయితే ఇప్పటి వరకు దుకాణాలు వినియోగంలో లేకపోవడంతో శిథిలస్థితికి చేరుకున్నాయి.

✤ పెడన- గుడివాడ ప్రధాన రహదారి పక్కగా స్థానిక కేడీసీసీ బ్యాంకు వీధి మొదట్లో అప్పట్లో ఉన్న కూరగాయాల మార్కెట్ స్థానంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయంగా బస్టాండ్ కేంద్రంలో కూరగాయాల మార్కెట్‌ను అప్పటి కౌన్సిల్ నిర్మించింది. వర్తకులు ఈ మార్కెట్‌లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించక పోవడంతో షాపులు అలంకారంగా మారింది. ప్రస్తుతం షాపులను కొంతమంది నిరాశ్రయులు ఆశ్రయం కోసం వినియోగిస్తున్నారు.

ఆదాయానికి గండి: షాపులు వినియోగంలోకి వస్తే పురపాలికకు నెలకు రూ.లక్ష వరకు ఆదాయం సమకూరుతుంది. అయితే 20 ఏళ్లుగా ఏ ఒక్క పాలకవర్గం ఈ దిశగా కృషి చేయలేదు. ప్రస్తుత పాలక వర్గం కూడా ఆ దిశగా చొరవ తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఈ మార్కెట్‌ను రైతు బజారుకు ఇవ్వాలన్న ప్రతిపాదన రాగా అప్పటి కౌన్సిల్ నిరాకరించింది. మార్కెట్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే చర్యలు చేపట్టాలని పురపాలిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కల్తీ చేశారు... పాపానికి ఒడిగట్టారు

వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కరపత్రాలు ప్రదర్శిస్తున్న నాయకులు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: అత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డూను కల్తీ చేసి వైకాపా నాయకులు పాపానికి ఒడిగట్టారని జనసేన నాయకులు అన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు సిట్ ఇచ్చిన నివేదిక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. బచ్చు వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వివిధ ప్రాంతాల మీదుగా పరాసుపేట వరకు పర్యటించి ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారని సిట్ తేల్చి చెప్పినా వైకాపా నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన నగర, మండల అధ్యక్షులు గడ్డం రాజు, గళ్లా తిమోతి, వివిధ దేవాలయాల ధర్మకర్తల మండలి ఛైర్మన్‌లు దేవనూరి వీరబాబు, గంపల భవాని, తోట భాస్కర్, నాయకులు శివయ్య, కోటిరెడ్డి, పృథ్వీ, లక్ష్మణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కష్టపడ్డ వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపిద్దాం

మాట్లాడుతున్న గోపిచంద్

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టించి పని చేసే పుప్పాల శివరామకృష్ణ ప్రసాద్‌ను గెలిపించుకోవాలని తెదేపా సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపిచంద్ పేర్కొన్నారు. తెదేపా లీగల్ సెల్ అధ్యక్షుడు ఆకునూరి నాగేంద్ర అధ్యక్షతన శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన లీగల్ సెల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈనెల 13న నిర్వహించే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పుప్పాల సీరియల్ నంబరు 105 అని చెప్పారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కార్యకర్తలు, నాయకులకు ఆయన లీగల్‌గా సహాయం చేశారని గుర్తు చేశారు. లీగల్ సెల్ సభ్యులు అందరు తెలిసిన న్యాయవాదులను కలిసి పుప్పాల విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు. సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణికుమార్, పార్టీ నాయకులు నరసింహమూర్తి, లంకిశెట్టి నీరజ, న్యాయవాదులు మధుసూధనరావు, వెంకట్రావు, పాల్గొన్నారు.

ఉచిత మధుమేహ వైద్యశిబిరం నేడు

గుడ్లవల్లేరు: స్థానిక లయన్స్ సేవాభవన్‌లో ఆదివారం ఉచిత మధుమేహ వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్ ప్రతినిధి మూల్పూరి సుధాకర్ వెల్లడించారు. గుడివాడ వైద్యసిబ్బంది పాల్గొని రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేయనున్నట్లు తెలిపారు.

పాఠశాలకు చేయూత

పెడన, న్యూస్‌టుడే : స్థానిక బంగ్లా పాఠశాల పూర్వ విద్యార్థిని మునగాల పద్మ బడికి ఇనుప బీరువాను శనివారం అందజేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆమె ప్రస్తుతం డీటీపాలెం పాఠశాల హెచ్ఎంగా పని చేస్తున్నారు. తాను చదివిన పాఠశాలకు చేయూత ఇవ్వాలన్న లక్ష్యంతో బీరువాను ఇచ్చారు. ఎంఈవో సలోమి, హెచ్ఎం భాగ్యలక్ష్మి తదితరులు ఆమెను సత్కరించారు. ✤ గణతంత్ర వేడుకల్లో ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్న స్థానిక ఎంఈవో కార్యాలయ ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎండీ రఫీవుల్లాను అధికారులు సత్కరించారు. ✤ మచిలీపట్నంలో జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థుల ఆర్ట్, కల్చరల్ పోటీల్లో స్థానిక భట్ల మోహనరావు, హైమావతి ఉన్నత పాఠశాల విద్యార్థినులు త్రిరంగిణి అహల్య, శశికళ ప్రతిభ చూపి బహుమతులు సాధించినట్లు ఎంఈవో తెలిపారు. విజేతలను రిసోర్సు పర్సన్స్ అబ్దుల్ హమీద్, శ్రీరమ్య అభినందించారు.

14న జిల్లా స్థాయి 10కె, 6కె రన్ పోటీలు

గుడివాడ: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 14వ తేదీన పర్వతనేని జగన్‌మోహనరావు వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి 10కె రన్ పోటీలు పురుషులకు, 6కె రన్ పోటీలు 15 ఏళ్ల లోపు బాలికలకు, 12 ఏళ్లలోపు బాల, బాలికలకు 4కె రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్టేడియం ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శులు యలవర్తి శ్రీనివాసరావు, రంగప్రసాద్ తెలిపారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 98496 97616

రంగులు వేస్తున్న విద్యార్థిని

మట్టి వినాయకుడి ఆకృతులు చేస్తూ..

ప్రత్యేకం.. సృజనాత్మకం

న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్ : వారంతా విభిన్న ప్రతిభావంతులు.. అయినా సాధారణ విద్యార్థులకు దీటుగా తమ సృజనాత్మకతను చాటుకునే ప్రయత్నం చేసి అందరి మన్ననలు అందుకున్నారు. మచిలీపట్నంలోని తితిదే కల్యాణ మండపంలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల చిన్నారుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొని చిత్రలేఖనం, క్రాఫ్ట్, నృత్య ప్రదర్శన, గేయాలాపన ఇలా వివిధ విభాగాల్లో తమ ప్రతిభ చాటుకున్నారు. వారు గీసిన చిత్రాలు, పాడిన పాటలు చూసి అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

వక్ఫ్ భూముల స్వాధీనం చట్టవిరుద్ధం

పెడన, న్యూస్‌టుడే : మంగళగిరి, మల్లాయపాలెం ప్రాంతాల్లోని 303 ఎకరాల వక్ఫ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేయడం చట్టవిరుద్ధమని పలువురు వైకాపా ముస్లిం నాయకులు ఆరోపించారు. స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ భూములను ఏపీఐఐసీ కోసం స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. వీటిల్లో ఎంఎస్ఎంఈ, విద్యాసంస్థలు ఏర్పాటు చేసి ముస్లింల విద్యా, ఆర్థిక ప్రగతికి తోడ్పాటునందించాలని కోరారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎండీ ఖాజా, కౌన్సిలర్ బాబూలాల్, కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ సాహెబ్, హుమాయన్, మున్నా పాల్గొన్నారు.

వైభవంగా రుద్రహోమం

బంటుమిల్లి, న్యూస్‌టుడే : స్థానిక చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు సందర్భంగా ఆలయ ధర్మకర్త జోశ్యుల విజయ్‌కుమార్, అర్చకుడు రుద్రపాక సాంబశివరావు పర్యవేక్షణలో శనివారం రుద్ర, లక్ష్మీగణపతి తదితర హోమాలను వైభవంగా నిర్వహించారు.

సమ్మె విజయవంతం చేయండి

బంటుమిల్లి, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం కార్మికులు, కర్షకుల హక్కులను కాలరాస్తుందని పలువురు నాయకులు ఆరోపించారు. ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సీఐటీయూ, రైతులు, పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం బంటుమిల్లిలో ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, సీఐటీయూ మండల కార్యదర్శి శివ శ్రీనివాసరావు, వెంకన్న, నాగరాజు, రవి, రాజు, బాలయోగి పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి

MARGADARSI CHIT FUND PVT. LTD.

Chit Groups are available at our MACHILIPATNAM Branch

Chit Group	Duration In Months	Monthly Installment	Chit Value
LT T	50	10,000	5,00,000
FT VZ	40	1,25,000	50,00,000
FT B	40	5,000	2,00,000
TT VV	30	2,00,000	60,00,000
TT C	30	30,000	9,00,000

Please Contact Branch Manager Mr. M. SRINIVAS, for further details. Mobile Nos. 99894-88685, Landline: 08672-225725.

పబ్లిక్ లీగల్ నోటీసు

[illegible]

తుంగల తాండవకృష్ణ, అడ్వకేట్

అవనిగడ్డ - 521 121, Ph: 98488 75646

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

రహదారుల అభివృద్ధికి నిధులు

పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరు నియోజకవర్గంలోని 11 ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం తాజాగా రూ.6.50 కోట్లు మంజూరు చేసిందని తాడిగడప పురపాలక సంఘం తెదేపా అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు తెలిపారు. శనివారం పోరంకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన కూటమి పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే నియోజకవర్గంలో రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రతి పనిని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారన్నారు. కూటమి నాయకులు, దేవినేని నిరంజన్, కోయ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

కానూరు : 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

◆ కానూరు సనత్‌నగర్‌లో కొన్ని రోజులుగా మురుగుకాల్వలో పూడికతీయకపోవడంతో స్థానికులు మేమున్నాం మీకు తోడుగా కు ఫిర్యాదు చేశారు. ◆ యనమలకుదురు ... పోరంకి నిడమానూరు రోడ్డులో రోజులుగా చెత్త తీయడంలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.

- న్యూస్‌టుడే, కానూరు, పోరంకి, యనమలకుదురు

ఆలయాలకు స్వచ్ఛంద విరాళాలు

గన్నవరం (గ్రామీణం), న్యూస్‌టుడే: ... ఆలయ అభివృద్ధికి పలువురు భక్తులు రూ.1.25 లక్షల విరాళాలను అందజేశారు. ఈ మేరకు శనివారం ఆలయ కమిటీ అధ్యక్షులు ... శ్రీధర్‌కు నగదు అందించారు. హైదరాబాద్‌కు చెందిన ... రూ.50 వేలు, ... రూ.50 వేలు, విజయవాడకు చెందిన ... రూ.25 వేల విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు.

శ్రీధర్‌కు నగదు అందజేస్తున్న దాతలు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: బాపులపాడు ... శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి ... రూ.50,116 విరాళంగా అందజేశారు. శనివారం ఆలయ నిర్వాహకులు ... అందించారు.

ఎ.సీతారామపురం, న్యూస్‌టుడే: ... శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి విజయవాడ సమీపంలోని ... రూ.1,00,116 విరాళం అందజేశారు. ... శనివారం అందించారు.

మత్తు వద్దు.. ఆరోగ్యమే ముద్దు

గన్నవరం (గ్రామీణం), న్యూస్‌టుడే: మానవతా స్వచ్ఛంద సంస్థ, రోటరీక్లబ్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం మత్తు వద్దు.. ఆరోగ్యమే ముద్దు నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జడ్పీ, స్రవంతి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కార్యక్రమంలో హెచ్ ఎం జగదీశ్వరరావు, మానవతా ప్రతినిధులు బాలకృష్ణమూర్తి, వరప్రసాద్, ప్రసాద్, సీఐ శివప్రసాద్, ఎస్సైలు శ్రీధర్ పాల్గొన్నారు.

గాంధీబొమ్మ కూడలిలో విద్యార్థులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ప్రతిజ్ఞ

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

పెనమలూరు, న్యూస్‌టుడే: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆళ్ల సాంబశివరావు (68) రాజమండ్రి నివాసి. ఈనెల 3వ తేదీన యనమలకుదురులో నివసిస్తున్న తన కుమారుడు వంశీకృష్ణ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో 5వ తేదీన పనిమీద నగరానికి వెళ్లగా తిరిగి వచ్చే క్రమంలో బస్ ఎక్కి కానూరు న్యూ మామయ్య రెస్టారెంట్ బస్టాప్ వద్ద దిగుతూ.. కళ్లు తిరిగి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుమారుడు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

గుర్తుతెలియని వ్యక్తి.. **పెనమలూరు, పోరంకి, న్యూస్‌టుడే:** పోరంకి బాలాజీ సినీవిల్లా సమీపంలో ఓ గుర్తుతెలియని వృద్ధుడు(65) బందరురోడ్డుపై పడిపోయి కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. ఇతను సైకిల్‌పై పోరంకి నుంచి పెనమలూరు వైపు వెళ్తుండగా ఉన్నట్లుండి రహదారిపై పడిపోవడంతో స్థానికులు ఆటోలో పెనమలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి సిబ్బంది అతడిని పరిశీలించి వెంటనే కంకిపాడు ఆసుపత్రికి తరలించమన్నారు. వెంటనే కంకిపాడు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిస్తే 79930 04552కు సమాచారం అందించాలని ఎస్సై ఉషారాణి కోరారు.

మహిళ అదృశ్యంపై కేసు

పెనమలూరు, న్యూస్‌టుడే: మహిళ అదృశ్యంపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. యనమలకుదురుకి చెందిన కొక్కిలిగడ్డ నాగమణికి తన కుమారుడు నాగరాజుతో వివాదం జరిగింది. దీంతో ఆమె ఈనెల 5వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడా కనిపించకపోవడంతో కుమారుడు శనివారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

ది గుడివాడ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నెం. 1482,
హెడ్ ఆఫీసు బ్రాంచ్, మెయిన్ రోడ్, బస్‌స్టాండ్ ఎదురుగా, గుడివాడ - 521301

మహాజన సభ మీటింగు నోటీసు

ది గుడివాడ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లి॥ నెం. 1482 గుడివాడ మెంబర్ల మహాజనసభ ది. 28.02.26 శనివారం ఉదయం గం॥ 11-00 లకు కమ్మవారి సత్రం, పాటిమీద, గుడివాడ నందు ఈ క్రింది విషయములు చర్చించుటకు గాను ఏర్పాటు చేయటమైనది. కావున యావన్మంది బ్యాంకు సభ్యులు మహాజన సభకు హాజరు కావలసినదిగా కోరుచున్నాము.

-: చర్చనీయాంశములు :-

1) 2024-2025 సం॥నకు 111 వ వార్షిక నివేదిక ఆమోదించుట.
2) 2024-2025 సం॥నకు ఆడిటు రిపోర్ట్ ఆమోదించుట.
3) 2024-2025 సం॥నకు లాభాల పంపిణీ ఆమోదించుట.
4) 2024-2025 సం॥నకు బడ్జెట్ నకు మించి అయిన ఖర్చు, వచ్చిన ఆదాయం ఆమోదించుట.
5) 2025-2026 సం॥నకు అదనపు బడ్జెట్ మంజూరు చేయుట.
6) 2026-2027 సం॥నకు బడ్జెట్ మంజూరు చేయుట.
7) బ్యాంక్ నందు చేర్చుకోబడిన A-Class మెంబర్లు మరియు తొలగించబడిన A-Class మెంబర్లను ఆమోదించుట.
8) బ్యాంక్ మెంబర్లు, ఇతరులకు బట్వాడా చేసిన అప్పులు ఆమోదించుట.
9) ది. 31.01.26 నాటికి గల వాయిదా మీరిన బ్యాంక్ బకాయిదారులు (డీఫాల్టర్స్) జాబితా సభ్యులకు చదివి వినిపించుట / పరిశీలన నిమిత్తం ఉంచినందున ఆమోదించుట గురించి
10) బ్యాంక్ మెంబర్లు, ఇతరులనుండి సేకరించిన డిపాజిట్లు ఆమోదించుట.
11) 2025-2026 ఆర్థిక సంవత్సరమునకు BGR & Associates, CA గుంటూరు వారిని Statutory Auditor గా నియమించుటకు RBI, AP RO విజయవాడ వారు అనుమతించినందున ఆమోదించుట గురించి మరియు వారికి చెల్లించు ఫీజు నిర్ణయించుట గురించి.
12) 2026-2027 ఆర్థిక సంవత్సరమునకు CONCURRENT ఆడిటర్ గారిని నియమించుట మరియు వారికి చెల్లించు ఫీజు నిర్ణయించుట గురించి.
13) బ్యాంక్ నిధులు ఇతర సంస్థలలో మదుపు చేసిన వాటిని పరిశీలించి ఆమోదించుట.
14) OFFICIAL P-I-C వారు 2024, 2025 మరియు 31-01-26 వరకు తీసుకున్న వివిధ నిర్ణయములు రాటిఫికేషన్ చేయుట గురించి.
15) OFFICIAL P-I-C వారి అనుమతిన ఇతర విషయములు పరిశీలించుట.

గమనిక : 1) సభ్యులను గుర్తించుటకు వీలుగా వారి గుర్తింపు కార్డు తీసుకొని సభకు హాజరు కావలెను.
2) సభ్యులు తమ యొక్క చిరునామా మరియు ఫోన్ నెంబర్‌లలో మార్పులు ఉన్నచో సంబంధిత బ్రాంచ్ నందు తెలియపరచగలరు.

టి.ఎస్. ఎస్. ఆర్. చౌదరి కార్యదర్శి/సి.ఇ.ఓ | గుడివాడ 05-02-2026 | DLCO, GUDIVADA/ OFFICIAL P-I-C

నాడు కుంటుపడి.. నేడు ప్రగతి ఒడి

వైకాపా హయాంలో అధ్వానంగా గ్రామ పంచాయతీలు

కంకిపాడు, ఉయ్యూరు (గ్రామీణం), పెనమలూరు, న్యూస్‌టుడే

ఎన్నికలు జరిగిన ఐదేళ్లలో గ్రామ పంచాయతీలు ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. 2021 ఫిబ్రవరి 9వ తేదీన పోలింగ్ జరిగింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఎన్నికల్లో పాలకవర్గాలు ప్రమాణం చేయడం తెలిసిందే. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెదేపా విధాన నిర్ణయం మేరకు పార్టీ సర్పంచి అభ్యర్థులను నిలబెట్టలేదు. కొన్ని గ్రామాల్లో పరోక్ష మద్దతు ఇచ్చింది. దీంతో పెనమలూరు నియోజకవర్గంలో 90శాతం పాలకవర్గాలు వైకాపా పరమయ్యాయి.

మూడున్నరేళ్లు అప్పులే..

అప్పటి ప్రభుత్వ విధానాలతో గ్రామ పంచాయతీలు కుదేలయ్యాయి. సాధారణ, ఆర్థిక సంఘం, గ్రామీణ ఉపాధి హామీ నిధులు పాలా వరకు దారి మళ్లాయి. విద్యుత్తు బకాయిల చెల్లింపునకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సరిపోయాయి. ఇంటి పన్నులు, ఇతర ఆదాయ వనరులతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు భరించాయి. ఘన వ్యర్థాల నుంచి సంపద తయారీ కేంద్రాల్లో పనిచేసే హరిత రాయబారులకు 'నరేగా'లో బడ్జెట్ కేటాయించకపోవడంతో 80శాతం మూత పడ్డాయి. ఇలా గ్రామాల్లో కనీస పనులు చేయించడానికి కూడా సర్పంచులు, కార్యదర్శులు అప్పులు చేశారు. పంచాయతీ వచ్చే నిధులన్నీ 'సీఎఫ్ఎంఎస్' ఖాతాల్లో జమవ్వడంతో.. రూ.10వేల పని చేయలేకపోయారు.

44 సంవత్సరాలుగా ✆ 81252 65651 ✆ 0866 2471617, 2477470
● ఆటలు ● పాటలు ● రోబోటిక్స్ ● క్రియేటివ్ లెర్నింగ్ ● డ్రోన్ తయారీ ● 3డి ప్రింటింగ్ ● LKG to 10th
డాన్ బాస్కో స్కూల్ Affiliated to CBSE
గురునానక్ రోడ్, ఆటోనగర్ కాలనీ ఎదురు, విజయవాడ-7.

ఏడాదిన్నరగా ప్రగతి పథం..

'కూటమి' ప్రభుత్వం పల్లెలకు పూర్వవైభవం తెచ్చింది. ఏడాదిన్నరగా ఆర్థిక సంఘం, 'నరేగా', ప్రత్యేక నిధులన్నీ నేరుగా పంచాయతీ ఖాతాలకే జమవుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ రద్దుతో సర్పంచులు, వార్డు సభ్యులకు గుర్తింపు వచ్చింది. పంచాయతీల్లో రూ.లక్షల నిధులు ఉన్నాయి. మధ్యస్థ ప్రొద్దుటూరు పంచాయతీ సాధారణ నిధుల నుంచి కాల్వల కట్ల రహదారికి రూ.కోట్లు కేటాయించారు. ... సంపద కేంద్రాల పారిశుద్ధ్య కార్మికుల(స్వచ్ఛ మిత్ర)లకు వేతనం పెంచుతున్నారు. 'పల్లె పండగ' నిధులు తోడవ్వడంతో పల్లెల ప్రగతి పథం నడుస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

'గ్రేటర్' ప్రభావం ఎంత?

నియోజకవర్గంపై ప్రతిపాదిత 'గ్రేటర్ విజయవాడ' అధికారం ఉంటుందని భావిస్తున్నారు. పెనమలూరు మండలంలోని పోరంకి, యనమలకుదురు, కానూరు గ్రామాలు, తాడిగడప నగరపాలిక, కంకిపాడు మండలంలోని తూర్పువైపున ఉన్న 10 గ్రామాల్లో 'విలీనం'కు సభలు నిర్వహించడం, జనాభాగణన ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయడం తెలిసిందే. ప్రతిపాదిత విలీనంలో లేని 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

పేదలకు అండగా సీఎం సహాయనిధి

రామవరప్పాడు: ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సీఎం సహాయనిధి నుంచి గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన ... రూ.1.54 లక్షలు, మాదలవారిగూడెం గ్రామానికి చెందిన పావులూరు వెంకట కుమారికి రూ.1.5 లక్షల మంజూరవగా ఆ చెక్కులను శనివారం పటమటలోని క్యాంపు కార్యాలయంలో యార్లగడ్డ అందజేశారు.

లబ్ధిదారుడికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేస్తున్న యార్లగడ్డ

పెనమలూరు, న్యూస్‌టుడే: కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి చెందిన అన్నవరపు సుధీర్‌బాబుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2.10 లక్షల ఆర్థిక సాయం మంజూరవగా ఆ మొత్తానికి చెందిన చెక్కును తెదేపా నేత అనుమోలు ప్రభాకరరావు సుధీర్‌బాబుకు పోరంకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు.

సమ్మె జయప్రదానికి పిలుపు

గన్నవరం (గ్రామీణం), న్యూస్‌టుడే: అఖిల భారత కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం గన్నవరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్లం వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.

స్మృత్యంజలి

ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను మాకు పంచిన ప్రత్యక్షమూర్తులు, మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మాకు మార్గదర్శకులు.. సదా మీ స్మృతిలోనే జీవిస్తూ...

కుటుంబ సభ్యులు

శ్రీ గోవింద రాజేశ్వరి న్యూస్ ఏజన్సీ
అన్నపూర్ణ కూల్‌డ్రింక్స్ & డెయిరీ పార్లర్
పెనమలూరు ✆ 99854 04796

ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మించొద్దు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: బాపులపాడు మండలం ఓగిరాలలో సెల్ టవర్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. పాఠశాల పక్కనే, నివాసాల మధ్యన సెల్ టవర్ నిర్మాణానికి ఓ ప్రైవేటు స్థలంలో సన్నాహాలు జరగడాన్ని మొదట్నుంచి గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీ కూడా రెండు పర్యాయాలు దరఖాస్తును తిరస్కరించింది. పోలీసులకు సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. అయినా టవర్ నిర్మాణానికి వీలుగా శనివారం పనులు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ... కలెక్టర్‌కు, గన్నవరం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశామని, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా టవర్ ఎలా నిర్మిస్తారని నినాదాలు చేశారు. ... నుంచి సాయంత్రం వరకు టవర్ నిర్మాణ ప్రదేశంలోనే బైఠాయించారు. ... డేవిడ్, చలపాక దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న గ్రామస్థులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు

ఉప్పులూరు (కంకిపాడు), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న మెరుగైన వైద్య సేవలను వినియోగించుకోవాలని ఎంపీపీ, వైరుస్‌ ... రాజ్యలక్ష్మి మండల ప్రజలను సూచించారు. ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ... తహసీల్దారు భవనారాయణ, వైద్యాధికారి ... పీహెచ్‌ఎన్ రాజమణి, సిబ్బంది పాల్గొన్నారు.

సమకూరిన వైద్యపరికరాలు

ఉయ్యూరు(గ్రామీణం), న్యూస్‌టుడే: ఉయ్యూరు మండలంలోని కాటూరు, చిన ఓగిరాల ఆరోగ్య కేంద్రాలకు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్, అవేర్ గ్రూప్‌తో కలిసి రూ.4 లక్షల విలువగల వైద్య పరికరాలను సమకూర్చినట్లు వైద్యాధికారులు డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ ఎన్.తేజస్విని తెలిపారు. శనివారం వాటిని ఆయా కేంద్రాలకు బ్యాంక్ అధికారులు అందించారు.

కాటూరు: పరికరాలతో వైద్యులు, సిబ్బంది, బ్యాంక్ అధికారులు

కుటుంబ సర్వేపై సమీక్ష

కంకిపాడు: కంకిపాడు మండలంలో జరుగుతున్న కుటుంబ సర్వే (యూఎఫ్ఎస్) ప్రక్రియను శనివారం ఉన్నతాధికారులు సమీక్షించారు. అనంతరం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. సర్వే కచ్చితంగా ఉండాలని, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. బృందంలో ఎక్స్‌అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ, బీసీ సంక్షేమశాఖ (అమరావతి) సంయుక్త సంచాలకుడు (జేడీ) శ్రీధర్‌రెడ్డి, కృష్ణా విభాగం అధికారి జి.రమేష్ ఉన్నారు.

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 11వ తరగతిలో చేరేందుకు 958 మంది దరఖాస్తు చేసుకోగా 511 మంది పరీక్షకు హాజరయ్యారు. 9వ తరగతి ప్రవేశాల కోసం 659 మంది దరఖాస్తు చేయగా 362 మంది పరీక్ష రాశారని ప్రిన్సిపల్ డి.ఎదునందన తెలిపారు.

శివరాత్రికి కళాకారుల ప్రదర్శన

యనమలకుదురు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న శివతాలెలిల్లీయలో సంస్థ నేతృత్వంలో 150 మంది కళాకారులతో విభిన్న కళారూపాల ప్రదర్శన కార్యక్రమం చేపడుతున్నామని సంస్థ అధ్యక్షుడు వై.సుబ్బారావు అన్నారు. శనివారం యనమలకుదురులో కార్యక్రమానికి సంబంధించి గోడపత్రిక ఆవిష్కరించారు.

కౌలురైతులదే కీలకపాత్ర

కంకిపాడు గ్రామీణం: రాష్ట్రంలో వ్యవసాయం చేసేది కౌలు రైతులేనని కౌలురైతుల సంఘ జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు అన్నారు. శనివారం మండలంలోని పలుగ్రామాల్లో నిర్వహించిన బైక్‌ర్యాలీలో ఆయన పాల్గొని రైతులు పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 12వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరారు. రైతుసంఘ జిల్లా నాయకుడు సీహెచ్.శ్రీహరి, వి.శివశంకర్, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి.కుమారి, నాయకులు పాల్గొన్నారు.

నేత్రదానం.. ఆదర్శనీయం

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పునాదిపాడు గ్రామానికి చెందిన కోడూరు నాగేశ్వరరావు శనివారం మృతిచెందగా ఆయన తన కళ్లను దానం చేశారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది మృతుడి కళ్లలోని కార్నియాను తీసుకెళ్లారు. తెదేపా సీనియర్ నాయకుడు యలమంచిలి కిషోర్‌బాబు ఆయన కుటుంబాన్ని పరామర్శించి అభినందించారు.

దివ్యాంగ విద్యార్థినుల ప్రతిభ

కంకిపాడు, న్యూస్‌టుడే: జిల్లా స్థాయిలో మచిలీపట్నంలో రెండు రోజులపాటు జరిగిన దివ్యాంగ విద్యార్థుల కళలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో కంకిపాడుకు చెందిన బి.లాస్య, ఎం.ప్రియదర్శిని ప్రతిభ చూపారని ఐ.ఇ. విభాగం సమన్వయకర్త ఏడుకొండలు ప్రకటనలో తెలిపారు. వీరికి శనివారం ఎస్ఎస్ఏ ఏపీసీ కుముదినీ సింగ్ బహుమతులు అందజేశారని పేర్కొన్నారు.

ఆక్రమణల ఎర.. చెరువులు చెర

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే

బాపులపాడు మండలం బిళ్లనపల్లి..కృష్ణా జిల్లా పరిధిలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగే మెట్ట ప్రాంతాల్లో ఒకటి. ఒకప్పుడు కూరగాయలు, చెరకు, మొక్కజొన్న, అపరాల సాగుకు ప్రసిద్ధి. విస్తారంగా పండే పంటలకు బోర్లు, చెరువు నీరే ప్రధాన వనరు. వర్షపు నీటితోపాటు, నాగార్జునసాగర్ మూడో జోన్ నుంచి వచ్చే జలాలతో స్థానికంగా ఉన్న చెరువుల్ని నింపడం ద్వారా బోర్ల మట్టం కిందకు పడిపోకుండా రైతులు జాగ్రత్త వహిస్తుంటారు. కానీ కొన్ని దశాబ్దాల కిందటే చాలా వరకు చెరువులు దశల వారీగా ఆక్రమణలకు గురవుతూ వచ్చాయి. దీంతో సాగుకు సరిపడా నీరందకపోగా, సహజ వనరులన్నీ క్రమేణా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయస్థానానికి వెళ్లిన కొందరు ఆక్రమణలు తొలగించేలా ఉత్తర్వులు సాధించారు. దీంతో ఇప్పుడు అధికార్లు ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

హైకోర్టు ఆదేశాలతో..: ఆర్.ఎస్.నంబర్లు 58, 95/2, 110/1లలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జగన్మోహిని, వినాయక, గద్దె గౌరమ్మకుంట చెరువులు దారుణంగా అన్యక్రాంతమవ్వడంపై గతేడాది నవంబరులో నీటి సంఘం అధ్యక్షుడు కాకుమాను వెంకటేశ్వరరావు(గోపి) హైకోర్టును ఆశ్రయించారు. సత్వరమే ఆక్రమణలు తొలగించి, భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దీంతో మూడు నెలల్లోగా ఆక్రమణలు తొలగించాలని కోర్టు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, నీటి పారుదల అధికార్లను ఆదేశించింది.

ఆక్రమించిన వినాయక చెరువులో పామాయిల్ చెట్లు

మూడు పర్యాయాలు నోటీసులు: కోర్టు ఆదేశాలతో స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలు గుర్తించి జాబితాను పంచాయతీ అధికార్లకు అందజేసింది. దీంతో పంచాయతీ అధికార్లు, ఆక్రమణదార్లకు ఇప్పటివరకు మూడు పర్యాయాలు నోటీసులు జారీ చేశారు. పొలాలుగా మారిన చెరువుల సరిహద్దులు నిర్ణయించి, సర్వే రాళ్లు కూడా పాతారు. కానీ ఇప్పటివరకు ఆక్రమణదారులెవ్వరూ స్పందించలేదు. స్వచ్ఛందంగా ఆక్రమణల తొలగింపునకు సహకరించాలని విజ్ఞప్తి చేసినా యథా ప్రకారం సాగు కొనసాగిస్తుండడం గమనార్హం.

కార్యాచరణ చేపట్టేనా?: కోర్టు నిర్దేశించిన గడువు ఇటీవలే ముగిసింది. కానీ క్షేత్రస్థాయిలో అధికార్లు ఆక్రమణలు తొలగించే కార్యాచరణేదీ ఇప్పటివరకు ప్రారంభించలేదు. కేవలం నోటీసులతోనే సరిపెట్టారు. కీలకమైన నీటిపారుదల అధికార్ల నుంచి అంతగా స్పందన లేకపోవడమే దీనికి కారణమన్న వాదన వ్యక్తమవుతుంది. దీనిపై పంచాయతీ కార్యదర్శి భాస్కరరావుని 'న్యూస్‌టుడే' సంప్రదించగా, ఆక్రమణల తొలగింపునకు వీలుగా అవసరమైన ముందస్తు ప్రక్రియ మొత్తం పూర్తి చేశామని, వచ్చే వారంలో తొలగింపు పనులు ప్రారంభిస్తామన్నారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్ట్రెస్డ్ అస్సెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెఫసి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ - 520008. ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ కె.యస్.హెచ్.శాస్త్రి (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం.+91 89784 80704
ఆస్తి తనిఖీ కొరకు : 99204 59242

Appendix – IV –A
[See Proviso to Rule 8(6) R/w Rule 9(1)]

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(6)కు రూల్ 9(1) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

సెక్యూర్డ్ క్రెడిటార్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) వారికి ఋణగ్రహీత: మెస్సర్స్ జీసస్ మెటల్ ప్రొడక్ట్స్, ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొప్రయిటర్ : శ్రీ పెదసింగు భాస్కర్, తండ్రి : పెదసింగు దత్తాత్రేయ, డి.నెం.18-834/1, లెనిన్ నగర్, విఆర్ఎల్ లారీ హెడ్ ఆఫీస్ దగ్గర, నవత రోడ్డు, కానూరు, విజయవాడ - 520007. వేరొక చిరునామా: ప్లాట్ నెం.78, నవత రోడ్డు, కానూరు, విజయవాడ, కృష్ణాజిల్లా - 520007. హామీదారులు: శ్రీ పెదసింగు భాస్కర్, తండ్రి : పెదసింగు దత్తాత్రేయ, డి.నెం.44-15-110, లెనిన్ నగర్, గుణదల, మాచవరం, విజయవాడ - 520004. వేరొక చిరునామా: డి.నెం.52-1/2-7, వెటర్నరీ కాలనీ రోడ్డు నెం.3, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా - 520008. శ్రీ పోతుల శ్యామ్ సుందర్ రెడ్డి, తండ్రి : పోతుల శాంతి కుమార్ రెడ్డి, ఇ.నెం.17-252, 5వ రోడ్డు, తులసీ నగర్, విజయవాడ, కృష్ణాజిల్లా - 520007. వేరొక చిరునామా: ఫ్లాట్ నెం.103, సాయి ధుంధుబి అపార్ట్‌మెంట్స్, 1వ లైన్, కానూరు, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా - 520007 వారు డిమాండ్ నోటీసు తేది.25-04-2025 ప్రకారం తేది.25-04-2025 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తము రూ.57,17,199/- (అక్షరాల యాభై ఏడు లక్షల పదిహేడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలు మాత్రమే) + తేది.26.04.2025 నుండి తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి (తదుపరి జమలు ఉన్నచో తీసివేయబడును) వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే భౌతిక స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖాలో నున్న దిగువ వివరించిన స్థిరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" "ఏది ఎలా వుంటే అలానే" "అక్కడ ఏది ఉన్నదో అది" మరియు "రీకోర్స్ లేకుండా" పద్ధతిపై తేది.13-03-2026న విక్రయించబడునని యావన్మంది ప్రజానీకమునకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీతకు ఇందుమూలముగా సూచించటమైనది.

షెడ్యూలు ఆస్తుల వివరములు

ఆస్తి-1: కృష్ణాజిల్లా, వైఎస్ఆర్ తాడిగడప, పెనమలూరు, మురళీ నగర్, సమీప డి.నెం.17-103/1, కానూరు గ్రామం వద్ద ఆర్.ఎస్.నెం.21/2బి లోని 60 చ॥గ॥ల ఖాళీ స్థల విస్తీర్ణంలో ఇంటితో గల ఆస్తి కృష్ణాజిల్లా, పటమట ఎస్ఆర్ఓ వద్ద తేది.17.11.2011న రిజిష్టరు కాబడిన రిజిష్టర్డు సేల్ డీడ్ నెం.6794/2011 ప్రకారం శ్రీ పెదసింగు భాస్కర్, తండ్రి : శ్రీ దత్తాత్రేయ గారికి చెందినది. హద్దులు: తూర్పు: 6 అ॥ల వెడల్పు రోడ్డు, దక్షిణం : కొనుగోలుదారుని స్థలం, పడమర : జెంజులూరి సూర్య ప్రకాశరావు గారి ఆస్తి, ఉత్తరం : వరిగేటి నాగజ్యోతి గారి ఆస్తి.

రిజర్వు ధర : రూ.10,05,000/-	ధరావత్తు : రూ.1,00,500/-	బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఆస్తి-2: కృష్ణాజిల్లా, నూజివీడు, ఆగిరిపల్లి, ప్లాట్ నెం.46, ఆర్.ఎస్.నెం.141/2 వద్ద నూగొండపల్లి గ్రామం లోని "శ్రీ సాయి నగర్", ఆర్.ఎస్.నెం.141/2 లోని విజిటిఎమ్ యుడిఎతో ఎల్.పి.నెం.77/2012 ప్రకారం వేయబడిన ప్లాట్ నెం.46 లోని 215.33 చ॥గ॥ల ఖాళీ స్థల విస్తీర్ణంతో గల యావత్తు ఆస్తి కృష్ణాజిల్లా, నూజివీడు ఎస్ఆర్ఓ వద్ద తేది.07.07.2014న రిజిష్టరు కాబడిన రిజిష్టర్డు సేల్ డీడ్ నెం.4165/2014 ప్రకారం శ్రీ పెదసింగు భాస్కర్, తండ్రి : శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ పోతుల శ్యామ్ సుందర్ రెడ్డి, తండ్రి : శాంతి కుమార్ రెడ్డి గారికి చెందినది. హద్దులు: తూర్పు: 40 అ॥ల వెడల్పు రోడ్డు, దక్షిణం : ప్లాట్ నెం.47, పడమర : బి. ప్రదీప్ రెడ్డి గారి ఆస్తి, ఉత్తరం : ప్లాట్ నెం.45.

రిజర్వు ధర : రూ.25,84,000/-	ధరావత్తు : రూ.2,58,400/-	బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఇ-వేలం తేదీ : 13-03-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు
వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 ని॥ల అపరిమిత పొడిగింపు కలదు

పై ఆస్తి తనిఖీ తేది మరియు సమయం : తేది:09-02-2026 నుండి 12-03-2026 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింకును రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఐయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.

గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలని సూచించటమైనది.

తేది: 07-02-2026, ప్రదేశం: విజయవాడ — సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
టౌన్ బ్రాంచ్ (20772), ఉయ్యూరు, కృష్ణాజిల్లా

ఇ-వేలం అమ్మకం ప్రకటన

(సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద బ్యాంకునకు తనఖా చేసిన స్థిరాస్తుల అమ్మకము)

SARFAESI చట్టం 2002 ప్రకారం సెక్షన్ 13(4) క్రింద దిగువ తెలిపిన ఆస్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిగా దిగువ సంతకందారు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు బకాయిలు రాబట్టుకొనుటకు దిగువ తెలిపిన తనఖాపెట్టిన ఆస్తి/ఆస్తుల ఇ-వేలం (SARFAESI చట్టం 2002 క్రింద) "ఎక్కడ ఎలా వున్నది అక్కడ అలానే" మరియు "అక్కడ ఏమున్నదో అదే" పద్ధతి పై నిర్వహించబడుతుందని సాధారణ ప్రజలకు ఇందుమూలముగా తెలియజేయడమైనది మరియు నియమ నిబంధనలు దిగువ తెలుపబడినవి.

ఋణగ్రహీత(లు): శ్రీ అబ్దుల్ ఇస్మాయిల్ బేగ్, తండ్రి : అబ్దుల్ జబ్బార్ బేగ్, డి.నెం.10-189, బడే సాహెబ్ చెరువు, 10వ వార్డు, ఉయ్యూరు, కృష్ణాజిల్లా - 521165. బకాయి మొత్తం: తేది.09-09-2025 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తం రూ.35,78,297/- + తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి.

షెడ్యూల్ ఆస్తి వివరములు: కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, గండిగుంట గ్రామ పంచాయితీ, ఉయ్యూరు శివారు, డోర్ నెం.6-1 దగ్గర, ఆర్.ఎస్.నెం.944/1 లోని ఎ.0.41 సెంట్లు, ఆర్.ఎస్.నెం.944/2 లోని ఎ.0.64 సెంట్లు, రెండు కలిపి మొత్తం విస్తీర్ణం ఎ.1.05 సెంట్ల లే అవుట్ సి.ఆర్.డి.ఎల్.ఎల్.పి. నెం.7/2016 లోని 3432.20 చ॥గ॥లు లేదా 2869.32 చ॥మీ॥ల మొత్తం ఇంటి స్థల విస్తీర్ణంలో 50 చ॥గ॥లు లేదా 41.8 చ॥మీ॥ల అవిభాజ్యపు మరియు అనిర్దేశ్యపు ఉమ్మడి వాటా విస్తీర్ణంలో నిర్మించిన "శ్రీ శ్రీనివాస నిలయం" అపార్ట్‌మెంట్ క్రిందిఅంతస్తు నందు 900 చ॥అ॥ల ప్లింత్ ఏరియా, 242 చ॥అ॥ల కామన్ ఏరియా & 100 చ॥అ॥ల (69.66 చ॥మీ॥ల కార్పెట్ ఏరియా) కార్ పార్కింగ్ ఏరియాతో గల ఫ్లాట్ నెం.110 (డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్) యావత్తు ఆస్తి కృష్ణాజిల్లా, ఉయ్యూరు ఎస్.ఆర్.ఓ వద్ద తేది.05.10.2020న రిజిష్టరు కాబడిన రిజిష్టర్డు సేల్ డీడ్ నెం.3603/2020 ప్రకారం శ్రీ అబ్దుల్ ఇస్మాయిల్ బేగ్, తండ్రి : అబ్దుల్ జబ్బార్ బేగ్ గారికి చెందినది. ఎ - షెడ్యూలు అపార్ట్‌మెంట్ హద్దులు : కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, గండిగుంట గ్రామ పంచాయితీ, ఉయ్యూరు శివారు వద్ద, లే అవుట్ సి.ఆర్.డి.ఎల్.ఎల్.పి.నెం. 7/2016, సమీప డోర్ నెం.6-1, ఆర్.ఎస్.నెం.944/1, 944/2 లోని 3432.20 చ॥గ॥లు లేదా 2869.32 చ॥మీ॥ల విస్తీర్ణంకు హద్దులు : తూర్పు : 40 అ॥ల వెడల్పు రోడ్డు - 198.6 అ॥లు, దక్షిణం: చెరుకూరి రవికాంత్ గారి ఆస్తి - 133.0 అ॥లు, పడమర : రావి సత్యనారాయణ గారి ఆస్తి - 275.3 అ॥లు, ఉత్తరం : ఉమ్మడి స్థలం - 150.3 అ॥లు., బి షెడ్యూలు ఫ్లాట్ హద్దులు: "శ్రీ శ్రీనివాస నిలయం" అపార్ట్‌మెంట్ క్రిందిఅంతస్తు నందు 900 చ॥అ॥ల ప్లింత్ ఏరియా, 242 చ॥అ॥ల కామన్ ఏరియా & 100 చ॥అ॥ల (69.66 చ॥మీ॥ల కార్పెట్ ఏరియా) కార్ పార్కింగ్ ఏరియాతో గల ఫ్లాట్ నెం.110 (డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్) నకు హద్దులు : తూర్పు : ఓపెన్ టు స్కై, దక్షిణం: వరండా, పడమర : వరండా, ఉత్తరం : ఓపెన్ టు స్కై.

రిజర్వు ధర : రూ.24,00,000/-	ధరావత్తు : రూ.2,40,000/-	బిడ్ పెంపుదల : రూ.20,000/-

ఇ-వేలం తేదీ : 12-03-2026 సమయం : మ॥ 02.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

ఆస్తుల తనిఖీ తేది మరియు సమయం: తేది: 09-02-2026 నుండి 11-03-2026 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

అత్యధిక బిడ్డరునకు ఆస్తి అమ్మకం గురించి అధికృత అధికారి వారు నిర్ధారణచేయుదురు. విజేత అయిన బిడ్డరు యొక్క ధరావత్తు (ఇఎమ్‌డి) సొమ్మును అమ్మకం విలువలో భాగంగా ఉంచెదరు. విజేత కాని బిడ్డరు ధరావత్తు సొమ్ము తిరిగి చెల్లించెదరు. సదరు ధరావత్తు పై ఏ విధమైన వడ్డీ చెల్లించబడదు. అధీకృత అధికారిచే బిడ్డుధర అంగీకరించబడిన 24 గంటల లోపుగా ముందుగా చెల్లించిన బయానా సర్దుబాటుతో విజయము పొందిన బిడ్డరు అమ్మకపు ధరలో 25% ను వెంటనే జమ చేయవలెను. మరియు మిగిలిన 75% అమ్మకము ధరను అమ్మకపు తేదీ నుండి 15వ దినము లోపు చెల్లించవలెను. విజయము పొందిన బిడ్డరు చెల్లింపులో విఫలమైనచో ఆఫరుద్వారా ఇంతకు ముందుగా ధరావత్తు చేసిన మొత్తము స్వాధీనము చేసుకొనబడును మరియు ఆస్తి తిరిగి వేలము వేయబడును ఆస్తి/మొత్తమునకు సంబంధించి విఫలుడైన ఋణగ్రహీతకు ఎట్టి క్లెయిము/హక్కు ఉండబోదు.

అమ్మకము బ్యాంకు సూచించిన నియమాలు/షరతులకు లోబడి ఉంటుంది మరియు ఎలాంటి కారణములు చూపకుండా ఏ ఒక్క లేదా అన్ని ఆఫర్లను అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు లేదా రద్దుచేయుటకు బ్యాంక్ వారికి హక్కు కలదు.

తమ బిడ్లు దాఖలు చేయుటకు మరియు ఇ-వేలములో పాల్గొనుటకు ముందుగా సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించవచ్చును మరియు ఈ ఆస్తికి చెందిన విచారణకు అధీకృత అధికారి : శ్రీ ఉబ్బాని వీరదాస్, మొబైల్ నెం.9440383010, బ్రాంచ్ మేనేజర్ : మొబైల్ నెం.8977442684, ఇ-మెయిల్ ఐడి: sbi.20772@sbi.co.in మరియు బ్యాంక్ ఆమోదం పొందిన రిజల్యూషన్ ఏజెన్సీ : మెస్సర్స్ మురాల ఏజెన్సీస్, మొబైల్ నెం.: 9959831538, 9290166166 వారిని ఆఫీసు పనిదినములలో సంప్రదించవచ్చును.

ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.

గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలని సూచించటమైనది.

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లోని రూలు 8(6)/ రూలు 9(1) అనుసరించి చట్టబద్ధమైన 30 రోజుల అమ్మకం ప్రకటన

చెల్లించవలసిన బకాయిలను పూర్తిగా చెల్లించని సందర్భంలో పైన తెలిపిన తేదీన ఈ-వేలం అమ్మకం నిర్వహణ గురించి సదరు ఋణం తీసుకున్న ఋణగ్రహీత/సహాబాధ్యత గల వారికి సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని 8 (6) రూలు 9(1) క్రింద దీనిని నోటీసుగా పరిగణించవలెను.

తేది: 03-02-2026, ప్రదేశం: ఉయ్యూరు — సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

వేంకటేశ్వరాలయంలో విష్ణుసహస్ర నామ పారాయణం

పారాయణం చేస్తున్న మహిళలు

డోకిపర్రు (గుడ్లవల్లేరు): మండలంలోని డోకిపర్రు శ్రీభూవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం విజయవాడ కానూరుకు చెందిన ఆదుసుమిల్లి పూర్ణచంద్రరావు, లక్ష్మి నేతృత్వంలో 65 మంది మహిళా భక్తుల బృందం విష్ణుసహస్ర నామ పారాయణం చేశారు. ఆదివారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు, సరస్వతీ యాగం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

రైతుల విజ్ఞాన యాత్ర

అవనిగడ్డ (గ్రామీణం), మోపిదేవి - న్యూస్‌టుడే: దివిసీమ రైతులు ఆయిల్‌పామ్ సాగు అధ్యయనం చేయడానికి శనివారం ఉద్యానశాఖ శాఖ సబ్ డివిజన్ అధికారి ఎస్.రమేష్ ఆధ్వర్యంలో ఏలూరు, నూజివీడు ప్రాంతాలకు విజ్ఞాన యాత్రగా తరలివెళ్లారు. ఆయిల్‌పామ్ సాగుతో పాటు అంతర పంటలైన మిరియాలు, కోకో, మినుము, అరటి పంటలను వీక్షించి సాగులో మెలకువలను తెలుసుకున్నారు.

యాత్రకు బయల్దేరిన రైతులు

విద్యార్థుల్లో పోటీతత్వం అవసరం

పామర్రు (గ్రామీణం, న్యూస్‌టుడే): ప్రస్తుత ప్రపంచంతో నెగ్గుకురావాలంటే విద్యార్థుల్లో పోటీతత్వం అవసరమని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. జుజ్జువరం జెడ్పీ ఉన్నత పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎస్వీ రమణ అధ్యక్షత వహించారు. ఆప్కో డైరెక్టర్ రావు అధ్యక్షత గొల్లపూడి మోహనరావు మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం విద్య, క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందించారు. పామర్రు సీఐ వి.సుభాకర్, ప్రగతి విద్యాసంస్థల అధినేత సనకా పూర్ణచంద్రరావు, జిల్లా ప్రాజెక్టు కమిటీ వైస్ ఛైర్మన్ వల్లూరుపల్లి గణేష్, ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్, ఎంఈవోలు ఎ.భానుప్రకాష్, జి.పద్మవాణి, తెదేపా మండల అధ్యక్షుడు కుదురవల్లి ప్రవీణ్‌చంద్ర, ఏఎంసీ ఛైర్మన్ జన్ను శోభన్‌బాబు, మాజీ ఎంపీపీ గొట్టిపాటి లక్ష్మీదాస్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కుమార్ రాజా

కఠోర శ్రమతో విజయం సాధ్యం

గుడివాడ: ఎంచుకున్న లక్ష్యంపై ప్రేమ, సాధించాలన్న తపన, దానికి తగిన కఠోర శ్రమ ఉంటే విజయం తప్పనిసరిగా సొంతం అవుతుందని విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి కాకొల్లు భస్మాకరరావు పేర్కొన్నారు. స్థానిక ఎయిమ్ కోచింగ్ సెంటర్‌లో గ్రూపు 2 విజేత తుమ్మూరి శ్రీప్రియాంకారెడ్డిని సత్కరించారు. ఎవరైతే నిత్యం లక్ష్యం దిశగా ఆలోచిస్తూ విద్యను సాగిస్తారో వారు తప్పక విజేతగా నిలుస్తారన్నారు. ఎయిమ్ నిర్వాహకుడు చోరగుడి ఇశ్రాయేలు, గృహనిర్మాణ శాఖ డీఈ గుడివాడ నిరీక్షణరావు, ఎంవీ.నారాయణ రెడ్డి, దిరిశన వీరయ్య, మేకా మురళి, తదితరులు పాల్గొన్నారు.

ప్రియాంకారెడ్డిని సత్కరిస్తున్న భస్మాకరరావు తదితరులు

మోహన్‌బాబు, విష్ణులను అరెస్టు చేయాలి

గుడివాడ: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నందుకు ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ నేతలపై దాడులను చేసిన సినీ నటుడు మోహన్‌బాబు, విష్ణులను వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.సమరం డిమాండ్ చేశారు. స్థానిక శ్రీచైతన్య జూనియర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ నేతలు శనివారం ఆందోళన చేశారు. పట్టణ కార్యదర్శి నాగేంద్ర, నాయకులు హరీష్ కుమార్, కార్తీక్ సాయి తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

గడువు లేదాయే.. నమోదు కాదాయె!

అప్సడ రిజిస్ట్రేషన్లకు 10వ తేదీ ఆఖరు ★ ఇప్పటి వరకు నమోదు 43.14 శాతం

నాగాయలంక, న్యూస్‌టుడే

ఆక్వా రైతులు సాగు చేస్తున్న చెరువులను అప్సడా (ఏపీఎస్ఏడీఏ) అనుమతులను కూటమి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రతి చెరువుకు విద్యుత్తు రాయితీ, ప్రభుత్వ పథకాలు పొందేందుకు అప్సడాను ప్రామాణికంగా చేసింది. 2020 ముందు తీసుకున్న అనుమతులు చెల్లవు.. వాటి స్థానంలో కొత్తవి పొందాలని స్పష్టం చేసింది. అందుకు ఫిబ్రవరి 10 వరకు గడువు విధించింది. దీనిపై మత్స్యశాఖ సిబ్బంది విస్తృత ప్రచారం చేస్తున్నా.. శాతానికి మించి నమోదు కాలేదు. మరో మూడ్రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఆక్వా రైతులు ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.

లాభాలెన్నో...

అప్సడా రిజిస్ట్రేషన్‌తో మత్స్య ఉత్పత్తుల ఎగుమతులకు సులువవుతుంది. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా విదేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసుకోవచ్చు. భవిష్యత్తులోనూ అప్సడా అనుమతులున్న చెరువులకు మాత్రమే విద్యుత్ రాయితీ వర్తించనుంది. ప్రకృతి విపత్తులతో నష్టం వాటిల్లినా.. బీమా, పరిహారం పొందాలన్నా రిజిస్ట్రేషన్ తప్పనిసరని నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది.

భావదేవరపల్లిలో ఆక్వా రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏడీ ప్రతిభ

అవనిగడ్డ డివిజన్‌లో ఆక్వా సాగు (ఎకరాల్లో)

మండలం	విస్తీర్ణం	నమోదు
కోడూరు	7,308.8	3,159.19
నాగాయలంక	11,393.1	6,459.57
అవనిగడ్డ	213	199
చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల	723	327

అవసరమైన పత్రాలతో సంప్రదించండి

రిజిస్ట్రేషన్ భూమి హక్కుపత్రం, యజమాని ఆధార్, కౌలుకు తీసుకున్న లీజు ఒప్పందం, రూ.10 స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్, ఎకరాకు రూ.వెయ్యి చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంది. అసైన్డ్, దేవాలయాల భూములైతే సర్టిఫికెట్ ఆఫ్ కల్టివేషన్ ఏడాది కాలం గడువుతో అందజేస్తారు. ఆయకట్టు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో రైతులు మత్స్యశాఖ సిబ్బందిని సంప్రదిస్తే.. అక్కడికే వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం. **- అవనిగడ్డ ఏడీ ప్రతిభ**

విదేశీ వస్తువులను ప్రోత్సహించకండి..

పామర్రు: మన దేశంలో తయారైన వస్తువుల మాత్రమే వినియోగించాలని అల్లాడ అరవింద విజ్ఞాన విహార్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థులు పామర్రు పురవీధుల్లో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒక్కరూ భారతదేశంలో తయారైన వస్తువులే వినియోగించుకోవాలని అలవాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంఈవో 2 పద్మవాణి, ప్రిన్సిపల్ ఎస్.రమణమూర్తి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న అరవింద పాఠశాల విద్యార్థులు

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

పామర్రు, న్యూస్‌టుడే: సైబర్ నేరాలు, పోక్సో చట్టం, లోన్ యాప్ మోసాలపై స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ 2 విజయ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి తెలియజేస్తూ ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయిని పి.సామ్రాజ్యం, ఉపాధ్యాయులు కుమార్‌కాలేబ్, లక్ష్మీరాధ, శివరామ్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్ఐ 2 విజయభాస్కర్

వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహిస్తున్న జనసేన నేతలు

లడ్డూ కల్తీ కారకుల్ని కఠినంగా శిక్షించాలి

గుడివాడ, న్యూస్‌టుడే: శ్రీవారి లడ్డూ కల్తీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని గుడివాడ జనసేన బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్ పేర్కొన్నారు. స్థానిక జనసేన కార్యాలయంలో శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడుతూ తప్పును ఏమార్చడం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుల రాజకీయాలను రెచ్చగొట్టడం నీచమైన చర్య అన్నారు. మజ్జి శ్రీనివాస్, త్రినాథ్, రాజేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ❖ హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు తప్పులను పక్కనబెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తున్న జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పట్టణ తెదేపా అధ్యక్షుడు దింట్యాల రాంబాబు పేర్కొన్నారు. దేవునికి, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. జగన్, ఆయన పార్టీ నేతలు అధికార పక్ష పార్టీలను విమర్శించడం నీతిమాలిన బుద్ధికి నిదర్శనం అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

పెదపారుపూడి, న్యూస్‌టుడే: మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. పెదపారుపూడిలోని వెలుగు కార్యాలయంలో ప్రభుత్వ సబ్సిడీపై డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ సైకిళ్లను శనివారం ఆయన పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులతో మాట్లాడారు. సర్పంచి చప్పిడి సమీర, గుండపనేని శ్రీనివాసరావు, ఎంపీడీవో విమాదేవి, తహసీల్దారు శ్రీను నాయక్, చిలకా ఆంజనేయులు, గారపాటి బాబూరావు, చప్పిడి కిషోర్, దానబోయిన నారాయణ పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్ సైకిళ్లతో ఎమ్మెల్యే కుమార్ రాజా తదితరులు

తెదేపా బలోపేతానికి కృషి చేస్తా

పెదపారుపూడి, న్యూస్‌టుడే: గ్రామస్థాయిలో తెదేపా బలోపేతానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మచిలీపట్నం పార్లమెంటరీ సెక్రటరీ రవి కుమార్ అన్నారు. యలమర్రులోని పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు సూరపనేని సత్యనారాయణ నివాసంలో రవి కుమార్‌ను మండల నాయకులు శనివారం సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు చలసాని రమేష్ చౌదరి, సత్యనారాయణ, శ్రీనివాసరావు, ప్రసాద్, రాంబాబు, వెంకట నారాయణ, శివకుమార్, ఆంజనేయులు, సుబ్బయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రవి కుమార్‌ను సన్మానిస్తున్న మండల నాయకులు

నేడు ఉచిత మధుమేహ వైద్యశిబిరం

గుడ్లవల్లేరు: స్థానిక లయన్స్ సేవాభవన్‌లో ఆదివారం ఉచిత మధుమేహ వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్ ప్రతినిధి మూల్పూరి సుధాకర్ వెల్లడించారు. గుడివాడ వైద్యసిబ్బంది పాల్గొని రోగులకు పరీక్షలు చేసి దాతల వితరణతో ఉచితంగా మందులు అందజేయనున్నట్లు తెలిపారు.

సమ్మె నోటీసు అందజేత

కోడూరు: గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులకు కార్మికులు సమ్మె నోటీసును అందించారు. మన్నే అజరయ్య , మోహన్, బాబూరావు, గాంధీ పాల్గొన్నారు.

అవనిగడ్డ: స్థానిక గ్రామ పంచాయతీ కార్మికులు ఈనెల 12న జాతీయ సమ్మెలో పాల్గొంటున్నట్లు పంచాయతీ కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చారు. నాయకులు రమాదేవి, జగన్ శ్రీనివాసరావు, సంజీవరావు, లంకమ్మ, నవీన్, అర్జున్‌రావు పాల్గొన్నారు.

'రంగాను ఒక కులానికి ఆపాదించొద్దు'

అవనిగడ్డ, న్యూస్‌టుడే: వంగవీటి మోహన రంగాను వైకాపా నాయకులు ఒక కులానికి ఆపాదించడం సరికాదని తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని రంగా విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. డీసీ ఛైర్మన్ బచ్చు రఘునాథ్, రేపల్లె రవీంద్ర, యలవర్తి చిన్నా, మత్తి మురళీ, బోగాది బాలయ్య పాల్గొన్నారు.

14న జిల్లా స్థాయి 10కె, 6కె రన్ పోటీలు

గుడివాడ: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 14వ తేదీన పర్వతనేని జగన్‌మోహనరావు వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి 10కె రన్ పోటీలు పురుషులకు, 6కె రన్ పోటీలు 15 ఏళ్ల లోపు బాలికలకు, 12 ఏళ్లలోపు బాల, బాలికలకు 4కె రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్టేడియం ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శులు యలవర్తి శ్రీనివాసరావు, కిలారపు రంగప్రసాద్ తెలిపారు. 10కె రన్‌లో ప్రథమ బహుమతిగా సైకిల్, ద్వితీయ బహుమతిగా రూ.3116, తృతీయ బహుమతిగా రూ.1516 అందిస్తారన్నారు. మిగతా పోటీలకు బహుమతులు ఇస్తారన్నారు. ఆసక్తిగల వారు 13లోగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

జన్మభూమిలో వైద్యసేవలు

గుడ్లవల్లేరు: స్థానిక జన్మభూమి వైద్యశిబిరంలో శనివారం ఉచిత వైద్యసేవలు అందించారు. స్వచ్ఛాంధ్ర మిషన్ మాజీ వైస్‌ఛైర్మన్ డాక్టర్ సీఎల్.వెంకట్రావ్, ఏలూరు సెయింట్‌జోసఫ్ దంత కళాశాల, విజయవాడ పీవీఆర్ ఆస్పత్రి వైద్య సిబ్బంది దంత, గుండె పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా కొరారి రమణ

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడలో జరిగిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలలో సంఘ జిల్లా నూతన కార్యవర్గం ఎంపికైంది. అధ్యక్షుడిగా కొరారి రమణ, ప్రధాన కార్యదర్శిగా లింగం ఫిలిప్, వర్కింగ్ ప్రసిడెంట్‌గా చింతలూరి సత్యనారాయణ, కోశాధికారిగా దుంపల వెంకట నరసింహారావు, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని శనివారం ఏఐటీయూసీ కార్యాలయంలో పార్టీ నేతలు అభినందించారు.

చంద్ర రామలింగయ్యకు ఘన నివాళి

మంగళాపురం (చల్లపల్లి), న్యూస్‌టుడే: భారత దేశ వ్యాప్తంగా లౌకికశక్తులు బలపడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చంద్ర రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ఆయన స్థూపానికి నివాళులర్పించారు. చల్లపల్లి జమిందారీ విధానానికి వ్యతిరేకంగా సాగిన అనేక పోరాటాలలో రామలింగయ్య ప్రధానపాత్ర పోషించారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే అజెండాతో బీజేపీ సాగుతోందని దుయ్యబట్టారు. నేతలు అడ్డాడ ప్రసాద్‌బాబు, చంద్ర ప్రసాద్, పరుచూరి శ్రీనివాసరావు, నిడమానూరి వెంకయ్య, చంద్ర రామకోటేశ్వరరావు(ఆనంద్), చంద్ర సుబ్బారావు పాల్గొన్నారు.

రామలింగయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

అధ్వానంగా గురుకులం రహదారి

అవనిగడ్డ మండలం పులిగడ్డలోని గురుకులానికి వెళ్లే ప్రధాన రహదారి ఆక్రమణకు గురై కంకర గుట్టలు, మురుగు నీటి నిల్వలతో అధ్వానంగా ఉంది. పక్కనే లేఔటు ఉండటంతో గృహ నిర్మాణాలకు సంబంధించిన కంకర, ఇసుకను లబ్ధిదారులు ఈ రహదారిపైనే నిల్వ చేస్తుండటంతో పాటు చెట్ల కొమ్మలతో మూసుకుపోయింది. రహదారి వెంట ఉండే వారు మురుగు నీటిని రహదారిపై వదిలివేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారిని అభివృద్ధి చేయాలని విద్యార్థులు, ఆచార్యుల బృందం విజ్ఞప్తి చేస్తున్నారు.

- పులిగడ్డ (అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే

గ్రూప్-2 విజేత నాగరాజుకు సత్కారం

చల్లపల్లి: గ్రూప్-2లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన అంధుడు నందం నాగరాజును తెదేపా పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అభినందించారు. గెజిటెడ్ అధికారి కావాలనే లక్ష్యంతో ఉన్నట్లు నాగరాజు తెలిపారు. నాగరాజుకు యార్లగడ్డ శ్రీనివాసరావు రూ.5వేలు నగదు అందించారు. చల్లపల్లి ఉప సర్పంచ్ ముమ్మనేని నాని నూతన దుస్తులతో సన్మానించారు. నేతలు రాంబాబు, బోలెం నాగమణి, పైడిపాముల స్వప్న, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.

నాగరాజు, తల్లిని సన్మానిస్తున్న తెదేపా నేతలు

రేషన్ దుకాణం నిల్వల పరిశీలన

మొవ్వ (కూచిపూడి) న్యూస్‌టుడే: మొవ్వలో స్థానికుని ఫిర్యాదుతో ఇటీవల మూసివేసిన చేసిన రేషను షాపు రెవెన్యూ అధికారులు దస్త్రాలను, సరకు నిల్వలను శనివారం పరిశీలించారు. రేషన్‌షాపులో నిల్వ ఉన్న సరకుకు స్టాకు రిజిష్టర్‌లో నమోదుకు లెక్క సరిపోయిందని తహసీల్దారు మస్తాన్ ధ్రువీకరించారు. డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరావు, ఆర్ఐ విజయ దుర్గ పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

చల్లపల్లి, న్యూస్‌టుడే: ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీర్ రిజ్వాన్ పిలుపునిచ్చారు. శనివారం చల్లపల్లిలోని చంద్ర రాజేశ్వరరావు వికాసకేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, విత్తన చట్టాన్ని రద్దు చేయాలన్నారు. నేతలు సురేంద్రనాథ్ బెనర్జీ, గుత్తికొండ రామారావు, శ్రీనివాసరావు, వాకా రామచంద్రరావు, యద్దనపూడి మధు, మొహమ్మద్ కరీముల్లా, బండారు కోటేశ్వరరావు, పరుచూరి జనార్ధనరావు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీనేత మీర్ రిజ్వాన్

రహదారి ఆక్రమణలు తొలగించాలి

మోపిదేవి: పెదకళ్లేపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ప్రధాన రహదారి వెంట ఆక్రమణలు తొలగించి నూతన రహదారి నిర్మించాలని గ్రామస్థులు మహాశివరాత్రి ఉత్సవ సమన్వయ సమావేశంలో డిమాండ్ చేశారు. ఆర్డీవో పోతరాజు అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో సీఐ ఈశ్వరరావు,ఈవో దాసరి శ్రీరామవరప్రసాదరావు, ఎస్.ఐ గౌతమ్‌కుమార్, ఎంపీడీవో స్వర్ణబారతి, తహసీల్దార్ హరనాథ్, సర్పంచి సంధ్యారాణి, ఇన్‌ఛార్జి ఎంపీపీ జననీకుమారి తదతరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఈవో

శ్మశానవాటిక అభివృద్ధికి వినతి

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ పెద ఎరుకపాడులోని శ్మశానవాటికను తక్షణం అభివృద్ధి చేయాలని కోరుతూ 25వ వార్డు ప్రజలు జనసేన గుడివాడ బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్‌తో కలిసి పురపాలక కమిషనర్ సింహాద్రి మనోహర్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. గుడివాడ అభివృద్ధికి, సుందరీకరణకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృషి చేస్తున్నారన్నారు. రామిశెట్టి మురళి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కమిషనర్ మనోహర్‌కు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీ

చల్లపల్లి, న్యూస్‌టుడే: జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సహకారంతో చల్లపల్లి జడ్పీ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు జరిపి 49 మందికి దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఆప్తాల్మిక్ అధికారి డాక్టర్ మన్నే శ్రీలక్ష్మి తెలిపారు. సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి దాతృత్వంలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. సీహెచ్ఓ సుమతి, ఎంఎల్‌హెచ్‌పీ సునీత, ఏఎన్ఎం జయంతి, నాగలక్ష్మి, హెచ్ఎం రాజా పాల్గొన్నారు.

కళ్లజోళ్లు చూపుతున్న విద్యార్థులు

స్పెల్‌బీ విజేతకు సత్కారం

నాగాయలంక, న్యూస్‌టుడే: స్పెల్‌బీ పోటీలలో సంగమేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి నాళ్ల హర్ష వర్ధన్ రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం క్రమపరం చేసుకుని సిల్వర్ మెడల్ పొందారు. ఈ సందర్భంగా శనివారం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను పాఠశాలలో సత్కరించారు. సర్పంచి తోట లంకమ్మ, బావిరెడ్డి నాగవెంకట శ్రీలక్ష్మీలను కూడా సత్కరించారు. రూ.11 వేలు నగదును శ్రీలక్ష్మి అందజేశారు. సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

హర్షవర్ధన్, ఉపాధ్యాయురాలిని సత్కరిస్తున్న దృశ్యం

టోర్నమెంట్ విజేత మోపిదేవి జట్టు

కప్‌తో మోపిదేవి జట్టు

మోపిదేవి, న్యూస్‌టుడే: రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా కృష్ణాజిల్లా నుంచి పాల్గొన్న మోపిదేవి జట్టు విజేతగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో టోర్నమెంట్ జరిగింది. విజేత జట్టు కెప్టెన్ రమణశాస్త్రి బృందానికి నిర్వాహకులు ఎ.కృష్ణప్రభాకర్ కప్, నగదు బహుమతులు, జ్ఞాపికలను అందించారు.

'లడ్డూలో జంతు కొవ్వు'

అవనిగడ్డ, న్యూస్‌టుడే: తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో జంతు కొవ్వు వినియోగించి, హిందువుల మనోభావాలను జగన్‌రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసిందని తెదేపా నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అంబటి రాంబాబు అహంకార పూరితంగా మాట్లాడడం తగదన్నారు. జనసేన పార్టీ రంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో తెదేపా నాయకులు కె.వెంకటేశ్వరరావు, కె.ఇమ్మానియేలు, బండె రాఘవ, దుర్గాప్రసాద్, మేడికొండ విజయ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడిలో చేర్పించండి

పోస్టర్ ఆవిష్కరిస్తున్న సంఘ నాయకులు, ఉపాధ్యాయులు

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం.. ఊరు బడిని కాపాడుకుందాం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంఈవో వెంకటేశ్వరరావు, సురేష్, సంఘ నాయకులు పోస్టర్లను ఆవిష్కరించారు. సంఘ రాష్ట్ర కౌన్సిలర్ విజయశ్రీ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించాలని కోరారు. సంఘ సభ్యులు ప్రసాద్, విజయలక్ష్మి, కోటేశ్వరరావు, అహ్మద్ బాబు పాల్గొన్నారు.

రేషన్ బియ్యం నిల్వ చేసిన వ్యక్తిపై కేసు

కోడూరు, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా కోడూరులో అక్రమంగా నిల్వ ఉంచిన 150 కిలోల రేషన్ బియ్యాన్ని ఎస్సై కె.చాణక్య సిబ్బందితో దాడి చేసి శనివారం స్వాధీనం చేసుకున్నారు. కోడూరులోని కాపులకాలనీలో నివాసముంటున్న వి.రామారావు నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

నిందితుడితో కోడూరు పోలీసులు

ఇంటి పన్ను వసూళ్లలో ఉత్తమ అవార్డులు

పెదపారుపూడి, న్యూస్‌టుడే: పెదపారుపూడి మండలంలోని నూరు శాతం ఇంటి పన్నుల వసూళ్లు చేసినందుకుగాను ఉత్తమ అవార్డు అందుకున్నట్లు ఎంపీడీవో విమాదేవి తెలిపారు. మండలంలోని గుర్విందగుంట, మోపర్రు, రావులపాడు పంచాయతీలు 100శాతం ఇంటి పన్ను వసూలు చేసినందుకు కార్యదర్శులు విజయ్, పుల్లారావు, చైతన్య శ్రీనివాస్‌కు పంచాయతీ రాజ్ కమిషనర్ ఎన్‌.ప్రభాకర్ సర్టిఫికెట్లను శనివారం గుడివాడ డీడీవో సునీతా శర్మ, డీఎల్‌పీవో సంపత్ కుమార్‌ల చేతుల మీదుగా అందజేశారు.

ఉత్తమ అవార్డు అందుకుంటున్న గుర్విందగుంట కార్యదర్శి విజయ్

సమాజానికి సేవ చేయాలి

హాజరైన చిన్మయ మిషన్ సభ్యులు

గుడివాడ, న్యూస్‌టుడే: సమాజంలో మనతో కలిసి జీవించే వారికి సేవ చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చిన్మయ మిషన్ గుడివాడ ఇన్‌ఛార్జి రతీశానంద సరస్వతి పేర్కొన్నారు. గుడివాడలో మిషన్ ఆధ్వర్యంలో వాలు శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోటరీ క్లబ్ లో జీ.బాల శ్రీకర్, రజని, మిషన్ వ్యవస్థాపకులు రాధా, అధ్యక్షురాలు డాక్టర్ రజని, కార్యదర్శి కె.విజయ, సూర్య కుమారి తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన

మా క్లయింటు కృష్ణా జిల్లా, గుడివాడ గ్రామ డోర్ నెం: 17/315 కాపురస్తురాలు ద్రోణవల్లి రాజా రామమోహనరావు గారి భార్య ద్రోణవల్లి గిరి కుమారి గారు మాకు ఇచ్చిన సంజాయిషీ ప్రకారం యావన్మందికీ తెలియజేయునది ఏమనగా..

మా క్లయింటు ద్రోణవల్లి గిరికుమారి గారికి వారి అత్తగారైన ద్రోణవల్లి శేషారత్నం గారి వలన రిజిష్టరు వీలునామా ద్వారా ఆస్తి రాబడివున్నది. అందుకు సంబంధించిన లింకు డాక్యుమెంట్ ది.24.06-1971వ దస్తావేజు నెం: 1494/1971, మరియు ఇతర డాక్యుమెంట్స్‌ను ఫోటో కాపీలు తీసుకొనుటకు ది.06.02.2026న వారి కుమారుడు ద్రోణవల్లి మహేష్ చౌదరి తీసుకుని వెళ్ళుచుండగా నెహ్రూచౌక్ సెంటర్, గుడివాడ నందు సదరు డాక్యుమెంట్స్‌లో వున్న ది.24.06.1971న క్రయ దస్తావేజు నెం: 1494/1971 వారి వద్ద నుండి జారి పడిపోయినట్లు గమనించి అందును గురించి అక్కడ పరిసర ప్రాంతములో వెతికియున్నప్పటికిన్నీ మరియు అక్కడ వున్న వారిని విచారించినప్పటికిన్నీ దొరికియుండలేదు.

కావున సదరు దస్తావేజు ఎవరికైనా లభ్యమైన యెడల వెంటనే అందజేయగలందులకు కోరబడుచున్నారు. సదరు దస్తావేజుపై ఎవరైనా ఏదైనా లావాదేవీలు గాని, అక్రమ లాభము పొందు ఉద్దేశ్యముతో జరుపు ఎట్టి చర్యలు మా క్లయింటును బైండు చేయజాలవు అని తెలియజేయటమైనది.

చిరునామా: : డోరు నెం. 16/134, శ్రీ లలితా నిలయము, సత్యనారాయణపురం, గుడివాడ-521301.
సెల్ నెం. 98491 84283.
గుడివాడ,
తేది: 7-2-2026
జి.యల్.యన్.వి.అప్పాజి
జి.యస్.ఆర్. అరవింద్
న్యాయవాదులు

ది గుడివాడ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నెం. 1482, హెడ్ ఆఫీసు బ్రాంచ్, మెయిన్ రోడ్, బస్‌స్టాండ్ ఎదురుగా, గుడివాడ - 521301

మహాజన సభ మీటింగు నోటీసు

ది గుడివాడ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లి॥ నెం. 1482 గుడివాడ మెంబర్ల మహాజనసభ ది. 28.02.26 శనివారం ఉదయం గం॥ 11-00 లకు కమ్మవారి సత్రం, పాటిమీద, గుడివాడ నందు ఈ క్రింది విషయములు చర్చించుటకు గాను ఏర్పాటు చేయబడినది. కావున యావన్మంది బ్యాంకు సభ్యులు మహాజన సభకు హాజరు కావలసినదిగా కోరుచున్నాము.

-: చర్చనీయాంశములు :-

1) 2024-2025 సంవత్సర 111 వ వార్షిక నివేదిక ఆమోదించుట.
2) 2024-2025 సంవత్సర ఆడిటు రిపోర్ట్ ఆమోదించుట.
3) 2024-2025 సంవత్సర లాభాల పంపకము ఆమోదించుట.
4) 2024-2025 సంవత్సర బడ్జెట్ కన్నా మించి అయిన ఖర్చు, వచ్చిన ఆదాయం ఆమోదించుట.
5) 2025-2026 సంవత్సర అదనపు బడ్జెట్ మంజూరు చేయుట.
6) 2026-2027 సంవత్సర బడ్జెట్ మంజూరు చేయుట.
7) బ్యాంక్ నందు చేర్చుకొనబడిన A-Class మెంబర్ల మరియు తొలగించబడిన A-Class మెంబర్ల ఆమోదించుట.
8) బ్యాంక్ మెంబర్లు, ఋణగ్రహీతలు బకాయి చేసిన అప్పులు ఆమోదించుట.
9) ది. 31.01.26 నాటికి గల వాయిదా మీరిన బ్యాంకు బకాయిదారుల (డిఫాల్టర్) జాబితా సభ్యులకు సమర్పించుట / పరిశీలన నిమిత్తం ఉంచినందుకు ఆమోదించుట గురించి.
10) బ్యాంక్ మెంబర్లు, ఋణగ్రహీతలనుండి సేకరించిన డిపాజిట్లు ఆమోదించుట.
11) 2025-2026 ఆర్థిక సంవత్సరమునకు BGR & Associates, CA గుంటూరు వారిని Statutory Auditor గా నియమించుటకు RBI, AP RO విజయవాడ వారు అనుమతించినందున ఆమోదించుట మరియు వారికి చెల్లించు ఫీజు నిర్ణయించుట గురించి.
12) 2026-2027 ఆర్థిక సంవత్సరమునకు CONCURRENT ఆడిటర్ గారిని నియమించుట మరియు ఫీజు నిర్ణయించుట గురించి.
13) బ్యాంక్ నిధుల ఇతర సంస్థలలో పెట్టుబడి చేసిన వాటిని పరిశీలించి ఆమోదించుట.
14) OFFICIAL P-I-C వారి 2024, 2025 మరియు 31-01-26 వరకు తీసుకున్న వివిధ నిర్ణయాలను ఆమోదించుట గురించి.
15) OFFICIAL P-I-C వారి అనుమతిన ఇతర విషయములు పరిశీలించుట.

గమనిక : 1) సభ్యులను గుర్తించుటకు బ్యాంకు వారి గుర్తింపు కార్డు తీసుకుని సభకు హాజరు కావలెను.
2) సభ్యుల తమ చిరునామా మరియు ఫోన్ నెంబర్లలో మార్పులు ఉన్నచో సంబంధిత బ్రాంచ్ నందు తెలియపరచవలెను.

టి.ఎస్.ఆర్. చౌదరి కార్యదర్శి/ఇ.ఇ. — గుడివాడ 05-02-2026 — **DLCO, GUDIVADA/ OFFICIAL P-I-C**

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

మంచి కండిషన్‌లో ఉన్న Maruthi Dzire VXI 2018 మోడల్ 85000 కి.మీ. తిరిగిన పెట్రోల్ కార్ అమ్మకము. న్యూ బ్యాటరీ. ✆ 91003 63437

BUSINESS SERVICES

మహిళా బిజినెస్ పార్టనర్స్ కావలెను. 20-45 సం॥లు. హౌస్‌వైఫ్, టీచర్స్, లెక్చరర్స్, మేనేజర్స్, రిటైర్డ్‌పర్సన్స్, జీరో ఇన్వెస్ట్‌మెంట్ ✆ 70957 91736.

BUSINESS OFFER

Established Hospital Wanted Partnership or Consultants Doctors. M.D., M.S., Ortho, Pediatric, Urology, Genaral Surgen at Vijayawada. ✆ 93936 09999.

EV Charging Business Opportunity: End to End Setup & Support. Earn from your location. Call: 9879872811

Promote Apex Solar Business with Just 3600/- Earn Daily Good Income + Get 6000/- Worth of Digital Marketing Course Free ✆ 91337 52959.

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

FOR SALE

బొటిక్ అమ్మకం:మంచి ఆదాయంతో 13 సం॥ల నుండి రన్నింగ్‌లో ఉన్న బొటిక్. బెంజిసర్కిల్ దగ్గర, LEPL ప్రక్కన, రోడ్డు No:1, RTC కాలనీ. 94901 13293

PACKERS & MOVERS

Tirumala Packers & Movers an ISO 9001:2015 Certified CO. Household Goods Shifting Any Time Any Where. ✆ 97043 64389.

SOLAR PRODUCTS

Radiant Solar రూ 1.00తో సోలార్ విద్యుత్ పొందండి. 25 సం॥లు ఉచితంగా కరెంట్, 78,000 క్యాష్ పొందండి ✆ 81431 25777

BUILDING CONSTRUCTION

ARCHITECT & ENGINEERS

వాస్తు ప్రకారం నివాస గృహములకు ప్లాన్లు వేయబడును. వాస్తు సలహాలు చెప్పబడును. క్రొత్తగా నిర్మించు గృహములకు మార్కింగ్ చేయబడును. ✆ 98491 52902

WATER PROOFING

Tarun Slab Leakage Works ★ 25 Yrs Exp. ★ 5 Yrs Warranty ★ Bathroom Leakage Grouting Epoxy Works. ✆ 94940 02285, 99516 07504.

EDUCATION

SPOKEN HINDI

Learn Online/ Offline Spoken Hindi/ English, French & German Within 30 Days.100% Guarantee for all Ages. Free Demo.✆ 98495 42456

HOME TUITIONS

ప్రత్యూష (ఆన్‌లైన్ & హోమ్) ట్యూషన్స్ LKG to PG All Objective సబ్జెక్ట్స్. NEET, IIT ట్యూటర్స్‌కు. ✆ 92900 05677, 74165 35749

FINANCIAL SERVICES

మీ ఇళ్ళు, బిల్డింగ్స్ కాంప్లెక్స్‌ల మీద తనఖా పద్ధతిలో రూ.1 వడ్డీకి ఫైనాన్స్ ఇప్పించబడును. వేరే ఏ బ్యాంకులో ఉన్ననూ విడిపించబడును. ✆ 83099 11995.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్

లోన్స్ డబుల్ ధమాకా

10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును

ANY CIBIL PROBLEM WE CAN DO

FREE LEGAL AND TECHNICAL CHARGES

PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి

మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం

First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers

9390115506
9390115507

BHARAT BANK

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్ డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్ UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్, ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గాప్రసాద్. ✆ 98495 69111

PEST CONTROL

Tarun Pest ★25Yrs Exp. 5Yrs Warranty ★ Smell Less ★ Bayers Chemicals (Pest& Other Insects Control). ✆ 94940 02285, 99516 07504

ప్రియాంక పెస్ట్ & బాత్‌రూమ్ లీకేజ వర్క్స్ 30సం॥ అనుభవం, 5సం॥ గ్యారంటీ వాసనలేని బేయర్ కెమికల్స్‌తో చెదలు, బొద్దింకలు నివారించు సంస్థ ✆94924 82494, 93932 30136

PROFESSIONAL SERVICES

VAASTU

వాస్తు వాసుదేవరావు 51 సం॥ అనుభవం గల పండితులచే వాస్తు సలహాలు లభించును. విజయవాడ. ఆగిన నిర్మాణాలు వాస్తు సరిచేయబడును. ✆ 90000 27027, 98482 36117.

PEOPLE CARE

OLD AGE HOME

నెస్ట్ కేర్ హోమ్ వృద్ధాశ్రమం, కానూరు. వృద్ధులకు, బెడ్ పేషెంట్‌లకు ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణంలో మంచి ఆహారం, సేవలు కలవు. ✆ 98483 40496

REAL ESTATE

రామిశెట్టి ప్రాపర్టీస్ నేషనల్ హైవే ఫేసింగ్ గేటెడ్ కమ్యూనిటీ CRDA అప్రూవ్ లేఅవుట్స్‌తో పరిటాల, కంచికచర్ల, పామర్రు ఏరియాలలో ఓపెన్ ప్లాట్లు కలవు ✆ 99481 10645

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

విజయవాడ మరియు అమరావతి పరిసర ప్రాంతాలలో ఖాళీ స్థలాలు, పొలాలు కొనాలన్నా లేదా అమ్మాలన్నా సంప్రదించండి. 96424 64649.

రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో గజం 5,000/-, 10,000/-, 23,000/- కమర్షియల్ ప్లాట్ 37 లక్షలు. 15,000/- రెంటు. లోను కలదు. 90523 45356.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు ,పెదకాకాని, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా/ కొనాలన్నా సంప్ర. 73823 96677.

గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, తెల్లాపూర్ & మోకిలా, తుక్కుగూడ పరిసరాలలో ప్లాట్స్ అమ్మదలచిన కొనదలచిన. సంప్రదించండి: 99630 77477.

అమరావతి రాజధానిలో గల ల్యాండ్ పూలింగ్ ప్లాట్లు, పొలాలు విజయవాడ - గుంటూరు మధ్య అన్ని వెంచర్లలో ప్లాట్లు అమ్మదలచిన, కొనదలచిన Ph.77949 12324

FLAT FOR SALE

KANURU

3BHK 1,750SFt 1st Floor E/F Flat for Sale. With Carparking. Deepika Grandeur Apt, Road No.3, Amaravathi Colony, Kanuru, VJA. ✆ 99081 12244

కానూరు నాగార్జున హాస్పిటల్ దగ్గర పద్మావతి గ్రూప్ హౌస్ 3rd ఫ్లోర్ నందు తూర్పుఫేస్ 3 BHK ఫ్లాట్స్. లిఫ్ట్, కార్ పార్కింగ్‌తో అమ్మకం. సంప్ర: 90149 59999.

4&3 BHK SITE OWNERS FLATS FOR SALE

NAVAH GATED COMMUNITY @ KANURU

కొద్దిఫ్లాట్లు మాత్రమే త్వరపడండి

అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న HIGH RANGED (G+7) with 8 Blocks

3& 4 బెడ్‌రూమ్ ఫ్లాట్లు అమ్మకానికి కలవు గృహ ప్రవేశానికి సిద్ధం.

Contact 9849583838 9848641234

3BHK న్యూడీలక్స్ ఫ్లాట్స్ అన్నీ సౌకర్యాలు గల, 100% బ్యాంక్ లోన్‌తో గృహప్రవేశానికి సిద్ధంగా కలవు. బల్లెంవారివీధి, కానూరు. 970179 8726, 89196 79256

కానూరు, మురళీనగర్ బల్లెంవారివీధిలో అక్షయ మెడోస్‌నందు న్యూ 3 BHK (1400 Sft) ఫ్లాట్స్ అన్ని సౌ॥తో 53 లక్షలు. 89195 70872, 96428 47736.

కానూరు విన్నమనేని టీచర్స్‌కాలనీ మైనేనిప్లాజా 5thఫ్లోర్ నందు పడమరఫేస్ 1185 S.Ft.తో న్యూ 2BHK ఫ్లాట్ లిఫ్ట్‌కార్ పార్కింగ్‌తో అమ్మకం. 80740 52745

100% బ్యాంక్ లోన్‌తో కానూరు బల్లెంవారి వీధిలో Occupancyకి సిద్ధంగా ఉన్న న్యూ 2BHK & 3BHK తూర్పు ఫేస్ Flats అమ్మకం.✆ 81214 07585.

TADIGADAPA

Tadigadapa, VR Siddhartha Engg. College Opp: Padmaja nagar, Individual Floors 3BHK Flats 1800 S.Ft Sale. ✆ 94400 31268.

CURRENCY NAGAR

Vijayawada Currency Nagar near Aayush Hospital Kamala Residency 3BHK Furnished, N/E Face 1800 Sft Car Park. 97393 80905.

TADEPALLI

తాడేపల్లి/ AIIMS దగ్గర్లో APCRDAఅప్రూవ్ గృహప్రవేశానికి సిద్ధంగా తూర్పుఫేస్, 5thఫ్లోర్, న్యూ 3BHK ఫ్లాట్ (1615 S.Ft) సీలింగ్, కబోర్డ్స్, లిఫ్ట్, ROప్లాంట్, బ్యాంక్‌లోన్ సౌకర్యంతో అమ్మబడును. Tejas Residency. ✆87901 84566

SATYANARAYANAPURAM

VJA, సత్యనారాయణపురం 1200S.Ft., ప్రీమియం న్యూ 2BHK ఫ్లాట్స్ కార్ పార్క్, లిఫ్ట్, సీసీటీవీ, జనరేటర్‌తో BRTS రోడ్ దగ్గరలో అమ్మకం. 9182689909

GENERAL

Ready to Occupy 237 Sq.yds, 4500 Sq.Ft, Lavish Triplex Villas at Golden Villas. Mustabada Road, 1min. Drive to West bypass, 7min. Drive to NTR University ✆ 94405 28023

Ready to Move in Geted Community 2,3,4 BHK Flats for Sale in Currency Nagar. 100% Loan. ✆ 86884 66789

3 BHK Premium Flats @Patamata
For S.Ft. Cost Rs. 5900/-
Each Floor one Flat for Flat 2403 S.ft.
Wood Work. Ready to Move
✆ 99495 44424

3BHK సెమి ఇండిపెండెంట్ ఫ్లాట్స్ గృహప్రవేశానికి సిద్ధంగా పోరంకి-నిడమానూరు రోడ్డులో ఉగాది స్పెషల్ ఆఫర్‌తో అమ్మకంనకు కలవు. ✆ 85229 12999

బందరురోడ్డు టైం హాస్పిటల్ ఎదురు అశోక్‌నగర్ యార్లగడ్డ అప్పారావు వీధిలో తూర్పు ఫేస్ న్యూ 3BHK ఫ్లాట్స్ అమ్మకం ✆ 93462 36699, 92464 93335

గన్నవరం: 2BHK &3 BHK ఫ్లాట్స్ అమ్మబడును మరియు మీ స్థలంలో మెటీరియల్ కాంట్రాక్ట్‌తో కన్‌స్ట్రక్షన్ చేసి యివ్వబడును. 98666 69123, 7674819123

నిడమానూరు ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ ప్రక్కన హైవే ఆనుకుని ప్రముఖ గేటెడ్ 10ఫ్లోర్ల హైరైజ్ అపార్ట్‌మెంట్లు విశాలమైన 2BHK ఫ్లాట్స్ 90% బ్యాంక్ లోన్‌తో. 9951495555

గుంటుపల్లి హైవే తృప్తిహోటల్ దగ్గర, గ్రూప్‌హౌస్ E/W 2ఫ్లాట్స్, 2nd ఫ్లోర్, 1400 S.Ft., 2BHK ఫ్లాట్ కార్ పార్కింగ్‌తో అమ్మకం. ✆ 99087 20792.

VJA భవానీపురం HBకాలనీ ఫేజ్-II నందు 450చ॥అ॥ బ్లాక్ నెం. 14/13 ఫస్ట్‌ఫ్లోర్‌లో గల ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 98491 23983

1745 Sft. East Facing & 3250 Sft. Sea view New Flats for sale at Daspalla Hills, Visakhapatnam. ✆ 8639045966.

2BHK Apartment, East Facing, 2nd Floor, 9Yrs. Old, 48 L, Ayush Hospital Back Rd, Currency Nagar. ✆ 95533 22522

తాడేపల్లి లగ్జరీ రాయల్ అపార్ట్‌మెంట్స్‌లో, 5వఫ్లోర్ B-బ్లాక్, ఫ్లాట్ నెం:506, అన్నివసతులతో అమ్మకానికి కలదు. సంప్ర. Ph: 9000059583, 9000046605.

నెలకు రూ. 19,500/- అద్దెతో 37 లక్షలకే 2 BHK
చైతన్య కాలేజి బిల్డింగ్, విజయవాడ, కేసరపల్లి NHని ఆనుకుని
✆ 91609 06566

విజయవాడ భారతీనగర్ నందు గృహప్రవేశమునకు సిద్ధముగా న్యూ 3BHK (3100 S.Ft) సెంట్రల్ A/C, 3 కార్ల పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 99497 46789

సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ మారుతీ కార్ల షోరూం వెనుక షిర్డీ సాయి హైట్స్‌లో3BHK ఫ్లాట్, ఫుల్లీ ఫర్నిష్డ్1431S.Ft, 4th ఫ్లోర్,W/F. Ready to Occupy.✆ 98492 42413

న్యూ 2 BHK 40 లక్షలు
విజయవాడ, రాజధాని దగ్గర, గొల్లపూడిలో వెస్ట్ బైపాస్‌కి అతి సమీపంలో 1100 S.Ft.
✆ 93475 53145

VJA రామవరప్పాడు రింగు కమర్షియల్ ఏరియా వీరమాచినేని రెసిడెన్సీ 2BHK ఫ్లాట్ నెం. 505 (1075చ॥అ॥) కారుపార్కింగ్‌తో అమ్మకము. ✆ 94410 25225.

బందరురోడ్డు, పప్పుల మిల్లు సెంటర్ కాస TVS ప్రక్కన నిర్మించిన 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా వున్నవి. సంప్ర ✆ 94940 51157

విజయవాడ మహానాడురోడ్డు దగ్గర గణేష్‌నగర్ 4thరోడ్‌లో శ్రీనిలయం అపార్ట్‌మెంట్ 5th ఫ్లోర్‌లో 2BHK ఫ్లాట్ లిఫ్ట్, కార్ పార్కింగ్‌తో అమ్మకం. 99595 16777

3&4 BHK Deluxe Floorwise FLATS for SALE
Near Kennedy School, Kanuru.
G+2 Independent House for Sale in 154 Sq.yds
(Lift & 2 Car Parking) @ Tadigadapa.
✆ 7075017255

బందరురోడ్డులోని PVPమాల్ ఎదురుగా చెన్నుపాటి పెట్రోల్ బంక్ వీధిలో సాయిబలరాం టవర్స్‌లో 2BHK ఫ్లాట్ నెంబర్ 303 అమ్మకం. ✆ 98498 16076.

రమేష్ హాస్పిటల్ వెనుక LICకాలనీలో 1100S.Ft., ఈస్ట్ ఫేస్, ఫుల్ కబోర్డ్స్ వర్క్‌తో 2BHK ఫ్లాట్ అమ్మకం. ఈస్ట్ వెస్ట్ రోడ్స్‌తో 57Lakhs. 78423 88856

విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్ సెంటర్‌లో నార్త్‌ఫేస్ 72 చ॥గ॥ల్లో 2 స్టేర్స్ బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 90301 31739, 90327 09031.

గాయత్రినగర్ లలితా జ్యూయలర్స్ వెనుక రిలయన్స్ స్పెండర్ అపార్ట్‌మెంట్‌లో 3BHK, 2500 S.Ft., 2 కార్ పార్కింగ్స్‌తో అమ్మకం. 98482 07437/ 93981 14214

AISWARYA DIAMOND VAULT
CRDA Semi Gated Community
2 BHK & 3 BHK ఫ్లాట్స్ (UDS 50 గ॥) (UDS 70 గ॥)
నిడమానూరు సెంటర్‌లో ప్రైమ్ లొకేషన్‌లో గృహప్రవేశమునకు సిద్ధముగా అన్ని సౌకర్యములతో అందుబాటు ధరలలో అమ్మకమునకు కలవు
Bank Loan Available
✆ 91414 14915 63053 94419

కానూరులో 2BHK 5Years ఓల్డ్ ఫ్లాట్ సత్యనారాయణపురం చుట్టుపక్కల కాలనీలలో 2/3/4 BHKఫ్లాట్స్ కొత్తవి/పాతవి Flats అమ్మబడును. ✆9490198654

VJA ఆయుష్ హాస్పిటల్, కరెన్సీనగర్ వద్ద W/F 3BHK ఫుల్లీఫర్నిష్డ్ 2475 S.Ft. ఫ్లోర్ వైజ్ Dr. గారి ఫ్లాట్ రీసేల్ (4Y) 1.10 Cr. 95427 56666

VJA, లబ్బీపేట, బందరురోడ్డు దగ్గర బృందావనకాలనీ న్యూ Luxury 3BHK (1764 S.Ft.) ఫ్లాట్స్ 2Car పార్కింగ్‌తో అమ్మకం. 3,5 ఫ్లోర్. 98494 10812

VJA,లబ్బీపేట, భవానిగార్డెన్స్, వైష్ణవి రెసిడెన్సీ, 2ndఫ్లోర్, 3BHK (1384S.Ft.)ఫ్లాట్, ఈస్ట్‌ఫేస్, కార్‌పార్కింగ్, UDA 42గ॥. 9160002359, 9948148299

చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ ప్రక్కన విమ్స్ హైట్స్‌లో 3BHK 1st, 4th ఫ్లాట్స్ అన్ని సౌకర్యములతో అమ్మకము. ✆ 88851 15888, 88852 25888.

తాడేపల్లి (మం) కుంచనపల్లి KLU రోడ్‌లోని శ్రీనివాసమ్ అపార్ట్‌మెంట్‌లో 3BHK, ఫ్లాట్‌నెం: 201, మొదటి ఫ్లోర్ అమ్మకమునకు కలదు. ✆ 94408 01883.

1756 S.Ft. గల 3B/R Flat, 3rd ఫ్లోర్, రామవరప్పాడు రింగ్ దగ్గర బల్లెంవారివీధి, పెట్రోల్ బంక్ వెనుక వైపు అమ్మకం. ✆ 93816 50856

HOUSE FOR SALE

TADIGADAPA

బందరు రోడ్డు తాడిగడపలో 150 చ॥గ॥ల్లో G+1 మరియు G+2 ఇండివిడ్యువల్ బిల్డింగ్ గృహ ప్రవేశమునకు సిద్ధముగా ఉన్నవి. ✆ 82472 68384.

PENAMALURU

బిల్డింగ్ అమ్మకం
బందరురోడ్‌కి 100 అ॥ దగ్గరలో గోసాల సెంటర్‌కి సమీపమున 3 BHK ఫ్లాట్ -8 మరియు పెంట్ హౌస్ గల (మొత్తం 1500 S.Ft.) బిల్డింగ్ అమ్మకం.
✆ 94852 90846

SATYANARAYANAPURAM

W/F G+2 INDP House 172 Sq.Yds @Mutyalampadu. Teachers Colony, 3rd Ln Govt. Press Vijayawada ✆ 9281442425/ 9154024700.

GENERAL

Indp. House for sale. Nethaji St, Sitharampuram, Next right to Visalandhra office- VJA, E/F, 279 Sq.Yd. Clear title, Prime location. Ph: 87902 77465, 79952 46632.

HOUSE FOR SALE
East Facing, 3 Floor Building, 485 Sq.Yds, Plot No.93, Maruthi Colony, 2nd Lane, Behind Rythu Bazar, (20Meters from Panta Kaluva Road), Patamata, Vijayawada-520010 (NOT FOR DEVELOPMENT)
7702444575

నవులూరు, మంగళగిరినందు, 300 గజాలలో పడమర ఫేసింగ్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కలదు. Phone: 94408 22781.

VJA, భవానీపురం, స్వాతి థియేటర్ దగ్గరలో బ్యాంకు సెంటర్‌లో NH నుండి 2వ బిట్ 40Ft లోపల 150 గ॥ల G+1 ఇల్లు అమ్మకం. ✆ 95730 59117

VJA, కస్తూరిబాయిపేట, గాంధీబొమ్మల దగ్గరలో ఈస్ట్‌ఫేసింగ్ 73 గజాలు గ్రౌండ్, ఫస్ట్‌ఫ్లోర్‌లు గల RCC బిల్డింగు అమ్మకము. Cont: ✆ 91000 41412

Indp. House for Sale. CRDA Plan, G+1, N/F, Indep. House for Sale. Vja, Pedapulipaka. Direct Contact: ✆ 92908 84244.

విజయవాడ, నిడమానూరుగ్రామంలో రామలయం వీధిలో గంగానమ్మ గుడి దగ్గర R.S.No.152/1, D.No: 4-136లో 453చ॥గ॥లు మరియు అందులో నిర్మించబడియున్న 946 చ॥అ॥ల RCCబిల్డింగ్ అమ్మకమునకు కలదు. ఫోన్: 99080 80180

ఇండివిడ్యువల్ బిల్డింగ్
పోరంకి, బందరు రోడ్డుకి దగ్గరగా రామాపురం కాలనీలో E/F 160 గ॥ల్లో 2 BHK ఇండివిడ్యువల్ బిల్డింగ్ మరియు గ్రూప్ హౌస్ నందు 2 BHK ఫ్లాట్స్ అమ్మకం
✆ 98665 11121

పటమట స్వీట్‌మ్యాజిక్ దగ్గర, 250 గజాలలో G+1 బిల్డింగ్ ★ ఇబ్రహీంపట్నంలో 600 గజాలలో 4 అంతస్తుల బిల్డింగ్ ★ మంగళగిరి నేషనల్ హైవేని ఆనుకొని 445 గ. స్థలం అమ్మబడును. 98484 16864

విజయవాడ, పడమట, న్యూ RTC కాలనీ, East, 324 చ.గ. G+1 INDP హౌస్, Rents: 30,000/-, No Brokers Pls. Ph: 90599 44440.

తూర్పుఫేసింగ్, 40అ॥రోడ్,55చ॥గ॥ డూప్లెక్స్ G+1 బిల్డింగ్ మాస్టర్‌ప్లాన్‌తో విజయవాడ సింగ్‌నగర్ ఫైపుల్ రోడ్ శాంతినగర్ వద్ద అమ్మకం.45L. ✆ 78938 23222

రామవరప్పాడు రింగ్‌లో K హోటల్ వెనుక ఇంద్రలోక్ ఎస్టేట్‌లో 150చ॥గ॥లో 3BHK డ్యూప్లెక్స్ ఇండివిడ్యువల్ హౌస్ అమ్మకానికి కలదు. ✆ 98481 53136.

292 గజాలలో G+1 బిల్డింగ్ 3500SFt Fully Renovated Funtimes ప్రక్కన,మారుతి కోపరేటివ్‌కాలనీ వద్ద అమ్మకం. ✆98854 42812

పోరంకిలో 750 గ॥లలో తక్కువ ధరలో ఎక్కువ అద్దె వచ్చే కాంప్లెక్స్‌లు, కమర్షియల్ సైట్స్, ఇంటి స్థలాలు తక్కువ ధరలలో పొలాలు కొరకు సంప్ర: 90631 87844

VJA, బెంజిసర్కిల్ దగ్గర్లో 5కోట్లు, ఏలూరు రోడ్డు దగ్గర్లో 10కోట్లు, పుష్పా హోటల్ దగ్గర్లో 4కోట్లు గల కమర్షియల్ బిల్డింగ్‌లు అమ్మకం. సంప్ర: ✆ 99637 22999

2BHK ఇల్లు ప్రశాంత వాతావరణంలో 167గ॥లలో కట్టిన ఇల్లు, కోలవెన్ను గేటెడ్ కమ్యూనిటీలో 50 లక్షలు మాత్రమే. ✆ 77801 96244.

LAND FOR SALE

కొండేపూడి గ్రామం, పెదన మండలం, బందరు తాలూకా నందు 9.10 ఎకరాల మాగాణి వ్యవసాయ భూమి ఒకే చోట అమ్మకానికి కలదు. కరెంటుతో లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కలదు. వడ్లమన్నాడు డ్రైనేజీ ప్రక్కన, పెడనకు 4 కి.మి, (బందరు గుడివాడ రోడ్డు) ఫోన్: 996367 4352, 94401 38224.

ఫ్లాష్.... ఫ్లాష్....
వినుకొండ (పల్నాడు జిల్లా)
అవకాడో ప్లాంటేషన్‌లో 11 సెంట్లు 6 లక్షలు మాత్రమే
లిమిటెడ్ ఆఫర్ only
24 నెలల సులభ వాయిదాలు కలవు.
✆ 9133574455

రాజధాని పరిధిలో అమరావతి మండలం యండ్రాయి గ్రామం నందు 4.5 ఎకరాల పొలము అమ్మబడును. డైరెక్ట్ పార్టీ మాత్రమే సంప్ర: 70134 15069.

కృష్ణా జిల్లా, జి.కొండూరు మండలం, చెవుటూరు గ్రామంలో 20సం॥ల వయస్సు మామిడిచెట్లు ఉన్న 12 ఎకరములు మామిడితోట అమ్మకం. 93921 12777, 94938 72999

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

చల్లపల్లి- మచిలీపట్నం చెన్నై హైవే రోడ్ ఫేసింగ్ శారద గ్రాండ్యూర్ కళ్యాణ మండపం ప్రక్కన 93 సెంట్లు అమ్మకానికి కలదు. దిలీప్ గాజుల ✆ 79890 34247. 95055 88577.

గన్నవరం నుండి పురుషోత్తపట్నం రోడ్డులో 2.5 ఎకరముల Land అమ్మకమునకు కలదు Contact PH: 80085 08885.

కేసరపల్లి నుండి సావరిగూడెం రోడ్‌లో 2 ఎకరములు LAND అమ్మకమునకు కలదు Contact PH: 99088 52727.

గుడివాడ మండలం, కొమరవోలు శివారు తటివర్రు గ్రామమునందు 10 ఎకరముల మాగాణి పొలము అమ్మకం. సంప్ర: ✆ 93462 81147, 83676 38755

గుండిమెడ దగ్గర5ఎ॥ & పరిసర ప్రాంతాలలో పొలములు & జగ్గయ్యపేటలో 17ఎ॥ నందమూరినగర్, తోటచర్లవద్ద రోడ్‌ఫేస్‌తో స్థలాలు, లయోలా కాలేజ్ దగ్గర 267 గ॥లలో ఇల్లు అమ్మకం. ✆ 98496 33982

NTRజిల్లా కంచికచర్ల మం॥ గనిఆత్కూరు గ్రా॥ లంకభూమి ఒక ఎకరము రేటు రూ.25 లక్షలు గండేపల్లి గ్రామములో ఇళ్ళ మధ్యలో సెంటు 2లక్షలు. 96761 02276

VJA గుణదల కార్మెల్‌నగర్‌లో నెక్స్‌జెన్ విల్లాస్ వద్ద కమర్షియల్ & కన్‌స్ట్రక్షన్‌కు అనువైన 6150 చ॥గ॥ల స్థలం అమ్మకము. చ॥గ॥ 32 వేలు. 78939 93999

నున్న గ్రామంలో అమెరికన్ హాస్పిటల్ చర్చి ఎదురు రోడ్‌లో 2 ఎకరాల కొబ్బరి, మామిడి తోట కమర్షియల్‌కు అనువైనది అమ్మకమునకు కలదు. ✆ 98481 11211.

గుడివాడ దగ్గర, వెంట్రప్రగడ గ్రామంలో, మెయిన్‌రోడ్డు, పంటకాలువ ఆనుకొని ఎ॥ 2.56 సెంట్లు (1+1.56) వ్యవసాయభూమి అమ్మబడును. ✆ 85007 37579

9ఎకరాల మామిడితోట అమ్మబడును. విస్సన్నపేట సిటీకి 4KM రెడ్డిగూడెం వెళ్లే రూటు తారురోడ్డు ఫేసింగ్ 1ఎకరం 35 లక్షలు. 94915 86009/ 88856 12999

ఎనికేపాడు 100అడుగుల రోడ్డు ఫేసింగ్ పడమర 1684 గజముల స్థలం అమ్మకానికి కలదు. ✆ 93967 79555.

PLOT FOR SALE

KANURU

పోరంకి నారాయణపురం కాలనీ వద్ద 300గజాల VGTM ఉడా LRS లేఅవుట్ ప్లాటు అమ్మకం. చ॥గ॥ 45000/- (నో బ్రోకర్స్) Cell: 92907 63488

కానూరు, తాడిగడప, పోరంకి, గొల్లపూడిలలో రాఘవ ఎస్టేట్స్, జన చైతన్య, హరివిల్లు, శ్రీ భ్రమర, శ్రీ సిటి వెంచర్లలో ప్లాటు అమ్మదలచిన వారు. ✆ 93922 56567

హరివిల్లువారి అన్ని CRDA లేఅవుట్‌లలో పెనమలూరు కంకిపాడు గండిగుంటలో 194, 240, 300, 400 గ॥ మంచి ప్లాట్లు కంపెనీ డైరెక్ట్ సేల్. ✆92464 73929

TADIGADAPA

తాడిగడప 100అ॥ కామినేని హాస్పిటల్ రోడ్డులో పంచుమర్తి అనురాధ గారి విల్లాస్ రోడ్డులో 250గజాల లే అవుట్ ప్లాట్ అమ్మకం. సంప్ర ✆ 92907 63488

నిడమానూరు to పోరంకి, నారాయణ పురం కాలనీరోడ్డులో & తాడిగడప 100 అడుగుల రోడ్డులో 200, 300,400, 600, 1000 &1200 చ.గ.ల ప్లాట్స్ అమ్మకం 98495 05854

PENAMALURU

200అ॥ బందరురోడ్డుకి దగ్గరగా ఈడుపుగల్లు శ్రీభ్రమర వారి ప్యారిడైజ్-I వెంచర్‌లో 200 చ॥గ॥ల లేఅవుట్ ప్లాట్లు-2 అమ్మకం. ✆ 86881 88809

CRDA లేఅవుట్ ప్లాట్లు
బందరురోడ్డులో మెయిన్ రోడ్డుకి అతి సమీపమున గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లో ఓపెన్ ప్లాట్లు & ఇండివిడ్యువల్ హౌసెస్ బ్యాంక్ లోన్‌తో కలవు. 40 అ॥ రోడ్లు, చుట్టూ కాంపౌండ్‌వాల్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, కరెంట్ 24 గం॥ వాటర్ సప్లై, సెక్యూరిటీ, చిల్డ్రన్స్ పార్క్ మొ॥ సౌకర్యములతో అందుబాటు ధరలకే అమ్మకం
✆ 97012 02266

CURRENCY NAGAR

విజయవాడ, భారతీనగర్‌లో North& East ఫేసింగ్‌తో గల 451చ॥గ॥ల స్థలం మొత్తంగా లేదా విడిగా అమ్మకం. ✆ 93946 26067/ 94903 53541

విజయవాడ LIC కాలని, ప్రక్కన Film కాలనీలో ఉత్తరం ముఖంగా ఉన్న 270 చ॥గ॥ ప్లాట్ అమ్మకానికి కలదు. నోబ్రోకర్స్ ✆ 99482 11948.

TADEPALLI

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మంగళగిరి (విజయవాడ)లో అమరావతి టౌన్‌షిప్‌లో, క్రికెట్ స్టేడియంకు చేరువలో 1000 చ. గ॥ 100x90 అమ్మబడును. ఫోన్: 85558 61072

GOLLAPUDI

గొల్లపూడి ఖలీల్‌భాయ్ రెస్టారెంట్ Opp రోడ్డులో హైవేకి 600 మీటర్ల దగ్గరగా 250 గజాల లేఅవుట్ ప్లాట్లు అమ్మకం. గజం:26,000/- ✆ 92907 63488

GENERAL

347గ॥లు W/F, మెయిన్‌రోడ్‌కు ఫస్ట్‌బిట్, గేటెడ్ కమ్యూనిటీలకు ఆనుకొని, హైవేకి 1KM కేసరపల్లి గోడౌన్ రోడ్; ఉడా అప్రూవ్డ్ ప్లాట్ అమ్మకం. ✆ 99595 03455

కమర్షియల్ స్థలము అమ్మకము. విజయవాడ To హైదరాబాద్ రోడ్డులో కంచికచర్ల వద్ద 66x98 = 720చ॥గ॥లు N/E/W ఫేస్‌తో లే అవుట్ ప్లాటు అమ్మకం. చ॥గ॥ 15,000/- ✆ 93939 62234.

ప్రైడ్ ప్రాజెక్ట్ వారి ఆఫీసర్స్ ఎవెన్యూ 16 ఎ॥ ఓపెన్ ప్లాట్లు & విల్లాస్ గన్నవరం నుండి పురుషోత్తపట్నం 100అ॥ రోడ్ ఫేసింగ్ CRDA, RERA 50% బ్యాంక్‌లోన్, స్పాట్ రిజిస్ట్రేషన్ గ॥ 21,500/- Hyma Prasad ✆ 99596 45468

విజయవాడ భారతీనగర్ Novotel ప్రక్కన దక్షిణం ఫేస్ 58x66 కొ॥తో 432 చ॥గ॥లు అమ్మకమునకు కలదు. ✆ 93966 16555

విజయవాడ పాయకాపురం, న్యూ రాజీవ్‌నగర్ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ ఎదురు సందులో 24x30 కొలతలతో నార్త్‌ఫేసింగ్ 80 గ॥లు 23లక్షలకే అమ్మకం. ✆70138 03838, 86880 60047

బందరురోడ్డు ధనేకుల Eng. కాలేజ్ ఎదురుగా వెంటనే ఇంటి నిర్మాణమునకు అనువైన 33x57 కొ॥తో వెస్ట్‌ఫేస్ 209చ॥గ॥లు ✆ 93966 16555

విజయవాడ BRTS రోడ్డుకి 3వ బిట్ గాంధీనగర్ సీతన్నపేట 3వైపుల రోడ్డులు కలిగిన 706 చ॥గ॥ల స్థలం అమ్మకం. ✆ 87124 58054, 83090 22578

పోరంకి సీతాపురం కాలనీ ఫేజ్-2 ఉడా లేఅవుట్ 40అ॥రోడ్ తూర్పు ఫేస్ 320చ॥గ॥ (40x72) అమ్మకమునకు కలదు. No Brokers. ✆ 63036 31004.

West Facing Plot 466Sq Yards Approved Layout Polakampadu Near Vundavalli X Roads Close to Amaravathi 2nd Line to Main Road Only Buyers Contact. ✆ 90103 54062.

PLOT FOR SALE
Akunuru, Bandar Road, Approved Layout Plots at Signature Park.
Sq. yards - 11,000/-
96663 79999

విజయవాడ, పోరంకి, సీతాపురం కాలనీ, 410 చ॥గ॥ ఈస్ట్‌ఫేస్ & పటమట, కెనరా బ్యాంకు రోడ్డు 570 చ॥గ॥ వెస్ట్ ఫేస్ స్థలాలు అమ్మకం. ✆ 98498 64969.

బందరురోడ్డుకు 900 మీటర్స్ రింగ్‌రోడ్‌కు 1KM ఆకునూరు దగ్గరలో CRDA LP40/25 గేటెడ్ కమ్యూనిటీలో 138, 165, 183, 222 చ॥గ॥ ప్లాట్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంకులోన్ 70%తో Baburao. 91603 12999

యనమలకుదురు పోరంకి డొంకరోడ్ పార్థసారథి ఫంక్షన్ హాల్ దగ్గర పడమర ఫేస్‌తో 310గజాల ఖాళీ స్థలం అమ్మకం. ✆ 99596 70859.

పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ
ప్రైమ్ లొకేషన్‌లో 40 అ॥ రోడ్డు తూర్పు ఫేస్
ఫ్లోర్‌కి ఒక్క 3 BHK డీలక్స్ ఫ్లాట్
అమ్మకమునకు కలవు
✆ 90000 40792

రాజధాని అమరావతికి చేరువలో Vja-Hyd. ఎక్స్‌ప్రెస్ హైవేను ఆనుకొని ప్రపోజ్డ్ ఐకానిక్ బ్రిడ్జి వైకుంఠపురం బ్యారేజ్, ORR, కొత్తగా రాబోవుచున్న పరిటాల రైల్వే స్టేషన్, Logistic Hub కు అతి చేరువలో 30 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ '' The Royal '' లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్. సంప్ర: ప్రీ లాంచింగ్ ఆఫర్. ✆: 77993 34555.

కంకిపాడు, మచిలీపట్నం హరివిల్లు వారి CRDA వెంచర్స్‌లో రీసేల్ ప్లాట్స్ రీజనబుల్ రేట్లలో అమ్మకానికి కలవు. బ్యాంక్‌లోన్ ★ స్పాట్ రిజిస్ట్రేషన్ ✆93945 31999

VJA, పెనమలూరు CRDA LP No: 104/25, ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ బ్యాంక్ లోన్ ★ స్పాట్ రిజి. ✆ 95531 29369, 97054 33765.

కంకిపాడు బస్టాండ్ దగ్గర, ఫ్యూజన్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లో B బ్లాక్, ప్లాట్ నెం. 463, W/F 187 గ॥ ఖాళీస్థలం అమ్మబడును. ✆ 83099 08373.

Vja-1, అమ్మ హోటల్, Opp: అబ్దుల్ ఖాదర్ వీధిలో 180 చ. గ. ఈస్ట్ ఫేసింగ్ స్థలం అమ్మబడును. ✆77025 70866

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★ నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

రాజధాని అమరావతి, ఔటర్ రింగ్ రోడ్డు, కొత్త రైల్వే లైన్, ఇళ్ళ ప్రక్కన సెంటు కేవలం 2,49,999/- కొద్ది ప్లాట్స్, స్పాట్ రిజిస్ట్రేషన్. ✆ 84989 73586.

AP రాజధాని అమరావతి ప్రక్కన కంతేరులో శ్రీభ్రమరా ఆనంద విహార్-2లో CRDA అప్రూవ్డ్ 50x62 344 చ॥గ W/F ప్లాట్ అమ్మకం ✆ 96763 58196

తాడేపల్లి మం, గుండిమెడ CM స్మార్ట్ సిటీ గేటెడ్‌కమ్యూనిటీ CRDA అప్రూవ్డ్ వెంచర్‌నెం:38, W/F 222చ॥గ॥ (40x50)గ॥ 27వేలు స్థలం అమ్మకం. ✆ 98480 46823.

విజయవాడలో 28 లక్షలకే సొంత ఇంటి స్థలం. West బైపాస్ 1Km లో ఇల్లు కట్టుటకు వీలైన 100, 150, 200 గ॥ సేల్. 9177167079 నో బ్రో॥

మద్దూరు చిన్నకట్ట తారు రోడ్డు ఫేస్ 120, 130, 140, 150, 160, 170 చ॥గ॥ల ఈస్ట్/ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అమ్మకం. ✆ 90003 33366.

VJA, ఉయ్యూరు 75ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లో 60.40 రోడ్లతో ఓపెన్ ప్లాట్లు, విల్లాస్ 10,999కి అమ్మకం. ✆ 70937 56789

బందరు రోడ్ నేషనల్ హైవే ఫేసింగ్ నార్త్‌సైడ్ కంకిపాడు దగ్గరలో 450 చ॥గ॥ ప్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 98483 43355

వెలగలేరులో ఉన్న మా వెంచర్‌లోని తూర్పు, దక్షిణం 177గజాలు స్థలం కొత్తూరు తాడేపల్లి దగ్గర పడమర, ఉత్తరం కార్నర్ 1100 గజాల కమర్షియల్ స్థలం తక్కువ ధరకు అమ్మబడును. ✆ 93925 61459.

పోరంకి, సాయిలక్ష్మి-1లో ప్లాటు & పునాదిపాడులో వెంటనే ఇల్లు కట్టుకొనుటకు లే అవుట్ ప్లాట్స్ అమ్మకం. ఇన్వెస్ట్‌మెంట్‌కు కూడా కలవు. ✆ 91774 36308

12 సెంట్లు, కంచికచర్లలో హైవే ఫేసింగ్, ఊరికి ఆనుకొని, గురునానక్ కాలనీలో 282గ॥ NTR హెల్త్ యూనివర్సిటీ దగ్గర 750గ॥ ✆ 98480 88338

పోరంకి వెంకటాపురం కాలనీలో 11,12,13,14 రోడ్లలో Plots కొనబడును - అమ్మబడును. సంప్ర: ✆ 80193 33377

నందిగామ పాత బస్టాండ్ మెయిన్‌రోడ్డుకు ఆనుకొని 14సెంట్లు & 20 1/2 సెంట్లు రెండు బిట్లు విడిగా అమ్మకానికి కలదు. ✆ 99480 94928 /73966 78798.

VJA, గూడవల్లిలో జాస్పర్ టాటా మోటార్స్ ఎదురు, చైతన్య కాలేజీ వెనుక NH హైవే నుంచి 200 మీటర్లలో 202గజ E/F లేఅవుట్ స్థలం అమ్మకం. ✆ 98481 23235

కానూరు మురళీ నగర్ 1225గ॥ N/E కార్నర్ అమ్మకం. బల్లెంవారి వీధి - శక్తి కళ్యాణ మండపం వెళ్లే 80అ॥ రోడ్డులో గజం:35K. ✆ 94915 86009/ 88856 12999

3999/- to 11999/- వెస్ట్‌బైపాస్‌కి 2km K.తాడేపల్లి ఆగిరిపల్లి గన్నవరం మల్లవల్లి, పరిటాల, నందిగామ, కుకిపాడులలోCRDA 80% లోన్. ✆ 93985 76997

COMMERCIAL SPACE FOR SALE

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

మహానాడు రోడ్ KIA మోటార్స్ దగ్గరలో Rs.90K రెంటల్ అగ్రిమెంట్‌తో ఉన్న 2400 Sft Plug-Pay ఆఫీస్ స్పేస్ అమ్మబడును. ✆ 98482 54909.

గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్ నందు నూతనముగా నిర్మించిన G+4 కమర్షియల్ కాంప్లెక్స్ నందు షాపులు అమ్మకమునకు కలవు. సంప్ర: 99851 51976.

LEASE/ RENT

తాడిగడప (కామినేని హాస్పిటల్ రోడ్) 100అ॥ రోడ్‌లో పంచుమర్తి నగర్ నందు 5ఫ్లోర్‌ల భవనము సుమారు 10000చ॥అ॥ లీజుకు/ అద్దెకు కలదు. ✆ 97011 33336

అద్దెకు/ లీజుకు
ఎనికేపాడు SRK కాలేజ్ వెనుక 16,000, 7,500, 6000, 2,000 S.Ft. గల గోడౌన్స్ అన్ని సౌకర్యములతో అద్దెకు/ లీజుకు ఇవ్వబడును.
94948 22288
80082 45555

WANTED

I want to purchase a North/East facing 2bhk or 3bhk house in Vijayawada- Mutyalam padu/ Srinagar colony/ Ayodhya nagar/ Satya narayanapuram areas. Min area: 100sq.yards. New or recently constructed individual house preferred. No brokers please. Contact: S.S. Rama Chandra Murthy garu, ✆ 9676353204.

Wanted 1 Acre to 100 Acre Land Contact: ✆ 87548 09650.

LEASE/ SALE

నున్న దోబీఖానా రోడ్‌లో 80HP ఇండస్ట్రియల్ కరెంట్‌తో 628 చ॥గ॥లలో GF & FF, RCC, 2వ ఫ్లోర్ క్వార్టర్స్ గల బిల్డింగ్ లీజు/అమ్మకము. ✆ 98482 34444.

AGRICULTURE LANDS

గుడివాడ దగ్గర్లో ముదినేపల్లి (మం) చిగురుకోట ONGS ప్రక్కన 1.50 ఎకరము వ్యవసాయ భూమి అమ్మబడును. పొలాలు కావలసిన వారు సంప్ర: ✆ 91774 36308.

LAND REQUIRED

విజయవాడ సిటీలో కార్ డీటెయిలింగ్ మరియు కార్ వాష్‌కు 350 నుండి 700 గజముల స్థలము లీజుకి కావలెను. ✆ 96760 98391

TO LET

VJA Satyanarayanapuram New 3BHK Flat for Rent, Video Security, Parking etc., Only for Vegetarians. ✆99498 46721, 97030 65461

For Rent 3BHK Apt.1600 S.Ft., 2attached bath, Parking & Security, Painted Renovated Likenew. Dornakal Road, VJA. ✆ 70752 10521

బందరు రోడ్డు, టైమ్ హాస్పిటల్ బస్టాప్ వద్ద, 2nd ఫ్లోర్‌లో సింగిల్‌రూమ్ అద్దెకు ఇవ్వబడును. ✆ 90004 30323

కానూరు వృద్ధాశ్రమం రోడ్ శ్రీవాణి నిలయం 2nd ఫ్లోరు 3 BHK, 1700 S.Ft., ఈస్ట్‌ఫేస్, కార్ పార్కింగ్ సౌ॥లతో అద్దెకు ఇవ్వబడును. ✆ 94401 32746.

3BHK 1920 Sq.Ft., at Sowbhagya Heights beside Metro Hospital. TV, A.Cs, Beds, Sofa, Dining Tables+ Chairs with all Amenities for Rent. ✆ 80082 91236

Vijayawada Old 5 Bus Route Near Metropolitan Hotel Aurobindo Apartment 2BHK Ground Floor No.4 for Rent. Ph: 99493 74455

TOLET
విజయవాడ సూర్యారావుపేట, జడగంవారి వీధిలో డా॥ పల్లెం పెద్దేశ్వరరావు హాస్పటల్ దగ్గర 1వ ఫ్లోర్ (1300 చ॥అ॥) కమర్షియల్ /ఆఫీసులకు పార్కింగ్ సౌకర్యంతో అద్దెకు కలదు
✆ 96405 58558

2BHK ఫ్లాట్ చిట్టినగర్ సిండికేట్ బ్యాంక్ కాలనీ 2వ ఫ్లోర్ N/E కార్నర్ ఫ్లాట్ రెసిడెన్షియల్/ కమర్షియల్‌గా అద్దెకు ఇవ్వబడును. ✆ 94903 65566

గుంటూరు- నల్లచెరువు బొమ్మల సెంటర్ దగ్గర, 8000అడుగుల గోడౌన్ మొత్తంగాకాని విడివిడిగా కాని అద్దెకు కలదు. Ph: 986631 5903, 98663 15913.

Rent For Shop/ Office, 62 Gajam, 580 Sqft Opp @ కాకినాడ Subbaiah హోటల్, 5 రూట్ 2 టౌన్, Vja Ph: 95337 99558

3BHK, 1800SFt, 1st ఫ్లోర్ సాయినివాస్ నలందగేటు ఎదురు ఆచార్యరంగానగర్, బెంజిసర్కిల్ దగ్గరలో లిఫ్టు కార్‌పార్కింగ్‌తో అద్దెకు. ✆ 94917 30619

ఏలూరు రోడ్డు, విజయటాకీస్ దగ్గర, కూర్మయ్య వీధిలో, జయతి ఎమరాల్డ్ D-4లో3BHK ఫ్లాట్ కార్‌పార్కింగ్‌తో అద్దెకు కలదు. అద్దె 20000/-. ✆ 91773 70714.

విజయవాడ, చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురు 2B/R ఇండివిడ్యువల్ హౌస్ 2nd ఫ్లోర్ అద్దెకు. Contact: ✆ 98481 13224.

COMMERCIAL

3,500S.ft Commercial Space 1st Floor for Rent. Suitable Bank, Office, Godown Seetharampuram, VJA. No Brokers ✆ 70958 84402.

Mahanadu Road, Near HDFC, 3 Floors Bldg, 6000 S.Ft. Mini Super market Lease/Rent, Nagarjuna Nagar. ✆ 92464 00968, 93978 52311

విజయవాడ సూర్యారావుపేట వేమూరి వారి వీధి విజయచంద్ర నర్సింగ్ హోమ్ గ్రౌండ్ 480, 1st ఫ్లోర్ 1400S.Ft. 40 సం॥ రన్నింగ్‌లో ఉన్న హాస్పిటల్ (గైనిక్) డెలివరీ, గైనిక్ ఆపరేషన్, పూర్తి పరికరములతో గైనిక్ హాస్పిటల్స్‌కు మాత్రమే అద్దెకు ఇవ్వబడును. ✆ 95505 82984

VJA, ఏలూరురోడ్డు, రామవరప్పాడు రింగు, కె.హోటల్ ప్రక్కన UBI బ్యాంక్ ఆనుకొని 980చ.అ.ల. గ్రౌండ్‌ఫ్లోర్ బిల్డింగ్ ఆఫీసులకు, షోరూమ్‌లకు అద్దెకు. ✆95154 61626

MORE CLASSIFIEDS ON PAGES 9

విజయవాడ - మచిలీపట్నం హైవేలో గండిగుంట నందు డైరెక్ట్ సర్వీస్ రోడ్డును అనుకొని మాచే అభివృద్ధి చేయబడుతున్న ప్రతిష్ఠాత్మమైన ప్రాజెక్ట్...

CRDA GATED COMMUNITY PROPOSED LAYOUT

M.R'S Arcadia @ GANDIGUNTA, Kankipadu Zone

ఓపెన్ ప్లాట్స్ - ఇండిపెండెంట్ హౌసెస్ - విల్లాస్ BANK LOAN FACILITY AVAILABLE

M.R. ESTATES & PROJECTS PVT.LTD. ఫస్ట్ ఫ్లోర్, నవమల్లిక బిల్డింగ్, టీచర్స్ కాలనీ, 5వ లైను, ఫన్‌టైమ్ క్లబ్ ప్రక్కన, విజయవాడ.

✆ 98499 58449 / 70950 59166

COMMERCIAL

2700 S.Ft., Office Space for Lease above IDFC Bank in Punnaiah & Vajramma Complex, Opp: Maris Stella College. ✆ 95507 17832, 98490 02025.

Spacious 2 Bedroom Flat at the Heart of the city on Bandar road (MG Road) for Offices Only, no Brokers. ✆ 98490 15616.

అద్దెకు/లీజుకు
సనత్‌నగర్ 80 అ॥ల రోడ్డులో విజయవాడ ఆటోనగర్ 1వ రోడ్డుకు ఎదురుగా 6,500 Sq.Ft. గల గోడవును అద్దెకు
✆ 99483 22770

Lease: 343 Sq.yds open plot near MTM Station. 10 yrs lease for storage/ godown. Call: 78738 48926

Lease for Corporate Offices, Banks, 2500 Sft, 11 Cubicals Manager Cabin, 2 Conference Halls, Pantry, Reception. Contact ✆ 98494 91969.

1600 S.ft GF Plug & Play + 1600 S.ft FF Semi fur. Beside Prasanth Hos. MG Road, Labbipet. VJA. Con: 94401 80280, 85001 80280

కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు
విజయవాడ లబ్బీపేట M.G రోడ్‌కు దగ్గరలో 'వివాంట' హోటల్‌కు ఎదురు తెంటు గురవయ్య రోడ్‌లో 300 చ॥గ॥ లలోగల G+2 బిల్డింగ్ కోచింగ్ సెంటర్స్, హాస్టల్స్ మొ॥ వాటికి అద్దెకు ఇవ్వబడును.
Cell: 94901 57711

విజయవాడ రామవరప్పాడు NH ఫేసింగ్ సెల్లార్ పార్కింగ్‌తో GF-2300 S.Ft., FF-2500 S.Ft., కమర్షియల్ స్పేస్ అద్దెకు కలదు. ✆ 77318 10116.

హాస్టల్స్/హాస్పిటల్స్‌కు అనువైన 12 B/R విత్‌అటాచ్ బాత్‌రూమ్స్ 1&2 ఫ్లోర్లు అద్దెకు, చుట్టుగుంట సెంటర్ సిగ్నల్స్ దగ్గర, ఏలూరురోడ్, విజయవాడ. ✆ 94905 11849.

విజయవాడ విద్యాధరపురం RTC వర్క్‌షాపు రోడ్డుకు దగ్గరగా 2000 S.Ft. 1వ ఫ్లోర్‌లో ఆఫీస్, బ్యాంక్‌లకు & 500 గ॥ ఖాళీ స్థలం అద్దెకు/ లీజుకు ఇవ్వబడును. ✆ 98491 48241.

VJA, భవానీపురం ఐరన్ కాంప్లెక్స్‌లో, హైదరాబాద్ మెయిన్ రోడ్‌కి దగ్గర, ప్లాటు నెం.45లో 1st ఫ్లోర్ 4,400 S.Ft. కమర్షియల్ స్పేస్ అద్దెకు. ✆94403 13198

25,000 S.Ft. గల కమర్షియల్ స్పేస్
విజయవాడ, బందరు రోడ్డు ఫేసింగ్‌తో, అశోక్‌నగర్‌లో, VSR కాంప్లెక్స్ నందు
25,000 S.Ft. గల కమర్షియల్ స్పేస్
ఇన్సూరెన్స్, కార్పొరేట్ ఆఫీసులకు, బ్యాంక్ రీజనల్ ఆఫీసులకు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు, కోచింగ్ సెంటర్లకు, IT కంపెనీలకు మొదలగు వాటికి మొత్తంగా/ విడివిడిగా గాని 2 లిఫ్టులు, కార్ పార్కింగ్ సౌకర్యంతో అద్దెకు ఇవ్వబడును.
Contact
93462 44888

విజయవాడ, సూరంపల్లి దగ్గర నూజివీడురోడ్‌కి 100 మీ॥ దగ్గరలో 4,000గ॥ 35x135 షెడ్డు మరియు 2,000గ॥ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్‌తో అద్దెకు కలదు వివరాలకు. ✆94403 13198

గవర్నర్‌పేట చెరుకుపల్లివారి వీధిలో Ist ఫ్లోర్-3500, 2nd ఫ్లోర్ 3,500 & సెల్లార్ 2000 S.Ft. కమర్షియల్ స్పేస్ అద్దెకు. ✆ 82477 04069, 70931 77429

బందరురోడ్, పశువుల హాస్పిటల్ రోడ్‌లో (గ్రౌండ్+4ఫ్లోర్స్) 5ఫ్లోర్స్ కమర్షియల్ కాంప్లెక్ హోటల్స్, బ్యాంక్స్ ఆఫీస్‌లకు, C&Fలకు అద్దెకు (సెల్లార్ పార్కింగ్‌తో). ✆ 93962 21024

ఆఫీసుల కొరకు అద్దెకు. 2nd ఫ్లోర్ 1025S.ft యార్లగడ్డ భవన్ ఆంధ్రా హాస్పిటల్ ఎదురుగా, ప్రకాశం రోడ్డు, గవర్నరుపేట, VJA-2 ✆ 94403 73802

JOBS

Wanted: Telecallers for Reputed Overseas Educational Consultancy in Vijayawada. Experience Preferred. ✆ +91 90103 63377.

Required A Male Staff for Packing & Rolling Purpose in Plywood & Laminate Shop @ Bhavanipuram 20-45Yrs. ✆ 96186 97873

శ్రీ సాయి అంజనా చిట్‌ఫండ్స్, గాంధీనగర్ నందు పనిచేయుటకు రికవరీ స్టాఫ్ (M) కావలెను. ✆ 76600 08326, 63034 19997.

Rajesh TV(RTV) చానల్‌లో స్క్రిప్ట్ రాయగలగి, తెలుగు అనర్గళంగా మాట్లాడగలిగి, ఇంటర్వ్యూస్ చేయగలిగిన M/F యాంకర్స్ జర్నలిస్టులు కావలెను. అనుభవాన్నిబట్టి జీతం ✆ 9553026437

EENADU Classifieds

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

ప్రముఖ రియల్‌ఎస్టేట్ ఆఫీస్‌నకు మార్కెటింగ్ టీమ్ లీడర్స్, డోర్‌టుడోర్ వర్క్ చేయుటకు ఉత్సాహవంతులైన యువతీయువకులు కావలెను. జీతం + కమీషన్. ✆84649 23343

మ్యారేజి సంస్థలో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జ్ గల ఇన్‌ఛార్జ్ (F) జీ: 20K, రిసెప్షనిస్ట్ (F) జీ: 15K ఏదైనా డిగ్రీ VJA-7 ✆ 87905 99799.

హోల్‌సేల్ బట్టలషాపులో Tally బిల్లింగ్‌కు (పు/ స్త్రీ) జీతం: 15K & హెల్పర్స్ కావలెను జీతం: స్త్రీలు -12K, పు -15K. సంప్ర: బీసెంట్ రోడ్డు, LIC ఆఫీస్ దగ్గర, VJA. 9030781287

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు రిసెప్షనిస్ట్/ టెలీకాలర్స్/ మార్కెటింగ్ అడ్వయిజర్స్ కావలెను. జీతం + ఇన్సెంటివ్స్ + కమీషన్. ✆ 99510 51111

Wanted a Male B.Com Graduate with Tally Knowledge & Knowledge in GST also towork in a Trading Business organisation at Vijayawada. ✆:8885289575.

WANTED
KUSALAVA HYUNDAI
Requirement
Group Sales Head - 1 No's
(10 -15 Yrs Exp in Sales)
Location @ Vijayawada
Send Your resume to
jd.i@kusalava.com
9550179110

Wanted Accountant & Receptionist for Zoya Labs (Homeo Div) Moghalrajpuram VJA. Send Resume to zoyalabs@gmail.com or ✆ 98495 83667.

Lakshmi Spares Corporation, Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers Qul : B.Tech / Diploma Location: Krishna, Guntur & Prakasam Districts. Note: Complete field work please send your resumes to Mail ID:hr.lakshmispares@gmail.com ✆ 90325 74443

Wanted Graphics Designer
Young Journalists, Content Writers, Web Designer for Amaravati Times, Monthly English Magazine-Vijayawada.
Whatsapp Resume:
✆ 76808 27755

Hiring Now: Finger6 Architects, Vijayawada. Vacancy: Architect, Civil Engineer, Freshers/ Experienced can apply. ✆ 90630 26178, Mail-Id: stepinfinger6@gmail.com

Wanted Technician for Industrial Lifting EOPTS Engine and Mechanical Repairs ITI Preferred sales@horizonhyd.com ✆ 94400 66721 / 92473 15197.

Wanted Female Telecallers & Councellors. Qly: B.Tech Exp: Freshers & Experienced. Salary: 15to20K ✆ 97045 64441

కావలెను
• సైట్ సూపర్‌వైజర్స్
అపార్ట్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో 2 సం॥లు అనుభవం
• మార్కెటింగ్ ఏజెంట్స్(M/F)
అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్ & ఓపెన్ ప్లాట్స్‌లో అనుభవం
నాగ వెంకట అసోసియేట్స్
సూర్యారావుపేట, విజయవాడ
✆ 9908123640

Computer Operators & Delivery Boys Wanted for Sri Ashoka Enterprises, Vijayawada. ✆ 80081 78171.

Wanted ACAD Draftsman, ITI, Diploma/Degree in Civil Engg. Fresh/ Experienced. Whats App resume to. ✆ 92464 75767

Wanted AUTOCAD Assistant Work at VJA. Qualification : ITI Draftsman. ✆ 99086 68913

VJA PVP Mall, Bhavanipuram our Salon Franchisee need Good Looking E/H Spoken & Degree 30Y. Lady Receptionist Attractive Salary. ✆ 80191 11999.

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

మొగల్‌రాజపురంలో వయోవృద్ధురాలను చూసుకొనుటకు ఏ బాధరబందీలేని ఆయా కావలెను. 24 గం. ఉండవలెను. నోబ్రోకర్స్. ✆ 9513465954, 6281365642

విజయవాడ, ప్రముఖ టాయ్స్ షోరూం. ఫ్లై ఏరియా నందు పనిచేయుటకు సేల్స్ బోయ్స్, సేల్స్ గరల్స్ కావలెను. పార్ట్ టైం/ ఫుల్ టైం. Contact Cell: 98884 55521.

హాస్పిటల్ మెడికల్ షాపులో పనిచేయుటకు 10th\ ఇంటర్ పాసై/ ఫెయిల్, అనుభవం ఉన్నా లేని స్త్రీ అభ్యర్థులు కావలెను. సంప్ర: ✆ 93973 41745.

కావలెను
విజయవాడ ఫుడ్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నందు B.Com. / MBA చదివి Tally Prime, GST, IT రిటర్న్స్ అనుభవం గల
లేడీ అకౌంటెంట్
కావలెను.
✆ 98487 08484

విజయవాడలో శ్రీవిష్ణుమీడియా యాడ్ ఏజెన్సీలో పనిచేయుటకు డిగ్రీ/ ఇంటర్ చదివి, టూవీలర్‌గల అభ్యర్థులు కావలెను. అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో అనుభవంగల వారికి ప్రాధాన్యత. 7396223738.

లేడీ కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. విజయవాడ 1టౌన్ వస్త్రలత క్లాత్ షాపులో పనిచేయుటకు, బిల్లింగ్ చేయుటకు అకౌంట్స్ తెలిసిన విజయవాడ లోకల్ వారు మాత్రమే సంప్రదించండి. ✆ 92464 74109.

టాటా మోటార్స్
స్మాల్ కమర్షియల్ వాహనాలకు
మార్కెటింగ్ [సేల్స్] ఎగ్జిక్యూటివ్ లు
కృష్ణా & ఎన్టీఆర్ జిల్లా ప్రాంతాలకు
డిగ్రీ/ ఇంటర్ విద్యార్హతతో, అనుభవం ఉన్నా లేకున్నా వెంటనే కావలెను.
జీతం రూ.18,000/-, ట్రావెలింగ్ అలవెన్స్ & ఇన్సెంటివ్స్ కలవు.
టూ వీలర్ లైసెన్స్ తప్పనిసరి
జాస్పర్ ఇండస్ట్రీస్ (ప్రై) లి.
రామవరప్పాడు సర్కిల్ దగ్గర, VJA
Cell: 9246495714

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

నున్న దగ్గర ఫాంహౌస్‌లో పనిచేయుటకు హౌస్ కీపర్లు: 5 గురు కావలెను. ఆకర్షణీయమైన జీతం ✆ 90005 83508

వామకుంట గ్రామం తిరువూరు మండలం ఖమ్మం దగ్గర DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ మార్కెటింగ్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. లేడీస్ & జెంట్స్ ✆96422 23242

WALK-IN INTERVIEW
09 FEBURARY 2026
Join Dr. Reddy's Foundation as a Community Outreach Executive. Be part of our Skilling Program and grow in your career!
Job Locations:
MG Road, Vijayawada
Arundalpet, Guntur
Eligibility & Requirements:
Age 25-35
Minimum qualification:
12th Pass Experience in community Mobilization Willingness for field work and Telecalling
Walk-in Venue: Mg Road , vijayawada ramineni rangarao street beside vijay sales, Vijayawada
Contact us:
reena.r@drreddysfoundation.org
Ph: 9000714836

నిత్యావసర వస్తువులు షాపింగ్‌తో Work from Home ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం. (M/F) పెట్టుబడి లేదు. 8886213940, 9494604315.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

హైదరాబాద్ నాచారం HMT Nagar శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయములో వైఖానస పూజారులు, వంట స్వామి కావలెను. వసతి సౌకర్యము ఇవ్వబడును. ✆ 9640231864.

ఆఫీస్ బాయ్ కావలెను. విజయవాడ, కానూరులో FMCG డిస్ట్రిబ్యూటర్ వద్ద పనిచేయుటకు ఆఫీస్ బాయ్ కావలెను. ✆ 87903 65333.

ఎలక్ట్రీషియన్స్ మరియు హెల్పర్స్ కావలెను. వయస్సు: 18-30 సం॥లోపు, హౌస్ వైరింగ్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. సంప్ర: ✆ 93921 33234.

శ్రీ భారత బాల వికాస, కృష్ణా జిల్లా (B.O.), (భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ) A.Pలోని జిల్లాల్లో మండలాలవారీగా మండల కో-ఆర్డినేటర్ Q: 10+2, వయస్సు: 42, జిల్లా ఇన్‌చార్జ్ వయస్సు: 37, మంచి జీతం, డిగ్రీ అబౌ. Cont: 81259 70572.

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం॥ అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి ✆ 70136 29928

ఇంటిపని మరియు ఆఫీసు పని చేయుటకు సొంత వాహనం కల్గిన Boy కావలెను. మంచి జీతం+పెట్రోలు అలవెన్సు ఇవ్వబడును. ✆ 89789 97579.

Biggest Surgical and Pharmacy need following Personnel AVIN
Marketing Executives - 3 nos
Min 1 yr field Sales Experience
Pharmacy Sales (M/F) - 3 nos
Retail Pharmacy Experience required
Office Boys - 3 nos
Salary Best. Immediate Joiners preferred
Contact: 9246641899
Opp: ABC IMAGING
Dornakal Road, Vijayawada.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిళ్, E, 2 భాషలు మాట్లాడేవారు కా॥. అకామిడేషన్ 8105011213, 7760062220

పౌల్ట్రీ ఫారమ్స్‌లో పనిచేయుటకు షెడ్ సూపర్‌వైజర్లు కావలెను (అర్హత: 10th పాస్) వివరాలకు: 9491037194 చిరునామా: లీలానగర్ గ్రామం, నూజివీడు-విస్సన్నపేటరోడ్డు.

WANTED
WANTED MARKETING PROFESSIONALS TO WORK AS BUSINESS ASSOCIATE TO A FINTECH SOFTWARE COMPANY IN
VIJAYAWADA, GUNTUR, HYDERABAD.
QUA: MBA FRESHERS FROM 2025, 2026 BATCH WITH STRONG COMMUNICATION & PRESENTATION SKILLS
CONTACT: SINDHU HR-EXECUTIIVE
7416240240
EMAIL :
jaysoftechltd@gmail.com

పూజారి కావలెను. విజయవాడ సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరం మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు. + వసతి. ✆ 80080 61818.

బందరు రోడ్డు, ఈడుపుగల్లు ఆనందలహరి ప్రాజెక్ట్ నందు పర్క్ చేయుటకు ఆఫీస్ అసిస్టెంట్స్-2 (M), ఏదైనా డిగ్రీ. ★ ఆఫీస్ బాయ్స్ -2 10th/ ఇంటర్ అర్జెంటుగా కావలెను. 80961 23123

విజయవాడ Zepto స్టోర్‌లో పనిచేయుటకు Pickers & Packers కావలెను. సంప్ర: 96765 32295. చౌదరిపేట, విజయవాడ.

WANTED
For the Associate of a Leading Multinational Company
SALES PROMOTERS (M)
Exp. / Freshers to work in Vijayawada & Other cities
DATA ENTRY OPERATORS (M/F)
Exp. in Ms.Office
ACCOUNTS ASSISTANT (M/F)
Exp./ Freshers also
Candidate with 1 or 2 yrs. exp. in Focus, Tally or SAP. Salary will be commensurate with qualification
Walk-in on 9/2/2026 between 11 am to 5 pm
FUSION ENTERPRISES
Opp. Siddhartha Public School, Mogalrajpuram, Vijayawada.
Cell : 9908152277
fusionenterprisestitan@gmail.com

విజయవాడ మొగల్‌రాజ్‌పురంలోని ప్రముఖ స్వీట్ షాపు నందు పనిచేయుటకు సేల్స్ బాయ్స్ & సేల్స్ గరల్స్ కావలెను. ✆ 91778 17557

1గ్రామ్ జ్యూయలరీ షాప్‌లో పనిచేయుటకు సేల్స్‌గర్ల్స్, సేల్స్‌బాయ్స్, హెల్పర్స్ అకౌంటెంట్, సోషల్ మీడియా (FB,Insta) చేయుటకు స్టాఫ్ కావలెను. Q:10th-డిగ్రీ, Age:18-30 Yrs. శాలరీ 10K-15K (F), 15K-20K (M) ఆసక్తికలవారు బయోడేటాతో సోమవారం ఉ॥11గం॥లకు షాప్ వద్ద సంప్ర: సాయిశ్రీనివాస పెరల్స్, స్వర్ణలోక్ కాంప్లెక్స్, గవర్నరుపేట, VJA ✆9848317372

ప్రముఖ యాడ్ ఏజెన్సీనందు పటమటలో పనిచేయుటకు కొరల్‌డ్రా/ పేజ్‌మేకర్ తెలిసిన డిటిపి ఆపరేటర్ కావలెను. ✆ 90304 37799

ప్రముఖ డోర్స్ తయారీ కంపెనీలో పనిచేయుటకు M/F Accountant-2, Carpenters-2, Office Boys-2, Marketing Staff-2 కావలెను. Durga Bhavani Enterprices, Balaji Nagar, Vidyadara Puram, VJA. ✆ 93953 01959, 88860 91199

WANTED
▸ TELE CALLERS
(Female) Any Degree, English fluency is must.
▸ ACCOUNTANTS
(Female) Degree with Tally Knowledge.
▸ OFFICE ASSISTANTS
(Female) Degree with Computer Knowledge.
▸ HARDWARE ENGINEERS
(Male) Should have Knowledge in Printer Installations and Network Sharing.
▸ MARKETING EXECUTIVES
(Male) Experience in Computers/Printers/ AC's / TV's/ Office Stationary for Banks & Corporates
▸ DRIVERS
(Male) Below 40 Yrs.
K.L COMPUTERS & PRINTERS
Opp.S.S.Convention, PVP Mall Opp. Road, Vijayawada.
Cont: 9032041574, 9246475192,
e-Mail: klcps2@gmail.com

MNC కంపెనీ VJAలో అడ్మిన్ ఇన్‌ఛార్జ్, అకౌంటెంట్, కస్టమర్ సర్వీస్, డేటాఎంట్రీ, H.R, వెరిఫికేషన్, సూ॥వైజర్స్, జీ: 15K to 30K. ✆ 95058 38531.

క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్ కావలెను. ఫొటోషాప్, కొరల్‌డ్రా, AE, AIలలో అనుభవంకలవారు రెజ్యూమ్ వాట్సప్ చేయగలరు. ✆ 99498 73390

ప్రముఖ ఆడిట్ ఆఫీస్‌కు 30 సం॥లోపు (F) అభ్యర్థులు కావలెను. Tallyలో అనుభవం గల వారికి ప్రాధాన్యత. Resume to prasadvangala4@gmail.com

కావలెను: ప్రముఖ టూ వీలర్ ఫైనాన్స్ కంపెనీ నందు పనిచేయుటకు అనుభవంగల కలెక్షన్ ఏజెంట్స్. జీతం15k -20k మరియు టెలీకాలర్స్ జీతం12k-15k పటమట. ✆ 63098 80999

Nippon పెయింట్స్ గవర్నర్‌పేటలో చేయుటకు సేల్స్ ఇన్‌ఛార్జి మరియు Tallyలో అనుభవం ఉన్న అకౌంటెంట్ కావలెను. ✆ 80743 81992

హోల్‌సేల్ బట్టల షాపులో పనిచేయుటకు అనుభవం కల్గిన సేల్స్‌మెన్స్, లైన్‌మెన్స్, సేల్స్‌గరల్స్ కావలెను. శాలరీ 10K టు 25K ✆ 88867 14699

కానూరు ప్రముఖ ట్రాన్స్‌పోర్టు ఆఫీస్‌నందు పనిచేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సూపర్‌వైజర్-2, గ్యారేజి సూపర్‌వైజర్-1, మెకానిక్స్-2 కావలెను. బొలేరో డ్రైవింగ్, హిందీ వచ్చిన వారికి ప్రాధాన్యత. ✆ 86889 08675, 91542 97951

మైలవరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీస్ నందు పనిచేయుటకు అనుభవం కల్గిన లేడీ టెలికాలర్స్ కావలెను. ✆ 77998 67077.

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 98485 10168

LIV హాస్పిటల్, విజయవాడలో పనిచేయుటకు స్టాఫ్‌నర్సులు, OT టెక్నీషియన్స్, ఎనస్తీషియా టెక్నీషియన్స్, మార్కెటింగ్ పర్సన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ కావలెను Q: 2Y రిలవెంట్ అనుభవం. ✆70328 14460

WE'RE HIRING
Sales Executives
Age: 30+yrs
Gender: Males (Only)
Experience: 2+Yrs in Marketing or Sales (Preferable)
Skills: Good Communication Skill Imitation Jewellery Exp (Preferable)
Location: Fashion Jewellery Sale in AP & TS Districts (Camp -12 Days in Every Month)
Education: Degree / ITI / Diploma
Salary Range: 30K+Incentives
Junior Accountant
Experience: 1 to 2 Years
Salary Range: 15K +
Senior Accountant
Experience: 2 Years
Salary Range: 25K +
Computer Operator
Experience: 2 Years
Salary Range: 15K +
✆ 90635 37117 97016 99797
VNR Jewellery Manufacturers SINCE 1975
MACHILIPATNAM

విజయవాడలో ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీలో ఫైనాన్స్ కలెక్షన్ చేయుటకు టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ గల మేల్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. ✆ 9247864544

ప్రముఖ బ్యూటీపార్లర్ నందు వర్క్ చేయుటకు బ్యూటీషియన్స్ & అసిస్టెంట్ బ్యూటీషియన్స్ కావలెను. VMC కాలనీ, బెంజి సర్కిల్, VJA. ✆ 9246401775, 8125341775.

VJA, ప్రభుత్వరంగ సంస్థ ద్వారా Work From Home అవకాశం M/F కావలెను పార్ట్/ఫుల్‌టైం అవకాశాలు అర్హత 10th to డిగ్రీ వరకు అర్హులైన వారికి స్టైపండ్ ఇవ్వబడును కనీస ఆదాయం నెలకు 25 - 50వేలు. 8374507999

DRIVERS

TATA Ace Auto నడుపుటకు 40సం॥లోపు వయస్సు కలిగి, అనుభవం కలిగిన డ్రైవర్ కావలెను. ✆ 93903 72020

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074

Accountant with 5 years experience to work in Jharkhand construction site. WhatsApp resume to: 9502393999.

ENGINEERING

We Are Hiring - Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 96698 41000

HOSPITALITY

Wanted ★Doctors (Ortho/ Pediatrician), ★ Exp. Nurses ★ Telecallers (M/F) ★ Car Driver ★ PROs ★ Aayamma (24/7) VJA-2 ✆ 93936 09999

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాష్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

Book your 5 lines Classified Colour Rs.1200/-
3Ads Package Rs.3250/-
5 lines Classified B/W Rs.1025/-
3Ads Package Rs.2575/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం
PH: 98496 97616

ఆలయం ఎదుట భక్తుల కిటకిట

వేలాదిగా తరలివచ్చిన జనం

తిలకించారు.. పులకించారు

అంబరాన్నంటిన సిడిబండి ఉత్సవం

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరులో పదిహేను రోజుల పాటు జరిగే వీరమ్మతల్లి తిరునాళ్లలో పదకొండవ రోజు శనివారం "సిడిబండి" ఉత్సవం వైభవంగా నిర్వహించగా వేలాది మంది పాల్గొని తిలకించారు. స్థానిక శివాలయం రోడ్డులోని పాత ట్యాంకు వద్ద గత వారం రోజులుగా తయారు చేసిన సిడిబండిని మేళతాళాలు, డప్పువాయిద్యాల మధ్య తిరునాళ్ల ఉత్సవ ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. సిడిబండి శివాలయం, ప్రధాన కూడలి మీదుగా ఉత్సవం ఆలయానికి చేరింది. అదే సమయంలో స్థానిక అంబేడ్కర్ నగర్ నుంచి ఈ ఏడాది పెళ్లికి సిద్ధంగా ఉన్న నూతన వరుడు ఉయ్యూరు విక్రమ్ సింహాను డప్పువాయిద్యాలతో బంధుమిత్రులు, ఆ ప్రాంత వాసులు ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. అక్కడ సిడిబండికి గంప కట్టి అందులో అతడిని కూర్చోబెట్టి ఉత్సవ ఆలయం చుట్టు మూడు ప్రదక్షిణలు చేయించారు. ఆలయం ఎదురుగా గంపను పెళ్లికుమారుడితో పాటు పైకి ఎత్తిన సమయంలో జనం అరటికాయలతో అతన్ని కొట్టడం సంప్రదాయం. పెళ్లికుమారుడిని ఆలయ ప్రదక్షిణలు చేయించే సమయంలో భక్తజనం బండి వెంట పరుగులు తీస్తారు. ఉత్సవానికి తరలివచ్చే వేలాది మంది భక్తజనం కోసం దాత యార్లగడ్డ సాయి సౌజన్యంతో స్థానిక తెదేపా కార్యాలయంలో ఏర్పాటైన అన్నసమారాధన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. కార్యక్రమంలో ఉయ్యూరు పురపాలక సంఘం ఛైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మాజీ ఛైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, తెదేపా మండల అధ్యక్షుడు వి.కుటుంబరావు, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు వంగవీటి శ్రీనివాస్‌ప్రసాద్, సీహెచ్‌సీ ఛైర్మన్ మండవ జయదేవ్, జడ్పీ పాఠశాల ఛైర్మన్ శివసాయిప్రసాద్, తెదేపా రాష్ట్ర నేతలు అజ్మతుల్లా, రాజులపాటి ఫణి తదితర నాయకులు పాల్గొన్నారు.

గంపలో కూర్చున్న నూతన పెళ్లికుమారుడు

అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ప్రత్యేక అలంకరణలో వీరమ్మతల్లి

విశ్వాసులకు అండగా మేరీమాత

గుణదల(పటమట), న్యూస్‌టుడే: గుణదల మేరీ మాత తన పుణ్య క్షేత్రానికి వచ్చే విశ్వాసులను అక్కున చేర్చుకొని ఆపద సమయంలో రక్షణగా ఉంటోందని మంగళూరు ఎంఎస్ఐజే ఫాదర్ బత్తుల రవి కుమార్ అన్నారు. గుణదల మేరీ మాత మహోత్సవాల్లో భాగంగా శనివారం ఎనిమిదో రోజు నిర్వహించిన నవదిన ప్రార్థనలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు సందేశం ఇచ్చారు. విజయవాడ కథోలిక పీఠం మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల పుణ్య క్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు తదితర గురువులు దివ్యసత్ప్రసాద ఆరాధనతో కొండపైనున్న పూజ పీఠం వద్దకు చేరుకున్నారు. అనంతరం సమిష్టి దివ్య పూజాబలి సమర్పించారు. ఫాదర్లు గాబ్రియేలు, మరియన్న, తోట సునీల్‌రాజు తదితర గురువులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొండపైకి వెళ్తున్న ఫాదర్లు, ప్రార్థనలో పాల్గొన్న విశ్వాసులు

సివిల్స్‌లో యువతకు ఉచిత శిక్షణ

దరఖాస్తుల స్వీకరణకు మార్చి 1 తుది గడువు ● ఏపీ పశువైద్యమండలి బోర్డు అధ్యక్షుడు పీవీ లక్ష్మయ్య

నెహ్రూనగర్(గుంటూరు), న్యూస్‌టుడే: పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో వెంకటపతి విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా యువతకు సివిల్స్‌లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, ఏపీ పశువైద్యమండలి బోర్డు అధ్యక్షుడు డాక్టర్ పీవీ లక్ష్మయ్య తెలిపారు. శనివారం కొత్తపేటలోని పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత సైనికుడు, సామాజిక సేవకుడు సీబీఆర్ ప్రసాద్ సహకారంతో వందమంది పురుషులు, వంద మంది మహిళలకు ఉచితంగా ఈ శిక్షణ ఇస్తామని వివరించారు. పురుషులకు వినుకొండలో, మహిళలకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో తరగతులు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ చదివిన 32 సంవత్సరాలలోపు అభ్యర్థులు మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 78420 54669 నంబరులో సంప్రదించాలని చెప్పారు. మార్చి 5న ప్రవేశ పరీక్షలు నిర్వహించి మార్చి 10 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. 6 నుంచి 12వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచిత పాఠశాల నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారికి కూడా ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. బాలలకు వినుకొండలో, బాలికలకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో ఉచిత పాఠశాల ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో విశ్వహిందూపరిషత్ నాయకుడు రవికుమార్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న లక్ష్మయ్య. పక్కన సీబీఆర్ ప్రసాద్, రవికుమార్

పౌర హక్కులు కాపాడడమే న్యాయవాదుల ప్రధాన లక్ష్యం

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: న్యాయవాద వృత్తి ఉన్నతమైందని రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులను కాపాడడమే న్యాయవాదుల ప్రధాన లక్ష్యమని ఏపీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. శనివారం సూర్యారావుపేటలోని రైల్వే ఫంక్షన్ హాలులో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కృష్ణా జిల్లా, విజయవాడ నగర కమిటీల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ దుర్గాప్రసాద్.. 'రాజ్యాంగ హక్కులకు రక్షణ-న్యాయవాదుల పాత్ర' అనే అంశంపై మాట్లాడారు. న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. న్యాయవాదులు సోషల్ ఇంజినీర్లు అని అన్నారు. సమాజాన్ని నిర్మించడంలో చట్టం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. చట్టం లేకపోతే అరాచకత్వం పేట్రేగుతుందని దానిని కట్టడి చేయాల్సిందే న్యాయవాదులే అని అన్నారు. అదే సందర్భంలో న్యాయవాదులు తప్పు చేస్తే వారిపై చర్యలు ఉంటాయంటూ పంజాబ్ హైకోర్టులో ఒక న్యాయవాది కేసును ఉదహరించారు. ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఐఏఎల్ స్థాపించిన నాటి నుంచి ప్రజల హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తున్నామని వివరించారు. జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వారికి శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించి వారిని ఎడ్యుకేట్ చేస్తున్నట్లు తెలిపారు. వి.డి.సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ దివాకర్‌బాబు న్యాయవాదులకు పలు కీలకమైన సూచనలు చేశారు. జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌కు జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. కె.సురేష్‌కుమార్, ఎం.ఎ.షరీఫ్, కేవీవీ పరమేశ్వరరావు, చలసాని వెంకట్, ఈఎస్.ప్రసాద్, సుధాకర్ రాజు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

జస్టిస్ దుర్గాప్రసాద్‌ను సన్మానిస్తున్న అజయ్‌కుమార్ తదితరులు

అంతర్ వర్సిటీ నెట్‌బాల్ పోటీలకు 'కేఆర్‌యూ' జట్టు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కృష్ణా వర్సిటీ ఆధ్వర్యంలో నగరంలోని మారిస్ స్టెల్లా కళాశాల మైదానంలో ఈ నెల 14 నుంచి జరిగే ఆలిండియా అంతర్ వర్సిటీ మహిళా నెట్‌బాల్ పోటీలో తలపడే కృష్ణా వర్సిటీ జట్టును.. ఎంపిక కమిటీ ఛైర్‌పర్సన్ సిస్టర్ జి.ఇన్యాసమ్మ శనివారం వెల్లడించారు. బి.మౌనిక, ఎస్.స్రవంతి, వి.రమిత, టి.సుష్మ (విజయ వ్యాయామ విద్య కళాశాల, నున్న), వై.హారిక, ఎం.శ్రుతి, కె.సాయిదుర్గ, జి.రేచల్ (ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విజయవాడ), కేఎస్‌వీఎస్ శ్రావణి (మారిస్ స్టెల్లా కళాశాల, విజయవాడ), జి.సిరి, ఎస్.మధురేశ్వరి, ఎన్.లిఖిత కృష్ణప్రియ (ఆంధ్రా లయోల కళాశాల, విజయవాడ) జట్టులో స్థానం సాధించారు. జట్టు సభ్యులను వర్సిటీ రెక్టార్ మండవ వెంకట బసవేశ్వరరావు, మారిస్ స్టెల్లా కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ లీనా క్వాడ్రస్, ఎంపిక కమిటీ సభ్యులు బీసీహెచ్ సంగీతరావు (పీడీ, శాతవాహన కళాశాల), దారం నవీన్‌కుమార్ (పీడీ, ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల), పరిశీలకుడు మన్నె స్వామి (పీడీ, డాక్టర్ ఎల్‌హెచ్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం) శనివారం అభినందించారు.

క్రీడాకారులతో రెక్టార్ బసవేశ్వరరావు తదితరులు

కమనీయం.. సిడిబండి మహోత్సవం

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల "సిడిబండి" మహోత్సవం శనివారం సాయంత్రం వైభవంగా జరిగింది. ప్రధాన ఘట్టమైన నూతన పెళ్లికుమారుడిని గంపలో కూర్చోపెట్టి ఊరేగించే కార్యక్రమం కోలాహలంగా సాగింది. ట్యాంకు ఏరియా నుంచి బయలుదేరిన సిడిబండి భారీ పోలీసు బందోబస్తు, వేలాది జనంతో వీరమ్మతల్లి తిరునాళ్ల ఉత్సవ ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం సిడిబండిని తిరునాళ్ల ముగింపు వరకు అక్కడే ఉంచుతారు. గన్నవరం డీఎస్పీ సి. హెచ్. శ్రీనివాస్ నేతృత్వంలో ఉయ్యూరు పట్టణ సీఐ టీవీవీ రామారావు ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. - ఉయ్యూరు, న్యూస్‌టుడే

నిర్లక్ష్యం నిప్పై.. నిస్తేజం ముప్పై..

బస్సుల నిర్వహణకు ట్రావెల్స్ యాజమాన్యాల పాతర
పర్యవేక్షణను గాలికొదిలిన అధికార యంత్రాంగం

కీసర వద్ద శనివారం తెల్లవారుజామున దగ్ధమవుతున్న బస్సు

పూర్తిగా కాలిపోయిన లోపల భాగం

'మొన్న అనాసాగరం దగ్గర ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. బస్సు నిండా ప్రయాణికులు ఉండగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. **తాజాగా** అదే జాతీయ రహదారిపై కీసర వద్ద.. మరో పెను ప్రమాదమే తప్పింది.'

- ఈ రెండు ప్రమాదాలకు కారణమైన బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్‌వే. ఒక బస్సు అతివేగంగా ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదానికి గురవగా.. మరో బస్సు నిర్వహణ సరిలేక.. వెనుక ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగాయి.' కీసర దగ్గర బస్సు ప్రమాద తీవ్రత చూస్తే.. నిరుడు అక్టోబరులో కర్నూలులో జరిగిన విషాద ఘటననే గుర్తుకుతెస్తోంది. కీసర వద్ద బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని ముందే గుర్తించి.. బస్సును ఆపేసి.. అందరినీ అప్రమత్తం చేసి.. మంటల వ్యాప్తికి ముందే దించకపోయి ఉంటే.. మళ్లీ కర్నూలు దుర్ఘటనే జరిగేది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై పర్యవేక్షణ పెంచాలి.

రద్దీ ఉంటే.. రెచ్చిపోతున్నారు.. విజయవాడ నుంచి నిత్యం వందల ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖ సహా అన్నిప్రాంతాలకు వెళ్తున్నాయి. అటునుంచీ అంతే స్థాయిలో వస్తుంటాయి. ప్రధానంగా వారాంతాలు, పండగల వేళల్లో అధిక డిమాండ్‌తో.. ఉన్న బస్సులన్నీ రోడ్డుపైకి తెస్తున్నారు. ★ వీటిలో చాలావాటికి.. ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్‌లలో ఉల్లంఘనలు ఉంటున్నాయి. అధికారుల తనిఖీల్లోనూ ఇది బయటపడుతూనే ఉన్నా.. బస్సులను సీజ్ చేయడం.. వదిలేయడం తప్ప కఠిన చర్యల్లేవు. ★ అధిక ధరలు పెంచి డిమాండ్‌కు తగ్గట్టుగా ట్రావెల్స్ సంస్థలు పిండేస్తున్నాయి. కొన్నిసార్లు ఈ ఏసీ స్లీపర్ కోచ్ బస్సుల టిక్కెట్ ధరలు చూస్తే.. విమానాల్లో వెళ్లడం మేలనేలా ఉంటున్నాయి.

– ఈనాడు, అమరావతి– న్యూస్‌టుడే, కంచికచర్ల

లోపలభాగం పూర్తిగా కాలిపోగా.. బయట ఇలా..

దృష్టి పెట్టాల్సిన అంశాలు...

★ బస్సు ఫిట్‌నెస్ సరిగా ఉందో లేదో.. రవాణా శాఖ క్రమం తప్పక తనిఖీ చేయాలి. ★ ప్రయాణికుల లగేజీ తప్ప.. ఇతర వాణిజ్య సరకులు ఎక్కించడానికి వీల్లేదు. ★ మండే స్వభావం ఉన్న సరకులు, ఇంధనం, ద్విచక్ర వాహనాల తరలింపును నిషేధించాలి. ★ అతివేగంపై ఆంక్షలు లేక బస్సులను మెరుపులా పరుగులు పెట్టిస్తున్నారు. ★ ఇంజిన్‌కు విశ్రాంతి ఇవ్వకుండా నిరంతరం నడపడంతో వేడెక్కడం, ఇంధనం లీకేజీ, షార్ట్‌సర్క్యూట్‌లు జరుగుతున్నాయి. ★ అగ్నిప్రమాద నిరోధక ఏర్పాట్లే ఉండడం లేదు. అత్యవసర ఎగ్జిట్‌లు కనీసం 2, 3 ఉండాలి.

కాలిపోయిన బస్సును పరిశీలిస్తున్న అధికారులు



అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్2025 విజేతలతో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, సీఎం చంద్రబాబు, (ప్రొ.వి.కామకోటి (డైరెక్టర్ ఐఐటీ మద్రాస్), మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తదితరులు

దశ మార్చే ఘట్టం.. దార్శనికతకు పట్టం

★ కలల క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన
★ విద్యార్థులు పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి: సీఎం

తుళ్లూరు, న్యూస్‌టుడే

ఎంత పెద్ద ప్రయాణమైనా ఆ అడుగుతోనే ప్రారంభమవుతుంది. దీనికి మహోన్నత సంకల్పం తోడైతే.. దార్శనిక నాయకత్వం తోడైతే.. ఇక ఎదురులేని అవకాశమే సొంతం. ప్రజా రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వేదికగా జరిగిన క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన వేడుకకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్‌కృష్ణ, వివిధ సంస్థల ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. క్వాంటమ్ వ్యాలీ ప్రాధాన్యత, రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ వక్తలు చేసిన ప్రసంగాలకు వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు మాట్లాడుతున్నప్పుడు ఉత్సాహంతో పెద్ద ఎత్తున చప్పట్లు, కేరింతలు కొట్టారు. రాష్ట్ర యువత క్వాంటమ్ సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రపంచస్థాయిలో ఎదగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి రాజధాని రైతులు, మహిళలు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. ★ అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025లో విజేతలుగా నిలిచిన విద్యార్థుల బృందాలకు ప్రశంసా పత్రాలతోపాటు నగదు ప్రోత్సాహక చెక్కులను కేంద్ర మంత్రులతో కలిసి సీఎం ప్రదానం చేశారు. హాజరైన వారందరికీ భోజనం, అల్పాహారం, తాగునీరు అందజేశారు.

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు

రాష్ట్రంతో పాటు దేశ అభివృద్ధిలో క్వాంటమ్ వ్యాలీ కీలక పాత్ర పోషిస్తుంది. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం. -జి.ఎస్‌జెడ్‌వి రాణి, విద్యార్థిని, ఏపీ-ఎస్ఆర్ఎం వర్సిటీ

క్వాంటమ్ సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న మన దేశానికి అమరావతిలో నిర్మించే క్వాంటమ్ వ్యాలీ కీలకంగా మారనుంది. -డా.సుధాకర్, డీన్, స్కూల్ ఆఫ్ సీఎస్ఈ, వీఐటీ ఏపీ

రాష్ట్ర చరిత్రలో ఇది కీలక మైలు రాయి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు క్వాంటమ్ హబ్‌కు శ్రీకారం చుట్టడం అద్భుతం.- **సునీల్, బీటెక్, కేఎల్ యూనివర్సిటీ**

BANK Clerks POs RRB SSC
Railway Recruitment Board | Staff Selection Commission
and All other Competitive Exams
Batches on 12-2-2026 (10 am - 1 pm)
Sreedhar's CCE COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2. Cell : 9392668899 www.sreedharscce.com

RAILWAY RECRUITMENT BOARD
ANNUAL CALENDAR RECRUITMENTS
Notification Released
GROUP-D 21997 VACANCIES
LAST DATE: 2-3-26
19-2-2026 (1.30 pm - 4.30 pm)
Sreedhar's CCE COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2. Cell : 9392668899 www.sreedharscce.com

Exclusive SSC (Staff Selection Commission)
CGL / CHSL / MTS / GD CONSTABLES
and All other Competitive Exams
Batches on 24-2-2026 (1.30pm - 4.30pm)
Sreedhar's CCE COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2. Cell : 9392668899 www.sreedharscce.com

CHARTERED ACCOUNTANT / CA - Inter
విజయవాడలో ప్రముఖ జ్యూయలరీ షోరూం నందు పనిచేయుటకు అకౌంటెంట్‌గా కావలెను
✆ 93967 79555

సౌర విద్యుత్తు మిగులు బకాయిలు తక్షణమే చెల్లించాలి

సూర్యారావుపేట: సౌర విద్యుత్తు మిగులు యూనిట్ల బకాయిలను తక్షణమే వినియోగదారులకు చెల్లించాలని సంబంధిత విద్యుత్తు సర్కిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏపీసీపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. సౌర విద్యుత్తు వినియోగదారులకు 7 నెలలుగా చెల్లింపులు ఆగిపోయిన వైనంపై.. 'మిగులు నగదు.. అందక దిగులు' శీర్షికన ఈ నెల 4న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మిగులు సౌర యూనిట్ల చెల్లింపులపై వివరణ ఇచ్చారు. 2026 జనవరి వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆదేశించినట్లు వివరించారు. కొత్తగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా 2026 ఫిబ్రవరి నుంచి నగదు మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.

సమాజ సేవ.. వికాస తోవ

పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు

విజయవాడ సిటీ, ఉయ్యూరు గ్రామీణం – న్యూస్‌టుడే

మార్కులపై వ్యామోహం వద్దు... జీవన నైపుణ్యాల మెరుగుపై దృష్టి సారించండి.. అంటూ తాజాగా 'పరీక్ష పే చర్చ' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే చదువుతో పాటు సేవా భావం, దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల పెంపు, సమాజంలో నడవడిక... తదితర రంగాల్లో విద్యార్థులు రాణించేలా సమగ్ర శిక్షా.. పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేసింది.

ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు

★ సమగ్ర శిక్షా అధికారులు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 59 పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు మంజూరు చేశారు. పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. అందుకు రూ.5 వేలు కేటాయించారు. ★ ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులతో చేయిస్తారు. రూ.30 వేలతో స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరిన విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించి ఇచ్చారు. రూ.15 వేలతో క్యాంప్‌నకు తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాలో 1,770 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.

★ ఆ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పరిరక్షణ బాధ్యత తీసుకుంటారు. దేవాలయాల వార్షికోత్సవాలు, వివిధ వేడుకల సమయంలో వచ్చే భక్తులు క్యూలైన్లలో వెళ్లేలా పర్యవేక్షిస్తారు. తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలు పంపిణీ చేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవాలు, రిపబ్లిక్ డే తదితర కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు. ఆయా సేవా కార్యక్రమాలు విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

మొక్క నాటుతున్న విద్యార్థులు

బాధ్యతపై అవగాహన కలుగుతుంది

విద్యార్థి దశలోనే వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. పాఠశాలలు, గ్రామం, ఇతర ప్రాంతాల్లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సేవాభావం, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. సమాజంలో ఎలా ప్రవర్తించాలి, పౌరుల బాధ్యతపై అవగాహన కలుగుతుంది.
- ఎస్.అశోక్‌బాబు, సమగ్ర శిక్షా, ఏఎంవో

ఏలూరు కాలువకు నీరు నిలిపివేత

ఎన్టీఆర్ కలెక్టరేట్: కృష్ణా తూర్పు ప్రధాన కాలువ పరిధిలోని ఏలూరు పంట కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. ఎనికేపాడు వద్ద బుడమేరు అండర్ టన్నెల్(యూటీ) విస్తరణ పనులు చేపట్టనున్న క్రమంలో తాగునీటి అవసరాల కోసం చెరువులను ముందస్తుగానే నింపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ ప్రధాన కాలువకు 2,304, గుంటూరు ఛానల్‌కు 86, కృష్ణా తూర్పు 502 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రధాన కాలువ నుంచి కేఈబీ కాలువకు 302, బందరు కాలువకు 200 క్యూసెక్కులు ఇస్తున్నారు.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్
శానిటరీ ఇన్‌స్పెక్టర్ డిప్లొమా కోర్సు

ప్రోగ్రాం వ్యవధి	బోధనా మాధ్యమం	విద్యార్హత
శానిటరి ఇన్‌స్పెక్టర్ 1 సంవత్సరం	ఇంగ్లీష్ మరియు తెలుగు	డిగ్రీ, ఇంటర్ మీడియట్ (లేదా) ఎం.పి.హెచ్.డబ్ల్యు

సంప్రదించండి: 9618058000, 8125111668
అర్హత నియమావళి మరియు ఇతర వివరముల కొరకు www.aiilsg.org వెబ్‌సైట్‌ను చూడండి
అప్లికేషన్ దరఖాస్తుకు చివరి తేది:15-02-2026

శ్రీ సాయి పీతాంబరి శారీస్
డిజైనర్ శారీస్ ప్రదర్శన మరియు అమ్మకం
ఫిబ్రవరి 9,10, మరియు 11వ తేది వరకు మాత్రమే. ఎగ్జిక్యూటివ్ క్లబ్, రమేష్ హాస్పటల్ ప్రక్కన, విజయవాడ. రాజా అక్కినేని ఏలూరు ఫోన్: 9100599599. సేల్

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో...
జిల్లా స్థాయి ప్రతిభాపాటవ పోటీలు నేడు

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి పాఠశాలల ప్రతిభా పోటీలు ఆదివారం జరగనున్నాయి. విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో ఉదయం 9.30కి పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు నెలలుగా ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని వివిధ కేంద్రాల్లో 133 పాఠశాలల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పోటీలు జరిగాయి. రీజినల్ స్థాయిలో 1420 మంది హాజరు కాగా, 144 మంది బహుమతులు అందుకుని జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం, విసన్నపేట, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, పెనమలూరు, విజయవాడలోని పలు కేంద్రాల నుంచి 144 మంది విద్యార్థులు జిల్లా పోటీలకు అర్హత సాధించారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆదివారం ఉదయం 9 గంటలకు వేదిక వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. - చిట్టినగర్, న్యూస్‌టుడే

నేటి నుంచి శిరస్త్రాణం తప్పనిసరి

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: ద్విచక్రవాహన ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఆదివారం నుంచి కఠిన చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. శిరస్త్రాణం లేకుండా ద్విచక్రవాహనం నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆదివారం నుంచి ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని స్పష్టం చేశారు. గతంలో తీసుకున్న చర్యలతో శిరస్త్రాణం వినియోగం గణనీయంగా పెరిగిందని 65 నుంచి 70 శాతం మంది వినియోగిస్తున్నారని తెలిపారు. దీనిని నూరు శాతం పెంచాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని ఇటీవల పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు వెల్లడించారు. దీనిలో భాగంగా శిరస్త్రాణం వినియోగంపై ఆదివారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపడతామని తెలిపారు.

కుటుంబ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకోండి
- షిరీన్‌బేగం, ట్రాఫిక్ డీసీపీ

రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల వేదన చూడలేమని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు. తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని కోరారు.

నేడు విద్యుత్తు బిల్లులు చెల్లించొచ్చు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: ఆదివారం సెలవు దినమైనప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు తెరచి ఉంటాయని సంస్థ ఎస్ఈ యు.హనుమయ్య తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని తమ విద్యుత్తు బిల్లులు చెల్లించాలని కోరారు. దీంతో పాటు ఏపీసీపీడీసీఎల్ కస్టమర్ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే విద్యుత్తు సర్వీసు నంబరును యాప్‌లో రిజిస్టర్ చేసుకుని కూడా బిల్లులు చెల్లించవచ్చన్నారు. అదే విధంగా గూగుల్‌పే, ఫోన్ పే, అమెజాన్ పే, బిల్‌డెస్క్ యాప్‌ల ద్వారా కూడా విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చని ఎస్ఈ తెలిపారు.

KVR INFRA వారి "శ్రీ"నివాసం
కోలవెన్ను @ కంకిపాడు LP No.5/2026
కంకిపాడు టోల్‌గేట్‌కి ఇవతల, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి లోపలివైపు అందరికీ అందుబాటు ధరలలో రెడీ టు కన్‌స్ట్రక్షన్‌కి అనువైన CRDA అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ కలవు.
APCRDA LP NO: 5/2026
Bank Loan Available
మార్కెటింగ్ మిత్రులకు ఆహ్వానం ✆ 90100 55678
KVR INFRA
Opp: Auto Nagar Gate, VIjayawada

కోత వీడేలా.. రాత మారేలా!

చినగొల్లపాలెంలో కడలి కోతకు పరిష్కారం ★ సిద్ధమవుతున్న డీపీఆర్

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని చినగొల్లపాలెం సముద్రుడి ఉగ్రరూపానికి చిగురుటాకులా వణికిపోతోంది. జిల్లాలోనే కొబ్బరి, సరుగుడు తోటలకు ప్రసిద్ధి అయిన ఈ గ్రామం కొన్నేళ్లుగా కడలి కోతతో కంటతడి పెడుతోంది. ఉప్పుటేరు, కొల్లేరు కాలువలు.. సముద్రం కలిసి గ్రామాన్ని చుట్టుముట్టేయడంతో దీవిలా మారిపోయింది. మొగ మూసుకుపోవడం..అలల ఆటుపోట్లతో వేల ఎకరాల పంట పొలాలను కడలి ముంచేసింది. ప్రశాంత వాతావరణం.. ఎటు చూసినా పచ్చదనం.. ఎగసిపడే అలల సవ్వడి.. ఎంతో ఆహ్లాదంగా ఉండే చినగొల్లపాలెం కడలి కోతపై పలుమార్లు 'ఈనాడు, ఈటీవీ'లో కథనాలు ప్రచురితమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 'చుట్టుముట్టేస్తోంది.. గట్టుకోసేస్తోంది' శీర్షికతో మరోమారు 'ఈనాడు- ఈటీవీ'లో రైతుల ఆవేదనపై కథనం వచ్చింది. స్పందించిన ఎంపీ బాలశౌరి సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. గత నెల 9న జాతీయ తీర పరిశోధన కేంద్రం (ఎన్‌సీసీఆర్) శాస్త్రవేత్తల బృందం గ్రామంలో పర్యటించి సమస్య అధ్యయనం చేసింది. పలు శాఖల ఇంజినీర్లు కోతకు గురవుతున్న తీరు.. పరిష్కార మార్గాలపై అన్వేషణ చేస్తున్నారు. త్వరలోనే రక్షణ గోడలు.. పూడిక తీత.. ఇతర నిర్మాణాలపై రూ.300-350 కోట్ల అంచనాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అధ్యయనం చేస్తున్న అధికారులు

త్వరలో పనులు ప్రారంభం: వ్యవసాయం, చేపల వేటే ప్రధాన జీవనాధారమైన ఈ గ్రామంలో సుమారు 12,000 మంది జనాభా ఉన్నారు. అధిక వర్షాలు.. సముద్ర ఆటుపోట్లకు కాలువలు పొంగి గ్రామంలోని ఇళ్లలోకి నీరొచ్చేస్తోంది. ఏటిపర్రు మొగ నుంచి.. కొత్తకాలువ మొగ వరకు దీవి చుట్టూ కొబ్బరి, సరుగుడు తోటలు సంద్రంలో కలిసిపోతున్నాయి. అధిక వానలు.. ఎగువ నుంచి వరద నీరు వస్తే క్షణక్షణ గండంగా మారుతోంది. కడలి కోతను అరికట్టడమే ప్రధాన పరిష్కార మార్గం కావడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

ఊరు మిగలదనుకున్నాం

ఏళ్లుగా కొద్దికొద్దిగా వేల ఎకరాల కొబ్బరి, సరుగుడు తోటలు కడలిలో కలిసిపోయాయి. పొలాల గట్లు కోసేస్తూ గ్రామంపైకి సముద్రం చొచ్చుకొస్తోంది. నిర్లక్ష్యం చేస్తే ఊరు మిగలదని రక్షణ చర్యలు చేపట్టాలని గత ప్రభుత్వంలో అధికారులు.. పాలకుల చుట్టూ తిరిగితే ప్రతిపాదనల్లోనే చేతులెత్తేశారు. 'ఈనాడు, ఈటీవీ'లో కథనాలు రావడం.. ఎంపీ, ఎమ్మెల్యేల చొరవతో.. సముద్ర కోత నుంచి రక్షణ గోడల నిర్మాణాలకు చర్యలు చేపడతున్నారు. కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. - నడకుదిటి వీర్రాజు, గ్రామస్థుడు

సహకార స్ఫూర్తితో
కొండపల్లి బొమ్మకు శోభ

మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ

కొండపల్లి, న్యూస్‌టుడే : కొండపల్లి కొయ్య బొమ్మల వారసత్వ సంపద తరతరాలకు అందాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. హస్తకళల సహకార సంఘాల ప్రతినిధులతో కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఆయన శనివారం సమావేశమై మాట్లాడారు. కొండపల్లి బొమ్మకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చేయీ చేయీ కలపాలన్నారు. ఐక్యతతో శతాబ్దాల చరిత్ర ఉన్న కళకు మరింత వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇస్తుందని, దీన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొండపల్లిని ఒక మోడల్ గ్రామీణ సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా మార్చడానికి అందరం కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప తదితరులు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి



నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో నాలుగు దశాబ్దాల పాటు విశేష వైద్య సేవలందించిన ప్రముఖ వైద్యులు డా॥ నీరుకొండ శ్రీనాథ్ ప్రసాద్ గారు పరమపదించినారు అని తెలియజేయుటకు చింతిస్తున్నాము. మీ జ్ఞాపకాలు మా హృదయాలలో సదా పదిలం..
డా॥ శ్రీ నీరుకొండ శ్రీనాథ్ ప్రసాద్ గారు
Dr. N.S.Prasad
జననం: 09-03-1938, మరణం: 31-01-2026
భార్య: డా॥ నీరుకొండ విజయకుమారి (లేటు)
పెద్దకర్మ: ది. 14-02-2026, శనివారం హైదరాబాద్, కొండాపూర్‌లోని Bollineni Bion నందు జరుపబడును.
బాధాతప్త హృదయాలతో..
కుమారుడు - కోడలు, కుమార్తె - అల్లుడు
మనుమలు మరియు బంధుమిత్రులు
Cell: 97015 49285, 97044 89995

(c) eenadu

కార్గో కౌంటర్లకు మరింత మెరుగులు

త్వరలో టోకెన్ సిస్టమ్

నూతన కౌంటర్లు, కూర్చునేందుకు సిద్ధంగా కుర్చీలు

విజయవాడ బస్‌స్టేషన్, న్యూస్‌టుడే: పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో అరైవల్ బ్లాక్‌లోని ఆర్టీసీ కొరియర్ అండ్ కార్గో బుకింగ్ అండ్ డెలివరీ కార్యాలయాలు ఆధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకున్నాయి. గతంలో పార్సిల్ బుకింగ్‌కు వచ్చే వినియోగదారులు క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడి ఉండేవారు. ప్రస్తుతం ఆధునికీకరణలో భాగంగా బుకింగ్ పాయింట్‌లో ఏసీలు అమర్చి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా కుర్చీలు ఏర్పాటు చేశారు. పార్సిళ్లను పెట్టుకునేందుకు ప్రత్యేక అరలు ఏర్పాటు చేశారు. వినియోగదారులు చేసిన ప్యాకింగ్ పాడైనా, లేదా ప్యాకింగ్ చేయాలన్నా కార్యాలయం బయట ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద నిర్ణీత రుసుము చెల్లిస్తే ప్యాకింగ్ చేసి అందజేసే ఏర్పాటు చేశారు. దీంతో అత్యవసరంగా పార్సిళ్లు పంపే వినియోగదారులు, ప్రయాణికులకు ప్యాకింగ్ విధానం వల్ల సమయం ఆదా అవుతుందని కమర్షియల్ అసిస్టెంట్ మేనేజర్ మోషే తెలిపారు.

వినియోగదారులకు తొలగనున్న ఇబ్బందులు

గతంలో డెలివరీ కౌంటర్‌లు కొరియర్, కార్గో కౌంటర్లు ఉండగా ప్రస్తుతం మరో కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ముందుగా వినియోగదారులు పార్సిల్ బుకింగ్ నంబరు, చరవాణి నంబరు ఇస్తే, పార్సిల్ స్టేటస్ చూసి మైక్‌లో అనౌన్స్‌మెంట్ ఇచ్చి వినియోగదారులకు అందిస్తారు. వినియోగదారులు నిల్చునే పని లేకుండా త్వరలో ఇక్కడ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి టోకెన్లు ఇస్తామని వారి నంబరు తెరపై చూసుకుని పార్సిళ్లను తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మోషే తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఆర్గానిక్ హబ్ రూపకల్పనకు ఎఫ్‌పీవోల ప్రోత్సాహం అవసరం

మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ, పక్కనే డీఏవో విజయకుమారి తదితరులు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను(ఎఫ్‌పీవోలను) కలెక్టర్ జి.లక్ష్మీశ అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ హబ్‌గా రూపుదిద్దుకోవడానికి ఎఫ్‌పీవోల ప్రోత్సాహం అవసరమన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలపరచడానికి.. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం నగరంలోని కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విలువ ఆధారిత ఉత్పత్తులు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, డ్రోన్లు, వివిధ వ్యవసాయ పరికరాలను అందుబాటులో ఉంచేందుకు సంఘాలు కృషి చేయాలని సూచించారు. డీఏవో డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

మామిడి నాణ్యతపై ఆరా

ఎన్టీఆర్ కలెక్టరేట్: ఒకప్పుడు నూజివీడు సబ్ కలెక్టర్‌గా పని చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ.. మామిడి కాయలపై ఆసక్తి చూపారు. వాటి నాణ్యతపై ఆరా తీశారు. శనివారం కలెక్టరేట్‌లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. మామిడిలో కాయ నాణ్యత పెరగడానికి కాయ చిన్న దశలోనే కవర్లు కట్టి పండిస్తున్న ఎఫ్‌పీవోలను ఆయన అభినందించారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
మాదిగ కుల వధూవరులకు సువర్ణావకాశం

నేడు మాదిగ కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, మాదిగ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. విజయవాడ ఆటోనగర్‌లోని స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, బి బ్లాక్, 3వ అంతస్తులోని ఈనాడు కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (8 ఫిబ్రవరి 2026)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
95501 28306 & 92475 20500
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

రేపు కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే: నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.యుగంధర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్‌కుమార్ తెలిపారు. శనివారం దాసరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన ఉపాధి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ నెల 12వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై చర్చించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బాబీ, ప్రకాశ్, గోవిందరావు, నాగరాజు, రత్తి రవి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ధర వరలు

వంకాయలు-20/24, టమాటా-14, బెండ-30, పచ్చిమిర్చి-34, కాకర-32, బీర-30/26, క్యాలీఫ్లవర్-15/20, క్యాబేజీ-14, క్యారెట్-26, దొండ-40, బంగాళదుంప-21, ఉల్లిపాయలు-22, గోరుచిక్కుళ్లు-30, దోస-20/30, సొర-12/10, పొట్ల-30, అరటికాయ -7/6, చామదుంప-24, అల్లం-72, మునగ-10/12, ఆకు కూరలు(కట్ట) -2.50, కంద-38, బీట్ రూట్-26, కీరదోస-38, బీన్స్-60/55, క్యాప్సికమ్-64, చింతకాయలు-65, నిమ్మ (డజను)-18/24, కొత్తిమీర-5/10, పుదీనా-5/15, ముల్లంగి-8, పచ్చిమామిడి-20/22(నిన్నటిది). నగరంలోని రైతుబజార్లలో ఈ ధరలు (రూ.లో) వర్తిస్తాయి.
- న్యూస్‌టుడే, విజయవాడ రైతుబజారు

జాతీయస్థాయి శాస్త్రీయ నృత్య పోటీలు ప్రారంభం

జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో నృత్య కళాకారులు, వేదికపై త్రినాథ్ నాయుడు, సాయిశంకర్, ప్రసాద్ తదితరులు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: నృత్య కళలను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరికీ అవకాశం ఇలాంటి కార్యక్రమాల వల్లే లభిస్తుందని పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగురు త్రినాథ్ నాయుడు అన్నారు. సంస్కార భారతి విజయవాడ మహానగర్, సుమధుర కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల నిర్వహిస్తున్న జాతీయ స్థాయి శాస్త్రీయ నృత్య పోటీలు శనివారం నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమాలు వివేకానంద సెంటినరీ పాఠశాల(అజిత్‌సింగ్‌నగర్), శ్రీ కోదండ రామాలయం కళావేదిక(ముత్యాలంపాడు), కొత్తపూర్ణానంద కళావేదిక(గాంధీనగర్), తదితర వేదికలపై నిర్వహిస్తున్నారు. తొలి రోజు సీనియర్, జూనియర్ విభాగంలో సుమారు 400 మంది కళాకారులు పాల్గొన్నారని సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ కృష్ణ తెలిపారు. పాల్గొన్న ప్రతి కళాకారునికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందించామన్నారు. రెండో రోజు పోటీలు అనంతరం అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద సెంటినరీ పాఠశాలలో నృత్యోత్సవాల ముగింపు కార్యక్రమం ఉంటుందని, అందులో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. పి.సాయిశంకర్, ఎ.ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తి

జస్టిస్ గోపాలకృష్ణారావుకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఈవో మహేశ్వరరెడ్డి

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలులో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు శనివారం కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ గోపాలకృష్ణారావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్‌బాబు ఆయనకు అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం, అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

మాదకద్రవ్యాలు, గంజాయి నిర్మూలనే ధ్యేయం

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లాలో మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కఠిన చర్యలతో పాటు మాదక ద్రవ్యాలతో ముందుకు సాగుతున్నారని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పలు సూచనలు చేశారు. పిల్లలు గంజాయి లేదా మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు అనుమానం కలిగితే పోలీసు అధికారులను సంప్రదించాలని కోరారు. పోలీసులు గంజాయి మానేందుకు అవసరమైన కౌన్సెలింగ్, వైద్యసాయం అందిస్తారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఉంచుకుని తల్లిదండ్రులు తగిన సాయం అందజేయాలని కోరారు. మాదకద్రవ్యాలు, గంజాయి వినియోగాన్ని పోలీసులు చిత్తశుద్ధితో కార్యాచరణ కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం అందరూ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.

మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోండి

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో వైద్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్.బాలరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.సుభాష్ చంద్రబోస్ ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. ఐఎంఏ చేసిన విజ్ఞప్తుల పరిగణనలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం ఏపీ వైద్యమండలిలో 13 మంది సభ్యులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించడం పట్ల ఐఎంఏ రాష్ట్ర శాఖ స్వాగతిస్తోందన్నారు. మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్న వైద్యులు ఫిబ్రవరి 9న జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఐఎంఏ తరఫున ఎలాంటి ప్యానెల్ లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఏ ప్యానెల్‌కు, వ్యక్తులకు మద్దతు ఇవ్వడం లేదని డాక్టర్ బాలరాజు, డాక్టర్ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.

ఆంధ్ర నాట్యానికి గత వైభవం తీసుకురావాలి

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న పద్మమోహన్, కళాకృష్ణ, ఉమామహేశ్వర పాత్రుడు, నారాయణరావు తదితరులు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కాకినాడ, భరత నాట్యాలతో పాటు ఆంధ్ర నాట్యాన్ని గుర్తించి అభివృద్ధికి రెండు తెలుగు రాష్ట్రాలు తగు చర్యలు తీసుకోవాలని ప్రముఖ ఆంధ్రనాట్య కళాకారిణి చెందులూరి పద్మమోహన్ కోరారు. శనివారం గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో స్వరసదన ఆంధ్ర నాట్య సంస్థ ఆధ్వర్యంలో 'ఆంధ్ర నాట్యంపై సదస్సు', 'ఆంధ్ర నాట్య సంగమం' ఇది రచించిన పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ రెండు వేల ఏళ్లనాటి నృత్య కళారూపమైన ఆంధ్ర నాట్యాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. పద్మశ్రీ కళాకృష్ణ రామకృష్ణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళాకృష్ణ పర్యవేక్షణలో 'స్వరసదన సంగీత నృత్య శిక్షణ సంస్థ(హైదరాబాద్) నిరంతరం ఆంధ్ర నాట్య అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఆధికారం మరికిని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఆంధ్ర నాట్య సంగమం' విశిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాచీన ఆలయ నృత్య సంప్రదాయమైన 'నవ జనార్దన పారిజాతం'ను ఆంధ్రనాట్య బృందం ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సభలో కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో శివనాగిరెడ్డి, కళాకృష్ణ, పీఠం ఉమామహేశ్వర పాత్రుడు, గోళ్ల నారాయణరావు, స్వరసదన సంగీత నృత్య శిక్షణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా పుష్కరాలకు శాశ్వత మౌలిక వసతులు

పనులు పరిశీలిస్తున్న ఈవో శీనానాయక్, దేవాదాయ శాఖ సీఈ శేఖర్

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: రానున్న కృష్ణా పుష్కరాలకు ఇంద్రకీలాద్రిపై శాశ్వత మౌలిక సదుపాయాలు సిద్ధం కావాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ సూచించారు. దేవాదాయ శాఖ సీఈ శేఖర్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి దుర్గగుడిలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఈవో మాట్లాడుతూ.. రూ.13 కోట్లతో చేపట్టిన ఎలివేటెడ్ క్యూలైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. 2028లో రానున్న కృష్ణా పుష్కరాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందుతుందని పేర్కొన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా రూ.26 కోట్లతో చేపట్టిన అన్నదాన భవనం, రూ.29 కోట్లతో చేపట్టిన ప్రసాదాల పోటు పురోగతిని సీఈ శేఖర్‌కు అధికారులు వివరించారు. కార్యక్రమంలో డీఈ రవీంద్ర, ఏఈ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మవిశ్వాసం పెరుగుదలకు కళలు దోహదం

విజేతలకు బహుమతులు అందజేస్తున్న డీఈవో చంద్రకళ, నారాయణ తదితరులు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ప్రత్యేక అవసరాల పిల్లలు కళల్లో రాణించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, పట్టుదల, పోటీతత్వం పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ అన్నారు. జిల్లా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో భవిత కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లలకు నగరంలోని స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సహిత విద్య జిల్లా సమన్వయకర్త నారాయణ, జీసీడీవో విశ్వభారతి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు వేదికపై సంప్రదాయ నృత్యాలు చేసి అలరించారు. పోటాపోటీగా ప్రదర్శనలిస్తూ ఆహూతులను ఆకట్టుకున్నారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు.

కారు డ్రైవర్ దుర్మరణం

కృష్ణలంక, న్యూస్‌టుడే: లారీ ఢీకొట్టడంతో కారు డ్రైవర్ దుర్మరణం పాలైన ఘటన కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవించే శ్రీరామ సందీప్(26) జక్కంపూడిలోని మండలం గుంటుపల్లిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, తల్లి ఉన్నారు. రోజు మాదిరిగానే పనికి వెళ్లే క్రమంలో శనివారం ఉదయం 8 గంటలకు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలు దేరాడు. బస్టాండ్ సమీపంలోని రాజీవ్ గాంధీ పార్క్ దాటి కొంత దూరం వెళ్లాక వెనుక నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. లారీ అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణా

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన పలువురు వాహన యజమానులకు రూ.46,000 జరిమానా విధిస్తూ జేసీ ఎస్.ఇల్లక్కియా ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని కలెక్టరేట్‌లో పౌరసరఫరాల కేసులకు సంబంధించిన శనివారం కోర్టు నిర్వహించారు. అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.3,15,150 విలువైన 135.18 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు బియ్యాన్ని ప్రభుత్వ పరం చేసేలా ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.

గ్యాస్ డెలివరీ బాయ్స్ కోసం రాజస్థాన్ చేరుకున్న పోలీసులు

భవానీపురం: తుపాకీతో బెదిరించి డబ్బులు దోచుకున్న గ్యాస్ డెలివరీ బాయ్స్‌ను పట్టుకునేందుకు భవానీపురం పోలీసులు రాజస్థాన్ చేరుకున్నారు. ఈనెల 4న రాత్రి విద్యాధరపురంలోని రమ్యశ్రీ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్స్‌గా పని చేసే ముగ్గురు యువకులు తుపాకీతో మేనేజర్ సిబ్బందిని బెదిరించి డబ్బులు లాక్కుని వెళ్లిన సంగతి విదితమే. పోలీసులు విచారణలో భాగంగా నిందితుల రాష్ట్రమైన రాజస్థాన్ వెళ్లారు. ఆధార్ కార్డుల్లో వారి చిరునామాల ఆధారంగా వెళ్లి విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

యానాది కులస్థులను ఆదుకోవాలి

గాంధీనగర్, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న యానాది కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ యానాది మహానాడు సంఘం జాతీయ అధ్యక్షుడు మెరిక శ్రీనివాసరావు కోరారు. శనివారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా యానాదులను నిర్లక్ష్యం చేసిందన్నారు. యానాదుల్లో ఎవరైనా చనిపోతే దహనసంస్కారాలకు ఇబ్బంది పడుతున్నారని, యానాదులపై దాడులు, హత్యలు జరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ యానాదుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 40 ఏళ్ల దాటిన వారికి పింఛను, ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

బాయిలర్ ధరలు (కేజీ కిలో రూపాయల్లో)

విజయవాడ: బాయిలర్ ఫాం రేటు కేజీ లైవ్ -133 లైవ్ ర్ రేట్ 160 ఎట్ చెర్ స్కిన్ -232 విత్ అవుట్ స్కిన్ - 264. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బాయిలర్ ఫాం రేట్ -147, 156, 167 ఎట్ చెర్ స్కిన్ -260 విత్ ఆవుట్ స్కిన్ -280.

గతేడాది వరదల సమయంలో నక్కలంవాగు రక్షణ గోడ కూలిందిలా..

సగం గోడ మాత్రమే మిగిలింది

నిర్వహణ లోపం.. రైతులకు శాపం..!

గత పాలకుల నిర్లక్ష్యంతో కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల వరదల సమయంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గతేడాది వరదల సమయంలో కంచికచర్ల మండలం నక్కలంపేటలో నక్కలంవాగు గోడ సగం కూలిపోయింది. కంచికచర్ల చెరువు నుంచి అలుగు పారి వాగులో.. ఇక్కడి నుంచి కృష్ణలో కలుస్తుంది. రక్షణ గోడ లేకపోతే వరద వచ్చినప్పుడు నీరు కట్టపై నుంచి పొంగి పొలాలు మునిగిపోయే పరిస్థితి తలెత్తుతుందని రైతులు వాపోతున్నారు. నీరు పారే దారి లేక, వరద ఉద్ధృతికి మట్టి కొట్టుకుపోయి రక్షణ గోడ కూలిపోయిందని, మిగిలిన సగం గోడ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉందని సంబంధిత అధికారుల స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. **-ఈనాడు, అమరావతి**

'సంస్కరణలతో ఉన్నత విద్య విధ్వంసం'

ధర్నా చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: విద్యారంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తెచ్చిన 'వికసిత శిక్ష అధిష్ఠానం 2025' బిల్లు రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఉన్నత విద్యను విధ్వంసం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. శనివారం లెనిన్ కూడలిలో ధర్నా చేశారు. ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈలను రద్దు చేసి హెచ్ఈసీఐ పేరుతో ఉన్నత విద్యను ఒకే గూడు కిందకు తీసుకు వచ్చిందన్నారు. ఈ బిల్లు విద్యా కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తూ విజ్ఞానం పేరుతో తన ఆర్ఎస్ఎస్ భాజపా హిందుత్వ ఎజెండా అమలు చేస్తోందన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్‌లు మాట్లాడుతూ రాష్ట్రాల చరిత్ర, సంస్కృతి, భాష, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించే ప్రక్రియను కేంద్రం పక్కన పెట్టి విదేశీ కోర్సులను బలవంతంగా రుద్దుతోందని విమర్శించారు. ఇదే కొనసాగితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రభుత్వ కళాశాలలు మూతపడతాయని, ప్రైవేట్ విద్యాసంస్థలు రాజ్యమేలతాయన్నారు. దీనిని ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. యశ్వంత్, ఉమాకాంత్, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

మత్తుతో జీవితం చిత్తు

భవానీపురంలో సైకిల్ తొక్కుతూ వెళ్తున్న సీపీ రాజశేఖరబాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ తదితరులు

విద్యాధరపురం, భవానీపురం, న్యూస్‌టుడే: డ్రగ్స్‌పై దండయాత్ర సైకిల్ ర్యాలీకి విద్యార్థులు, ప్రజల నుంచి 12 వ రోజు శనివారం విశేష స్పందన లభించింది. వన్‌టౌన్ కన్యకాపరమేశ్వరి సత్రం నుంచి ర్యాలీ రథం సెంటరు, రావిచెట్టు సెంటరు మీదుగా కుమ్మరిపాలెం చేరుకుంది. వేదపండితులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. కుమ్మరిపాలెంలో మొదలైన ర్యాలీ కబేళా సెంటరుకు చేరింది. ఈసందర్భంగా చెరువు సెంటరు వద్ద గంజాయికి బానిసైన ఇద్దరు యువకులు ఇకపై మత్తు పదార్థాలు తీసుకోమని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణ, ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం, ఏడీసీపీ రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ సభ్యులు అరవ రమేష్ పాల్గొన్నారు.

భవానీపురంలో.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలోని శివాలయం సెంటర్ వద్ద డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖరబాబు మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలను అలవాటు చేసుకుంటే జీవితం నాశనం అవుతుందని తెలిపారు. శివాలయం సెంటర్ వద్ద నుంచి ప్రదర్శనలో సీపీ, ఈగల్ ఐజీ రవికృష్ణ సైకిల్ తొక్కుతూ ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం భవానీపురం నుంచి గొల్లపూడి వరకు ప్రదర్శనగా వెళ్లి గోడ పత్రిక ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు బకాయిలు విడుదల చేయాలి

మాట్లాడుతున్న అనార్‌బాబు. పక్కన దేవీవరప్రసాద్, రాజశేఖర్, మహేశ్వరరావు తదితరులు

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు బకాయిలను తక్షణం విడుదల చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కూడిన సమావేశం డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఇన్సెంటివ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్‌లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈడ్పుగంటి అనార్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం గత బడ్జెట్లో పారిశ్రామిక రాయితీల కింద రూ.3వేల కోట్లు ప్రకటించి కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, బడ్జెట్‌లోపు మిగిలిన మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయని పక్షంలో భవిష్యత్తులో జరగనున్న ఉద్యమాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇతర పార్టీల నాయకులు మాట్లాడుతూ అనేక వృథా ఖర్చులు చేస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాల్సిన రాయితీలను ఇవ్వకపోవడం సరికాదన్నారు. స్థానిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వకుండా పరిశ్రమలను ఏవిధంగా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో భాగంగా సంఘం డిమాండ్లతో కూడిన తీర్మానానికి సమావేశం ఆమోదం తెలిపింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయకుమార్, డీపీఎఫ్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవీవరప్రసాద్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, కనపర్తి విజయరాజు, ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

'రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతోంది'

మాట్లాడుతున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : పెట్రోల్ బాంబులతో అరాచకాలు సృష్టించే నీచమైన సంస్కృతి రాష్ట్రంలో రావడం హేయమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఇబ్రహీంపట్నంలో తెదేపా నేతల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ గృహాన్ని ఆయన శనివారం పరిశీలించి జోగిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం రాజ్యమేలుతోందన్నారు. ప్రజాపాలన ఉందా...? అన్న సందేహాలు కలుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండే మైలవరం నియోజకవర్గంలో ఇటువంటి సంస్కృతి భయానకం అన్నారు. నిరసన ప్రదర్శనలో భాగంగా క్షణికావేశంలో దాడి చోటు చేసుకొన్న సంఘటనగా తెదేపా వర్గాలు చెబుతున్నా.. ఇది ముమ్మాటికీ పక్కా ప్రణాళికతో చేసినట్లు తెలుస్తుందన్నారు. పోలీసులు ఇందుకు వత్తాసు పలుకుతూ నామమాత్రపు కేసులు నమోదు చేశారన్నారు. 304 సెక్షన్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మెండితోక అరుణ్ కుమార్, కుంభా రవిబాబు తదితరులు ఉన్నారు.

సాంకేతిక రాజధానిగా అమరావతి: గద్దె

పటమట, న్యూస్‌టుడే: క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో సాంకేతిక రాజధానిగా అమరావతి మారుతుందని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ హబ్‌గా అమరావతిని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి క్వాంటం వ్యాలీ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో అత్యాధునిక క్వాంటం టెక్నాలజీ, పరిశోధన, ఆవిష్కరణ రంగాలు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయని, ఫలితంగా యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

పాత పథకం పేరే స్మరణ..!

మండల పరిషత్ సమావేశం నోటీసులో ప్రస్తావన

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 19 నెలలు అవుతుంది. ఇంకా అధికారులు వైకాపా ప్రభుత్వ హయాంలోని పథకాల పేరుతోనే కీలక సమావేశాలు నోటీసులు ఇస్తుండడం విస్మయానికి గురి చేసింది. పెనుగంచిప్రోలు మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం ఈనెల 10న మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుందని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులకు ఎంపీడీవో శ్రీను నోటీసులు పంపించారు. దీనిలో అధికారుల జాబితాలో పెనుగంచిప్రోలు వెలుగు ఏపీఎంకు బదులు.. ఏపీఎం వైఎస్సార్ క్రాంతి పథం(వెలుగు)గా పేర్కొన్నారు. ఇంకా వైఎస్సార్ పేరుతోనే పథకం అమలులో ఉన్నట్లు పేర్కొనడంపై పెనుగంచిప్రోలు మాజీ సర్పంచి జిల్లేపల్లి సుధీర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఖాళీసీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మచిలీపట్నం(గొడుగుపేట): మచిలీపట్నంలోని జ్యోతిబా పులె బాలికల గురుకుల విద్యాలయం ఇంగ్లిష్ మాధ్యమంలో వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఆయా ప్రవేశాలు పొందాలనుకునే వారు సంబంధిత వెబ్‌సైట్‌లో మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

91.9FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హ్యాష్‌ట్యాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

(c) eenadu

తిరువూరు

• తిరువూరు • మైలవరం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

స్పందన: మైలవరం తారకరామా నగర్‌లోని డ్రెయిన్లలో పూడిక తొలగించక మురుగు నిలిచిపోతుందని పలువురు సమస్యను 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావు స్పందించి శనివారం ఆ ప్రాంతంలో పూడిక తొలగింపు పనులు చేయించారు. **- న్యూస్‌టుడే, మైలవరం**

★ రెడ్డిగూడెం పంచాయతీలోని ఎస్సీవాడ ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్న డ్రెయిన్‌లో పూడిక పేరుకుందని స్థానికులు అధికారులకు తెలిపారు. ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి ఎస్. నాగబాబు స్పందించి శనివారం పంచాయతీ సిబ్బందితో పూడిక తీయించారు. **- న్యూస్‌టుడే, రెడ్డిగూడెం**

? వెలగలేరు ఎస్సీ ఏరియాలో పంచాయతీ బోరు మరమ్మతులకు గురై నీటికి అవస్థలు పడుతున్నాం. **- వై.సుకుంద రావు, గ్రామస్థుడు** ✔ సమస్య తెలిసింది. సిబ్బందితో బోరుకు మరమ్మతులు చేయిస్తాం. **- సరోజా, పంచాయతీ కార్యదర్శి** - న్యూస్‌టుడే, జి.కొండూరు

విద్యా సామగ్రి అందజేత

జి.కొండూరు, న్యూస్‌టుడే : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇరిగేషన్ ఎస్ఈ ఆర్.మోహన్‌రావు సూచించారు. స్థానిక సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆయన శనివారం ప్రత్యేక అధికారి హోదాలో సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పది పరీక్షలకు సిద్ధమవుతున్న 30 మందికి పరీక్ష అట్టలు, పెన్నులు, స్కేళ్లను ఆయన సతీమణి విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయిని సుజాత చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి ఎం.చంద్ర మోహన్, ఉపాధ్యాయుడు ఎం.హేమరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.

ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటే మేలు

ధ్రువపత్రాలతో విద్యార్థులు

మైలవరం, న్యూస్‌టుడే : పోటీ ప్రపంచంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి.రంగారావు తెలిపారు. పీఎం ఉషా పథకంలో భాగంగా బ్లాక్ బక్ ఎడ్యుకేషన్ సంస్థ సహకారంతో కళాశాలలో ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)పై నిర్వహించిన కార్యశాలలో పాల్గొన్న 41 మంది విద్యార్థులకు శనివారం ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు ఉమాలక్ష్మి, వెంకటాద్రి, జె.రాముడు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య సంరక్షణపై భరోసా

తిరువూరు, న్యూస్‌టుడే

బాధితుడికి చికిత్స అందిస్తున్న వైద్య నిపుణులు

తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలోని అస్సిసి సేవాసదన్ మూడు దశాబ్దాలకుపైగా నిర్విరామంగా ప్రతి శనివారం వైద్య సేవలు అందిస్తూ మానవత విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటి, చర్మ, కుష్ఠు వ్యాధులతో బాధ పడుతున్న పేద ప్రజలకు నామమాత్రపు రుసుముతో నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తోంది. దూర ప్రాంతాలైన తెలంగాణ నుంచి వచ్చే రోగులకు సైతం సులభంగా చికిత్సలు అందించి వారి నమ్మకాన్ని సంపాదించింది.

ప్రశంసలు పొందుతూ..

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ సేవా సంస్థ కృషి చేస్తోంది. తిరువూరు చుట్టు పక్కల మండలాల ప్రజల ప్రశంసలు పొందుతోంది. అనుభవజ్ఞులైన వైద్యుల బృందంతో నిరంతరం వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథలైన దివ్యాంగ బాలల కోసం ప్రత్యేక పాఠశాల నడుపుతున్నారు. ఇందులో బాలలకు విద్యతో పాటు నివాసం, భోజనం, వైద్యం అందిస్తున్నారు. సమాజంలో నిరాదరణకు గురైన అనాథ దివ్యాంగ బాలలకు భరోసా కల్పిస్తూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ క్రమంలో అస్సిసి సేవాసదన్ చేపడుతున్న సేవలను మరింత విస్తరించాలని పలువురు కోరుతున్నారు.

శోభాయమానంగా అలంకరణ

గంపలగూడెం: మెట్టగుట్టలోని గజలక్ష్మి సమేత శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలో శనివారం ప్రధానార్చకుడు శ్యామ్‌సుందరాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ మేరకు మూలవిరాట్‌కు అభిషేకాలు, అలంకరణ చేయగా వివిధ గ్రామాల భక్తులు దర్శించుకున్నారు. గుడి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పి.వెంకట్రావు, సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

చదువుతోనే మంచి భవిష్యత్తు

విద్యార్థినికి ప్రశంసాపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

మైలవరం, న్యూస్‌టుడే : చదువులో తోటి విద్యార్థులతో పోటీతత్వంతో ముందుకు సాగడం ద్వారా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చని స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. విద్యతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తోందని చెప్పారు. స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల 28వ వార్షికోత్సవాన్ని కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన బాలిరెడ్డి కుటుంబం స్వగ్రామంపై మమకారంతో కళాశాల స్థాపించి, మైలవరం ప్రాంత అభివృద్ధికి పాటుపడడం అభినందనీయమన్నారు. అనంతరం చదువు, ఆటల్లో ప్రతిభ చాటిన వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులను ఆయన అందజేశారు. కళాశాల గౌరవ ఛైర్మన్ లకిరెడ్డి జయప్రకాశరెడ్డి, ఛైర్మన్ ప్రసాదరెడ్డి, ఒరాకిల్ ఇండియా కన్సల్టింగ్ ప్రాక్టీస్ డైరెక్టర్ పమ్మి శిరీష, కళాశాల అధ్యక్షుడు జి.శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు

ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం

గొల్లపూడి: అలరించిన చిన్నారుల నృత్యం

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే : రానున్న పది పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఫలితాలను సాధించి జిల్లాలో గుర్తింపు పొందాలని డీఈవో ఎన్.చంద్రకళ సూచించారు. ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం మూలపాడు జడ్పీ ఉన్నత పాఠశాల 65వ వార్షికోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా ఉప విద్యా శాఖ అధికారి సాంబశివరావు, హెచ్‌ఎం డేవిడ్‌రాక్ ఫెల్లరు, వెంకటేశ్వర్లు ఆదిలక్ష్మి, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

కొండపల్లి: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ లక్ష్మీశ, డీఈవో చంద్రకళ, కొండపల్లి పురపాలిక సంఘ ఛైర్మన్ చిట్టిబాబు పాల్గొన్నారు.

గొల్లపూడి, న్యూస్‌టుడే : గొల్లపూడిలోని నెక్స్ట్ జెన్ పాఠశాల వార్షికోత్సవంలో ఏపీ క్రియేటివిటీ కల్చర్ కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వి పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కెరియర్ కౌన్సిలర్ సుధీర్, రవీంద్ర భారతి విద్యాసంస్థల ఛైర్మన్ వంశీకృష్ణ, డైరెక్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు.

మూలపాడు సభలో మాట్లాడుతున్న డీఈవో చంద్రకళ

సాగర్ జలాల విడుదల

గంపలగూడెం, న్యూస్‌టుడే : ఎన్నెస్పీ రెండో జోన్ పరిధిలో మధిర బ్రాంచి కెనాల్‌కు శనివారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబంధం నియంత్రిక నుంచి 763 క్యూసెక్కుల సాగర్ జలాలు విడుదలైనట్లు ఏఈ మహేష్ బాబు తెలిపారు.

సీఎంఆర్ఎఫ్... పేదల వైద్యానికి ఉపయుక్తం

ఊటుకూరులో లబ్ధిదారుకు చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు, పక్కన తెదేపా నేతలు

గంపలగూడెం, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిస్తోన్న ఆర్థిక చేయూత పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని తిరువూరు శాసన సభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ఊటుకూరు, గంపలగూడెం, పెనుగొలను, కొణిజెర్ల, నెమలి, లింగాల, మేడూరు, పెదకొమిర, కనుమూరు, అనుముల్లంక, చెన్నవరం గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించి 13 మంది లబ్ధిదారులకు రూ.3,48,847 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల తెదేపా నాయకులు పాల్గొన్నారు.

గంపలగూడెం: మండలంలోని మేడూరులో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. బాలబాలికలకు ఫలాలు, బిస్కట్లు అందించారు. అదే విధంగా తెదేపా కార్యకర్త సాంబశివరావు ఇటీవల మృతి చెందగా అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తిరువూరు: తిరువూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల.దేవదత్ పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

తిరువూరులో శావల దేవదత్ తదితరులు...

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సీఐ గిరిబాబు, పోలీసు సిబ్బంది

తిరువూరు, న్యూస్‌టుడే : స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. డ్రగ్స్ విక్రయం, వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరువూరు సీఐ గిరిబాబు హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్సైలు శాతకర్ణి, గౌరిశ్వరీ, సిబ్బందిపాల్గొన్నారు.

నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోండి

యువకుడికి నియామక పత్రం ఇస్తున్న కలెక్టర్ లక్ష్మీశ

గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం గ్రామీణం), న్యూస్‌టుడే : గుంటుపల్లి రైజ్ కేంద్రంలో శనివారం నిర్వహించిన ఈ- జాబ్ మేళాలో 68 మంది నిరుద్యోగ యువకులు వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డీఆర్‌డీఏ సీడాప్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని మాట్లాడారు. రైజ్ కేంద్రంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా వికాస మేనేజరు వంశీ, జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుభూషణ్‌రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

'తెదేపా నేతపై విమర్శలు తగదు'

మాట్లాడుతున్న మురళీ, పక్కన నాయకులు

గొల్లపూడి, న్యూస్‌టుడే : వైకాపా నేత జోగి రమేష్ ఇటీవల దాడికి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు కుట్ర పన్నారంటూ మాజీ సీఎం జగన్ ఆరోపించడం తగదని విజయవాడ గ్రామీణ మండలం తెదేపా అధ్యక్షుడు మందా మురళీ అన్నారు. గొల్లపూడిలోని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇబ్రహీంపట్నంలో సుబ్బారావు వెళ్లి పోలీసులతో మాట్లాడినంత మాత్రాన కుట్ర పన్నినట్లు అవుతుందా? అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా మాట్లాడడం తగదని మండిపడ్డారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ నర్రా వాసు మాట్లాడుతూ గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు జగన్ ప్రదర్శనగా వెళ్లడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వేలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయని చెప్పారు. తెదేపా వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

నిలిచిన పనులు.. వాహనదారులకు వెతలు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

వాగు సమీపంలో అధ్వానంగా రోడ్డు

దొనబండ- దాములూరు రోడ్డులో కొండపల్లి వద్ద వాగు కొంతమేర రహదారిని అభివృద్ధి చేయక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దుస్థితికి చేరిన ఈ మార్గాన్ని ఆయా గ్రామస్థుల అభ్యర్థన మేరకు కూటమి ప్రభుత్వం రూ.13 కోట్లతో బాగు చేసింది. ఆ సమయంలో దొనబండ నుంచి మూడు కి.మీ దూరంలో కొత్తదిలుపాడు వద్ద కొండల బాడవ వాగు వద్ద రోడ్డు వేస్తే వర్షాకాలంలో వాగుకు వరద వచ్చి కొట్టుకుపోతుందని ప్రజల అభ్యంతరం తెలిపి ఆ ప్రాంతంలో పనులు నిలిపేశారు. వాగునీరు ప్రవహించేందుకు అక్కడ తూములు వేసి రహదారి వేయాలని సూచించారు. దీంతో గుత్తేదారు వాగుకు ఇరువైపుల దాదాపు 500 మీటర్ల పొడవున వదిలిపెట్టి తారురోడ్డు వేసి వదిలేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాగు ప్రాంతంలో తూములు వేసి రహదారిని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు.

తగ్గిన పెంపకం.. ప్రోత్సాహం అవసరం

నాటు కోళ్లకు దూరమైన పల్లెలు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, గుంటుపల్లి, న్యూస్‌టుడే

'కోడి కూసె వేళా సేపాయెను.... ఇంకా నిద్ర లేవలేదా'.... అని కూతురిపై ఓ అమ్మ చిరు కోపం.. 'కోడి కూయునాలే నిద్రలేచి పొలానికి వెళ్లి'... అని రాత్రి నిద్రపోయే ముందు ఓ తండ్రి కుమారుడికి బాధ్యత గుర్తు చేసే పెద్దరికం నేడు పల్లెల్లో వినిపించడం లేదు. గ్రామాల్లో మారిన జీవన విధాన నేపథ్యంలో కోడి కూత వినిపించడమే గగనమైంది. మైలవరం నియోజకవర్గ పరిధిలోని అటవీ సమీప గ్రామాల్లో గతంలో నాటుకోళ్ల పెంపకం ఉపాధిగా సాగిన రోజుల్లో కోడి కూతలతో పల్లె మేల్కొనేది. నేడు ఆ రోజులు పల్లెవాసులకు నిద్ర లేపే కోడి క్రమక్రమంగా గ్రామానికి దూరమవుతోంది.

ఆదాయానికి గండి

గ్రామాల్లో నాటుకోళ్ల పెంపకం క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో కూడా వందల సంఖ్యలో ఇవి ఉండేవి. నియోజకవర్గ వ్యాప్తంగా అక్కడక్కడ ఇళ్ల మధ్యలో మనుషులతో పాటు తిరిగేవి. పగలు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మేతకెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరేవి. వీటి గుడ్లు, పుంజుల అమ్మకాల ద్వారా పల్లె పడుచులకు పర్యే ఆదాయం లభించేది. నేడు పల్లెలకు సమీపంలోనే కోళ్ల ఫారాల ఏర్పాటు వాణిజ్య వ్యాపార పద్ధతిలో బాయిలర్ కోళ్ల పెంపకం, విక్రయాలతో వీరి పర్యే ఆదాయానికి గండి పడింది. ఇక దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండగలతో పాటు గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాల సమయంలో నాటుకోళ్లకు విపరీతమైన గిరాకీ ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు.

పథకాన్ని పునరుద్ధరిస్తే మేలు

బాయిలర్ కోళ్లు తక్కువ సమయంలో అధిక బరువు వచ్చేందుకు మందులు వినియోగిస్తుండటం, ఆరోగ్యం తదితర వాటిని దృష్టిలో పెట్టుకుని పట్టణవాసులు నాటుకోడి మాంసం, గుడ్ల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం నాటుకోడి కిలో రూ.500 నుంచి రూ.600 వరకు ధర పలుకుతోంది. దీంతో గ్రామీణులు మళ్లీ వీటి పెంపకం వైపు దృష్టి సారిస్తున్నారు. గతంలో డీఆర్‌డీఏ ద్వారా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలకు నాటుకోళ్లను సబ్సిడీ ధరల్లో అందించి పెంపకాన్ని ప్రోత్సహించారు. దీంతో మగువలు వాటి పెంపకంతో ఆదాయం పొందారు. తర్వాత ప్రభుత్వాలు మారడంతో నాటుకోళ్ల పథకం నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం స్పందించి నాటుకోళ్ల పథకాన్ని పునరుద్ధరించాలని గ్రామీణ మహిళలు కోరుతున్నారు.

విద్యాసాగర్ ప్యానెల్‌కు మద్దతుగా ప్రచారం

గంపలగూడెం, న్యూస్‌టుడే : ఏపీ ఎన్జీవోల రాష్ట్ర స్థాయి ఎన్నికల సందర్భంగా ఎ.విద్యాసాగర్ ప్యానెల్ తరఫున తిరువూరు తాలూకా యూనియన్ నాయకులు శనివారం గంపలగూడెంలో ప్రచారం నిర్వహించారు. ఆదివారం విజయవాడలో జరగనున్న ఎన్నికల్లో విద్యాసాగర్ ప్యానెల్ సభ్యుల నామినేషన్‌లో పాల్గొనాలని మండల పరిధిలోని ఎన్జీవోల సంఘ సభ్యులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవోల సంఘం నాయకులు డి.అజయ్ కుమార్, శోభన్‌బాబు, పి.హనుమంతరావు, ఎ.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

సంపూర్ణ అక్షరాస్యతతోనే సమాజం అభివృద్ధి

రెడ్డిగూడెం : ప్రసంగిస్తున్న తహసీల్దార్ సుశీలాదేవి, పక్కన అధికారులు

గంపలగూడెం, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న 'అక్షర ఆంధ్ర' కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరువూరు ఆర్డీవో కె.మాధురి సూచించారు. గంపలగూడెం శివారు ఎన్టీఆర్ కాలనీలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆమె శనివారం తనిఖీ చేశారు. చదువు నేర్చుకుంటున్న పలువురు మహిళలతో ఆర్డీవో మాట్లాడారు. ప్రభుత్వం అందించిన పుస్తకాల్లోని పదాలు, వాక్యాలను వారితో చదివించారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే సమాజం, కుటుంబాలు మరింత అభివృద్ధి చెందుతాయని, అందుకే ప్రతి ఒక్కరూ చదవడం, రాయడం నేర్చుకోవాలని కోరారు. వయోజన విద్యతో కలిగే ప్రయోజనాలను ఆమె వివరించారు. తహసీల్దార్ వి.రాజకుమారి, ఆర్ఐ ఎం.వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

రెడ్డిగూడెం: 'అక్షర ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు చదవడం, రాయడం నేర్పించాలని రెడ్డిగూడెం తహసీల్దార్ జె.సుశీలాదేవి సూచించారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో చైతన్య మండల మహిళా సమైక్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్య నేర్చుకునేందుకు వచ్చే వారి హాజరు తప్పనిసరిగా తీసుకోవాలని వాలంటీర్లకు తెలిపారు. వెలుగు ఏపీఎం బి.రామకృష్ణ, మండల సమైక్య అధ్యక్షురాలు కె.శిరీష, కార్యదర్శి ఎన్.సీతామహాలక్ష్మి, సీసీలు పాల్గొన్నారు.

గంపలగూడెం : మహిళలతో మాట్లాడుతున్న ఆర్డీవో మాధురి

గంజాయి స్వాధీనం

జి.కొండూరు : విజయవాడ చిట్టినగర్‌కు చెందిన డోలవన్ సాయితేజ అనే యువకుడు వెలగలేరు గ్రామంలో అద్దెకు ఉంటూ నూడిల్స్ బండిపై వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను గంజాయి తాగుతున్నాడని జి.కొండూరు ఎస్సై కె.సతీష్ కుమార్‌కు సమాచారం అందడంతో శనివారం సాయంత్రం అతడిని వెలగలేరు శివారు పోలవరం కాలువ పక్కన సంచరిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద సోదా చేయగా పావు కిలో గంజాయి దొరకడంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో సత్తా

పతకాలు గెలుపొందిన స్కేటర్లతో సుధాకర్‌రెడ్డి, మురళీకృష్ణ తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్కేటర్లు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు జె.సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన రాష్ట్ర స్కేటర్లను ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా సత్కరించారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర స్కేటర్లు బాగా రాణించారని, విశాఖలో జరిగిన పోటీల్లో ఓవరాల్ ద్వితీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి పి.థామసయ్య మాట్లాడుతూ.. 472 మంది స్కేటర్లు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. 254 పతకాలు కైవసం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. జాతీయ పోటీలో పతకాలు గెలుపొందిన స్కేటర్లతో పాటు ఛాంపియన్‌షిప్ విజయవంతం చేయడానికి దోహదపడిన ప్రతిఒక్కరినీ వేదికపైకి ఆహ్వానించి జ్ఞాపిక అందించి అభినందించారు. రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఉపాధ్యక్షుడు బచ్చు మురళీకృష్ణ, కోశాధికారి అనిర్బాన్‌పాల్, విశాఖ జిల్లా సంఘం అధ్యక్షుడు వై.రవిచంద్ర, కృష్ణా జిల్లా సంఘం అధ్యక్షుడు కె.దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి

ఎస్‌ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న కళాశాల విద్యార్థులు

విస్సన్నపేట : అక్రమాలకు పాల్పడుతూ అటు కీచకుల మాదిరి వ్యవహరిస్తున్న మోహన్‌బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, తిరుపతి ఎస్‌ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అశ్వర్, విద్యార్థిని కిడ్నాప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్ఐ మాజీ నాయకుడు వి.నాగరాజు, మండల కార్యదర్శి చిట్టిబాబు, సీఐటీయూ మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విద్యార్థి సంఘ నాయకులు అజయ్, భరత్, వంశీ, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

దేవాలయానికి రూ.2.34 లక్షల ఆదాయం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తిరుమలగిరి శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం 2 దుకాణాల లైసెన్స్‌లకు జూపూడి గ్రూప్ దేవాలయాల ఈవో బి.రవీంద్ర సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో 2 దుకాణాలకు రూ.2.34 లక్షల ఆదాయం చేకూరిందని ఈవో వెంకట సాంబశివరావు తెలిపారు.

మన ఊరి బడిని కాపాడుకుందాం

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న ఎంఈవో రమేష్‌బాబు, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : యూటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన 'ఊరి బడిని కాపాడుకుందాం' అనే గోడప్రతులను రెడ్డిగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఎంఈవో పి.రమేష్‌బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ధర్మశీల, యూటీఎఫ్ జిల్లా సహ అధ్యక్షురాలు పి.భవాని, మండల ప్రధాన కార్యదర్శి డి.ప్రకాష్, నాయకులు డి.విజయలక్ష్మి, డి.సర్దార్ నాయక్, బి.రవిశంకర్, బిక్షాలు, దస్తగిరి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

నేత్ర సంరక్షణపై అవగాహన

కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్న ఉపాధ్యాయులు

పెనుగొలను (గంపలగూడెం), న్యూస్‌టుడే : మండలంలోని పెనుగొలను జడ్పీ ఉన్నత పాఠశాలలో దృష్టి సమస్య ఉన్న 15 మంది విద్యార్థులకు శనివారం ప్రభుత్వం సరఫరా చేసిన కళ్లజోళ్లు పంపిణీ చేసినట్లు హెచ్‌ఎం ఎం.దుర్గాప్రసాద్ తెలిపారు. ఇటీవల బడిలో 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 15 మందికి కళ్లజోళ్లు అవసరమని నిపుణుడు కె.శ్రీనివాసరావు గుర్తించినట్లు చెప్పారు. విద్యార్థులకు నేత్ర జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు పొందేలా చర్యలు

మాట్లాడుతున్న తిరువూరు ఎంపీడీవో రవిబాబు

తిరువూరు, న్యూస్‌టుడే : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వాసవ్య మహిళ మండలి ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరువూరు ఎంపీడీవో రవిబాబు మాట్లాడుతూ పేద కుటుంబాలు ప్రభుత్వ పథకాలు పొందేలా అవగాహన కల్పించడం అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండీ జానిబాబు, పి.క్రిష్ణకుమారి, జి.రామనుజయ్య, ఐసీడీయస్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

విద్యాంజలితో దాత.. గ్రహీతకు అనుసంధానం

విస్సన్నపేట : మాట్లాడుతున్న శ్యామ్ సుందరరావు

ఎ.కొండూరు : సదస్సులో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు

తిరువూరు, విస్సన్నపేట, న్యూస్‌టుడే : విస్సన్నపేట మండలంలోని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలకు నరసాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఒక రోజు విద్యాంజలి- 2.0 శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈవో ఈ.సుధాకర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. తిరువూరు ఉప విద్యాశాఖాధికారి ఎ.శ్యామ్ సుందరరావు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. విద్యాంజలి ద్వారా దాత, గ్రహీతకు మధ్య చక్కటి అనుసంధానం కల్పించడానికి ఒక మంచి అవకాశమన్నారు. కార్యక్రమానికి రిసోర్స్‌పర్సన్స్‌గా నరసాపురం హైస్కూల్ హెచ్‌ఎం ఎస్.శోభాలత, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు కె.నాగరాజు, బి.ఆనంద మోహన్, జీవీవీఎస్ శివయ్య, ఎంఈవో సుధాకర్ వ్యవహరించారు.

ఎ.కొండూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే : విద్యాంజలి- 2.0 ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సాయంతో మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని ఎ.కొండూరు ఎంఈవో, కార్యక్రమం కోర్సు డైరెక్టర్ ఇ.కేశవరావు సూచించారు. ఎ.కొండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాంజలి పోర్టల్‌పై పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రిసోర్స్‌పర్సన్స్ ఆర్.హైమేశ్వరరావు, ఎంవీఆర్.నరసింహారావు పాల్గొన్నారు. గంపలగూడెం మండలం పెనుగొలను జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం ఎం.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో విద్యాంజలి పోర్టల్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

నందిగామ

•నందిగామ •జగ్గయ్యపేట

ఉచిత వైద్యసేవలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: పెద్దవరం విలేజ్ క్లినిక్‌లో శనివారం 104 వాహనం ద్వారా ఉచిత వైద్యసేవలు నిర్వహించారు. గోళ్లమూడి పీహెచ్‌సీ డాక్టర్ అనిత 50 మంది రోగులను పరీక్షించారు. బీపీ, సుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఏఎన్ఎం జయశీల, ఆశా కార్యకర్తలు దుర్గారాణి, అమృత, కమలనయన్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సై దాతృత్వం

జుజ్జూరు(వీరులపాడు), న్యూస్‌టుడే: వీరులపాడు మండల ఎస్సై బి.అభిమన్యు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జుజ్జూరు గ్రామానికి చెందిన 80 ఏళ్ల మోగులూరి పిచ్చయ్య చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తుంటారు. నేలపైనే కూర్చొని చెప్పులు కుట్టడం గమనించిన ఎస్సై తన సొంత నిధులతో టేబుల్ తయారు చేయించి ఆయనకు అందించారు. ఎవరిపై ఆధారపడకుండా జీవించడం గొప్ప విషయమని ఎస్సై అన్నారు.

దేవాలయానికి రూ.2.34 లక్షల ఆదాయం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తిరుమలగిరి శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం 2 దుకాణాల లైసెన్స్‌లకు జూపూడి గ్రూప్ దేవాలయాల ఈవో బి.రవీంద్ర సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో 2 దుకాణాలకు రూ.2.34 లక్షల ఆదాయం చేకూరిందని ఈవో వెంకటసాంబశివరావు తెలిపారు.

విద్యుత్తు ఉపకేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

నందిగామ గ్రామీణం: అంబారుపేట గ్రామంవద్ద 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని శనివారం విజయవాడ రూరల్ ఈఈ రవిచంద్ర, తహసీల్దారు ఎన్.సురేష్‌బాబు, కూటమి నాయకులు పరిశీలించారు. నందిగామ విద్యుత్తు సెక్షన్ పరిధిలో కొత్తగా విద్యుత్తు ఉపకేంద్రం ఏర్పాటుకు అరెకరం స్థలం అవసరం కావడంతో స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కంచికచర్ల ఏఎంసీ ఛైర్మన్ కోగంటి బాబు, తెదేపా మండల అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి, నందిగామ విద్యుత్తు ఏఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

స్పందన: ★ పట్టణంలోని డాంగే నగర్‌లో వ్యర్థాలు పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణారావుకు తెలియజేశారు. ఆయన స్పందించి సమస్యను పరిష్కరించారు. ★ పట్టణంలోని చెరువుబజార్‌లో డ్రెయినేజీలు నిండి దుర్గంధం, దోమల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు సమస్యను మున్సిపల్ కమిషనర్‌కు తెలియజేశారు. ఆయన సిబ్బందిని పంపి డ్రెయినేజీల్లో పూడిక తీయిస్తామన్నారు. -న్యూస్‌టుడే, జగ్గయ్యపేట గ్రామీణం

అదనపు గదులకు అందని నిధులు

న్యూస్‌టుడే, నందిగామ గ్రామీణం

అదనపు తరగతి గదులకు నిధులు మంజూరుకాకపోవడంతో ఇరుకు గదుల్లో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. నాటి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డా ఇప్పటికీ ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి. సమగ్ర శిక్షా ద్వారా నిధులు మంజూరుచేస్తే విద్యార్థులకు తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి.

గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాడు-నేడు ఫేజ్-2లో 2022లో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఒక్కో తరగతి గది నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరు చేసినా, చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు పునాదులు, పిల్లర్లు, స్లాబు తదితర దశల్లో నిలిచాయి.

పెద్దవరం ఉన్నత పాఠశాలలో పిల్లర్ల దశలో నిలిచిన నిర్మాణం

విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న గదులు సరిపోక అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల గదులు నిర్మించినా తలుపులు, కిటికీలు, రంగులు వేయించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు- నేడు కార్యక్రమాన్ని మన బడి- మన భవిష్యత్తుగా మార్పుచేసింది. అయినా నిధులు విడుదల కాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు నిధులిచ్చినా వేసవి సెలవుల నాటికి కొన్ని నిర్మించే వీలుంది.

★ నందిగామ మండలం పెద్దవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు రెండు తరగతి గదులు మంజూరు కాగా పిల్లర్ల దశ వరకు నిర్మించి వదిలేశారు. ఇక్కడ ఒకటి నుంచి పదో తరగతి వరకు 103 మంది విద్యార్థులు చదువుతున్నారు. మాగల్లు, పెద్దవరం, ఐతవరం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో తరగతి గదులు అసంపూర్తిగా నిలిచాయి. చందర్లపాడు మండలంలో 54 తరగతి గదులకు రూ.6.48 కోట్లు, వీరులపాడు మండలంలో 32 తరగతి గదులకు రూ.3.84 కోట్లు మంజూరు చేశారు. ఇంకా 21 అసంపూర్తిగా నిలిచాయి.

జిల్లా వివరాలు

నిర్మించాల్సిన అదనపు గదులు	: 587
మంజూరైన నిధులు	: రూ.235 కోట్లు
పూర్తయిన గదులు	: 412
ఖర్చు అయిన మొత్తం	: రూ.152 కోట్లు
అసంపూర్తిగా ఉన్నవి	: 175
అవసరమైన నిధులు	: రూ.83.71 కోట్లు

నిధులు మంజూరు కాలేదు

ఎం.రజనీకుమారి, సమగ్ర శిక్షా ఏపీసీ

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణాలను పూర్తిచేయడానికి రూ.83.71 కోట్లు మంజూరు చేయాలని సమగ్ర శిక్షా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపా. నిధులు మంజూరు కాగానే అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల పనులు పూర్తిచేస్తా. ఆ తరువాత ఇంకా అదనపు గదులు అవసరమైతే ప్రతిపాదనలు పంపిస్తా.

మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రస్తావించండి

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మున్సిపల్ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను జగ్గయ్యపేట పురపాలక సంఘం కార్మికులు కోరారు. శనివారం వారు ఎమ్మెల్యేని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈనెలలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రస్తావించి, పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల గౌరవాధ్యక్షురాలు నాగమణి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారోగ్యం, పర్యావరణాన్ని కాపాడడానికి కార్మికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే తాతయ్యకు వినతిపత్రం ఇస్తున్న సీఐటీయూ నాయకులు, కార్మికులు

పార్కింగ్ ఇష్టారాజ్యం..వాహనదారులకు కష్టం

కంచికచర్ల, న్యూస్‌టుడే: కంచికచర్లలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా పెరుగుతోంది. ప్రధాన రహదారిలో దుకాణాల ఎదుట వాహనాల ఇష్టారాజ్యంగా నిలిపివేయడంతో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. నెహ్రూ సెంటర్, కంచికచర్ల - జుజ్జూరు రహదారి, బస్‌స్టాప్ వెనుక వైపు, చెవిటికల్లు సెంటర్ ఇలా ప్రధాన కూడళ్ల వద్ద అడ్డదిడ్డంగా చేస్తున్న వాహనాల పార్కింగ్‌తో సమస్య తీవ్రంగా మారుతోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కంచికచర్ల - జుజ్జూరు రహదారిలో

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం

అల్లూరు(వీరులపాడు), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వ విప్, నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు. మండల పరిధి అల్లూరులో శనివారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. పల్లె పండగ 2.0లో భాగంగా శ్మశాన వాటికకు వెళ్లే 200 మీటర్ల సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నిమ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్, సిలిండర్.. గృహ నిర్మాణ మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా తెదేపా ఉపాధ్యక్షురాలు సుగుణ, తెదేపా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మహిళలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సౌమ్య, పక్కన తెదేపా నాయకులు

12న దేశవ్యాప్త సమ్మె

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కల్యాణ్ కోరారు. శనివారం మండలంలోని లింగాలపాడు గ్రామంలో కార్మికులతో కలిసి సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండు చేశారు. వీబీ-జీ రామ్‌జీని రద్దుచేసి కూలీలకు ఏడాదికి 200 పనిదినాలు, దినసరి వేతనం రూ.600 ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కటారపు గోపాల్, ఎస్ఎఫ్ఐ నాయకుడు జి.గోపీనాయక్, రామారావు, నాగయ్య, మరియమ్మ, సువార్త, దేవమ్మ పాల్గొన్నారు.

పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కల్యాణ్, గోపాల్ తదితరులు

శిరస్త్రాణంతోనే ప్రాణ రక్షణ

నందిగామ, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు శిరస్త్రాణం ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు తెలిపారు. ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ఆధ్వర్యంలో శనివారం నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ నరేష్‌తో కలిసి తనిఖీలు నిర్వహించారు. శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గత నెల నుంచి శుక్రవారం వరకు ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల 42 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. నిబంధనల ప్రకారం శిరస్త్రాణం ధరించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ ఎస్ఐ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

కౌన్సెలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు

నకిలీ వాలంటీర్లను నమ్మొద్దు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యాంజలి-2.0పై మండలంలోని ఎంపీపీ, యూపీ, జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. సమగ్ర శిక్షా ఏఎంవో అశోక్‌బాబు మాట్లాడుతూ. మైలవరం, జి.కొండూరు, విజయవాడ, ఇబ్రహీంపట్నం తదితర మండలాల్లో కొందరు నకిలీ ఎన్జీవోల ద్వారా సేవలందిస్తామని వాలంటీర్లు వస్తున్నారు. అలాంటి 20 మందిని గుర్తించి వెనక్కి పంపామని చెప్పారు. డీఈవో, సమగ్రశిక్షా ఏపీసీ నుంచి ధ్రువపత్రం ఉంటేనే వాలంటీర్లుగా గుర్తించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యాంజలి పోర్టల్‌లో ఎన్ఆర్ఐలు, ఎన్జీవోల వివరాలు నమోదు చేయాలన్నారు. వారి ద్వారా పాఠశాలల్లో మౌలికవసతులు మెరుగుపరచడానికి కృషిచేయాలని కోరారు. ఎంఈవో-2 ఎం.పద్మ, బత్తిన అరుణకిషోర్, హనుమత్ కుమార్, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని పి.విజయలక్ష్మి, సీఆర్పీలు పాల్గొన్నారు.

శిక్షణ కార్యక్రమానికి హాజరైన ప్రధానోపాధ్యాయులు

నేడు ప్రజ్ఞావికాసం మాదిరి పరీక్ష

నందిగామ గ్రామీణం: ఈ నెల 8న పదో తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే 'ప్రజ్ఞావికాసం' మాదిరి పరీక్ష ప్రశ్నాపత్రాలను స్థానిక అక్షర జూనియర్ కళాశాల ఛైర్మన్ శ్రీరామ్, ఎస్ఎఫ్ఐ నాయకులు లోకేశ్, సాయి, బాబు ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపీనాయక్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రూపొందించిన సిలబస్ ప్రకారం అన్నీ సబ్జెక్టులు కలిపి వంద మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించారని చెప్పారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించే పరీక్షకు విద్యార్థులు హాజరు కావాలని కోరారు.

అమృతసాయిలో ప్రాంగణ ఎంపికలు

పరిటాల(కంచికచర్ల), న్యూస్‌టుడే : కళాశాలలో శనివారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు అమృత సాయి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.శశిధర్ తెలిపారు. చెన్నైకు చెందిన ఆల్ డీజీ టెక్ కంపెనీలో రూ.3.2 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.రామమోహనరావు, ప్రిన్సిపల్ డా.ఎం.శశిధర్, అభినందించారు.

ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో రామమోహనరావు, ప్రిన్సిపల్ శశిధర్

పగటి వెలుగులు

నందిగామ గ్రామీణం: పెద్దవరం, శివారు చెర్వుకొమ్ముపాలెం గ్రామాల్లో వీధి దీపాలు పట్టపగలే వెలుగుతున్నాయి. పెద్దవరం గ్రామ సచివాలయం నుంచి ప్రధాన రహదారిలో దారి పొడవునా వీధి దీపాలు పగలే వెలుగుతున్నా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. విద్యుత్తు దుబారాతో పాటు పంచాయతీలకు అదనపు భారం అవుతోంది. రాత్రి వేళ వెలిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

పెద్దవరం గ్రామ సచివాలయం ఎదురుగా

ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయాలి

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆరోగ్య కార్యకర్తలు ఎన్‌సీడీ సర్వేను వేగవంతం చేయాలని రాష్ట్రీయ బాల సురక్ష(ఆర్‌బీఎస్‌కే) జిల్లా కోఆర్డినేటర్ మాధవీనాయుడు ఆదేశించారు. శనివారం లింగాలపాడు పీహెచ్‌సీలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో ఎన్‌సీడీ-4 సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి క్యాన్సర్, ఇతర అసాంక్రమిక వ్యాధులపై సర్వే చేయాలన్నారు. పీహెచ్‌సీ వైద్యురాలు గౌతమి, ఎంపీహెచ్ఈవో [illegible] తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీ ఉద్యోగులతో ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ మాధవి నాయుడు

నానయ్యకు నివాళులు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: అంబారుపేట గ్రామానికి చెందిన సత్యమ్మతల్లి దేవాలయ మాజీ ఛైర్మన్, వైకాపా నాయకుడు గరికపాటి భాస్కరం అలియాస్ నానయ్య ఇటీవల మృతిచెందారు. వైకాపా, జనసేన నాయకులు శనివారం నివాళులర్పించారు. మున్నేటి ఒడ్డున మామిడి తోటలో ఆయనకు దశదిన కర్మ, సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే ఎం.జగన్మోహనరావు, మాజీ ఎంపీపీ కోవెలమూడి వెంకటనారాయణ, ఏఎంసీ మాజీ ఛైర్మన్ ఎండీ మస్తాన్, వైస్ ఎంపీపీ ఆకుల హనుమంతరావు, అంబారుపేట, ఐతవరం సర్పంచులు రమాదేవి, ఉదయలక్ష్మి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాంబాబు కుటుంబానికి అండగా ఉంటాం

జగ్గయ్యపేట గ్రామీణం: జగన్ పర్యటన సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం వెళ్లి మృతి చెందిన వైకాపా నాయకుడు రాంబాబు భౌతికకాయానికి శనివారం నివాళులర్పించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, మొండితోక జగన్‌మోహన్‌రావు, తన్నీరు నాగేశ్వరరావు సందర్శించి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ రాంబాబు కుటుంబానికి వైకాపా పార్టీ తరఫున అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

గంజాయి స్వాధీనం

జి.కొండూరు: విజయవాడ చిట్టినగరికి చెందిన డోల వన్ సాయితేజ అనే యువకుడు వెలగలేరు గ్రామంలో అద్దెకు ఉంటూ నూడిల్స్ బండిపై వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను గంజాయి తాగుతున్నాడని జి.కొండూరు ఎస్సై కె.సతీష్ కుమార్‌కు సమాచారం అందడంతో శనివారం సాయంత్రం అతడిని వెలగలేరు శివారు పోలవరం కాలువ పక్కన సంచరిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద సోదా చేయగా పావు కిలో గంజాయి దొరకడంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

ప్రమాదకరంగా రహదారి అంచులు

న్యూస్‌టుడే, నందిగామ గ్రామీణం

నందిగామ- రామన్నపేట ఆర్‌అండ్‌బీ రహదారి అంచులు పలుచోట్ల ప్రమాదకరంగా మారాయి. ఇటీవల రహదారి అంచుల్లో మొరం పోశారు. అడవిరావులపాడు పెద్ద నల్లవాగు చప్టా మలుపు వద్ద, కొనాయపాలెం ఎన్నెస్పీ కాలువ సమీపంలో పలుచోట్ల అంచుల్లో గ్రావెల్‌తో చదును చేయకుండా వదిలేశారు. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకునే వీలుపడక ద్విచక్ర వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి అంచుల్లో మొరం పోసి చదును చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు.

అడవిరావులపాడు నల్లవాగు వద్ద ఇలా..

డీవీఆర్ కాలనీలో నూతన సిమెంట్ రోడ్డు

నందిగామ: నందిగామ మున్సిపాలిటీ పరిధిలో అనాసాగరం డీవీఆర్ కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మించారు. ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య నాబార్డు నిధుల ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. విజయవాడ రోడ్డు నుంచి డీవీఆర్ కాలనీ వైపు వెళ్లేందుకు సిమెంట్ రోడ్డు నిర్మించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శనివారం తెదేపా నాయకులు దుగ్గిరేణి గోపీకృష్ణ, మహిళలు కలిసి ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అధ్వానంగా ఉన్న ఈ రహదారితో దశాబ్దాలు ఇబ్బందిపడ్డామని ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు.

పదో తరగతి ఆంగ్ల పరీక్ష తేదీ మార్పు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆంగ్ల పరీక్ష తేదీని ప్రభుత్వం మార్చింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న పరీక్ష నిర్వహించాలి. ఆ రోజు ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) రావడంతో ఈ పరీక్షను 21వ తేదీకి మార్పు చేశారు. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డాక్టర్ కేవీ.శ్రీనివాసులురెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

దస్తావేజులు పోయినవి

కీలారు [illegible], W/o. వెంకటేశ్వరరావు, పొందుగల గ్రామం, వత్సవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా వారి జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రారులో 3887/2006లో రిజిస్టరు కాబడిన [illegible] No.1083లోని 2.97 సెంట్ల (సర్వే నెం. 461-3) [illegible]

✆ 97039 72625

మామిడిచెట్టు కాండానికి పూత

మండలంలోని అంబారుపేట గ్రామంవద్ద ఓ తోటలో మామిడి చెట్టు కాండానికి పూత విరగబూసింది. చెట్టు కొమ్మను నరికివేయగా మోడు నుంచి పూత పూసింది.

\- న్యూస్‌టుడే, నందిగామ గ్రామీణం

విద్యార్థులకు కళ్లజోళ్ల వితరణ

చందర్లపాడు, న్యూస్‌టుడే: జాతీయ అంధత్వ నివారణ వారోత్సవాల్లో భాగంగా ముప్పాళ్ల ఉన్నత పాఠశాల, బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు శనివారం కళ్లజోళ్లు పంపిణీ చేశారు. నందిగామ ఏరియా ఆసుపత్రి ఛైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు, తుర్లపాడు తెదేపా రాష్ట్ర కార్యదర్శి యలగాల నూకానమ్మ.. దృష్టి లోపంతో ఉన్న విద్యార్థులకు వాటిని అందించారు. సహకార సంఘ అధ్యక్షుడు నల్లాని రవికుమార్, సర్పంచి కుసుమ రాజు వీరమ్మ, తెదేపా నాయకులు రవి, నరేంద్ర, విజయ్‌కృష్ణ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

కళ్లజోళ్లు అందజేస్తున్న నాగేశ్వరరావు

బస్సు డ్రైవర్‌కు సత్కారం

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో శనివారం ఉదయం జరిగిన బస్సు అగ్ని ప్రమాద ఘటనలో 39 మంది ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ మామిడాల చంద్రమౌళిని నందిగామ గ్రామీణ సీఐ డి.చవాన్, ఎస్సై పి.విశ్వనాథ్ ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ సమయస్ఫూర్తితో సురక్షితంగా బయటపడ్డారని వారు తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే బస్సును రహదారి పక్కన నిలిపివేసి, ప్రయాణికులను సురక్షితంగా దించడం, అగ్ని ప్రమాద ఘటనపై వెంటనే ఆయా శాఖల అధికారులకు సమాచారం అందించి, జాతీయ రహదారిపై పెను ప్రమాదాన్ని నివారించడం అభినందనీయమన్నారు.

చంద్రమౌళిని సత్కరిస్తున్న సీఐ చవాన్, ఎస్సై విశ్వనాథ్

నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోండి

గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం గ్రామీణం): గుంటుపల్లి రైజ్ కేంద్రంలో శనివారం నిర్వహించిన ఈ- జాబ్ మేళాలో 68 మంది నిరుద్యోగ యువకులు వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డీఆర్‌డీఏ సీడాప్‌లు సంయుక్తంగా నిర్వహించిన జాబ్‌మేళాలో కలెక్టరు లక్ష్మీశ పాల్గొని మాట్లాడారు. రైజ్ కేంద్రంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించారు. జిల్లా వికాస మేనేజరు వంశీ, జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుభూషణ్‌రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

శోభాయమానంగా అలంకరణ

గంపలగూడెం: మెట్టగుట్టలోని గజలక్ష్మి సమేత శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలో శనివారం ప్రధానార్చకుడు శ్యామ్‌సుందరాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. మూలవిరాట్‌కు అభిషేకాలు, అలంకరణ చేయగా వివిధ గ్రామాల భక్తులు దర్శించుకున్నారు. గుడి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వెంకట్రావు, ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 98496 97616

తగ్గిన పెంపకం.. ప్రోత్సాహం అవసరం

నాటు కోళ్లకు దూరమైన పల్లెలు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, గుంటుపల్లి, న్యూస్‌టుడే

'కోడి కూసి చాలా సేపయింది.... ఇంకా నిద్ర లేవలేదా?'.... అని కూతురిపై ఓ అమ్మ చిరు కోపం.. 'కోడి కూయగానే నిద్రలేసి పొలానికి వెళ్లు'... అని రాత్రి నిద్రపోయే ముందు ఓ తండ్రి కుమారుడికి బాధ్యత గుర్తు చేసే హెచ్చరికలు నేడు పల్లెల్లో వినిపించడం లేదు. గ్రామాల్లో మారిన జీవన విధాన నేపథ్యంలో కోడి కూత వినిపించడమే గగనమైంది. మైలవరం నియోజకవర్గ పరిధిలోని అటవీ సమీప గ్రామాల్లో గతంలో నాటుకోళ్ల పెంపకం గణనీయంగా ఉన్న రోజుల్లో కోడి కూతలతో పల్లె మేల్కొనేది. ఈ క్రమంలో పల్లెవాసులను నిద్ర లేపే కోడి క్రమక్రమంగా గ్రామానికి దూరమవుతోంది.

ఆదాయానికి గండి

గ్రామాల్లో నాటుకోళ్ల పెంపకం క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు చిన్న గ్రామాల్లో కూడా వందల సంఖ్యలో ఇవి ఉండేవి. నియోజకవర్గ వ్యాప్తంగా లక్షల్లో ఇళ్ల మధ్యలో మనుషులతో పాటు తిరిగేవి. పగలు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మేతకెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరిపోయేవి. వీటి గుడ్లు, పుంజుల అమ్మకాల ద్వారా పల్లె పడుచులకు పరోక్ష ఆదాయం లభించేది. నేడు పల్లెలకు సమీపంలోనే కోళ్ల ఫారాల ఏర్పాటు వాణిజ్య వ్యాపార పద్ధతిలో బాయిలర్ కోళ్ల పెంపకం, విక్రయాలతో వీరి పరోక్ష ఆదాయానికి గండి పడింది. ఇక దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండగలతో పాటు గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాల సమయంలో నాటుకోళ్లకు విపరీతమైన గిరాకీ ఉండేది. ఇప్పుడా పరిస్థితే లేదు.

పథకాన్ని పునరుద్ధరిస్తే మేలు

బాయిలర్ కోళ్లు తక్కువ సమయంలో అధిక బరువు వచ్చేందుకు మందులు వినియోగిస్తుండటం, ఆరోగ్యం తదితర వాటిని దృష్టిలో పెట్టుకుని పట్టణవాసులు నాటుకోడి మాంసం, గుడ్ల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం నాటుకోడి కిలో రూ.500 నుంచి రూ.600 వరకు ధర పలుకుతోంది. దీంతో గ్రామీణులు వీటి పెంపకం వైపు దృష్టి సారిస్తున్నారు. గతంలో డీఆర్‌డీఏ ద్వారా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలకు నాటుకోళ్లను సబ్సిడీ ధరలపై అందించి పెంపకాన్ని ప్రోత్సహించారు. దీంతో మగువలు వాటి పెంపకంతో ఆదాయం పొందారు. తర్వాత ప్రభుత్వాలు మారడంతో నాటుకోళ్ల పంపిణీ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం స్పందించి నాటుకోళ్ల పథకాన్ని పునరుద్ధరించాలని గ్రామీణ మహిళలు కోరుతున్నారు.

కరుణించు... దయచూపే... గుణదలమాత

గుణదలమాత తిరునాళ్ళకు విచ్చేయుచున్న అశేష భక్తజనకోటికి స్వాగతం ! సుస్వాగతం !!

రండి... రక్షణ పొందండి...

గుణదలమాత దీవెనలు పొందండి...

గుణదల లూర్దుమాత 102 వసంతాల మహోత్సవాలు-2026

ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో

దేవుని కృపావరప్రసాదాలకు పవిత్ర వేదిక గుణదలమాత పుణ్యక్షేత్రం.

మహాసాధ్వమణి, కన్య మరియ మానవ రక్షణకై మహోన్నత కుమారుని కని, పెంచి మనకందించిన మాతృమూర్తి.

ఈ సమస్త మానవాళికి చల్లని దీవెనలు, ఆయురారోగ్య, మహాభాగ్యములు ప్రసాదిస్తున్న గుణదలమాత నీకే వందనం!!!

విజయవాడ కతోలిక పీఠం, ఉమ్మడి కృష్ణాజిల్లా, గుణదలమాత పుణ్యక్షేత్రం ఉత్సవ కమిటీ

(c) eenadu

విజయవాడ తూర్పు

పారిశ్రామికవేత్తలకు విరివిగా రుణాలు

ఆటోనగర్, న్యూస్‌టుడే: పారిశ్రామికవేత్తలకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ ధారా సింగ్ నాయక్ తెలిపారు. శనివారం ఆటోనగర్‌లోని ఎంఎస్ఎంఈ భవనంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ రంగం వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించేందుకు క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ధారాసింగ్ నాయక్ హాజరై.. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల గురించి వివరించారు.

విద్యుత్తు ఉండని ప్రాంతాలు నేడు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: గుణదల సెక్షన్ పరిధిలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈఎస్ఐ రోడ్డు, పాత పంచాయతీ కార్యాలయం, మద్దిరావమ్మ గుడి, వెటర్నరీ హాస్పిటల్, విజయనగర్ కాలనీ, మైత్రీ నగర్, గాంధీ బొమ్మ ప్రాంతాల్లో సర్వీసులకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తున్నామని, వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని గుణదల కార్యనిర్వాహక ఇంజినీరు పి. హరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కరెన్సీనగర్ : 80085 74652

స్పందన: ✦ 4వ డివిజన్ కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్ పొంగుతోందని స్థానిక నివాసి రాజేష్ మేమున్నాం... మీకు తోడుగా ద్వారా ఏఈ దీక్షిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో పూడిక తీయించారు. ✦ నాలుగో డివిజన్ వెటర్నరీ కాలనీ 5వ రోడ్డు మొదటి అడ్డరోడ్డులో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానిక నివాసి మేమున్నాం... మీకు తోడుగా ద్వారా మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో దోమల మందులు పిచికారీ చేయించారు. ✦ 5వ డివిజన్ క్రీస్తురాజపురం ప్రధాన వీధిలో 5-10/22 విద్యుత్తు స్తంభానికున్న దీపం వెలగడం లేదని స్థానిక నివాసి రామారావు మేమున్నాం...మీకు తోడుగా ద్వారా ఏఈ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్త దీపాన్ని ఏర్పాటు చేయించారు. - న్యూస్‌టుడే, కరెన్సీనగర్

విభిన్న ఆలోచన.. వినూత్న నమూనా

ఆకట్టుకున్న విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన

కరెన్సీ నగర్, పటమట - న్యూస్‌టుడే

విద్యార్థులు విభిన్నంగా ఆలోచించారు. సృజనకు పదును పెట్టారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. ఉపాధ్యాయుల సహకారంతో మానవాళికి ఉపయోగపడే వివిధ ప్రాజెక్టులు రూపొందించారు. వెటర్నరీ కాలనీలోని ది బ్రిలియంట్స్, గురునానక్ కాలనీలోని డాన్‌బాస్కో పాఠశాలల్లో శనివారం విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో చిన్నారులు తయారు చేసిన కొన్ని నమూనాలపై కథనం.

సమాజానికి ఉపయోగపడేలా రోబోట్..

ఇది చక్రాలు లేకుండా కాళ్లతో నడుస్తుంది. మెట్లు, రాళ్ల మీద కూడా కదలడం దీని ప్రత్యేకత. భవిష్యత్తులో మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు ఇవి వెళ్లి శిథిలాలు, అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడతాయి. రోబోట్లు సమాజానికి ఉపయోగపడాలనేది నా లక్ష్యం. - నంద కిషోర్

44 సంవత్సరాలుగా ✆ 81252 65651 ✆ 0866 2471617, 2477470
✪ ఆటలు ✪ పాటలు ✪ రోబోటిక్స్ ✪ క్రియేటివ్ లెర్నింగ్ ✪ డ్రోన్ తయారీ ✪ 3డి ప్రింటింగ్ ✪ LKG to 10th
డాన్ బాస్కో స్కూల్
Affiliated to CBSE
గురునానక్ రోడ్, ఆటోనగర్ కాలని ఎదురుగా, విజయవాడ-7.

ఏఐ బేసిడ్ రోబోటిక్

పిల్లలతో ఆడుకునేలా ఏఐ బేస్డ్ రోబోటిక్ ప్రాజెక్టు రూపొందించాం. చిన్న వస్తువులను పట్టుకుని కదులుతుంది. పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా ఆటల వైపు దృష్టి పెడతారని దీనిని తయారు చేశాం. భవిష్యత్తులో దీనికి వాయిస్ కమాండ్స్, సెన్సార్లు జోడిస్తాం. - అహల్య

తక్కువ ఖర్చుతో డ్రోన్ తయారీ

కంప్యూటర్‌లో డిజైన్ చేసిన నమూనా ఆధారంగా 3డీ ప్రింటర్ సహాయంతో విడి భాగాలు తయారు చేసి డ్రోన్ రూపొందించాం. డ్రోన్ ఎలా పని చేస్తోందో అర్థమైంది. డ్రోన్‌లో ఏదైనా పాడైన భాగం ఉంటే దాని వరకు 3డీ ప్రింట్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో డ్రోన్ తయారు చేశాం. - సుఫియన్

పదార్థాల మోతాదు తెలుసుకునేలా..

ఈ యంత్రంతో పాలలో వెన్న, రక్తంలో కొలెస్ట్రాల్ తదితరాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. వాస్తవానికి అణువులు దగ్గరగా ఉంటాయి. యంత్రం వాడాక అవి దూరంగా జరుగుతాయి. దాంతో ఏ పదార్థం ఎంత మోతాదులో ఉందో తెలుసుకోవచ్చు. - పి.స్నేహ, కె.రూప

అవయవ దానంతో మేలు

మన శరీరంలో అన్ని అవయవాలు దానం చేసే వీలుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా పని చేస్తున్నాయి. చనిపోయిన వారి మెదడు, గుండె తప్పించి మిగిలినవి, బ్రెయిన్‌డెడ్ వ్యక్తికి చెందిన అన్ని అవయవాలను అవసరమైన వారికి అమర్చుతున్నారు. - శ్యామ్ శ్రీనివాస్, రూపేష్

గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం

సూర్యకాంతి, జలం, బొగ్గు నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాం. ఇంధనాలు తగ్గుతున్న నేపథ్యంలో గ్రీన్‌ఎనర్జీపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకే ప్రాధాన్యం ఇస్తోంది. కేంద్రం సూర్యఘర్ పేరుతో సౌర విద్యుత్తు ఏర్పాటు చేయిస్తోంది. - హేమంత్ ఈశ్వర్, ఈశ్వర్

9న మెగా క్యాంపస్ డ్రైవ్

విజయవాడ సిటీ: విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 9న విజయవాడ ఎంజీ రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం కాంప్లెక్స్ మూడో‌ఫ్లోర్‌లోని నలంద డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సీఐఎస్ టెక్నాలజీస్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం.అనూరాధ తెలిపారు. 2023, 2024, 2025 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు 2026లో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా హాజరుకావచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి బి. చంద్రగిరిబాబు (సెల్ నంబరు 9989950439)ను సంప్రదించాలని తెలిపారు.

ఛైర్మన్ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన సమావేశమైన క్రీడలు, ట్రాఫిక్ ప్రత్యేక కమిటీ సభ్యులు

నగర పాలక సంస్థ ప్రత్యేక కమిటీల సమావేశాలు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ నాలుగు ప్రత్యేక కమిటీల సమావేశాలు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఆయా కమిటీల ఛైర్మన్ల అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ✦ లైటింగ్, పార్కుల అభివృద్ధి ప్రత్యేక కమిటీ ఛైర్మన్ కుక్కల అనిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సీపీఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు పలు ప్రతిపాదనలు చేశారు. పార్కుల నిర్వహణకు అదనపు సిబ్బందిని నియామకం, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో వాకింగ్ ట్రాక్‌కు విద్యుత్తు దీపాల సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదనలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ✦ రోడ్లు, కాలువలు, వంతెనలు, భవనాల నిర్మాణ ప్రత్యేక కమిటీ... ఛైర్మన్ కంచి దుర్గ అధ్యక్షతన సమావేశమైంది. డివిజన్లలో రహదారులు, కాలువలు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలను ఆమోదించారు. ✦ మంచినీటి సరఫరా, భూగర్భ మురుగునీటి పారుదల ప్రత్యేక కమిటీ ఛైర్మన్ మెరకపల్లి మాధురి అధ్యక్షతన సమావేశమైంది. వివిధ డివిజన్లలో భూగర్భడ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ✦ క్రీడలు, ట్రాఫిక్ ప్రత్యేక కమిటీ ఛైర్మన్ యరెడ్ల ఆంజనేయరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని వీధులకు పేర్లు పెట్టాలని తీర్మానించారు.

విద్యా వ్యవస్థ బలోపేతానికి లోకేశ్ కృషి

పటమట, న్యూస్‌టుడే: విద్యా వ్యవస్థ బలోపేతానికి మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పటమట లంకలోని కేసీబీ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉజ్జయిని ఫైనాన్స్ బ్యాంకు సీఎస్ఆర్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన భోజన శాలను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... బ్యాంకు సీఎస్ఆర్ నిధులు కేటాయించి భోజన శాల నిర్మించడం అభినందనీయమని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. 12వ డివిజన్ మున్సిపల్ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడానికి బ్యాంకు అధికారులు అంగీకరించడం సంతోషకరమని అన్నారు. బ్యాంకు సభ్యుడు సత్యదేవ్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు చెన్నుపాటి క్రాంతిశ్రీ, పొట్లూరి సాయిబాబు, నాయకులు పొట్లూరి చంద్రశేఖర్, వజీర్, పరంధామయ్య, గద్దె రమేష్, చిలకలపూడి లక్ష్మి, నరసింహారావు, హెచ్ఎం పద్మలత తదితరులు పాల్గొన్నారు.

భోజనశాల ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

మేరీమాత ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు

గుణదల(పటమట), న్యూస్‌టుడే: గుణదల మేరీమాత ఉత్సవాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం వివిధ విభాగాల డీసీపీలతో కలిసి ఆయన బందోబస్తు ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. సంబంధిత అధికారులు, నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఉంటుందని, అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షిరీన్ బేగం, ఎస్.వి.డి. ప్రసాద్, ఏడీసీపీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న సీపీ రాజశేఖరబాబు, డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ తదితరులు

అమెరికాలో సంక్షోభాల ప్రభావం.. భారత్‌పై పడే అవకాశం

మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : వలసవాదుల వల్ల ఆఫ్రికా, ఐరోపా, అమెరికా దేశాలపై ఆర్థిక, రాజకీయ అంశాలే కాకుండా.. సామాజిక పరిస్థితుల ప్రభావం పడుతోందని ప్రజ్ఞా ప్రవాహ అఖిల భారత సహ సంయోజక్ చంద్ర కాంత్ శర్మ అన్నారు. సమాలోచన ఆధ్వర్యంలో 'పశ్చిమ దేశాల్లో ప్రస్తుత సంక్షోభం-భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు' అనే అంశంపై పీబీ సిద్ధార్థ కళాశాలలో శనివారం సదస్సు నిర్వహించారు. శర్మ మాట్లాడుతూ ఐరోపా, అమెరికాలో కుటుంబ వ్యవస్థ దెబ్బతిందని, అది ఇతర దేశాలపై ప్రభావం చూపుతోందని తెలిపారు. అమెరికాలో సంక్షోభాల ప్రభావం భారత్‌పై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేఎల్‌యూ డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ.. గతంలో యుద్ధాలు సైనికుల రూపంలో జరిగేవని, ఆధునిక యుగంలో ఆర్థిక, సాంకేతిక రూపాల్లో జరుగుతున్నాయని, ఫలితంగా కనిపించకుండానే నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని అన్నారు. సమాలోచన విజయవాడ అధ్యక్షుడు డాక్టర్ రామ్ చందర్ కల్లూరి మాట్లాడుతూ.. భారతదేశంపై ఇతర దేశాల సామాజిక ప్రభావం పడకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డాక్టర్ నిరంజన్ పూజారి రచించిన 'కల్చరల్ మార్క్సిజమ్' పుస్తకాన్ని ఆవిష్కరించారు.

'విద్యాంజలి'తో పాఠశాలలకు వసతులు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : విద్యాంజలి పోర్టల్‌పై సెంట్రల్ మండలంలోని ప్రధానోపాధ్యాయులకుఒక రోజు శిక్షణ నగరంలోని సీవీఆర్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన విజయవాడ ఉప విద్యాశాఖాధికారి డి.సాంబశివరావు, సమగ్ర శిక్షా ఏఏఎంఓ శిరీషారాణి మాట్లాడుతూ.. పాఠశాలలకు ఏఏ వసతులు అవసరం ఉందో వాటిని విద్యాంజలి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఫలితంగా దాతలు ముందుకొచ్చి వసతులు సమకూర్చే అవకాశం ఉంటుందని తెలిపారు. సెంట్రల్ మండల విద్యాశాఖాధికారి డి.విజయరామారావు, రిసోర్స్‌పర్సన్లు ఎస్.రమేశ్, బి.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

బడ్డీకొట్టు వితరణ

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : వైఎస్ఆర్ ఛారిటీస్ ఛైర్మన్ యలమంచిలి జయప్రకాశ్ రూ.15 వేలు వెచ్చించి గుణదలలో నివసిస్తున్న ఓ కుటుంబానికి శనివారం బడ్డీకొట్టు వితరణగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద, మధ్య తరగతి ప్రజలు చిరు వ్యాపారాలు చేసేందుకు తన వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నానని తెలిపారు.

తొలగని పూడిక.. మురుగు కదలక

పటమట లంకలోని కొమ్మా సీతారావమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట కాలువలో మురుగు ముందుకు పారడం లేదు. పూడిక తీయకపోవడంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. ఫలితంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పూడిక తీయించి మురుగు పారేలా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. - పటమట, న్యూస్‌టుడే

రోడ్డు వెంట గొయ్యి.. జాగ్రత్తగా వెళ్లండి

పాత ఐదో నంబరు రూట్‌లో పైపులైన్ లీకైంది. మరమ్మతుల కోసం రహదారి పక్కనే తవ్వారు. పూడ్చకుండా వదిలేశారు. రాత్రి పూట గొయ్యిని గమనించకపోతే ద్విచక్రవాహనదారులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. మరోవైపు సిటీబస్‌లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. అధికారులు స్పందించి గొయ్యి పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు. - మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే

మలుపుల వద్ద పార్కింగ్‌తో ఇక్కట్లు

రాణిగారితోట 18వ డివిజన్ వారధి దిగువ సర్వీసు రోడ్డు సబ్‌వేకు వెళ్లే మార్గంలో వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. మలుపు వద్ద వాహనాలు నిలిపివేయడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి సమస్య పరిష్కరించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. - కృష్ణలంక, న్యూస్‌టుడే

అధ్వాన రహదారితో అవస్థలు

ఎనిమిదో డివిజన్‌లోని పీవీపీ మాల్ రోడ్డు నుంచి ఆదర్శ నగర్ వైపునకు వెళ్లే ప్రధాన రహదారి కొంత మేర కోతకు గురై గొయ్యిగా మారింది. అది గమనించక రాత్రి సమయంలో ద్విచక్రవాహనదారులు, సైక్లిస్టులు పడిపోయి గాయాలపాలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి గొయ్యి పూడ్పించాలని కోరుతున్నారు. - మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే

ఆరోగ్యానికి క్రీడలు దోహదం

ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన బీకాం విద్యార్థులతో నిర్వాహకులు

కరెన్సీనగర్: ఆంధ్రా లయోల కళాశాల క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల మాజీ ఫిజికల్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ గౌరవ అతిథిగా హాజరై మాట్లాడారు. మంచి ఆరోగ్యానికి, దీర్ఘకాలిక ఆనందానికి... శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా 100 మీ., 200 మీ., 400 మీ., 4×100 పరుగు పందేలు, కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ ఛైర్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో ఓవరాల్ ఛాంపియన్‌గా బీకాం విద్యార్థులు, బాలికల విభాగంలో బీఎస్సీ గణితం విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. ప్రిన్సిపల్ ఫాదర్ మిల్కీయోర్, కరస్పాండెంట్ ఫాదర్ రెక్స్ ఏంజిలో, వైస్ ప్రిన్సిపళ్లు ఫాదర్ కిరణ్ కుమార్, ప్రభుదాస్ బహుమతులు అందజేశారు.

ఎక్కడో పుట్టి.. ఇక్కడ గిట్టి..

కృష్ణలంక, న్యూస్‌టుడే

✱✱ గతేడాది అక్టోబర్‌లో కృష్ణవేణి ఘాట్ సమీపంలోని నదిలో మృతదేహం తేలియాడుతోందని స్థానికులు గమనించారు. కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి మగ వ్యక్తిగా నిర్ధారించారు. మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వాడు తదితర వివరాలు లభించలేదు. మృతదేహాన్ని ప్రభుత్వా సుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

✱✱ కృష్ణలంక జాతీయ రహదారి సమీపంలోని బందరు కాలువలో మృతదేహం పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. మృతదేహాన్ని బయటికి తీసి మహిళదని గుర్తించారు. ఆమె వివరాలు లభించక మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

✱✱ ఇలాంటి ఘటనలు కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడి నుంచో కొట్టుకొచ్చే మృతదేహాలు ప్రకాశం బ్యారేజీ, బందరు కాలువ లాకులు దాటి కృష్ణలంక పీఎస్ పరిధిలోకి వస్తున్నాయి. పోలీసులు సరైన సమయంలో శవాలను వెలికితీస్తే సరి.. లేకుంటే కొట్టుకుపోతుంటాయి. కొన్నిసార్లు బాగా కుళ్లిపోతాయి. ఈ తరహా ఘటనలపై నెలకు రెండుకు తక్కువ లేకుండా కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరికి ఆచూకీ లభించని వ్యక్తులుగా మిగిలిపోవడం బాధాకరం.

అనాథ శవాలుగా మిగిలి...

✱✱ కృష్ణలంక పీఎస్ పరిధిలో ప్రకాశం బ్యారేజీ, బందరు కాలువ ఉన్నాయి. వాటికి సమీపంలో బస్టాండ్ ఉన్నందున ఎక్కడి నుంచో వచ్చి ప్రమాదవశాత్తు కొందరు.. బలవన్మరణం చెంది మరికొందరు వాటిల్లో పడి విగతజీవులుగా మారుతున్నారు. మరికొన్ని శవాలు పైనుంచి కొట్టుకువస్తున్నాయి. ✱✱ మృతదేహాలు స్టేషన్ పరిధిలోకి రాగానే పోలీసులు వెలికితీస్తారు. వారి ఫొటోలను ఆచూకీ నిమిత్తం నదీ తీరంలోని పీఎస్‌లకు పంపిస్తారు. ఆ సమయంలో కొందరి వివరాలు లభిస్తున్నాయి. కొందరి సమాచారం దొరక్క కన్నవారికి, కట్టుకున్న వారికి దూరమై అనాథ శవాలుగా మిగిలిపోవడం దురదృష్టకరం. ✱✱ కృష్ణలంక పీఎస్ పరిధిలో 2024లో ఆచూకీ లభించని మృతదేహాల సంఖ్య సుమారు 35. 2025లో ఆ సంఖ్య 30కి చేరింది. పోలీసులు 23 మంది ఆచూకీ తెలుసుకున్నారు. మృతదేహాలను బంధువులకు అప్పగించారు. వివరాలు లభించని శవాలకు పంచనామా నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

నూతన ఆవిష్కరణలపై ఆసక్తి అవసరం

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్వేషణ పేరుతో రెండ్రోజుల పాటు బృందావన కాలనీ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన శనివారం ముగిసింది. ఉమ్మడి కృష్ణాలోని ఇంజినీరింగ్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హాజరై వంద ప్రాజెక్టులు ప్రదర్శించారు. అందులో ఐదు ఉత్తమ ప్రాజెక్టులను బెంగళూరులో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ ప్రాజెక్టుల విభాగం రాష్ట్ర అధికారి బి.శ్రీనివాస్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై ఆసక్తి కనబరచాలనే లక్ష్యంతో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి పిచ్చేశ్వరరావు, పొట్లూరి రవీంద్ర పాల్గొన్నారు. విజేతలకు చెక్కులు అందజేశారు.

విజేతలకు చెక్కు అందజేస్తున్న అతిథులు

అదిరే... అదిరే

బెంజిసర్కిల్(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని నలంద విద్యానికేతన్‌లో శనివారం ఫ్యాషన్ ఐకాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదో తరగతి విద్యార్థినులు ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. విద్యార్థులు నృత్యాలతో సందడి చేశారు. సినిమా పాటలకు స్టెప్‌లు వేసి అదరగొట్టారు. అనంతరం పోటీల్లో విజేతలకు ప్రిన్సిపల్ మాదల పద్మజ బహుమతులు అందజేశారు.

అలరించిన విద్యార్థినుల నృత్య ప్రదర్శన

స్కేటర్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్కేటర్లు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు జె.సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన రాష్ట్ర స్కేటర్లను ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా సత్కరించారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర స్కేటర్లు బాగా రాణించారని, విశాఖలో జరిగిన పోటీల్లో ఓవరాల్ ద్వితీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి పి.థామసయ్య మాట్లాడుతూ.. 472 మంది స్కేటర్లు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. 254 పతకాలు కైవసం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. జాతీయ పోటీలో పతకాలు గెలుపొందిన స్కేటర్లతో పాటు ఛాంపియన్‌షిప్ విజయవంతం చేయడానికి దోహదపడిన ప్రతిఒక్కరినీ వేదికపైకి ఆహ్వానించి జ్ఞాపిక అందించి అభినందించారు. రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఉపాధ్యక్షుడు బచ్చు మురళీకృష్ణ, కోశాధికారి అనిర్బాన్‌పాల్, విశాఖ జిల్లా సంఘం అధ్యక్షుడు వై.రవిచంద్ర, కృష్ణా జిల్లా సంఘం అధ్యక్షుడు కె.దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



పతకాలు గెలుపొందిన స్కేటర్లతో సుధాకర్‌రెడ్డి, మురళీకృష్ణ, అనిర్బాన్ పాల్, దుర్గాప్రసాద్, తదితరులు

సృజన వెలికితీతకు ప్రదర్శనలు దోహదం

పటమట, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ప్రదర్శనలు దోహదపడతాయని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శనివారం గురునానక్ కాలనీలోని డాన్‌బాస్కో పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శనను ఆయన ప్రారంభించి ప్రాజెక్టులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం అవసరమని అన్నారు. కరస్పాండెంట్ సూరపనేని నాగేశ్వరరావు, ఐలా మాజీ ఛైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నమూనాలు పరిశీలిస్తున్న విప్ వెంకట్రావు

అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: విద్యా సంస్థల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు నగర పాలక సంస్థ అగ్నిమాపక శాఖ అధికారి మాల్యాద్రి పేర్కొన్నారు. నగరంలోని వైవీ రావు సిద్ధార్థ బీఈడీ కళాశాలను నగరపాలక సంస్థ అగ్నిమాపక శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ... అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మంటలు ఆర్పే పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. మంటలు వ్యాపించినప్పుడు ఆర్పే విధానంపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ అధికారి నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

మంటలు ఆర్పే విధానాన్ని తెలియజేస్తున్న అధికారులు

లక్ష్యానికి అనుగుణంగా శ్రమిస్తేనే విజయం

లబ్బీపేట(విజయవాడ సిటీ),.న్యూస్‌టుడే : ప్రతి విద్యార్థి ఓ లక్ష్యాన్ని ఎంచుకొని.. దానిని సాధించే వరకు శ్రమించాలని సురేశ్ అండ్ బాబు ఛార్టెడ్ అకౌంటెంట్స్ సహ భాగస్వామి కె.పూర్ణచంద్రరావు అన్నారు. నలంద డిగ్రీ కళాశాల మేనేజ్‌మెంట్, కామర్స్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్పార్కిల్ -2కె26 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపల్ ఎం.అనూరాధ, మేనేజ్‌మెంట్ విభాగాధిపతి వై.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్విజ్, పోస్టర్ మేకింగ్, క్విజ్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్షియల్ ఎనలిస్ట్, నృత్యం, స్పాట్ ఫొటోగ్రఫీ తదితర పోటీల్లో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న అతిథులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

విజయవాడ పశ్చిమ

హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

మహిళకు ఇంజక్షన్ చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది

విజయవాడ పాతాసుపత్రి, న్యూస్‌టుడే: విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎం.సుహాసిని ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలను శనివారం నిర్వహించారు. యాత్రకు వెళ్లే యాత్రికులు సుమారు 88 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలను చేయించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ హసన్ బాషా, ఆసుపత్రి అత్యవసర విభాగాధిపతి డా.నూరుల్లా తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

స్పందన: గణపతిరావు రోడ్డులో కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన వెటర్నరీ విభాగం అధికారులు సిబ్బందితో వాటిని పట్టారు. **- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

? చేపలమార్కెట్ కూడలిలోని మురుగు కాలువలో పూడిక పేరుకుంది. **- లక్ష్మణ్‌రావు, స్థానికుడు.**

✔ పూడిక తీయించేందుకు చర్యలు తీసుకుంటాం. **- నరసింహారావు, స్థానిక శానిటరీ అధికారి.**

- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

నూతన ఆవిష్కరణలపై ఆసక్తి అవసరం

విజయవాడ సిటీ: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్వేషణ పేరుతో రెండ్రోజుల పాటు బృందావన కాలనీ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన శనివారం ముగిసింది. ఉమ్మడి కృష్ణాలోని ఇంజినీరింగ్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హాజరై వంద ప్రాజెక్టులు ప్రదర్శించారు.

నగర పాలక సంస్థ ప్రత్యేక కమిటీల సమావేశాలు

ఛైర్మన్ అంజనేయరెడ్డి అధ్యక్షతన సమావేశమైన క్రీడలు, ట్రాఫిక్ ప్రత్యేక కమిటీ సభ్యులు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగర పాలక సంస్థ నాలుగు ప్రత్యేక కమిటీల సమావేశాలు ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఆయా కమిటీల ఛైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో పలు తీర్మానాలను ఆమోదించారు.
❖ లైటింగ్, పార్కుల అభివృద్ధి ప్రత్యేక కమిటీ ఛైర్మన్ పుప్పాల అనిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సీపీఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు పలు ప్రతిపాదనలు చేశారు. పార్కుల నిర్వహణ అదనపు సిబ్బంది నియామకం, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో వాకింగ్ ట్రాక్‌కు విద్యుత్తు దీపాల సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
❖ రోడ్లు, కాలువలు, వంతెనలు, భవనాల నిర్మాణ ప్రత్యేక కమిటీ... ఛైర్మన్ కంచి దుర్గ అధ్యక్షతన సమావేశమైంది. డివిజన్లలో రహదారులు, కాలువలు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలను ఆమోదించారు.
❖ మంచినీటి సరఫరా, భూగర్భ మురుగు నీటి పారుదల ప్రత్యేక కమిటీ ఛైర్మన్ మేరకపల్లి మాధురి అధ్యక్షతన సమావేశమైంది. వివిధ డివిజన్లలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు చేసిన ప్రతిపాదనలను ఆమోదం తెలిపారు.
❖ క్రీడలు, ట్రాఫిక్ ప్రత్యేక కమిటీ ఛైర్మన్ యర్రెడ్డి అంజనేయరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని వీధులకు పేర్లు పెట్టాలని తీర్మానించారు.

స్కేటర్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలి

పతకాలు గెలుపొందిన స్కేటర్లతో సుధాకర్‌రెడ్డి, మురళీకృష్ణ, అనిర్బాన్ పాల్, దుర్గాప్రసాద్, తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్కేటర్లు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు జె.సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన రాష్ట్ర స్కేటర్లను ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా సత్కరించారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర స్కేటర్లు బాగా రాణించారని, విశాఖలో జరిగిన పోటీల్లో ఓవరాల్ ద్వితీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి పి.థామ సయ్య మాట్లాడుతూ.. 472 మంది స్కేటర్లు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. 254 పతకాలు కైవసం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. జాతీయ పోటీలో పతకాలు గెలుపొందిన స్కేటర్లతో పాటు ఛాంపియన్‌షిప్ విజయవంతం చేయడానికి దోహదపడిన ప్రతిఒక్కరినీ వేదికపైకి ఆహ్వానించి జ్ఞాపిక అందించి అభినందించారు. రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఉపాధ్యక్షుడు బచ్చు మురళీకృష్ణ, కోశాధికారి అనిర్బాన్‌పాల్, విశాఖ జిల్లా సంఘం అధ్యక్షుడు వై.రవిచంద్ర, కృష్ణా జిల్లా సంఘం అధ్యక్షుడు కె.దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు గాలికి.. నిర్మాణాలు పైపైకి

విద్యాధరపురం, న్యూస్‌టుడే

మార్టుగేజ్ తప్పించుకునేందుకు రెండు ప్లానులు దాఖలు చేసి నిర్మిస్తున్న భవనం

గట్టువెనక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాల నిర్మాణం జోరుగా సాగుతోంది. కార్పొరేషనుకు చెందాల్సిన ఆదాయానికి రూ.లక్షల్లో గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి స్పందన కరవైంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా వైకాపా నాయకులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. పెంట్ హౌస్‌లు, ఐదో అంతస్తు పేరుతో చేపట్టే అక్రమ నిర్మాణాల్లో అధిక శాతం కార్పొరేషన్‌లో కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.
✸✸ షాదీఖానా రోడ్డులో మూడు భారీ భవనాల్లో రూ.లక్షల్లో సదరు ప్రజాప్రతినిధితోపాటు వైకాపా నాయకులకు అందినట్లు ప్రచారం జరుగుతోంది. కనకదుర్గ ఫైవంతెన దిగువన సెట్ బ్యాక్ వదలకుండా మూడు భారీ భవనాలను నిర్మిస్తున్న కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు.
✸✸ రాచకొండ వారి వీధిలో రెండు ప్లానులు తీసుకొని ఒక భవన నిర్మాణాన్ని చేపట్టారు. మార్టుగేజ్ నుంచి తప్పించుకోవడానికి కార్పొరేషన్‌లో వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధి వారికి అండగా నిలిచారు. 240 గజాలు దాటితే మార్టుగేజీ కిందకు వస్తుందని చెప్పి ఒక భవనానికే రెండు ప్లానులు తీసుకు వస్తున్నారు. దీంతో కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడింది.
✸✸ కామకోటినగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాల్లో సైతం భవానీపురానికి చెందిన వైకాపా నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
✸✸ ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణను వివరణ కోరగా.. ఒక భవనానికి రెండు ప్లాన్లు తీసుకోవడం, అనుమతి లేకుండా పెంట్ హౌస్‌లు, అంతస్తులు వేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయాల పరిధిలోనే ఇటువంటి వాటిని గుర్తించి నియంత్రించాల్సి ఉంటుందని చెప్పారు. కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టి అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని తొలగిస్తామని పేర్కొన్నారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళాలు

దాత సీతారామమ్మకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న సూపరింటెండెంట్ సత్యనారాయణ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు దాతలు రూ.2 లక్షల విరాళం శనివారం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరానికి చెందిన వందన సీతారామమ్మ రూ.లక్ష, గుంటూరు జిల్లా మేడికొండూరు నివాసి పాములపాటి రాజేశ్వరరావు రూ.లక్ష విరాళాలు వేర్వేరుగా అందజేశారు. దాతల కుటుంబ సభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యులు శ్రీనివాసరావు, ఆలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

దాత రాజేశ్వరరావుకు విరాళం రసీదు అందజేస్తున్న దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యులు శ్రీనివాసరావు

అలరించిన కూచిపూడి నృత్యం

నృత్యప్రదర్శనలో కళాకారిణులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై ధర్మపథంలో భాగంగా స్థానిక కళావేదికపై విజయవాడకు చెందిన నాట్యాచార్యులు ఎస్.శివకుమార్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను శనివారం అలరించింది. అన్నమాచార్య సంకీర్తనలు, అమ్మవారి భక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దుర్గమ్మ దర్శనం చేసుకున్న భక్తులు ఆసక్తిగా తిలకించారు. నృత్య కళాకారిణులను దేవస్థానం అధికారులు అభినందించారు. దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు.

ప్రజలకు మెరుగైన వైద్యం

శిబిరానికి వచ్చిన ప్రజలు

భవానీపురం, న్యూస్‌టుడే: పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు శాసనసభ్యుడి కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ పేర్కొన్నారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ వాహనంలో ఉచిత వైద్య శిబిరాన్ని భవానీపురం హెచ్‌బీ కాలనీలోని 300, 450 ఎస్ఎఫ్‌టీ గృహాల వద్ద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రజలు వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులు పరీక్షించి మందులను అందజేస్తారని వెల్లడించారు. ప్రతి రోజు ఒక డివిజన్‌లో వాహనం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో తెలుగు అకాడమీ ఛైర్మన్ ఆర్జీ విల్సన్, కార్పొరేటర్లు విజయ్‌కుమార్, అప్పాజీ, రజక్, నాయకులు పాల్గొన్నారు.

విజయదుర్గా ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు

చిట్టినగర్: పాల ఫ్యాక్టరీ సమీపంలోని విజయదుర్గా రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఈనెల 14 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి తెలిపారు. 14న ఉదయం 10 గంటలకు గణపతి పూజ, స్వామి వార్లను వధూవరులుగా ముస్తాబు చేస్తారని పేర్కొన్నారు. 15వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు, రాత్రికి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారని వివరించారు. 16న సాయంత్రం పవళింపు సేవ నిర్వహిస్తున్నామని, మూడు రోజులు జరిగే ఉత్సవాల్లో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలి

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఫతావుల్లా, తెదేపా నాయకులు తదితరులు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) సూచించారని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విజయవాడ ప్రధాన కార్యదర్శి ఎండీ ఫతావుల్లా తెలిపారు. శనివారం పాతబస్తీ గణపతి రావు రోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వాటిని ఎంపీకి చూపించి అధికారులకు పంపుతామని వివరించారు. ఎక్కువగా టిడ్కో ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీ అంశాలపై ప్రజలు అర్జీలు ఇచ్చారని వివరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సుకాశి కిరణ్, సరిత, ఆషా, పిల్లా శ్రీను, జావిద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికుల జేబులకు చిల్లు

బస్టాండ్‌లో అధిక ధరలకు విక్రయాలు

విజయవాడ బస్‌స్టేషన్, న్యూస్‌టుడే: పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో దుకాణదారులు జేబులు చిల్లు పెడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణంగా బయట దుకాణాల్లో లభించే పాలు, పాల పదార్థాలపై ప్యాకింగ్ మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మజ్జిగ ప్యాకెట్ రూ.9, లస్సీ రూ.10 ఉండగా బస్టేషన్‌లోని దుకాణాల్లో మాత్రం మజ్జిగ రూ.12, లస్సీ రూ.20 అంటూ ప్యాకింగ్ మార్చి బోర్డులు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఒకటే పదార్థానికి రెండు రకాల ధరలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇవి కాక అనధికారికంగా బస్టేషన్‌లో ఎవరు తయారు చేశారో, ధర ఎంతో తెలియని తినుబండారాలు విక్రయిస్తున్నారని, ప్రయాణికులు చెబుతున్నారు. నిల్వ ఉన్న పదార్థాలు చిన్నపిల్లలు తింటే అనారోగ్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● గతంలో బస్టేషన్‌లో విక్రయించే ప్రతి వస్తువుపై కచ్చితంగా ధర, ఎంత కాలం నిల్వ ఉంటుందో అనే వివరాలు ఉండేలా చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో దుకాణదారులు ఇష్టానుసారం స్టిక్కర్లు లేని పదార్థాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ● దీనిపై ఆర్టీసీ అధికారులను సంప్రదించగా.. విచారించి తగు చర్యలు తీసుకుంటామని బస్టేషన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సీహెచ్ పవన్ కుమార్ తెలిపారు.

మురుగు పారక.. దుర్గంధం వీడక

భవానీపురం 41వ డివిజన్‌లోని అరుణకుమారి వీధిలో డ్రైయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. కాలువల్లోని మురుగు నీరు రహదారిపైకి చేరుతుంది. దీంతో ఆ మార్గంలో వెళ్లే పాదచారులు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్నాళ్లుగా మురుగు నీటితో అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకల సమయంలో దుర్గంధం వెదజల్లుతోందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి డ్రైయినేజీ వ్యవస్థను మెరుగు పరచాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, భవానీపురం**

గుంతలమయంగా రహదారులు

భవానీపురం 40వ డివిజన్‌లోని బాలభాస్కర్‌నగర్ ప్రాంతంలో రహదారులు అధ్వానంగా మారాయి. రహదారులపై గోతులు పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రహదారులను అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. కానీ తర్వాత మాత్రం పనులు పట్టించుకోలేదు. సంబంధిత అధికారులు స్పందించి రహదారి పనులను ప్రారంభించాలని స్థానికులు, వాహన చోదకులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, భవానీపురం**

మేరీమాత ఉత్సవాలకు బందోబస్తు

గుణదల (పటమట): గుణదల మేరీ మాత ఉత్సవాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం వివిధ విభాగాల డీసీపీలతో కలిసి ఆయన బందోబస్తు ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు.

సినిమాలు

యుఫోరియా, నారీ నారీ నడుమ మురారి, ఓంశాంతి శాంతి శాంతి శాంతి, హనీ, విత్ లవ్, సుమతీశతకం, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒకరాజు: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు), ఏబీఆర్ సినిమాస్(కానూరు). **శ్రీచిదంబరం గారు:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట). **విత్ లవ్:** జయరామ్. **బరాబర్ ప్రేమిస్తా:** అప్సర, ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట). **లగ్గం, ఎర్రచీర:** నవరంగ్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), రామ్ సినిమాస్(గుణదల). **ఆపరేషన్ పద్మ:** స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్). **ఓంశాంతి శాంతి శాంతి శాంతి:** జీ-3(రాజ్-యువరాజ్), **త్రిముఖి:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట). **దేవగుడి:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్). **- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

SWAYAM SAKTHI JOB WORKS PROJECT
ప్యాకింగ్/సీలింగ్ పనిచేయుటకు
JOB PARTNERS
(పని భాగస్వాములు) కావలెను
❖ పని: డ్రై ఫ్రూట్స్, మసాలాలు ప్యాకింగ్
❖ పనిచేయు స్థలం: ఇంటి వద్దనే పని
❖ ఉచిత శిక్షణ అందించబడును
❖ ఆదాయం నెలకు: 3,000 – 30,000
అర్హత: ❖ టైమ్ మేనేజ్‌మెంట్ ❖ బాధ్యతాయుతంగా పనిచేయడం ❖ మహిళలు/యువతకు / రిటైర్డ్ వ్యక్తులకు ప్రాధాన్యత
❖ మెటీరియల్, పౌచులు, సీల్ యంత్రం అందజేస్తాము ❖ ప్రాజెక్ట్ నమోదు కొనసాగుతోంది
Call / WhatsApp:
7093 783 666

సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి

మాట్లాడుతున్న ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు ఆంజనేయులు

చిట్టినగర్, భవానీపురం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు కె.ఆర్.ఆంజనేయులు పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏఐటీయూసీ, సీఐటీయూ, ప్రజా సంఘాలు ఈనెల 12 నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రదర్శన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంఘటిత కార్మికులకు 44 చట్టాలు ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ 4 లేబర్ కోడ్‌లను తీసుకు వచ్చి కార్మికులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు బెవర శ్రీనివాసరావు, కార్యదర్శి వీర్ల రామస్వామి, సీఐటీయూ నాయకుడు ఇ.వి.నారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ◆ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు ఏకమవ్వాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు కె.ఆర్.ఆంజనేయులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చి నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ భవానీపురం ప్రాంతంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు.

'తితిదే లడ్డూ కల్తీ వాస్తవం'

మాట్లాడుతున్న ఉదయభాను, పక్కన పార్టీ నాయకులు

భవానీపురం, న్యూస్‌టుడే: తితిదే లడ్డూలో కల్తీ జరిగిందని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. భవానీపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లడ్డూ కల్తీ జరిగిందని నివేదికల్లో స్పష్టంగా వచ్చిందని తెలిపారు. కల్తీ నెయ్యిని తితిదేకు విక్రయించారని పేర్కొన్నారు. తప్పు చేసి క్షమాపణ అడగకుండా బుకాయించే పరిస్థితికి వైకాపా దిగజారిందని తెలిపారు. వైకాపాలోని అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నాయకులను ఉపయోగించుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైకాపా ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా వైకాపా చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు. కల్తీ నెయ్యి ద్వారా లడ్డూలు తయారు చేశామని దిల్లీలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంగా మీడియా సమావేశంలో వెల్లడించారని పేర్కొన్నారు. సమావేశంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ టి.ప్రభాకరరావు, నగర కార్పొరేటర్లు అప్పాజీ, రాజేష్, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సామాజిక భవనం నిర్మించండి

చిట్టినగర్, న్యూస్‌టుడే

కేఎల్‌రావునగర్‌లో సచివాలయంగా..

కేఎల్‌రావునగర్‌లో అధిక శాతం పేద, సామాన్య వర్గాల ప్రజలే నివసిస్తున్నారు. ఏ శుభకార్యాలు, కుట్టు శిక్షణ, ఇతర కార్యక్రమాలు చేసుకోవాలన్నా సామాజిక భవనం లేదు. ఉన్న భవనంలో వైకాపా ప్రభుత్వం సచివాలయంగా మార్పు చేసి పేద ప్రజలకు అన్యాయం చేసింది. ప్రభుత్వం పునరాలోచన చేసి ఉన్న ఒక్క సామాజిక భవనాన్ని తమకు ఉపయోగపడే విధంగా చూడాలని ఆ ప్రాంత వాసులు 'న్యూస్‌టుడే'తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

డివిజన్	: 47
జనాభా	: సుమారు 22 వేల మంది
ఓటర్లు	సుమారు 16 వేల మంది
ఉపయోగం	: 8 వేల మందికి

అధికారులు స్పందించాలి

కేఎల్‌రావునగర్‌లో సామాజిక భవనం లేకపోవడంతో ప్రజలు రోడ్లపై కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దీంతో రాకపోకల సమయంలో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో అద్దెలు అధికంగా ఉంది. రోడ్లపై చేస్తుంటే అధికారులు, వాహన చోదకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మరింత ఇబ్బందులు పడుతున్నాం. ప్రజలకు అవసరం అయినా భవనం నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి.
- లక్ష్మీరాజ్యం, గృహిణి

గతంలో ఇబ్బంది లేదు..

గత తెదేపా హయంలో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే సామాజిక భవనం నిర్మించారు. అనంతరం వైకాపా ప్రభుత్వం వచ్చి సామాజిక భవనాన్ని సచివాలయంగా మార్చేసింది. దీని వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. సామాజిక భవనం అప్పగిస్తే ఎందరికో మేలు జరుగుతుంది. సచివాలయాన్ని వేరే చోటుకు మార్చాలి.
- ఉమామహేశ్వరి, గృహిణి

అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు

మంటలు ఆర్పే విధానాన్ని తెలియజేస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: విద్యా సంస్థల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు నగర పాలక సంస్థ అగ్నిమాపక శాఖ అధికారి మాల్యాద్రి పేర్కొన్నారు. నగరంలోని వైవీ రావు సిద్ధార్థ బీఈడీ కళాశాలను నగరపాలక సంస్థ అగ్నిమాపక శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ... అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మంటలు ఆర్పే పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.

9న మెగా క్యాంపస్ డ్రైవ్

విజయవాడ సిటీ: విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 9న విజయవాడ ఎంజీ రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం కాంప్లెక్స్ మూడోఫ్లోర్‌లోని నలంద డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సీఐఎస్ టెక్నాలజీస్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం.అనూరాధ తెలిపారు. 2023, 2024, 2025 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు 2026లో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా హాజరుకావచ్చని చెప్పారు. కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి బి.చంద్రగిరిబాబు (9989950439)లో సంప్రదించాలని తెలిపారు.

ప్రకటన

నా క్లయింటున్నూ కృష్ణాజిల్లా, విజయవాడలో స్థిరనివాసం ఏర్పర్చుకున్న దేవీచంద్ గారి కుమారుడు (1) ప్రకాష్ కుమార్, ఈ ప్రకాష్ కుమార్‌గారి కుమారులు (2) ప్రకాష్ జైన్, (3) నికేష్ జైన్‌గార్ల సంజాయిషీ పొంది అందరికిని తెలియజేయడమైనది.

కృష్ణాజిల్లా, విజయవాడ వాస్తవ్యులైన దామర్ల తాతయ్యగారి కుమారుడు కోట మధుసూధనరావు, దామర్ల కోట మధుసూదనరావుగారి భార్య ఉమాదేవి, గుంటూరు జిల్లా, తాడేపల్లి ఉండవల్లి సెంటరు కాపురస్థులైన వెనిగళ్ళ [illegible]

ఇట్లు: [illegible]
#11-11-8, [illegible] విజయవాడ-1. ☎ 93939 99545

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

విజయవాడ మధ్య

ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి

ట్రోఫీ, నగదు బహుమతి అందుకుంటున్న అమ్మ క్యాటరర్స్ జట్టు

విజయవాడ (క్రీడలు): యువతను క్రీడల వైపు మళ్లించడం ద్వారా ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించవచ్చని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ అండ్ సీఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆల్ శ్రీకాంత్ యాదవ్, ప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం ముగిసిన 'బీపీఎల్-సీజన్2(బొండా ప్రీమియర్ లీగ్ సీజన్-2)బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. బొండా ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలు గ్రామీణ, పట్టణ స్థాయి యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా నిలుస్తాయన్నారు. విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి జట్టును అభినందించారు. టోర్నీలో అమ్మ క్యాటరర్స్ జట్టు విజేతగా నిలవగా.. [illegible] జట్టు రన్నరప్‌గా నిలిచింది. 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా అమ్మ క్యాటరర్స్ జట్టుకు చెందిన ఎం.శ్రీను ఎంపికయ్యారు. విజేత జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేల నగదు బహుమతులు, ట్రోఫీలను బొండా ఉమా అందజేశారు. తెదేపా నాయకులు బొండా సిద్ధార్థ, రవితేజ, 26వ డివిజన్ కార్పొరేటర్ [illegible] తెలంగాణ గద్దర్‌తో రూపొందించిన ప్రత్యేక గీతం(వీడియో) విడుదల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెదేపా నాయకులు, క్రీడాభిమానులు, యువత పాల్గొన్నారు.

నగర పాలక సంస్థ ప్రత్యేక కమిటీల సమావేశాలు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ నాలుగు ప్రత్యేక కమిటీల సమావేశాలు ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఆయా కమిటీల ఛైర్మన్ల అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో పలు తీర్మానాలను ఆమోదించారు. ❖ లైటింగ్, పార్కుల అభివృద్ధి ప్రత్యేక కమిటీ ఛైర్మన్ కుక్కల అనిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సీపీఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు పలు ప్రతిపాదనలు చేశారు. పార్కుల నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించి, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో వాకింగ్ ట్రాక్‌కు విద్యుత్తు దీపాల సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదనలను ఆమోదం తెలిపారు. ❖ రోడ్లు, కాలువలు, వంతెనలు, భవనాల నిర్మాణ ప్రత్యేక కమిటీ... ఛైర్మన్ కంచి దుర్గ అధ్యక్షతన సమావేశమైంది. డివిజన్లలో రహదారులు, కాలువలు అభివృద్ధి చేయాల్సిన ప్రతిపాదనలను ఆమోదించారు. మంచినీటి సరఫరా, భూగర్భ మురుగునీటి పారుదల ప్రత్యేక కమిటీ ఛైర్మన్ మేకలపల్లి మాధురి అధ్యక్షతన సమావేశమైంది. వివిధ డివిజన్లలో భూగర్భడ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ❖ క్రీడలు, ట్రాఫిక్ ప్రత్యేక కమిటీ ఛైర్మన్ యరిడి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని వీధులకు పేర్లు పెట్టాలని తీర్మానించారు.

సమావేశమైన క్రీడలు, ట్రాఫిక్ ప్రత్యేక కమిటీల సభ్యులు

నటుడు చంద్రహాస్‌పై కేసు నమోదుకు డిమాండ్

రాఘవయ్యపార్క్, కూడలి(క్రీస్తురాజపురం): 'బార్బర్ (ప్రేమిస్తే)' సినిమాకు ఉద్దేశపూర్వకంగా పాటను రాసి, బూతులు అందరికి అందించిన నటుడు చంద్రహాస్‌పై కేసు నమోదు చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి. సావిత్రి డిమాండ్ చేశారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నటుడు చంద్రహాస్ వేదికపై ఉద్దేశపూర్వకంగా పాట పాడుతుంటే ఆగ్రహించారు ముందు వరుసలో కూర్చున్న ఆస్వాదిస్తున్నారని ఆమె తెలిపారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి.దుర్గాభవాని మాట్లాడుతూ సెన్సార్ బోర్డు వెంటనే పాటను నిషేధించాలని డిమాండ్ చేశారు. అశ్లీల సాహిత్యంతో సినిమాలు, పాటలు ప్రదర్శిస్తున్నా సెన్సార్ బోర్డు మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పీవోడబ్ల్యూ కార్యదర్శి పద్మ మాట్లాడుతూ గతంలో సినిమాలు కొంత భరించే లోపలి ఉండేవని, ప్రస్తుత సినిమాలు అశ్లీలత, అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ మహిళా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటున్నాయని చెప్పారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి, జి.అమలశ్రీ, టి.శ్రీదేవి, దుర్గాంబ, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామికవేత్తలకు విరివిగా రుణాలు

ఆటోనగర్, న్యూస్‌టుడే: పారిశ్రామికవేత్తలకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ ధారాసింగ్ నాయక్ తెలిపారు. శనివారం ఆటోనగర్‌లోని ఎంఎస్ఎంఈ భవనంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ రంగం వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించేందుకు క్రెడిట్ అవుట్‌రిచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ధారాసింగ్ నాయక్ హాజరై.. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల గురించి వివరించారు.

శ్రీవారి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

ఏలూరుపాలెం, న్యూస్‌టుడే: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి విజయవాడ సమీపంలోని అంబాపురానికి చెందిన ఉమ్మినేని దిలీప్ దంపతులు రూ. 1,00,116 చెక్కును విరాళంగా అందజేశారు. చెక్కును ప్రధాన అర్చకులు శ్రీనివాస్‌శర్మకు దాత శనివారం అందించారు. దాతను అర్చకులు శాలువాతో సత్కరించి, ప్రసాదాలు అందించారు.


ప్రధాన అర్చకులు శ్రీనివాస్‌శర్మకు చెక్కు అందిస్తున్న దాత ఉమ్మినేని దిలీప్ దంపతులు

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు శాసనసభలో ప్రస్తావించండి

మధురానగర్, న్యూస్‌టుడే: ఉద్యోగుల పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు, సీపీఎస్ రద్దు, మెమో 57 అమలు, పెండింగ్ డీఏలు తదితర అంశాలను ఈ నెల 11 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించాలని యూటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ఆ సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్యలు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం 12వ పీఆర్సీ కమిషన్ ఛైర్మన్‌ను వెంటనే నియమించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్‌మ్యాప్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సంఘ నాయకులు యూవీ రమణ, కె.శేఖర్ బాబు, పి.రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యానమన్నారు.. ఊరుకున్నారు!

● పనుల్లో జాప్యం ● రెచ్చిపోతున్న మందుబాబులు

పార్కు నిర్మించాల్సిన స్థలంలో మద్యం సీసాలు

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: 60వ డివిజన్ పరిధి వాంబే కాలనీలోని జీ, ఎఫ్ బ్లాకుల్లోని ఖాళీ స్థలాల్లో ఉద్యానాల ఏర్పాటులో జాప్యం నెలకొంది. గత ఏడాది జీ బ్లాకులో రూ.45లక్షలు, ఎఫ్ బ్లాకులో రూ.42లక్షల అంచనా వ్యయంతో పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటికి మంజూరు ఉత్తర్వులు రావడం, టెండర్లు పిలవడం జరిగిన ఇంతవరకు పనులు ఊపందుకోవడంలేదు. మరోవైపు చుట్టుపక్కల ఆకతాయిలు ఈ స్థలాల్లో చేరి మద్యం తాగుతూ స్థావరంగా మార్చుకుంటున్నారు. వారి ఆగడాలకు హద్దు లేకుండాపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే గొడవలకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 20వేల మంది జనాభా నివసిస్తున్నారు. పార్కుల పనులు సత్వరమే చేపట్టి వేసవిలోగా పూర్తి చేసి ఆకతాయిలకు చెక్ పెట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చీకటి పడితే గొడవలు

జీ బ్లాక్ సమీపంలో ఉంటున్నాం. పరిసర ప్రాంతాల ఆకతాయిలు చీకటి పడితే చాలు ఖాళీ స్థలంలోకి చేరి మద్యం తాగి సీసాలు అక్కడే పగలగొట్టి పడేస్తున్నారు. చిన్నపిల్లలు ఖాళీ స్థలంలో ఆటలు ఆడుకోవడానికి వస్తున్నారు. ఆడుకునే క్రమంలో వారు గాయాల పాలవుతున్నారు. సంబంధిత అధికారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. **- ఎం.రాజ్‌కుమార్, స్థానికుడు**

వెంటనే పనులు చేపట్టాలి

స్థానికంగా పార్కులు లేక పక్కన పాయకాపురం వద్ద ఉన్న ఉద్యానాలకు వెళ్లాల్సి వస్తోంది. సాయంత్రం చిన్న పిల్లలతో వేరే ప్రాంతంలో ఉన్న పార్కులో గడపడానికి వెళ్లాలంటే ఎన్నో వ్యయప్రయాశలకోర్చాల్సి వస్తోంది. వాంబే కాలనీలో ఎక్కువగా దిగువ, మధ్య తరగతి కుటుంబాలు నివసిస్తున్నాయి. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని పార్కు పనులు సత్వరమే చేపట్టి పూర్తి చేయాలి. **- రామరాజు**

పూర్తి చేయడానికి చర్యలు

గుత్తేదారుల్లో ఒకరు ప్రమాదం బారిన పడి జీ బ్లాక్ పనులు నిలిచాయి. కొత్త టెండర్ పిలవాలా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నాం. అతడే పూర్తి చేస్తానని అంటున్నారు. గుత్తేదారు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎఫ్ బ్లాక్ పనులు నిలిచిపోయాయి. త్వరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. **- శరత్, ఏఈ**

పారిశుద్ధ్యంపై స్పందించిన ఎమ్మెల్యే

కేదారేశ్వరపేట, న్యూస్‌టుడే: స్థానిక 32వ డివిజన్‌లోని శాంతినగర్‌లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు డివిజన్ ప్రజలు ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే స్పందించారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విజయ కృష్ణా సూపర్‌బజార్ ఛైర్మన్ వెలగా సురేష్ పర్యవేక్షణలో శుక్రవారం నుంచి రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కాలువలు, డ్రైనేజీ శుభ్రం చేశారు. స్థానికులు ఎమ్మెల్యే ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ నాయకులు నవీన్, పి.నగేష్, శ్రీనివాస్, ఆంజనేయులు, కోమల్‌రావు, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాలువలు శుభ్రం చేస్తున్న సిబ్బంది

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: విద్యుత్ లైన్ల తనిఖీలు, మరమ్మతులు కారణంగా గవర్నర్‌పేట విద్యుత్తు సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాలకు ఆదివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.రవీంద్రబాబు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు నెల్లిబండ్ల అమృతరాజునాయుడు వీధి, ముద్దా సుబ్బయ్యవీధి, కాళేశ్వరరావురోడ్డు, కొప్పురావూరి వీధి తదితర ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఉండదని ఈఈ తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు భరోసా

సూర్యారావుపేట: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సూర్యారావుపేటలోని బిషప్ అజరయ్య పాఠశాల విద్యార్థులు 35 మందికి శనివారం కళ్లజోళ్లు పంపిణీ చేశారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ నగర వ్యాప్తంగా విద్యార్థుల్లో దృష్టి దోషాలను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించింది. ఈ పాఠశాలలో దృష్టి లోపం ఉన్న వారికి కళ్లజోళ్లు ఇచ్చారు. వీటిని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం ద్వారా రూ.13వేలు అందిస్తున్నామని, వారికి కావాల్సిన సమరూప దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తెదేపా ఫ్లోర్‌లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, ప్రధానోపాధ్యాయురాలు జయశ్రీ, డాక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కళ్లజోడు పెడుతున్న బొండా ఉమా, చిత్రంలో బాలస్వామి, జయశ్రీ, డాక్టర్ మూర్తి

హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

విజయవాడ పాతాసుపత్రి, న్యూస్‌టుడే: విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎం.సుహాసిని ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలను శనివారం నిర్వహించారు. యాత్రకు వెళ్లే యాత్రికులు సుమారు 88 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలను చేయించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ హసన్‌బాషా, ఆసుపత్రి అత్యవసర విభాగాధిపతి డా.నూరుల్లా తదితరులు పాల్గొన్నారు.

9న మెగా క్యాంపస్ డ్రైవ్

విజయవాడ సిటీ: విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 9న విజయవాడ ఎంజీ రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం కాంప్లెక్స్ మూడో ఫ్లోర్‌లోని నలంద డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సీఐఎస్ టెక్నాలజీస్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం. అనూరాధ తెలిపారు. 2023, 2024, 2025 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు 2026లో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా హాజరుకావచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి బి.చంద్రగిరిబాబు (సెల్ నంబరు 9989950439)ను సంప్రదించాలని తెలిపారు.

ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా జగదీష్

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ రోడ్డులోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి

డాక్టర్ జగదీష్‌ను సన్మానిస్తున్న వైద్యులు నిర్మల జ్యోతిబాయి, బుల్లయ్య తదితరులు

సూపరింటెండెంట్‌గా డాక్టర్ జగదీష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మల జ్యోతిబాయి, ఆయుర్వేద వైద్యాధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి.బుల్లయ్య తదితరులు డాక్టర్ జగదీష్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించారు. ఆయుర్వేద ఆసుపత్రి సేవలు మరింతగా ప్రజలకు చేరువ అవుతాయని ఆకాంక్షించారు. పలువురు వైద్యాధికారులు ఆయనను అభినందించారు.

'నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి'

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: షాపు ఉద్యోగులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ పేర్కొన్నారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం రూ.26వేలు

షాపు ఉద్యోగులతో మాట్లాడుతున్న కాశీనాథ్

ఇవ్వాలని కోరుతూ ఈ నెల 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో షాపు ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. శనివారం బీసెంట్ రోడ్డులో షాప్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం జరిగింది. సీఐటీయు నగర అధ్యక్షుడు ఎంవీ సుధాకర్‌తో కలిసి కాశీనాథ్ మాట్లాడుతూ వాణిజ్య, వ్యాపార సంస్థలు, మాల్స్‌లో పని చేసే కార్మికులు వ్యాపారం లేని సమయంలో కూర్చునే వెసులుబాటు కల్పించాలని కోరారు.

గాంధీనగర్, న్యూస్‌టుడే: 12న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్, సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద కార్యక్రమ గోడపత్రిక ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు.

మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి

మధురానగర్, న్యూస్‌టుడే: జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన సయ్యద్ జానీ (45) మద్యం మత్తులో మురుగు కాలువలో పడిపోయి మృతి చెందినట్లు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సయ్యద్ జానీ పైపుల రోడ్డులోని ఒక వైన్ షాపులో పని చేస్తుంటారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు డ్యూటీ నిమిత్తం వచ్చారు. శనివారం ఉదయం ఇంటికి రాకపోవడంతో వైన్ షాపు వద్దకు రాగా అక్కడకు సమీపంలోని ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయి ఉండగా స్థానికులు గుర్తించారు. బయటకు తీయగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. సమీపంలోని సీసీ కెమెరా చూడగా మద్యం మత్తులో కాలువలో పడిపోయినట్లు కనిపించింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల రోజులకే తొలగించారు..

ముందుచూపు లేక జనాలకు తప్పని తిప్పలు

మధురానగర్: శ్రీనగర్ కాలనీ 4వ వీధిలో ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులు అధికారుల నిర్లక్ష్యానికి మచ్చుతునకగా కనిపిస్తున్నాయి. ఈ రెండు వీధుల్లో రూ.50 లక్షలకు పైగా ఖర్చుతో సీసీ రోడ్డు వేశారు. అంచుల్లో పేవర్ బ్లాక్స్ వేశారు. గత నెల 4న రోడ్డు అంచుల్లో పేవర్స్ బ్లాక్స్ పరిచారు. జనవరి మొదటి వారం నాటికి సిమెంటు రోడ్డు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇక నెల రోజులు కాకముందే 4వ రోడ్డులో పేవర్ బ్లాక్స్‌ను పూర్తిగా తీసేశారు. అదేంటి అనుకుంటున్నారు కదూ... 4వ రోడ్డు వాసులకు కొత్తగా వాటర్ పైపులైన్ వేశారు. ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వకుండానే పేవర్ బ్లాక్స్ వేసేశారు. ఇప్పుడు వాటిని తొలగించి గుంతలు తవ్వి గృహాలకు కనెక్షన్ ఇవ్వాల్సి వస్తోంది. అధికారులకు ముందుచూపు లేకపోవడంతో 4వ రోడ్డులో ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా పరిచిన బ్లాకులన్నింటిని తొలగించి పైపులైను కనెక్షన్లు ఇవ్వాల్సి రావడంతో ఒకటికి రెండు పనులు అయ్యాయంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. గుత్తేదారు పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు సరిగా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికార పార్టీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనగర్ కాలనీలో జనవరి 4న పరుస్తున్న పేవర్ బ్లాక్స్

పైపులైను వేసేందుకు తవ్వుతున్న కూలీలు

మేరీమాత ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు

గుణదల (పటమట), న్యూస్‌టుడే: గుణదల మేరీమాత ఉత్సవాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం వివిధ విభాగాల డీసీపీలతో కలిసి ఆయన బందోబస్తు ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. సంబంధిత అధికారులు, నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఉంటుందని, అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షిరీన్ బేగం, ఎస్.వి.డి.ప్రసాద్, ఏడీసీపీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న సీపీ రాజశేఖరబాబు, డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ తదితరులు

అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: విద్యా సంస్థల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు నగర పాలక సంస్థ అగ్నిమాపక శాఖ అధికారి మాల్యాద్రి పేర్కొన్నారు. నగరంలోని వైవీ రావు సిద్ధార్థ బీఈడీ కళాశాలను నగరపాలక సంస్థ అగ్నిమాపక శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ... అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మంటలు ఆర్పే పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. మంటలు వ్యాపించినప్పుడు ఆర్పే విధానంపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ అధికారి నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

మంటలు ఆర్పే విధానాన్ని తెలియజేస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు

గ్యాస్ లీకై టీస్టాల్ దగ్ధం

అజిత్‌సింగ్‌నగర్: గ్యాస్ లీకై టీస్టాల్ దగ్ధమైన ఘటన వాంబే కాలనీ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శిరంశెట్టి కనకరాజు, నాగమణి దంపతులు వాంబే కాలనీలో నివసిస్తున్నారు. కనకరాజు సీలింగ్ పనులు చేస్తుంటారు. నాగమణి డిస్నీల్యాండ్ రోడ్డులో టీస్టాల్ నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం టీ పెడుతున్న సమయంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన నాగమణి స్వల్ప గాయాలతో బయటపడగా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తినష్టం సుమారు రూ.లక్ష ఉంటుందని వారు తెలిపారు.

స్కేటర్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్కేటర్లు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు జె.సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన రాష్ట్ర స్కేటర్లను ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా సత్కరించారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర స్కేటర్లు బాగా రాణించారని, విశాఖలో జరిగిన పోటీల్లో ఓవరాల్ ద్వితీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి పి.థామసయ్య మాట్లాడుతూ.. 472 మంది స్కేటర్లు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. 254 పతకాలు కైవసం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. జాతీయ పోటీలో పతకాలు గెలుపొందిన స్కేటర్లతో పాటు ఛాంపియన్‌షిప్ విజయవంతం చేయడానికి దోహదపడిన ప్రతిఒక్కరినీ వేదికపైకి ఆహ్వానించి జ్ఞాపిక అందించి అభినందించారు. రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఉపాధ్యక్షుడు బచ్చు మురళీకృష్ణ, కోశాధికారి అనిర్బాన్‌పాల్, విశాఖ జిల్లా సంఘం అధ్యక్షుడు వై.రవిచంద్ర, కృష్ణా జిల్లా సంఘం అధ్యక్షుడు కె.దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శారదా జూనియర్ కాలేజ్
BRTS రోడ్ దగ్గర, గాంధీనగర్, విజయవాడ. Ph: 2433630
ఇంటర్ : MPC, BiPC, MEC, CEC, HEC & Vocational courses

'లడ్డూ రాజకీయాలకు స్వస్తి పలకండి'

విజయవాడ (గాంధీనగర్): అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. విద్య, వైద్య తదితర రంగాల్లో అభివృద్ధి దిశగా పయనించేందుకు లడ్డూ రాజకీయాలకు స్వస్తి పలికి మెరుగైన పాలన అందించాలని పౌర సంస్థలు విజ్ఞప్తి చేశాయి. శనివారం దాసరి భవన్‌లో పౌర సంస్థల ఆధ్వర్యంలో 'రాష్ట్ర రాజకీయాలు-చట్టబద్ధ పాలన' అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ మాట్లాడారు. లిబరల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి లడ్డూ రాజకీయాలను పదేపదే తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ సమస్యలు కాని వాటిని సమస్యలుగా చిత్రీకరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ నడపడం బాధాకరమన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళ్లించడానికి లడ్డూ రాజకీయాలను ప్రోత్సహించడం భావ్యం కాదని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ శాసనసభకు ప్రతిపక్షం హాజరై ప్రజావాణిని బలంగా వినిపించాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలనే నేటి సర్కారు కూడా కొనసాగించడం సహేతుకం కాదన్నారు. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవీప్రసాద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ, వివిధ సంఘాల నాయకులు ఆలా వెంకటేశ్వర్లు, సంగిరెడ్డి హనుమంతరెడ్డి, కొరివి వినయ్‌కుమార్, టి.ధనుంజయరెడ్డి, ఏవీ పటేల్, గోళ్ల నారాయణరావు, అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు.

ఐక్యత చాటుతున్న రమేష్, విజయకుమార్, లక్ష్మణరెడ్డి, ఈశ్వరయ్య, దేవిప్రసాద్ తదితరులు

దోమల సమస్య నివారించండి

పాయకాపురం, న్యూస్‌టుడే: నగర శివారు ప్రాంతాలైన రాజీవ్‌నగర్, కండ్రిక, వాంబేకాలనీ, ప్రాంతాల్లో దోమల సమస్య అధికంగా ఉందని ఐద్వా మధ్య నియోజకవర్గం కార్యదర్శి ఝాన్సీ అన్నారు. సమస్య నివారించాలని కోరుతూ శనివారం కండ్రికలో నిరసన వ్యక్తం చేశారు. దోమల నివారణకు కాయిల్స్ పంపిణీ చేయాలని, దోమ తెరలు ఇవ్వాలని కోరారు. వచ్చిన ఆదాయంలో ఎక్కువగా దోమల తెరలకు, దోమల కాయిల్స్‌కు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. చిన్నారులకు దోమతెరలు కప్పి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఐద్వా నాయకులు దేవికుమారి, పిచ్చమ్మ, లత, విజయలక్ష్మీ, అరుణ, సావిత్రి, శివమ్మ, తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు దోమ తెరలు కప్పి నిరసన వ్యక్తం చేస్తున్న ఐద్వా నాయకులు

ప్ర క ట న

నా క్లయింటు ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ, బావాజీపేట,రేపల్లె వారి వీధి, డోర్ నెం.24-11/1-23రు కాపురస్తులు భీమనాతి వరప్రసాద్ గారి భార్య గంగాభవాని గారు,ఎన్.టి.ఆర్.జిల్లా,విజయవాడ కాపురస్తులు నందిగం మంగపతిరావు గారి కుమారులు వెంకట సాంబశివరావు,వెంకట జానకి రామారావు,ధన కోటేశ్వరరావు కుమార్తెలు జంగా గీతాబాల, నవనీతం విజయలక్ష్మి గారికి చెందిన ఈ దిగువ షెడ్యూలు ఆస్థిని కొనదలచి కొంత పైకము బయనాగా చెల్లించి నా క్లయింటు అగ్రిమెంట్ పొందియున్నారు. ఈ దిగువ షెడ్యూలు ఆస్థి నందిగం వెంకటేశ్వరరావు గారి భార్య చిట్టెమ్మ అలియాస్ రాజ్యలక్ష్మి గారికి క్రయదస్తావేజు నెం.2021/1979 రుగా సంక్రమించగా,తదుపరి వారు జీవించియుండగానే వారి జీవిత కాలములో ది.10-01-1987 వతేదీన ఒక ఆన్ రిజిస్టరు వీలునామాను వ్రాసి అదియే ఆఖరు వీలునామాగా ఉంచి ది.04-06-1987 వతేదీన పరమపదించినారనియు వారి మరణానంతరము వీలునామాలో అంశములను అనుసరించి పైన తెలిపిన వారి పెద్ద కుమారుని వారసులు మరియు చిన్న కుమారుని వారసులు నందిగం మల్లికార్జునరావు,మీనా కుమారి గార్లు జాయింటుగా స్వాధీన పరచుకొని తదుపరి ది.20-05-2024 వతేదీన పంచుకొని అందుకుగాను పార్టీషన్ దస్తావేజు నెం.65804/2024 రుగా రిజిస్టరు కాబడిన రీత్యా పైన తెలిపిన వారికి ఏ- షెడ్యూలు ఆస్థి అనగా ఈ దిగువ షెడ్యూలు ఆస్థి సంక్రమించినది అని తెలియచేయుచున్నారు. కనుక ఈ దిగువ షెడ్యూలు ఆస్థిపై ఎవరికైనను ఏవిధమైనను చెల్లదగు అభ్యంతరములు.కోర్టు జప్తులు,ఇంజక్షన్లు, భాగలబ్ది తగాదాలు వగైరాలు ఏదైనా వున్నచో ఈ ప్రకటన తేదీ నుండి 7 రోజులలోపు ఈ దిగువ తెలిపిన అడ్రస్ నకు రిజిస్టరు పోస్టు తిరుగుటపా ద్వారా పంపవలసినది , లేనిచో అభ్యంతరములు లేవని ఎంచి నా క్లయింటు పైన తెలిపిన వారికి పూర్తి క్రయ ధనమును చెల్లించుటకొరకు ఏదేని బ్యాంకులలో ఋణమును పొంది సదరు ఋణమును పైన తెలిపిన వారికి చెల్లించి నా క్లయింటు వారిచే సంబంధిత రిజిస్ట్రారు వారి ఆఫీసులో క్రమమైన విక్రయ దస్తావేజును రిజిస్టరు చేయించుకొనగలరు. తదుపరి వచ్చు క్లయిములు, అభ్యంతరములు నా క్లయింటును ఏవిధముగాను బైండు చేయజాలవు.ఆస్థి షెడ్యూలు:ఎన్.టి.ఆర్. జిల్లా ,విజయవాడ, బావాజీపేట,ఆర్.ఎస్. నెం.122 రు,రెవిన్యూ వార్డు నెం.14,ఎన్.టి.ఎస్.నెం.715, బ్లాకు నెం.35, ఎన్.టి.ఎస్.నెం.64, మునిసిపల్ వార్డు నెం.43,అసెస్మెంట్ నెం.1073046647,పాత డోర్ నెం.24-11/3-16,కొత్త డోర్ నెం. 24-11/3-24 రు దాఖలా స్థిరాస్తికి హద్దులు తూర్పు:మునిసిపల్ రోడ్డు, దక్షిణము: పిన్నాడ రాఘవులు గారి ఆస్థి, పడమర:బళ్ళ రాఘవయ్య గారి ఆస్థి, ఉత్తరము: నందిగం మల్లికార్జునరావు,మీనా కుమారి గార్ల ఆస్థి .పై నాలుగు హద్దుల మధ్య చ.గ 76.30 గజాలు లేక చ.మీ 63.79లు స్థిరాస్తి నివేశన స్థలము అందలి యావత్తు ఈజ్ మెంటు హక్కులతో సహా.

పి. రామమోహనరావు, దామ లక్ష్మణ కుమార్,
పి.ఎస్.టి. వెంకటేశ్వర్లు, అడ్వకేట్స్,
డోరు నెం.23-2-1, సత్యనారాయణపురం, విజయవాడ-11, సెల్: 9392114922

AUTO

VEHICLES FOR SALE

మంచి కండిషన్‌లో ఉన్న Maruthi Dzire VXI 2018 మోడల్ 85000 కి.మీ. తిరిగిన పెట్రోల్ కార్ అమ్మకము. న్యూ బ్యాటరీ. ✆ 91003 63437

BUSINESS SERVICES

మహిళా బిజినెస్ పార్టనర్స్ కావలెను. 20-45 సం||లు. హౌస్‌వైఫ్, టీచర్స్, లెక్చరర్స్, మేనేజర్స్, రిటైర్డ్‌పర్సన్స్, జీరో ఇన్వెస్ట్‌మెంట్ ✆ 70957 91736.

BUSINESS OFFER

Established Hospital Wanted Partnership or Consultants Doctors. M.D., M.S., Ortho, Pediatric, Urology, Genaral Surgen at Vijayawada. ✆ 93936 09999.

EV Charging Business Opportunity: End to End Setup & Support. Earn from your location. Call: 9879872811

Promote Apex Solar Business with Just 3600/- Earn Daily Good Income + Get 6000/- Worth of Digital Marketing Course Free ✆ 91337 52959.

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

FOR SALE

బొటిక్ అమ్మకం:మంచి ఆదాయంతో 13 సం||ల నుండి రన్నింగ్‌లో ఉన్న బొటిక్. బెంజ్‌సర్కిల్ దగ్గర, LEPL ప్రక్కన, రోడ్డు No:1, RTC కాలనీ. 94901 13293

PACKERS & MOVERS

Tirumala Packers & Movers an ISO 9001:2015 Certified CO. Household Goods Shifting Any Time Any Where. ✆ 97043 64389.

SOLAR PRODUCTS

Radiant Solar రూ 1.00తో సొలార్ విద్యుత్ పొందండి. 25 సం||లు ఉచితంగా కరెంట్, 78,000 క్యాష్ పొందండి ✆ 81431 25777

BUILDING CONSTRUCTION

ARCHITECT & ENGINEERS

వాస్తు ప్రకారం నివాస గృహములకు ప్లాన్లు వేయబడును. వాస్తు సలహాలు చెప్పబడును. క్రొత్తగా నిర్మించు గృహములకు మార్కింగ్ చేయబడును. ✆ 98491 52902

WATER PROOFING

Tarun Slab Leakage Works ★ 25 Yrs Exp. ★ 5 Yrs Warranty ★ Bathroom Leakage Grouting Epoxy Works. ✆ 94940 02285, 99516 07504.

EDUCATION

SPOKEN HINDI

Learn Online/ Offline Spoken Hindi/ English, French & German Within 30 Days.100% Guarantee for all Ages. Free Demo.✆ 98495 42456

HOME TUITIONS

ప్రత్యూష (ఆన్‌లైన్ & హోమ్) ట్యూషన్స్ LKG to PG All Objective సబ్జెక్ట్స్. NEET, IIT ట్యూటర్స్‌కు. ✆ 92900 05677, 74165 35749

FINANCIAL SERVICES

మీ ఇళ్ళు, బిల్డింగ్స్ కాంప్లెక్స్‌ల మీద తనఖా పద్ధతిలో రూ.1 వడ్డీకి ఫైనాన్స్ ఇప్పించబడును. వేరే ఏ బ్యాంకులో ఉన్ననూ విడిపించబడును. ✆ 83099 11995.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital
లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకున్న కస్టమర్ కి గిఫ్ట్ చెక్ 20,000 రూ. క్యాష్ బ్యాక్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్ డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కబోర్డ్స్ UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్, ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గాప్రసాద్. ✆ 98495 69111

PEST CONTROL

Tarun Pest ★25Yrs Exp. 5Yrs Warranty ★ Smell Less ★ Bayers Chemicals (Pest& Other Insects Control). ✆ 94940 02285, 99516 07504

ప్రియాంక పెస్ట్ & బాత్‌రూమ్ లీకేజి వర్క్స్ 30సం|| అనుభవం, 5సం|| గ్యారంటీ వాసనలేని బేయర్ కెమికల్స్‌తో చెదలు, బొద్దింకలు నివారించు సంస్థ ✆94924 82494, 93932 30136

PROFESSIONAL SERVICES

VAASTU

వాస్తు వాసుదేవరావు 51 సం|| అనుభవం గల పండితులచే వాస్తు సలహాలు లభించును. విజయవాడ. ఆగిన నిర్మాణాలు వాస్తు సరిచేయబడును. ✆ 90000 27027, 98482 36117.

PEOPLE CARE

OLD AGE HOME

నెస్ట్ కేర్ హోమ్ వృద్ధాశ్రమం, కానూరు. వృద్ధులకు, బెడ్ పేషెంట్‌లకు ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణంలో మంచి ఆహారం, సేవలు కలవు. ✆ 98483 40496

REAL ESTATE

రామిశెట్టి ప్రాపర్టీస్ నేషనల్ హైవే ఫేసింగ్ గేటెడ్ కమ్యూనిటీ CRDA అప్రూవ్ లేఅవుట్స్‌తో పరిటాల, కంచికచర్ల, పామర్రు ఏరియాలలో ఓపెన్ ప్లాట్లు కలవు ✆ 99481 10645

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

విజయవాడ మరియు అమరావతి పరిసర ప్రాంతాలలో ఖాళీ స్థలాలు, పొలాలు కొనాలన్నా లేదా అమ్మాలన్నా సంప్రదించండి. 96424 64649.

రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో గజం 5,000/-, 10,000/-, 23,000/- కమర్షియల్ ప్లాట్ 37 లక్షలు. 15,000/- రెంటు. లోను కలదు. 90523 45356.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు ,పెదకాకాని, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా/ కొనాలన్నా సంప్ర. 73823 96677.

గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, తెల్లాపూర్ & మోకిలా, తుక్కుగూడ పరిసరాలలో ప్లాట్స్ అమ్మదలచిన కొనదలచిన. సంప్రదించండి: 99630 77477.

అమరావతి రాజధానిలో గల ల్యాండ్ పూలింగ్ ప్లాట్లు, పొలాలు విజయవాడ - గుంటూరు మధ్య అన్ని వెంచర్లలో ప్లాట్లు అమ్మదలచిన, కొనదలిచిన Ph.77949 12324

FLAT FOR SALE

KANURU

3BHK 1,750SFt 1st Floor E/F Flat for Sale. With Carparking. Deepika Grandeur Apt, Road No.3, Amaravathi Colony, Kanuru, VJA. ✆ 99081 12244

కానూరు నాగార్జున హాస్పిటల్ దగ్గర పద్మావతి గ్రూప్ హౌస్ 3rd ఫ్లోర్ నందు తూర్పుఫేస్ 3 BHK ఫ్లాట్స్. లిఫ్ట్, కార్ పార్కింగ్‌తో అమ్మకం. సంప్ర: 90149 59999.

4&3 BHK SITE OWNERS FLATS FOR SALE
NAVAH GATED COMMUNITY @ KANURU

కొద్దిఫ్లాట్లు మాత్రమే త్వరపడండి
అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న
HIGH RANGED (G+7) with 8 Blocks
3 & 4 బెడ్‌రూమ్ ఫ్లాట్లు అమ్మకానికి కలవు
గృహ ప్రవేశానికి సిద్ధం.
Contact 9849583838 9848641234

3BHK న్యూడీలక్స్ ఫ్లాట్స్ అన్నీ సౌకర్యాలు గల, 100% బ్యాంక్ లోన్‌తో గృహప్రవేశానికి సిద్ధంగా కలవు. బల్లెంవారివీధి, కానూరు. 970179 8726, 89196 79256

కానూరు, మురళీనగర్ బల్లెంవారివీధిలో అక్షయ మెడోస్‌నందు న్యూ 3 BHK (1400 Sft) ఫ్లాట్స్ అన్ని సౌ॥తో 53 లక్షలు. 89195 70872, 96428 47736.

కానూరు పిన్నమనేని టీచర్స్‌కాలనీ మైనేనిప్లాజా 5thఫ్లోర్ నందు పడమరఫేస్ 1185 S.Ft.తో న్యూ 2BHK ఫ్లాట్ లిఫ్ట్‌కార్ పార్కింగ్‌తో అమ్మకం. 80740 52745

100% బ్యాంక్ లోన్‌తో కానూరు బల్లెంవారి వీధిలో Occupancyకి సిద్ధంగా ఉన్న న్యూ 2BHK & 3BHK తూర్పు ఫేస్ Flats అమ్మకం.✆ 81214 07585.

TADIGADAPA

Tadigadapa, VR Siddhartha Engg. College Opp: Padmaja nagar, Individual Floors 3BHK Flats 1800 S.Ft Sale. ✆ 94400 31268.

CURRENCY NAGAR

Vijayawada Currency Nagar near Aayush Hospital Kamala Residency 3BHK Furnished, N/E Face 1800 Sft Car Park. 97393 80905.

TADEPALLI

తాడేపల్లి/ AIIMS దగ్గర్లో APCRDAఅప్రూవ్ గృహప్రవేశానికి సిద్ధంగా తూర్పుఫేస్, 5thఫ్లోర్, న్యూ 3BHK ఫ్లాట్ (1615 S.Ft) సీలింగ్, కబోర్డ్స్, లిఫ్ట్, ROప్లాంట్, బ్యాంక్‌లోన్ సౌకర్యంతో అమ్మబడును. Tejas Residency. ✆87901 84566

SATYANARAYANAPURAM

VJA, సత్యనారాయణపురం 1200S.Ft., ప్రీమియం న్యూ 2BHK ఫ్లాట్స్ కార్ పార్క్, లిఫ్ట్, సీసీటీవి, జనరేటర్‌తో BRTS రోడ్ దగ్గరలో అమ్మకం. 9182689909

GENERAL

Ready to Occupy 237 Sq.yds, 4500 Sq.Ft, Lavish Triplex Villas at Golden Villas. Mustabada Road, 1min. Drive to West bypass, 7min. Drive to NTR University ✆ 94405 28023

Ready to Move in Geted Community 2,3,4 BHK Flats for Sale in Currency Nagar. 100% Loan. ✆ 86884 66789

3 BHK Premium Flats @Patamata
For S.Ft. Cost Rs. 5900/-
Each Floor one Flat for Flat 2403 S.ft.
Wood Work. Ready to Move
✆ 99495 44424

3BHK సెమి ఇండిపెండెంట్ ఫ్లాట్స్ గృహప్రవేశానికి సిద్ధంగా పోరంకి-నిడమానూరు రోడ్డులో ఉగాది స్పెషల్ ఆఫర్‌తో అమ్మకంనకు కలవు. ✆ 85229 12999

బందరురోడ్డు టైం హాస్పిటల్ ఎదురు అశోక్‌నగర్ యార్లగడ్డ అప్పారావు వీధిలో తూర్పు ఫేస్ న్యూ 3BHK ఫ్లాట్స్ అమ్మకం ✆ 93462 36699, 92464 93335

గన్నవరం: 2BHK &3 BHK ఫ్లాట్స్ అమ్మబడును మరియు మీ స్థలంలో మెటీరియల్ కాంట్రాక్ట్‌తో కన్‌స్ట్రక్షన్ చేసి యివ్వబడును. 98666 69123, 7674819123

నిడమానూరు ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ ప్రక్కన హైవే ఆనుకుని ప్రముఖ గేటెడ్ 10ఫ్లోర్ల హైరైజ్ అపార్ట్‌మెంట్లు విశాలమైన 2BHK ఫ్లాట్స్ 90% బ్యాంక్ లోన్‌తో. 9951495555

గుంటుపల్లి హైవే తృప్తిహోటల్ దగ్గర, గ్రూప్‌హౌస్ E/W 2ఫ్లాట్స్, 2nd ఫ్లోర్, 1400 S.Ft., 2BHK ఫ్లాట్ కార్ పార్కింగ్‌తో అమ్మకం. ✆ 99087 20792.

EENADU e Classifieds

VJA భవానీపురం HBకాలనీ ఫేజ్-II నందు 450చ||అ|| బ్లాక్ నెం. 14/13 ఫస్ట్‌ఫ్లోర్‌లో గల ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 98491 23983

1745 Sft. East Facing & 3250 Sft. Sea view New Flats for sale at Daspalla Hills, Visakhapatnam. ✆ 8639045966.

2BHK Apartment, East Facing, 2nd Floor, 9Yrs. Old, 48 L, Ayush Hospital Back Rd, Currency Nagar. ✆ 95533 22522

తాడేపల్లి లగ్జరీ రాయల్ అపార్ట్‌మెంట్స్‌లో, 5వఫ్లోర్ B-బ్లాక్, ఫ్లాట్ నెం:506, అన్నివసతులతో అమ్మకానికి కలదు. సంప్ర. Ph: 9000059583, 9000046605.

నెలకు రూ. 19,500/- అద్దెతో 37 లక్షలకే 2 BHK
చైతన్య కాలేజి బిల్డింగ్, విజయవాడ, కేసరపల్లి NHని ఆనుకుని
✆ 91609 06566

విజయవాడ భారతీనగర్ నందు గృహప్రవేశమునకు సిద్ధముగా న్యూ 3BHK (3100 S.Ft) సెంట్రల్ A/C, 3 కార్ల పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 99497 46789

సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ మారుతీ కార్ల షోరూం వెనుక షిర్డీ సాయి హైట్స్‌లో3BHK ఫ్లాట్, ఫుల్లీ ఫర్నిష్డ్1431S.Ft, 4th ఫ్లోర్,W/F. Ready to Occupy.✆ 98492 42413

న్యూ 2 BHK 40 లక్షలు
విజయవాడ, రాజధాని దగ్గర, గొల్లపూడిలో వెస్ట్ బైపాస్‌కి అతి సమీపంలో 1100 S.Ft.
✆ 93475 53145

VJA రామవరప్పాడు రింగు కమర్షియల్ ఏరియా వీరమాచినేని రెసిడెన్సీ 2BHK ఫ్లాట్ నెం. 505 (1075చ||అ||) కారుపార్కింగ్‌తో అమ్మకము. ✆ 94410 25225.

బందరురోడ్డు, పప్పుల మిల్లు సెంటర్ కాస TVS ప్రక్కన నిర్మించిన 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా వున్నవి. సంప్ర ✆ 94940 51157

విజయవాడ మహానాడురోడ్డు దగ్గర గణేష్‌నగర్ 4thరోడ్‌లో శ్రీనిలయం అపార్ట్‌మెంట్ 5th ఫ్లోర్‌లో 2BHK ఫ్లాట్ లిఫ్ట్, కార్ పార్కింగ్‌తో అమ్మకం. 99595 16777

3&4 BHK Deluxe Floorwise FLATS for SALE
Near Kennedy School, Kanuru.
G+2 Independent House for Sale in 154 Sq.yds
(Lift & 2 Car Parking) @ Tadigadapa.
✆7075017255

బందరురోడ్డులోని PVPమాల్ ఎదురుగా చెన్నుపాటి పెట్రోల్ బంక్ వీధిలో సాయిబలరాం టవర్స్‌లో 2BHK ఫ్లాట్ నెంబర్ 303 అమ్మకం. ✆ 98498 16076.

రమేష్ హాస్పిటల్ వెనుక LICకాలనీలో 1100S.Ft., ఈస్ట్ ఫేస్, ఫుల్ కబోర్డ్స్ వర్క్‌తో 2BHK ఫ్లాట్ అమ్మకం. ఈస్ట్ వెస్ట్ రోడ్స్‌తో 57Lakhs. 78423 88856

విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్ సెంటర్‌లో నార్త్‌ఫేస్ 72 చ||గ||ల్లో 2 స్టేర్స్ బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 90301 31739, 90327 09031.

గాయత్రినగర్ లలితా జ్యూయలర్స్ వెనుక రిలయన్స్ స్పెండర్ అపార్ట్‌మెంట్‌లో 3BHK, 2500 S.Ft., 2 కార్ పార్కింగ్స్‌తో అమ్మకం. 98482 07437/ 93981 14214

AISWARYA DIAMOND VAULT
CRDA Semi Gated Community
2 BHK & 3 BHK ఫ్లాట్స్ (UDS 50 గ॥) (UDS 70 గ॥)
నిడమానూరు సెంటర్‌లో ప్రైమ్ లొకేషన్‌లో గృహప్రవేశమునకు సిద్ధముగా అన్ని సౌకర్యములతో అందుబాటు ధరలలో అమ్మకమునకు కలవు
Bank Loan Available
✆ 91414 14915 63053 94419

కానూరులో 2BHK 5Years ఓల్డ్ ఫ్లాట్ సత్యనారాయణపురం చుట్టుపక్కల కాలనీలలో 2/3/4 BHKఫ్లాట్స్ కొత్తవి/పాతవి Flats అమ్మబడును. ✆9490198654

VJA ఆయుష్ హాస్పిటల్, కరెన్సీనగర్ వద్ద W/F 3BHK ఫుల్లీఫర్నిష్ 2475 S.Ft. ఫ్లోర్ వైజ్ Dr. గారి ఫ్లాట్ రీసేల్ (4Y) 1.10 Cr. 95427 56666

VJA, లబ్బీపేట, బందరురోడ్డు దగ్గర బృందావనకాలనీ న్యూ Luxury 3BHK (1764 S.Ft.) ఫ్లాట్స్ 2Car పార్కింగ్‌తో అమ్మకం. 3,5 ఫ్లోర్. 98494 10812

VJA,లబ్బీపేట, భవానిగార్డెన్స్ వైష్ణవి రెసిడెన్సీ, 2ndఫ్లోర్, 3BHK (1384S.Ft.)ఫ్లాట్, ఈస్ట్‌ఫేస్, కార్‌పార్కింగ్, UDA 42గ||. 9160002359, 9948148299

చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ ప్రక్కన విహ్మన్ష్ హైట్స్‌లో 3BHK 1st, 4th ఫ్లాట్స్ అన్ని సౌకర్యములతో అమ్మకము. ✆ 88851 15888, 88852 25888.

తాడేపల్లి (మం) కుంచనపల్లి KLU రోడ్‌లోని శ్రీనివాసమ్ అపార్ట్‌మెంట్‌లో 3BHK, ఫ్లాట్‌నెం: 201, మొదటి ఫ్లోర్ అమ్మకమునకు కలదు. ✆ 94408 01883.

1756 S.Ft. గల 3B/R Flat, 3rd ఫ్లోర్, రామవరప్పాడు రింగ్ దగ్గర బల్లెంవారివీధి, పెట్రోల్ బంక్ వెనుక వైపు అమ్మకం. ✆ 93816 50856

HOUSE FOR SALE

TADIGADAPA

బందరు రోడ్డు తాడిగడపలో 150 చ||గ||ల్లో G+1 మరియు G+2 ఇండివిద్యువల్ బిల్డింగ్ గృహ ప్రవేశమునకు సిద్ధముగా ఉన్నవి. ✆ 82472 68384.

PENAMALURU

బిల్డింగ్ అమ్మకం
బందరురోడ్‌కి 100 అ॥ దగ్గరలో గోసాల సెంటర్‌కి సమీపమున 3 BHK ఫ్లాట్ -8 మరియు పెంట్ హౌస్ గల (మొత్తం 1500 S.Ft.) బిల్డింగ్ అమ్మకం.
✆ 94852 90846

SATYANARAYANAPURAM

W/F G+2 INDP House 172 Sq.Yds @Mutyalampadu. Teachers Colony, 3rd Ln Govt. Press Vijayawada ✆ 9281442425/ 9154024700.

GENERAL

Indp. House for sale. Nethaji St, Sitharampuram, Next right to Visalandhra office- VJA, E/F, 279 Sq.Yd. Clear title, Prime location. Ph: 87902 77465, 79952 46632.

HOUSE FOR SALE
East Facing, 3 Floor Building, 485 Sq.Yds, Plot No.93, Maruthi Colony, 2nd Lane, Behind Rythu Bazar, (20Meters from Panta Kaluva Road), Patamata, Vijayawada-520010 (NOT FOR DEVELOPMENT)
7702444575

నవులూరు, మంగళగిరినందు, 300 గజాలలో పడమర ఫేసింగ్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కలదు. Phone: 94408 22781.

VJA, భవానీపురం, స్వాతి థియేటర్ దగ్గరలో బ్యాంకు సెంటర్‌లో NH నుండి 2వ బిట్ 40Ft లోపల 150 గ||ల G+1 ఇల్లు అమ్మకం. ✆ 95730 59117

VJA, కస్తూరిబాయిపేట, గాంధీబొమ్మల దగ్గరలో ఈస్ట్‌ఫేసింగ్ 73 గజాలు గ్రౌండ్, ఫస్ట్‌ఫ్లోర్‌లు గల RCC బిల్డింగు అమ్మకము. Cont: ✆ 91000 41412

Indp. House for Sale. CRDA Plan, G+1, N/F, Indep. House for Sale. Vja, Pedapulipaka. Direct Contact: ✆ 92908 84244.

విజయవాడ, నిడమానూరుగ్రామంలో రామలయం వీధిలో గంగానమ్మ గుడి దగ్గర R.S.No.152/1, D.No: 4-136లో 453చ||గ||లు మరియు అందులో నిర్మించబడియున్న 946 చ||అ||ల RCCబిల్డింగ్ అమ్మకమునకు కలదు. ఫోన్: 99080 80180

ఇండివిద్యువల్ బిల్డింగ్
పోరంకి, బందరు రోడ్డుకి దగ్గరగా రామాపురం కాలనీలో E/F 160 గ॥ల్లో 2 BHK ఇండివిద్యువల్ బిల్డింగ్ మరియు గ్రూప్ హౌస్ నందు 2 BHK ఫ్లాట్స్ అమ్మకం
✆98665 11121

పటమట స్వీట్‌మ్యాజిక్ దగ్గర, 250 గజాలలో G+1 బిల్డింగ్ ★ ఇబ్రహీంపట్నంలో 600 గజాలలో 4 అంతస్తుల బిల్డింగ్ ★ మంగళగిరి నేషనల్ హైవేని ఆనుకొని 445 గ. స్థలం అమ్మబడును. 98484 16864

విజయవాడ, పడమట, న్యూ RTC కాలనీ, East, 324 చ.గ. G+1 INDP హౌస్, Rents: 30,000/-, No Brokers Pls. Ph: 90599 44440.

తూర్పుఫేసింగ్, 40అ||రోడ్,55చ||గ|| డూప్లెక్స్ G+1 బిల్డింగ్ మాస్టర్‌ప్లాన్‌తో విజయవాడ సింగ్‌నగర్ ఫైపుల్ రోడ్ శాంతినగర్ వద్ద అమ్మకం.45L. ✆ 78938 23222

రామవరప్పాడు రింగ్‌లో K హోటల్ వెనుక ఇంద్రలోక్ ఎస్టేట్‌లో 150చ||గ||లో 3BHK డ్యూప్లెక్స్ ఇండివిద్యువల్ హౌస్ అమ్మకానికి కలదు. ✆ 98481 53136.

292 గజాలలో G+1 బిల్డింగ్ 3500SFt Fully Renovated Funtimes ప్రక్కన,మారుతి కోపరేటివ్‌కాలనీ వద్ద అమ్మకం. ✆98854 42812

పోరంకిలో 750 గ||లలో తక్కువ ధరలో ఎక్కువ అద్దె వచ్చే కాంప్లెక్స్‌లు, కమర్షియల్ సైట్స్, ఇంటి స్థలాలు తక్కువ ధరలలో పొలాలు కొరకు సంప్ర: 90631 87844

VJA, బెంజిసర్కిల్ దగ్గర్లో 5కోట్లు, ఏలూరు రోడ్డు దగ్గర్లో 10కోట్లు, పుష్పా హోటల్ దగ్గర్లో 4కోట్లు గల కమర్షియల్ బిల్డింగ్‌లు అమ్మకం. సంప్ర: ✆ 99637 22999

2BHK ఇల్లు ప్రశాంత వాతావరణంలో 167గ||లలో కట్టిన ఇల్లు, కోలవెన్ను గేటెడ్ కమ్యూనిటీలో 50 లక్షలు మాత్రమే. ✆ 77801 96244.

LAND FOR SALE

కొంకేపూడి గ్రామం, పెడన మండలం, బందరు తాలూకా నందు 9.10 ఎకరాల మాగాణి వ్యవసాయ భూమి ఒకే చోట అమ్మకానికి కలదు. కరెంటుతో లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కలదు. వడ్లమన్నాడు డ్రైనేజీ ప్రక్కన, పెడనకు 4 కి.మి, (బందరు గుడివాడ రోడ్డు) ఫోన్: 996367 4352, 94401 38224.

ఫ్లాష్.... ఫ్లాష్....
వినుకొండ (పల్నాడు జిల్లా)
అవకాడో ప్లాంటేషన్‌లో 11 సెంట్లు 6 లక్షలు మాత్రమే
లిమిటెడ్ ఆఫర్ only
24 నెలల సులభ వాయిదాలు కలవు.
✆9133574455

రాజధాని పరిధిలో అమరావతి మండలం యండ్రాయి గ్రామం నందు 4.5 ఎకరాల పొలము అమ్మబడును. డైరెక్ట్ పార్టీ మాత్రమే సంప్ర: 70134 15069.

కృష్ణా జిల్లా, జి.కొండూరు మండలం, చెవుటూరు గ్రామంలో 20సం||ల వయస్సు మామిడిచెట్లు ఉన్న 12 ఎకరములు మామిడితోట అమ్మకం. 93921 12777, 94938 72999

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

చల్లపల్లి- మచిలీపట్నం చెన్నై హైవే రోడ్ ఫేసింగ్ శారద గ్రాండ్యూర్ కళ్యాణ మండపం ప్రక్కన 93 సెంట్లు అమ్మకానికి కలదు. దిలీప్ గాజుల ✆ 79890 34247. 95055 88577.

గన్నవరం నుండి పురుషోత్తపట్నం రోడ్డులో 2.5 ఎకరముల Land అమ్మకమునకు కలదు Contact PH: 80085 08885.

కేసరపల్లి నుండి సావరిగూడెం రోడ్‌లో 2 ఎకరములు LAND అమ్మకమునకు కలదు Contact PH: 99088 52727.

గుడివాడ మండలం, కొమరవోలు శివారు తటివర్రు గ్రామమునందు 10 ఎకరముల మాగాణి పొలము అమ్మకం. సంప్ర: ✆ 93462 81147, 83676 38755

గుండిమెడ దగ్గరఏ|| & పరిసర ప్రాంతాలలో పొలములు & జగ్గయ్యపేటలో 17ఎ|| నందమూరినగర్, తోటచర్లవద్ద రోడ్‌ఫేస్‌తో స్థలాలు, లయోలా కాలేజ్ దగ్గర 267 గ||లలో ఇల్లు అమ్మకం.✆ 98496 33982

NTRజిల్లా, కంచికచర్ల మం|| గనిఆత్కూరు గ్రా|| లంకభూమి ఒక ఎకరము రేటు రూ.25 లక్షలు గండేపల్లి గ్రామములో ఇళ్ళ మధ్యలో సెంటు 2లక్షలు. 96761 02276

VJA గుణదల కార్మెల్‌నగర్‌లో నెక్స్ట్‌జెన్ విల్లాస్ వద్ద కమర్షియల్ & కన్‌స్ట్రక్షన్‌కు అనువైన 6150 చ||గ||ల స్థలం అమ్మకము. చ||గ|| 32 వేలు. 78939 93999

నున్న గ్రామంలో అమెరికన్ హాస్పిటల్ చర్చి ఎదురు రోడ్‌లో 2 ఎకరాల కొబ్బరి, మామిడి తోట కమర్షియల్‌కు అనువైనది అమ్మకమునకు కలదు. ✆ 98481 11211.

గుడివాడ దగ్గర, వెంట్రప్రగడ గ్రామంలో, మెయిన్‌రోడ్డు, పంటకాలువ ఆనుకొని ఎ|| 2.56 సెంట్లు (1+1.56) వ్యవసాయభూమి అమ్మబడును. ✆ 85007 37579

9ఎకరాల మామిడితోట అమ్మబడును. విస్సన్నపేట సిటీకి 4KM రెడ్డిగూడెం వెళ్లే రూటు తారురోడ్డు ఫేసింగ్ 1ఎకరం 35 లక్షలు. 94915 86009/ 88856 12999

ఎనికేపాడు 100అడుగుల రోడ్డు ఫేసింగ్ పడమర 1684 గజముల స్థలం అమ్మకానికి కలదు. ✆ 93967 79555.

PLOT FOR SALE

KANURU

పోరంకి నారాయణపురం కాలనీ వద్ద 300గజాల VGTM ఉడా LRS లేఅవుట్ ప్లాటు అమ్మకం. చ||గ|| 45000/- (నో బ్రోకర్స్) Cell: 92907 63488

కానూరు, తాడిగడప, పోరంకి, గొల్లపూడిలలో రాఘవ ఎస్టేట్స్, జన చైతన్య, హరివిల్లు, శ్రీ భ్రమర, శ్రీ సిటి వెంచర్లలో ప్లాటు అమ్మదలచిన వారు. ✆ 93922 56567

హరివిల్లువారి అన్ని CRDA లేఅవుట్‌లలో పెనమలూరు కంకిపాడు గండిగుంటలో 194, 240, 300, 400 గ|| మంచి ప్లాట్లు కంపెనీ డైరెక్ట్ సేల్. ✆92464 73929

TADIGADAPA

తాడిగడప 100అ|| కామినేని హాస్పిటల్ రోడ్డులో పంచుమర్తి అనురాధ గారి విల్లాస్ రోడ్డులో 250గజాల లే అవుట్ ప్లాట్ అమ్మకం. సంప్ర ✆ 92907 63488

నిడమానూరు to పోరంకి, నారాయణ పురం కాలనీరోడ్డులో & తాడిగడప 100 అడుగుల రోడ్డులో 200, 300,400, 600, 1000 &1200 చ.గ.ల ప్లాట్స్ అమ్మకం 98495 05854

PENAMALURU

200అ|| బందరురోడ్డుకి దగ్గరగా ఈడుపుగల్లు శ్రీభ్రమర వారి ప్యారిడైజ్-I వెంచర్‌లో 200 చ||గ||ల లేఅవుట్ ప్లాట్లు-2 అమ్మకం. ✆ 86881 88809

CRDA లేఅవుట్ ప్లాట్లు
బందరురోడ్డులో మెయిన్ రోడ్డుకి అతి సమీపమున గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లో ఓపెన్ ప్లాట్లు & ఇండివిద్యువల్ హౌసెస్ బ్యాంక్ లోన్‌తో కలవు. 40 అ॥ రోడ్లు, చుట్టూ కాంపౌండ్‌వాల్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, కరెంట్ 24 గం॥ వాటర్ సప్లై, సెక్యూరిటీ, చిల్డ్రన్స్ పార్క్ మొ॥ సౌకర్యములతో అందుబాటు ధరలకే అమ్మకం
✆ 97012 02266

CURRENCY NAGAR

విజయవాడ, భారతీనగర్‌లో North& East ఫేసింగ్‌తో గల 451చ||గ||ల స్థలం మొత్తంగా లేదా విడిగా అమ్మకం. ✆ 93946 26067/ 94903 53541

విజయవాడ LIC కాలని, ప్రక్కన Film కాలనీలో ఉత్తరం ముఖంగా ఉన్న 270 చ॥గ॥ ప్లాట్ అమ్మకానికి కలదు. నోబ్రోకర్స్ ✆ 99482 11948.

TADEPALLI

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మంగళగిరి (విజయవాడ)లో అమరావతి టౌన్‌షిప్, క్రికెట్ స్టేడియంకు చేరువలో 1000 చ. గ|| 100x90 అమ్మబడును. ఫోన్: 85558 61072

GOLLAPUDI

గొల్లపూడి ఖలీల్‌భాయ్ రెస్టారెంట్ Opp రోడ్డులో హైవేకి 600 మీటర్ల దగ్గరగా 250 గజాల లేఅవుట్ ప్లాట్లు అమ్మకం. గజం:26,000/- ✆ 92907 63488

GENERAL

347గ||లు W/F, మెయిన్‌రోడ్‌కు ఫస్ట్‌బిట్, గేటెడ్ కమ్యూనిటీలకు అనుకొని, హైవేకి 1KM కేసరపల్లి గోడౌన్ రోడ్; ఉడా అప్రూవ్ ప్లాట్ అమ్మకం. ✆ 99595 03455

కమర్షియల్ స్థలము అమ్మకము. విజయవాడ To హైదరాబాద్ రోడ్డులో కంచికచర్ల వద్ద 66x98 = 720చ||గ||లు N/E/W ఫేస్‌తో లే అవుట్ ప్లాటు అమ్మకం. చ||గ|| 15,000/- ✆ 93939 62234.

ప్రైడ్ ప్రాజెక్ట్ వారి ఆఫీసర్స్ ఎవెన్యూ 16 య|| ఓపెన్ ప్లాట్లు & విల్లాస్ గన్నవరం నుండి పురుషోత్తపట్నం 100అ|| రోడ్ ఫేసింగ్ CRDA, RERA 50% బ్యాంక్‌లోన్, స్పాట్ రిజిస్ట్రేషన్ గ|| 21,500/- Hyma Prasad ✆ 99596 45468

విజయవాడ భారతీనగర్ Novotel ప్రక్కన దక్షిణం ఫేస్ 58x66 కొ||తో 432 చ||గ||లు అమ్మకమునకు కలదు. ✆ 93966 16555

విజయవాడ పాయకాపురం, న్యూ రాజీవ్‌నగర్ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ ఎదురు సందులో 24x30 కొలతలతో నార్త్‌ఫేసింగ్ 80 గ||లు 23లక్షలకే అమ్మకం. ✆70138 03838, 86880 60047

బందరురోడ్డు ధనేకుల Eng. కాలేజ్ ఎదురుగా వెంటనే ఇంటి నిర్మాణమునకు అనువైన 33x57 కొ||తో వెస్ట్‌ఫేస్ 209చ||గ||లు ✆ 93966 16555

విజయవాడ BRTS రోడ్డుకి 3వ బిట్ గాంధీనగర్ సీతన్నపేట 3వైపుల రోడ్డులు కలిగిన 706 చ||గ||ల స్థలం అమ్మకం. ✆ 87124 58054, 83090 22578

పోరంకి సీతాపురం కాలనీ ఫేజ్-2 ఉడా లేఅవుట్ 40అ||రోడ్ తూర్పు ఫేస్ 320చ||గ|| (40x72) అమ్మకమునకు కలదు. No Brokers. ✆ 63036 31004.

West Facing Plot 466Sq Yards Approved Layout Polakampadu Near Vundavalli X Roads Close to Amaravathi 2nd Line to Main Road Only Buyers Contact. ✆ 90103 54062.

PLOT FOR SALE
Akunuru, Bandar Road, Approved Layout Plots at Signature Park.
Sq. yards - 11,000/-
96663 79999

విజయవాడ, పోరంకి, సీతాపురం కాలనీ, 410 చ||గ|| ఈస్ట్‌ఫేస్ & పటమట, కెనరా బ్యాంకు రోడ్డు 570 చ||గ|| వెస్ట్ ఫేస్ స్థలాలు అమ్మకం. ✆ 98498 64969.

బందరురోడ్డుకు 900 మీటర్స్ రింగ్‌రోడ్‌కు 1KM ఆకునూరు దగ్గరలో CRDA LP40/25 గేటెడ్ కమ్యూనిటీలో 138, 165, 183, 222 చ||గ|| ప్లాట్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంకులోన్ 70%తో Baburao. 91603 12999

యనమలకుదురు పోరంకి డొంకరోడ్ పార్థసారధి ఫంక్షన్ హాల్ దగ్గర పడమర ఫేస్‌తో 310గజాల ఖాళీ స్థలం అమ్మకం. ✆ 99596 70859.

పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ ప్రైమ్ లొకేషన్‌లో 40 అ॥ రోడ్డు తూర్పు ఫేస్ ఫ్లోర్‌కి ఒక్క 3 BHK డీలక్స్ ఫ్లాట్ అమ్మకమునకు కలవు
✆ 90000 40792

రాజధాని అమరావతికి చేరువలో Vja-Hyd. ఎక్స్‌ప్రెస్ హైవేను అనుకొని ప్రపోజ్డ్ ఐకానిక్ బ్రిడ్జి వైకుంఠపురం బ్యారేజ్, ORR, కొత్తగా రాబోవుచున్న పరిటాల రైల్వే స్టేషన్, Logistic Hub కు అతి చేరువలో 30 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ " The Royal " లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్. సంప్ర: ప్రీ లాంచింగ్ ఆఫర్. ✆: 77993 34555.

కంకిపాడు, మచిలీపట్నం హరివిల్లు వారి CRDA వెంచర్స్‌లో రీసేల్ ప్లాట్స్ రీజనబుల్ రేట్లలో అమ్మకానికి కలవు. బ్యాంక్‌లోన్ ★ స్పాట్ రిజిస్ట్రేషన్ ✆93945 31999

VJA, పెనమలూరు CRDA LP No: 104/25, ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ బ్యాంక్ లోన్ ★ స్పాట్ రిజి. ✆ 95531 29369, 97054 33765.

కంకిపాడు బస్టాండ్ దగ్గర, ఫ్యూజన్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లో B బ్లాక్, ప్లాట్ నెం. 463, W/F 187 గ|| ఖాళీస్థలం అమ్మబడును. ✆ 83099 08373.

Vja-1, అమ్మ హోటల్, Opp: అబ్దుల్ ఖాదర్ వీధిలో 180 చ. గ. ఈస్ట్ ఫేసింగ్ స్థలం అమ్మబడును. ✆77025 70866

200చ||గ|| ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★ నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

రాజధాని అమరావతి, ఔటర్ రింగ్ రోడ్డు, కొత్త రైల్వే లైన్, ఇళ్ళ ప్రక్కన సెంటు కేవలం 2,49,999/- కొద్ది ప్లాట్స్, స్పాట్ రిజిస్ట్రేషన్. ✆ 84989 73586.

AP రాజధాని అమరావతి ప్రక్కన కంతేరులో శ్రీభ్రమరా ఆనంద విహార్-2లో CRDA అప్రూవ్ 50x62 344 చ||గ W/F ప్లాట్ అమ్మకం ✆ 96763 58196

తాడేపల్లి మం, గుండిమెడ CM స్మార్ట్ సిటీ గేటెడ్‌కమ్యూనిటీ CRDA అప్రూవ్ వెంచర్‌నెం:38, W/F 222చ||గ|| (40x50)గ|| 27వేలు స్థలం అమ్మకం. ✆ 98480 46823.

విజయవాడలో 28 లక్షలకే సొంత ఇంటి స్థలం. West బైపాస్ 1Km లో ఇల్లు కట్టుటకు వీలైన 100, 150, 200 గ|| సేల్. 9177167079 నో బ్రో||

మద్దూరు చిన్నకట్ట తారు రోడ్డు ఫేస్ 120, 130, 140, 150, 160, 170 చ||గ||ల ఈస్ట్/ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అమ్మకం. ✆ 90003 33366.

VJA, ఉయ్యూరు 75ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లో 60.40 రోడ్లతో ఓపెన్ ప్లాట్లు, విల్లాస్ 10,999కి అమ్మకం. ✆ 70937 56789

బందరు రోడ్ నేషనల్ హైవే ఫేసింగ్ నార్త్‌సైడ్ కంకిపాడు దగ్గరలో 450 చ||గ|| ప్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 98483 43355

వెలగలేరులో ఉన్న మా వెంచర్‌లోని తూర్పు, దక్షిణం 177గజాలు స్థలం కొత్తూరు తాడేపల్లి దగ్గర పడమర, ఉత్తరం కార్నర్ 1100 గజాల కమర్షియల్ స్థలం తక్కువ ధరకు అమ్మబడును. ✆ 93925 61459.

పోరంకి, సాయిలక్ష్మి-1లో ప్లాటు & పునాదిపాడులో వెంటనే ఇల్లు కట్టుకొనుటకు లే అవుట్ ప్లాట్స్ అమ్మకం. ఇన్వెస్ట్‌మెంట్‌కు కూడా కలవు. ✆ 91774 36308

12 సెంట్లు, కంచికచర్లలో హైవే ఫేసింగ్, ఊరికి అనుకొని, గురునానక్ కాలనీలో 282గ|| NTR హెల్త్ యూనివర్సిటీ దగ్గర 750గ|| ✆ 98480 88338

పోరంకి వెంకటాపురం కాలనీలో 11,12,13,14 రోడ్లలో Plots కొనబడును - అమ్మబడును. సంప్ర: ✆ 80193 33377

నందిగామ పాత బస్టాండ్ మెయిన్‌రోడ్డుకు అనుకొని 14సెంట్లు & 20 1/2 సెంట్లు రెండు బిట్లు విడిగా అమ్మకానికి కలదు. ✆ 99480 94928 /73966 78798.

VJA, గూడవల్లిలో జాస్పర్ టాటా మోటార్స్ ఎదురు, చైతన్య కాలేజి వెనుక NH హైవే నుంచి 200 మీటర్లలో 202గజ E/F లేఅవుట్ స్థలం అమ్మకం. ✆ 98481 23235

కానూరు మురళీ నగర్ 1225గ|| N/E కార్నర్ అమ్మకం. బల్లెంవారి వీధి - శక్తి కళ్యాణ మండపం వెళ్లే 80అ|| రోడ్డులో గజం:35K. ✆ 94915 86009/ 88856 12999

3999/- to 11999/- వెస్ట్‌బైపాస్‌కి 2km K.తాడేపల్లి ఆగిరిపల్లి గన్నవరం మల్లవల్లి, పరిటాల, నందిగామ, కుకిపాడులలోCRDA 80% లోన్. ✆ 93985 76997

COMMERCIAL SPACE FOR SALE

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ|| మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

మహానాడు రోడ్ KIA మోటార్స్ దగ్గరలో Rs.90K రెంటల్ అగ్రిమెంట్‌తో ఉన్న 2400 Sft Plug-Pay ఆఫీస్ స్పేస్ అమ్మబడును. ✆ 98482 54909.

గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్ నందు నూతనముగా నిర్మించిన G+4 కమర్షియల్ కాంప్లెక్స్ నందు షాపులు అమ్మకమునకు కలవు. సంప్ర: 99851 51976.

LEASE/ RENT

తాడిగడప (కామినేని హాస్పటల్ రోడ్) 100అ|| రోడ్‌లో పంచుమర్తి నగర్ నందు 5ఫ్లోర్‌ల భవనము సుమారు 10000చ||అ|| లీజుకు/ అద్దెకు కలదు. ✆ 97011 33336

అద్దెకు/ లీజుకు
ఎనికేపాడు SRK కాలేజ్ వెనుక 16,000, 7,500, 6000, 2,000 S.Ft. గల గోడౌన్స్ అన్ని సౌకర్యములతో అద్దెకు/ లీజుకు ఇవ్వబడును.
94948 22288 80082 45555

WANTED

I want to purchase a North/East facing 2bhk or 3bhk house in Vijayawada- Mutyalampadu/ Srinagar colony/ Ayodhya nagar/ Satya narayanapuram areas. Min area: 100sq.yards. New or recently constructed individual house preferred. No brokers please. Contact: S.S. Rama Chandra Murthy garu, ✆ 9676353204.

Wanted 1 Acre to 100 Acre Land Contact: ✆ 87548 09650.

LEASE/ SALE

నున్న దోబీఖానా రోడ్‌లో 80HP ఇండస్ట్రియల్ కరెంట్‌తో 628 చ||గ||లలో GF & FF, RCC, 2వ ఫ్లోర్ క్వార్టర్స్ గల బిల్డింగ్ లీజు/అమ్మకము. ✆ 98482 34444.

AGRICULTURE LANDS

గుడివాడ దగ్గర్లో ముదినేపల్లి (మం) చిగురుకోట ONGS ప్రక్కన 1.50 ఎకరము వ్యవసాయ భూమి అమ్మబడును. పొలాలు కావలసిన వారు సంప్ర: ✆ 91774 36308.

LAND REQUIRED

విజయవాడ సిటీలో కార్ డీటెయిలింగ్ మరియు కార్ వాష్‌కు 350 నుండి 700 గజముల స్థలము లీజుకి కావలెను. ✆ 96760 98391

TO LET

VJA Satyanarayanapuram New 3BHK Flat for Rent, Video Security, Parking etc., Only for Vegetarians. ✆99498 46721, 97030 65461

For Rent 3BHK Apt.1600 S.Ft., 2attached bath, Parking & Security, Painted Renovated Likenew. Dornakal Road, VJA. ✆ 70752 10521

బందరు రోడ్డు, టైమ్ హాస్పిటల్ బస్టాప్ వద్ద, 2nd ఫ్లోర్‌లో సింగిల్‌రూమ్ అద్దెకు ఇవ్వబడును. ✆ 90004 30323

కానూరు వృద్ధాశ్రమం రోడ్ శ్రీవాణి నిలయం 2nd ఫ్లోర్లు 3 BHK, 1700 S.Ft., ఈస్ట్‌ఫేస్, కార్ పార్కింగ్ సౌ||లతో అద్దెకు ఇవ్వబడును. ✆ 94401 32746.

3BHK 1920 Sq.Ft., at Sowbhagya Heights beside Metro Hospital. TV, A.Cs, Beds, Sofa, Dining Tables+ Chairs with all Amenities for Rent. ✆ 80082 91236

Vijayawada Old 5 Bus Route Near Metropolitan Hotel Aurobindo Apartment 2BHK Ground Floor No.4 for Rent. Ph: 99493 74455

TOLET
విజయవాడ సూర్యారావుపేట, జడగంవారి వీధిలో డా॥ పల్లెం పెద్దేశ్వరరావు హాస్పటల్ దగ్గర 1వ ఫ్లోర్ (1300 చ॥అ॥) కమర్షియల్ /ఆఫీసులకు పార్కింగ్ సౌకర్యంతో అద్దెకు కలదు
✆ 96405 58558

2BHK ఫ్లాట్ చిట్టినగర్ సిండికేట్ బ్యాంక్ కాలనీ 2వ ఫ్లోర్ N/E కార్నర్ ఫ్లాట్ రెసిడెన్షియల్/ కమర్షియల్‌గా అద్దెకు ఇవ్వబడును. ✆ 94903 65566

గుంటూరు- నల్లచెరువు బొమ్మల సెంటర్ దగ్గర, 8000అడుగుల గోడౌన్ మొత్తంగాకాని విడివిడిగా కాని అద్దెకు కలదు. Ph: 986631 5903, 98663 15913.

Rent For Shop/ Office, 62 Gajam, 580 Sqft Opp @ కాకినాడ Subbaiah హోటల్, 5 రూట్ 2 టౌన్, Vja Ph: 95337 99558

3BHK, 1800SFt, 1st ఫ్లోర్ సాయినివాస్ నలందగేటు ఎదురు ఆచార్యరంగానగర్, బెంజిసర్కిల్ దగ్గరలో లిఫ్టు కార్‌పార్కింగ్‌తో అద్దెకు. ✆ 94917 30619

ఏలూరు రోడ్డు, విజయటాకీస్ దగ్గర, కుర్మయ్య వీధిలో, జయతి ఎమరాల్డ్ D-4లో3BHK ఫ్లాట్ కార్‌పార్కింగ్‌తో అద్దెకు కలదు. అద్దె 20000/-. ✆ 91773 70714.

విజయవాడ, చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురు 2B/R ఇండివిద్యువల్ హౌస్ 2nd ఫ్లోర్ అద్దెకు. Contact: ✆ 98481 13224.

COMMERCIAL

3,500S.ft Commercial Space 1st Floor for Rent. Suitable Bank, Office, Godown Seetharampuram, VJA. No Brokers ✆ 70958 84402.

Mahanadu Road, Near HDFC, 3 Floors Bldg, 6000 S.Ft. Mini Super market Lease/Rent, Nagarjuna Nagar. ✆ 92464 00968, 93978 52311

విజయవాడ సూర్యారావుపేట వేమూరి వారి వీధి విజయచంద్ర నర్సింగ్ హోమ్ గ్రౌండ్ 480, 1st ఫ్లోర్ 1400S.Ft. 40 సం|| రన్నింగ్‌లో ఉన్న హాస్పిటల్ (గైనిక్) డెలివరీ, గైనిక్ ఆపరేషన్, పూర్తి పరికరములతో గైనిక్ హాస్పిటల్స్‌కు మాత్రమే అద్దెకు ఇవ్వబడును. ✆ 95505 82984

VJA, ఏలూరురోడ్డు, రామవరప్పాడు రింగు, కె.హోటల్ ప్రక్కన UBI బ్యాంక్ ఆనుకొని 980చ.అ.ల. గ్రౌండ్‌ఫ్లోర్ బిల్డింగ్ ఆఫీసులకు, షోరూమ్‌లకు అద్దెకు. ✆95154 61626

MORE CLASSIFIEDS ON PAGES 9

విజయవాడ - మచిలీపట్నం హైవేలో గండిగుంట నందు డైరెక్ట్ సర్వీస్ రోడ్డును ఆనుకొని మాచే అభివృద్ధి చేయబడుతున్న ప్రతిష్ఠాత్మమైన ప్రాజెక్ట్...
CRDA GATED COMMUNITY PROPOSED LAY-OUT
M.R'S Arcadia
@ GANDIGUNTA, Kankipadu Zone
ఓపెన్ ప్లాట్స్ - ఇండిపెండెంట్ హౌసెస్ - విల్లాస్
BANK LOAN FACILITY AVAILABLE
M.R. ESTATES & PROJECTS PVT.LTD. ఫస్ట్ ఫ్లోర్, నవమల్లిక బిల్డింగ్, టీచర్స్ కాలనీ, 5వ లైను, ఫన్‌టైమ్ క్లబ్ ప్రక్కన, విజయవాడ.
✆ 98499 58449 / 70950 59166

EENADU Classifieds

COMMERCIAL

2700 S.Ft., Office Space for Lease above IDFC Bank in Punnaiah & Vajramma Complex, Opp: Maris Stella College. ✆ 95507 17832, 98490 02025.

Spacious 2 Bedroom Flat at the Heart of the city on Bandar road (MG Road) for Offices Only, no Brokers. ✆ 98490 15616.

అద్దెకు/లీజుకు
సనత్‌నగర్ 80 అ॥ల రోడ్డులో విజయవాడ ఆటోనగర్ 1వ రోడ్డుకు ఎదురుగా 6,500 Sq.Ft. గల గోడవును అద్దెకు
✆ 99483 22770

Lease: 343 Sq.yds open plot near MTM Station. 10 yrs lease for storage/ godown. Call: 78738 48926

Lease for Corporate Offices, Banks, 2500 Sft, 11 Cubicals Manager Cabin, 2 Conference Halls, Pantry, Reception. Contact ✆ 98494 91969.

1600 S.ft GF Plug & Play + 1600 S.ft FF Semi fur. Beside Prasanth Hos. MG Road, Labbipet, VJA. Con: 94401 80280, 85001 80280

కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు
విజయవాడ లబ్బీపేట M.G రోడ్‌కు దగ్గరలో 'వివాంట' హోటల్‌కు ఎదురు తెంటు గురవయ్య రోడ్‌లో 300 చ॥గ॥ లలోగల G+2 బిల్డింగ్ కోచింగ్ సెంటర్స్, హాస్టల్స్ మొ॥ వాటికి అద్దెకు ఇవ్వబడును.
Cell: 94901 57711

విజయవాడ రామవరప్పాడు NH పేసింగ్ సెల్లార్ పార్కింగ్‌తో GF-2300 S.Ft., FF-2500 S.Ft., కమర్షియల్ స్పేస్ అద్దెకు కలదు. ✆ 77318 10116.

హాస్టల్స్/హాస్పిటల్స్‌కు అనువైన 12 B/R విత్‌అటాచ్ బాత్‌రూమ్స్ 1&2 ఫ్లోర్లు అద్దెకు, చుట్టుగుంట సెంటర్ సిగ్నల్స్ దగ్గర, ఏలూరురోడ్, విజయవాడ. ✆ 94905 11849.

విజయవాడ విద్యాధరపురం RTC వర్క్‌షాపు రోడ్డుకు దగ్గరగా 2000 S.Ft. 1వ ఫ్లోర్‌లో ఆఫీస్, బ్యాంక్‌లకు & 500 గ॥ ఖాళీ స్థలం అద్దెకు/ లీజుకు ఇవ్వబ డును. ✆ 98491 48241.

VJA, భవానీపురం ఐరన్ కాంప్లెక్స్‌లో, హైదరాబాద్ మెయిన్ రోడ్‌కి దగ్గర, ప్లాటు నెం.45లో 1st ఫ్లోర్ 4,400 S.Ft. కమర్షియల్ స్పేస్ అద్దెకు. ✆94403 13198

25,000 S.Ft. గల కమర్షియల్ స్పేస్
విజయవాడ, బందరు రోడ్డు ఫేసింగ్‌తో, అశోక్‌నగర్‌లో, VSR కాంప్లెక్స్ నందు 25,000 S.Ft. గల కమర్షియల్ స్పేస్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ ఆఫీసులకు, బ్యాంక్ రీజినల్ ఆఫీసులకు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు, కోచింగ్ సెంటర్‌లకు, IT కంపెనీలకు మొదలగు వాటికి మొత్తంగా/ విడివిడిగా గాని 2 లిఫ్టులు, కార్ పార్కింగ్ సౌకర్యంతో అద్దెకు ఇవ్వబడును.
Contact 93462 44888

విజయవాడ, సూరంపల్లి దగ్గర నూజివీడురోడ్‌కి 100 మీ॥ దగ్గరలో 4,000గ॥ 35x135 షెడ్డు మరియు 2,000గ॥ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్‌తో అద్దెకు కలదు వివరాలకు. ✆94403 13198

గవర్నర్‌పేట చెరుకుపల్లివారి వీధిలో Ist ఫ్లోర్-3500, 2nd ఫ్లోర్ 3,500 & సెల్లార్ 2000 S.Ft. కమర్షియల్ స్పేస్ అద్దెకు. ✆ 82477 04069, 70931 77429

బందరురోడ్, పశువుల హాస్పిటల్ రోడ్‌లో (గ్రౌండ్+4ఫ్లోర్స్) 5ఫ్లోర్స్ కమర్షియల్ కాంప్లెక్ హోటల్స్, బ్యాంక్స్, ఆఫీస్‌లకు, C&Fలకు అద్దెకు (సెల్లార్ పార్కింగ్‌తో). ✆ 93962 21024

ఆఫీసుల కొరకు అద్దెకు. 2nd ఫ్లోర్ 1025S.ft యార్లగడ్డ భవన్ ఆంధ్రా హాస్పిటల్ ఎదురుగా, ప్రకాశం రోడ్డు, గవర్నరుపేట, VJA-2 ✆ 94403 73802

JOBS

Wanted: Telecallers for Reputed Overseas Educational Consultancy in Vijayawada. Experience Preferred. ✆ +91 90103 63377.

Required A Male Staff for Packing & Rolling Purpose in Plywood & Laminate Shop @ Bhavanipuram 20-45Yrs. ✆ 96186 97873

శ్రీ సాయి అంజనా చిట్‌ఫండ్స్, గాంధీనగర్ నందు పనిచేయుటకు రికవరీ స్టాఫ్ (M) కావలెను. ✆ 76600 08326, 63034 19997.

Rajesh TV(RTV) ఛానల్‌లో స్క్రిప్ట్ రాయగలగి, తెలుగు అనర్గళంగా మాట్లాడగలిగి, ఇంటర్వ్యూస్ చేయగలిగిన M/F యాంకర్స్ జర్నలిస్టులు కావలెను. అనుభవాన్నిబట్టి జీతం ✆ 9553026437

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K. భోజనం, వసతి. ✆ 9866252220

ప్రముఖ రియల్‌ఎస్టేట్ ఆఫీస్‌నకు మార్కెటింగ్ టీమ్ లీడర్స్, డోర్‌టుడోర్ వర్క్ చేయుటకు ఉత్సాహవంతులైన యువతీయువకులు కావలెను. జీతం + కమీషన్. ✆84649 23343

మ్యారేజి సంస్థలో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జ్ గల ఇన్‌చార్జ్ (F) జీ: 20K, రిసెప్షనిస్ట్ (F) జీ: 15K ఏదైనా డిగ్రీ VJA-7 ✆ 87905 99799.

హోల్‌సేల్ బట్టలషాపులో Tally బిల్లింగ్‌కు (పు/ స్త్రీ) జీతం: 15K & హెల్పర్స్ కావలెను జీతం: స్త్రీలు -12K, పు -15K. సంప్ర: బీసెంట్ రోడ్డు, LIC ఆఫీస్ దగ్గర, VJA. 9030781287

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు రిసెప్షనిస్ట్/ టెలికాలర్స్/ మార్కెటింగ్ అడ్వయిజర్స్ కావలెను. జీతం + ఇన్సెంటివ్స్ + కమీషన్. ✆ 99510 51111

Wanted a Male B.Com Graduate with Tally Knowledge & Knowledge in GST also towork in a Trading Business organisation at Vijayawada. ✆:8885289575.

WANTED
KUSALAVA HYUNDAI
Requirement
Group Sales Head - 1 No's
(10 -15 Yrs Exp in Sales)
Location @ Vijayawada
Send Your resume to
jd.i@kusalava.com
9550179110

Wanted Accountant & Receptionist for Zoya Labs (Homoeo Div) Moghalrajpuram VJA. Send Resume to zoyalabs@gmail.com or ✆ 98495 83667.

Lakshmi Spares Corporation, Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers Qul : B.Tech / Diploma Location: Krishna, Guntur & Prakasam Districts. Note: Complete field work please send your resumes to Mail ID:hr.lakshmispares@gmail.com ✆ 90325 74443

Wanted Graphics Designer
Young Journalists, Content Writers, Web Designer for Amaravati Times, Monthly English Magazine-Vijayawada.
Whatsapp Resume:
✆ 76808 27755

Hiring Now: Finger6 Architects, Vijayawada. Vacancy: Architect, Civil Engineer, Freshers/ Experienced can apply. ✆ 90630 26178, Mail-Id: stepinfinger6@gmail.com

Wanted Technician for Industrial Lifting EOPTS Engine and Mechanical Repairs ITI Preferred sales@horizonhyd.com ✆ 94400 66721 / 92473 15197.

Wanted Female Telecallers & Councellors. Qly: B.Tech Exp: Freshers & Experienced. Salary: 15to20K ✆ 97045 64441

కావలెను
సైట్ సూపర్‌వైజర్స్
అపార్ట్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో 2 సం॥లు అనుభవం
మార్కెటింగ్ ఏజెంట్స్(M/F)
అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్ & ఓపెన్ ప్లాట్స్‌లో అనుభవం
నాగ వెంకట అసోసియేట్స్
సూర్యారావుపేట, విజయవాడ
✆ 9908123640

Computer Operators & Delivery Boys Wanted for Sri Ashoka Enterprises, Vijayawada. ✆ 80081 78171.

Wanted ACAD Draftsman, ITI, Diploma/Degree in Civil Engg. Fresh/ Experienced. Whats App resume to. ✆ 92464 75767

Wanted AUTOCAD Assistant Work at VJA. Qualification : ITI Draftsman. ✆ 99086 68913

VJA PVP Mall, Bhavanipuram our Salon Franchisee need Good Looking E/H Spoken & Degree 30Y. Lady Receptionist Attractive Salary. ✆ 80191 11999.

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

మొగల్‌రాజపురంలో వయోవృద్ధురాలను చూసుకొనుటకు ఏ బాధరబందీలేని ఆయా కావలెను. 24 గం. ఉండవలెను. నోబ్రోకర్స్. ✆ 9513465954, 6281365642

విజయవాడ, ప్రముఖ టాయ్స్ షోరూం. ఫ్లై ఏరియా నందు పనిచేయుటకు సేల్స్ బోయ్స్, సేల్స్ గరల్స్ కావలెను. పార్ట్ టైం/ ఫుల్ టైం. Contact Cell: 98884 55521.

హాస్పిటల్ మెడికల్ షాపులో పనిచేయుటకు 10th\ ఇంటర్ పాసై/ ఫెయిల్, అనుభవం ఉన్నా లేని స్త్రీ అభ్యర్థులు కావలెను. సంప్ర: ✆ 93973 41745.

కావలెను
విజయవాడ ఫుడ్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నందు B.Com. / MBA చదివి Tally Prime, GST, IT రిటర్న్స్ అనుభవం గల లేడీ అకౌంటెంట్ కావలెను.
✆ 98487 08484

విజయవాడలో శ్రీవిష్ణుమీడియా యాడ్ ఏజెన్సీలో పనిచేయుటకు డిగ్రీ/ ఇంటర్ చదివి, టూవీలర్‌గల అభ్యర్థులు కావలెను. అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో అనుభవంగల వారికి ప్రాధాన్యత. 7396223738.

లేడీ కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. విజయవాడ 1టౌన్ వస్త్రలత క్లాత్ షాపులో పనిచేయుటకు, బిల్లింగ్ చేయుటకు అకౌంట్స్ తెలిసిన విజయవాడ లోకల్ వారు మాత్రమే సంప్రదించండి. ✆ 92464 74109.

టాటా మోటార్స్
స్మాల్ కమర్షియల్ వాహనాలకు మార్కెటింగ్ (సేల్స్) ఎగ్జిక్యూటివ్ లు కృష్ణా & ఎన్టీఆర్ జిల్లా ప్రాంతాలకు డిగ్రీ/ ఇంటర్ విద్యార్హతతో, అనుభవం ఉన్నా లేకున్నా వెంటనే కావలెను. జీతం రూ.18,000/-, ట్రావెలింగ్ అలవెన్స్ & ఇన్సెంటివ్స్ కలవు. టూ వీలర్ లైసెన్స్ తప్పనిసరి
జాస్పర్ ఇండస్ట్రీస్ (ప్రై) లి.
రామవరప్పాడు సర్కిల్ దగ్గర, VJA
Cell: 9246495714

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

నున్న దగ్గర ఫాంహౌస్‌లో పనిచేయుటకు హౌస్ కీపర్లు: 5 గురు కావలెను. ఆకర్షణీయమైన జీతం ✆ 90005 83508

వామకుంట గ్రామం తిరువూరు మండలం ఖమ్మం దగ్గర DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ మార్కెటింగ్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. లేడీస్ & జెంట్స్ ✆96422 23242

WALK-IN INTERVIEW
09 FEBURARY 2026
Join Dr. Reddy's Foundation as a Community Outreach Executive. Be part of our Skilling Program and grow in your career!
Job Locations:
MG Road, Vijayawada
Arundalpet, Guntur
Eligibility & Requirements:
Age 25-35
Minimum qualification:
12th Pass Experience in community Mobilization Willingness for field work and Telecalling
Walk-in Venue: Mg Road , vijayawada ramineni rangarao street beside vijay sales, Vijayawada
Contact us:
reena.r@drreddysfoundation.org
Ph: 9000714836

నిత్యవసర వస్తువులు షాపింగ్‌తో Work from Home ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం. (M/F) పెట్టుబడి లేదు. 8886213940, 9494604315.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

హైదరాబాద్ నాచారం HMT Nagar శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయములో వైఖానస పూజారులు, వంట స్వామి కావలెను. వసతి సౌకర్యము ఇవ్వబడును. ✆ 9640231864.

ఆఫీస్ బాయ్ కావలెను. విజయవాడ, కానూరులో FMCG డిస్ట్రిబ్యూటర్ వద్ద పనిచేయుటకు ఆఫీస్ బాయ్ కావలెను. ✆ 87903 65333.

ఎలక్ట్రీషియన్స్ మరియు హెల్పర్స్ కావలెను. వయస్సు: 18-30 సం॥లోపు, హౌస్ వైరింగ్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. సంప్ర: ✆ 93921 33234.

శ్రీ భారత బాల వికాస, కృష్ణా జిల్లా (B.O.), (భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ) A.Pలోని జిల్లాల్లో మండలాలవారీగా మండల కో-ఆర్డినేటర్ Q: 10+2, వయస్సు: 42, జిల్లా ఇన్‌చార్జ్ వయస్సు: 37, మంచి జీతం, డిగ్రీ అబౌ. Cont: 81259 70572.

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం॥ అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి ✆ 70136 29928

ఇంటిపని మరియు ఆఫీసు పని చేయుటకు సొంత వాహనం కల్గిన Boy కావలెను. మంచి జీతం+పెట్రోలు అలవెన్సు ఇవ్వబడును. ✆ 89789 97579.

Biggest Surgical and Pharmacy need following Personnel AVIN
Marketing Executives - 3 nos
Min 1 yr field Sales Experience
Pharmacy Sales (M/F) - 3 nos
Retail Pharmacy Experience required
Office Boys - 3 nos
Salary Best. Immediate Joiners preferred
Contact: 9246641899
Opp: ABC IMAGING
Domakal Road, Vijayawada.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిల్, E, 2 భాషలు మాట్లాడేవారు కా॥. అకామిడేషన్ 8105011213, 7760062220

పౌల్ట్రీ ఫారమ్స్‌లో పనిచేయుటకు షెడ్ సూపర్‌వైజర్లు కావలెను (అర్హత: 10th పాస్) వివరాలకు: 9491037194 చిరునామా: లీలానగర్ గ్రామం, నూజివీడు-విస్సన్నపేటరోడ్డు.

WANTED
WANTED MARKETING PROFESSIONALS TO WORK AS BUSINESS ASSOCIATE TO A FINTECH SOFTWARE COMPANY IN VIJAYAWADA, GUNTUR, HYDERABAD.
QUA: MBA FRESHERS FROM 2025, 2026 BATCH WITH STRONG COMMUNICATION & PRESENTATION SKILLS
CONTACT: SINDHU HR-EXECUTIIVE
7416240240
EMAIL : jaysoftechltd@gmail.com

పూజారి కావలెను. విజయవాడ సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరం మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు. + వసతి. ✆ 80080 61818.

బందరు రోడ్డు, ఈడుపుగల్లు ఆనందలహరి ప్రాజెక్ట్ నందు వర్క్ చేయుటకు ఆఫీస్ అసిస్టెంట్స్-2 (M), ఏదైనా డిగ్రీ. ★ ఆఫీస్ బాయ్స్ -2 10th/ ఇంటర్ అర్జెంటుగా కావలెను. 80961 23123

విజయవాడ Zepto స్టోర్‌లో పనిచేయుటకు Pickers & Packers కావలెను. సంప్ర: 96765 32295. చౌదరిపేట, విజయవాడ.

WANTED
For the Associate of a Leading Multinational Company
SALES PROMOTERS (M)
Exp. / Freshers to work in Vijayawada & Other cities
DATA ENTRY OPERATORS (M/F)
Exp. in Ms.Office
ACCOUNTS ASSISTANT (M/F)
Exp./ Freshers also
Candidate with 1 or 2 yrs. exp. in Focus, Tally or SAP. Salary will be commensurate with qualification
Walk-in on 9/2/2026 between 11 am to 5 pm
FUSION ENTERPRISES
Opp. Siddhartha Public School, Mogalrajpuram, Vijayawada.
Cell : 9908152277
fusionenterprisestitan@gmail.com

విజయవాడ మొగల్‌రాజ్‌పురంలోని ప్రముఖ స్వీట్ షాపు నందు పనిచేయుటకు సేల్స్ బాయ్స్ & సేల్స్ గరల్స్ కావలెను. ✆ 91778 17557

1గ్రామ్ జ్యూయలరీ షాప్‌లో పనిచేయుటకు సేల్స్‌గర్ల్స్, సేల్స్‌బాయ్స్, హెల్పర్స్ ఆకౌంటెంట్, సోషల్ మీడియా (FB,Insta) చేయుటకు స్టాఫ్ కావలెను. Q:10th-డిగ్రీ, Age:18-30 Yrs. శాలరీ 10K-15K (F), 15K-20K (M) ఆసక్తికలవారు బయోడేటాతో సోమవారం ఉ॥11గం॥లకు షాప్ వద్ద సంప్ర: సాయిశ్రీనివాస పెరల్స్, స్వర్ణలోక్ కాంప్లెక్స్, గవర్నరుపేట, VJA ✆9848317372

ప్రముఖ యాడ్ ఏజెన్సీనందు పటమటలో పనిచేయుటకు కొరల్‌డ్రా/ పేజ్‌మేకర్ తెలిసిన డిటిపి ఆపరేటర్ కావలెను. ✆ 90304 37799

ప్రముఖ డోర్స్ తయారీ కంపెనీలో పనిచేయుటకు M/F Accountant-2, Carpenters-2, Office Boys-2, Marketing Staff-2 కావలెను. Durga Bhavani Enterprices, Balaji Nagar, Vidyadara Puram, VJA. ✆ 93953 01959, 88860 91199

WANTED
TELE CALLERS (Female) Any Degree, English fluency is must.
ACCOUNTANTS (Female) Degree with Tally Knowledge.
OFFICE ASSISTANTS (Female) Degree with Computer Knowledge.
HARDWARE ENGINEERS (Male) Should have Knowledge in Printer Installations and Network Sharing.
MARKETING EXECUTIVES (Male) Experience in Computers/Printers/ AC's / TV's/ Office Stationary for Banks & Corporates
DRIVERS (Male) Below 40 Yrs.
K.L COMPUTERS & PRINTERS
Opp.S.S.Convention, PVP Mall Opp. Road, Vijayawada.
Cont: 9032041574, 9246475192,
e-Mail: klcps2@gmail.com

MNC కంపెనీ VJAలో అడ్మిన్ ఇన్‌చార్జ్, అకౌంటెంట్, కస్టమర్ సర్వీస్, డేటాఎంట్రీ, H.R. వెరిఫికేషన్, సూ॥వైజర్స్, జీ: 15K to 30K. ✆ 95058 38531.

క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్ కావలెను. ఫొటోషాప్, కొరల్‌డ్రా. AE, AIలలో అనుభవంకలవారు రెజ్యూమ్ వాట్సాప్ చేయగలరు. ✆ 99498 73390

ప్రముఖ ఆడిట్ ఆఫీస్‌కు 30 సం॥లోపు (F) అభ్యర్థులు కావలెను. Tallyలో అనుభవం గల వారికి ప్రాధాన్యత. Resume to prasadvangala4@gmail.com

కావలెను: ప్రముఖ టూ వీలర్ ఫైనాన్స్ కంపెనీ నందు పనిచేయుటకు అనుభవంగల కలెక్షన్ ఏజెంట్స్. జీతం15k -20k మరియు టెలీకాలర్స్ జీతం12k-15k పటమట. ✆ 63098 80999

Nippon పెయింట్స్ గవర్నర్‌పేటలో చేయుటకు సేల్స్ ఇన్‌ఛార్జి మరియు Tallyలో అనుభవం ఉన్న అకౌంటెంట్ కావలెను. ✆ 80743 81992

హోల్‌సేల్ బట్టల షాపులో పనిచేయుటకు అనుభవం కల్గిన సేల్స్‌మెన్స్, లైన్‌మెన్స్, సేల్స్‌గరల్స్ కావలెను. శాలరీ 10K టు 25K ✆ 88867 14699

కానూరు ప్రముఖ ట్రాన్స్‌పోర్టు ఆఫీస్‌నందు పనిచేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సూపర్‌వైజర్-2, గ్యారేజి సూపర్‌వైజర్-1, మెకానిక్స్-2 కావలెను. బొలేరో డ్రైవింగ్, హిందీ వచ్చిన వారికి ప్రాధాన్యత. ✆ 86889 08675, 91542 97951

మైలవరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీస్ నందు పనిచేయుటకు అనుభవం కల్గిన లేడీ టెలీకాలర్స్ కావలెను. ✆ 77998 67077.

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 98485 10168

LIV హాస్పిటల్, విజయవాడలో పనిచేయుటకు స్టాఫ్‌నర్సులు, OT టెక్నీషియన్స్, ఎనస్తీషియా టెక్నీషియన్స్, మార్కెటింగ్ పర్సన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ కావలెను Q: 2Y రిలెవెంట్ అనుభవం. ✆70328 14460

WE'RE HIRING
Sales Executives
Age: 30+yrs
Gender: Males (Only)
Experience: 2+Yrs in Marketing or Sales (Preferable)
Skills: Good Communication Skill Imitation Jewellery Exp (Preferable)
Location: Fashion Jewellery Sale in AP & TS Districts (Camp -12 Days in Every Month)
Education: Degree / ITI / Diploma
Salary Range: 30K+Incentives
Junior Accountant
Experience: 1 to 2 Years
Salary Range: 15K +
Senior Accountant
Experience: 2 Years
Salary Range: 25K +
Computer Operator
Experience: 2 Years
Salary Range: 15K +
✆ 90635 37117, 97016 99797
VNR Jewellery Manufacturers SINCE 1976
MACHILIPATNAM

విజయవాడలో ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీలో ఫైనాన్స్ కలెక్షన్ చేయుటకు టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ గల మేల్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. ✆ 9247864544

ప్రముఖ బ్యూటీపార్లర్ నందు వర్క్ చేయుటకు బ్యూటీషియన్స్ & అసిస్టెంట్ బ్యూటీషియన్స్ కావలెను. VMC కాలనీ, బెంజి సర్కిల్, VJA. ✆ 9246401775, 8125341775.

VJA, **ప్రభుత్వరంగ** సంస్థ ద్వారా Work From Home అవకాశం M/F కావలెను పార్ట్/ఫుల్‌టైం అవకాశాలు అర్హత 10th to డిగ్రీ వరకు అర్హులైన వారికి స్టైఫండ్ ఇవ్వబడును కనీస ఆదాయం నెలకు 25 - 50వేలు. 8374507999

DRIVERS

TATA Ace Auto నడుపుటకు 40సం॥లోపు వయస్సు కలిగి, అనుభవం కలిగిన డ్రైవర్ కావలెను. ✆ 93903 72020

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074

Accountant with 5 years experience to work in Jharkhand construction site. WhatsApp resume to: 9502393999.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 96698 41000

HOSPITALITY

Wanted ★Doctors (Ortho/ Pediatrician), ★ Exp. Nurses ★ Telecallers (M/F) ★ Car Driver ★ PROs ★ Aayamma (24/7) VJA-2 ✆ 93936 09999

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

Book your 5 lines Classified Colour Rs.1200/-
3Ads Package Rs.3250/-
5 lines Classified B/W Rs.1025/-
3Ads Package Rs.2575/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం
PH: 98496 97616

ఆలయం ఎదుట భక్తుల కిటకిట

వేలాదిగా తరలివచ్చిన జనం

తిలకించారు.. పులకించారు

అంబరాన్నంటిన సిడిబండి ఉత్సవం

గంపలో కూర్చున్న నూతన పెళ్లికుమారుడు

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరులో పదిహేను రోజుల పాటు జరిగే వీరమ్మతల్లి తిరునాళ్లలో పతాకొండ రోజు శనివారం "సిడిబండి" ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది పాల్గొని తిలకించారు. స్థానిక శివాలయం రోడ్డులోని పాత ట్యాంకు వద్ద గత వారం రోజులుగా తయారు చేసిన సిడిబండిని మేళతాళాలు, డప్పువాయిద్యాల మధ్య తిరునాళ్ల ఉత్సవ ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. సిడిబండి శివాలయం, ప్రధాన కూడలి మీదుగా ఉత్సవ ఆలయానికి చేరింది. అదే సమయంలో స్థానిక అంబేడ్కర్ నగర్ నుంచి ఈ ఏడాది పెళ్లికి సిద్ధంగా ఉన్న నూతన వరుడు ఉయ్యూరు విజయ సింహను డప్పువాయిద్యాలతో బంధుమిత్రులు, ఆ ప్రాంత వాసులు ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. అక్కడ సిడిబండికి గంప కట్టి అందులో అతడిని కూర్చోబెట్టి ఉత్సవ ఆలయం చుట్టు మూడు ప్రదక్షిణలు చేయించారు. ఆలయం ఎదురుగా గంపను పెళ్లికుమారుడితో పాటు పైకి ఎత్తిన సమయంలో జనం అరటిపండ్లతో అతన్ని కొట్టడం సంప్రదాయం. పెళ్లి కుమారుడిని ఆలయ ప్రదక్షిణలు చేయించే సమయంలో భక్తజనం బండి వెంట పరుగులు తీశారు. ఉత్సవానికి తరలివచ్చిన వేలాది మంది భక్తజనం కోసం దాత యార్లగడ్డ సాయి సౌజన్యంతో స్థానిక తెదేపా కార్యాలయంలో ఏర్పాటైన అన్నసమారాధన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. కార్యక్రమంలో ఉయ్యూరు పురపాలక సంఘ ఛైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మాజీ ఛైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, తెదేపా మండల అధ్యక్షుడు వి.కుటుంబరావు, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు వంగవీటి శ్రీనివాసప్రసాద్, సీహెచ్ ఛైర్మన్ మండవ జయదేవ్, జడ్పీ పాఠశాల ఛైర్మన్ శివప్రసాద్‌రావు, తెదేపా రాష్ట్ర నేతలు జజ్జువుల, రాజులపాటి ఫణి తదితర నాయకులు పాల్గొన్నారు.

అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ప్రత్యేక అలంకరణలో వీరమ్మతల్లి

విశ్వాసులకు అండగా మేరీమాత

గుణదల(పటమట), న్యూస్‌టుడే: గుణదల మేరీ మాత తన పుణ్య క్షేత్రానికి వచ్చే విశ్వాసులను అక్కున చేర్చుకొని ఆపద సమయంలో రక్షణగా ఉంటుందని మంగళగిరి ఎంఎస్‌జే ఫాదర్ బత్తుల రవి కుమార్ అన్నారు. గుణదల మేరీ మాత మహోత్సవాల్లో భాగంగా శనివారం ఏడో రోజు నిర్వహించిన నవదిన ప్రార్థనలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు సందేశం ఇచ్చారు. విజయవాడ కథోలిక పీఠం మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల పుణ్య క్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు తదితర గురువులు దివ్యబలి పూజ పీఠం వద్దకు చేరుకున్నారు. అనంతరం సమిష్టి దివ్య పూజాబలి సమర్పించారు. ఫాదర్లు గాబ్రియేలు, మరియన్న, తోట సునీల్‌రాజు తదితర గురువులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొండపైకి వెళ్తున్న ఫాదర్లు, ప్రార్థనలో పాల్గొన్న విశ్వాసులు

సివిల్స్‌లో యువతకు ఉచిత శిక్షణ

దరఖాస్తుల స్వీకరణకు మార్చి 1 తుది గడువు ● ఏపీ పశువైద్యమండలి బోర్డు అధ్యక్షుడు పీవీ లక్ష్మయ్య

నెహ్రూనగర్(గుంటూరు), న్యూస్‌టుడే: పోరా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో వెంకటపతి విద్యావికాస కార్యక్రమాల్లో భాగంగా యువతకు సివిల్స్‌లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు, ఏపీ పశువైద్యమండలి బోర్డు అధ్యక్షుడు డాక్టర్ పీవీ లక్ష్మయ్య తెలిపారు. శనివారం కొత్తపేటలోని పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత సైనికుడు, సామాజిక సేవకుడు సీటీజర్ ప్రసాద్ సహకారంతో వంద మంది పురుషులు, వంద మంది మహిళలకు ఉచితంగా ఈ శిక్షణ ఇస్తామని వివరించారు. పురుషులకు వినుకొండలో, మహిళలకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో తరగతులు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ చదివిన 32 సంవత్సరాలలోపు అభ్యర్థులు మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 78420 54669 నంబరులో సంప్రదించాలని చెప్పారు. మార్చి 5న ప్రవేశ పరీక్ష నిర్వహించి మార్చి 10 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. 6 నుంచి 12వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచిత పాఠాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారికి కూడా ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. బాలలకు వినుకొండలో, బాలికలకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో ఉచిత పాఠాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో విశ్వహిందూపరిషత్ నాయకుడు రవికుమార్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న లక్ష్మయ్య, పక్కన సీటీజర్ ప్రసాద్, రవికుమార్

పౌర హక్కులు కాపాడడమే న్యాయవాదుల ప్రధాన లక్ష్యం

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: న్యాయవాద వృత్తి ఉన్నతమైందని రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులను కాపాడడమే న్యాయవాదుల ప్రధాన లక్ష్యమని ఏపీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. శనివారం సూర్యారావుపేటలోని రైల్వే ఫంక్షన్ హాలులో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కృష్ణా జిల్లా, విజయవాడ నగర కమిటీల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ దుర్గాప్రసాద్ 'రాజ్యాంగ హక్కులు రక్షణ-న్యాయవాదుల పాత్ర' అనే అంశంపై మాట్లాడారు. న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. న్యాయవాదులు సోషల్ ఇంజినీర్లు అని అన్నారు. సమాజాన్ని నిర్మించడంలో చట్టం ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. చట్టం లేకపోతే అరాచకత్వం పేట్రేగుతుందని దానిని కట్టడి చేయాల్సిందే న్యాయవాదులే అని అన్నారు. అదే సందర్భంలో న్యాయవాదులు తప్పు చేస్తే వారిపై చర్యలు ఉంటాయంటూ పంజాబ్ హైకోర్టులో ఒక న్యాయవాది కేసును ఉదహరించారు. ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఐఏఎల్ స్థాపించిన నాటి నుంచి ప్రజల హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తున్నామని వివరించారు. జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వారికి శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించి వారిని ఎన్కరేజ్ చేస్తున్నట్లు తెలిపారు. వి.డి.సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ దివాకర్‌బాబు న్యాయవాదులకు పలు కీలకమైన సూచనలు చేశారు. జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌కు జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. కె.సురేష్‌కుమార్, ఎం.ఎ.షరీఫ్, కేవీవీ పరమేశ్వరరావు, చలసాని వెంకట్, ఈఎస్.ప్రసాద్, సుధాకర్ రాజు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

జస్టిస్ దుర్గాప్రసాద్‌ను సన్మానిస్తున్న అజయ్‌కుమార్ తదితరులు

అంతర్ వర్సిటీ నెట్‌బాల్ పోటీలకు 'కేఆర్‌యూ' జట్టు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కృష్ణా వర్సిటీ ఆధ్వర్యంలో నగరంలోని మారిస్ స్టెల్లా కళాశాల మైదానంలో ఈ నెల 14 నుంచి జరిగే ఆలిండియా అంతర్ వర్సిటీ మహిళా నెట్‌బాల్ పోటీలో తలపడే కృష్ణా వర్సిటీ జట్టును.. ఎంపిక కమిటీ ఛైర్‌పర్సన్ సిస్టర్ జి.ఇన్యాసమ్మ శనివారం వెల్లడించారు. బి.మౌనిక, ఎస్.స్రవంతి, వి.రమిత, టి.సుష్మ (విజయ వ్యాయామ విద్య కళాశాల, నున్న), వై.హారిక, ఎం.శ్రుతి, కె.సాయిదుర్గ, జి.రేచల్ (ఎస్సార్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విజయవాడ), కేఎస్‌వీఎస్ శ్రావణి (మారిస్ స్టెల్లా కళాశాల, విజయవాడ), జి.సిరి, ఎస్.మధురేశ్వరి, ఎన్.లిఖిత కృష్ణప్రియ (ఆంధ్రా లయోల కళాశాల, విజయవాడ) జట్టులో స్థానం సాధించారు. జట్టు సభ్యులను వర్సిటీ రెక్టార్ మండవ వెంకట బసవేశ్వరరావు, మారిస్ స్టెల్లా కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ లీనా క్వాడ్రస్, ఎంపిక కమిటీ సభ్యులు బీసీహెచ్ సంగీతరావు (పీడీ, శాతవాహన కళాశాల), దారం నవీన్‌కుమార్ (పీడీ, ఎస్సార్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల), పరిశీలకుడు మన్నె స్వామి (పీడీ, డాక్టర్ ఎల్‌హెచ్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం) శనివారం అభినందించారు.

క్రీడాకారులతో రెక్టార్ బసవేశ్వరరావు తదితరులు

(c) eenadu

ఈనాడు అనకాపల్లి

ఆదివారం 8 ఫిబ్రవరి 2026

గృహయోగం.. బహుదూరం!

లబ్ధిదారుల సర్వేలో గృహనిర్మాణ సంస్థ అధికారులు, సిబ్బంది

చోడవరం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీల పేరిట అయిదేళ్లు అదిగో.. ఇదిగో అంటూ కాలక్షేపం చేసేసింది. ఇప్పుడు ప్రభుత్వ సాయం అందిస్తే సొంత గూడు సమకూర్చుకుందామని ఎదురుచూసిన వారికి చివరకు నిరాశే మిగులుస్తూ ఇళ్ల మంజూరు మాటే గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మళ్లీ పేదల సొంతింటి ఆశ చిగురించింది. అందుకు తగ్గట్టు గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు గ్రామాల్లో ఇళ్లు లేని వారి వివరాల సర్వే చేపట్టారు. ఈ సర్వేలో జిల్లావ్యాప్తంగా సొంతింటి అవసరం ఉన్న వారు 45,129 మంది ఉన్నట్లు గుర్తించారు. కొత్త సంవత్సరంలో సర్వే జరిగి మూడు నెలలవుతున్నా నేటికీ ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇళ్లు లేని పేదలు ఉసూరుమంటున్నారు.

జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-2.0) ద్వారా గృహాలు మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించారు. సొంతంగా స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని వారు.. ఆర్థిక ఇబ్బందులతో బేస్‌మెంట్‌తో నిర్మాణ పనులు నిలిపివేసిన వారి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ప్రభుత్వం పేదల గృహనిర్మాణాలకు రూ. 1.8 లక్షలు మాత్రమే అందిస్తోంది. పీఎంఏవై 2.0లో రూ. 2.5 లక్షలు అందిస్తుండటం లబ్ధిదారులను బాగా ఆకట్టుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో సర్వేలు చేపట్టారు. జిల్లాలోని ఏడు శాసన సభ నియోజకవర్గాల పరిధిలో 45 వేలకు పైగా అర్హుల వివరాలు ఆవాస్ ప్లస్ యాప్‌లో నిక్షిప్తం చేశారు. ఈ వివరాలు ప్రభుత్వానికి పంపారు. సంక్రాంతికి ఇళ్లు వస్తాయని లబ్ధిదారుల్లో ఆశ కనిపించింది. కానీ ఇంకా దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడంతో నిరాశతో ఉన్నారు.

☛ జిల్లా గృహనిర్మాణ సంస్థ ఇంజినీరింగు అధికారుల వద్ద ప్రస్తావించగా లబ్ధిదారుల ఎంపిక, సర్వే చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు.

నియోజకవర్గాల సర్వే చేసిన లబ్ధిదారులు

నియోజకవర్గం	కుటుంబాలు
అనకాపల్లి	4,318
చోడవరం	7,426
మాడుగుల	6,680
నర్సీపట్నం	3,613
పాయకరావుపేట	10,342
పెందుర్తి	7,646
ఎలమంచిలి	5,104
మొత్తం	44,948

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు వెలమ అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' వెలమ అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెం ప్రధాన రహదారిలోని రత్నమాల రెసిడెన్సీలో ఉన్న 'ఈనాడు' కార్యాలయం వేదికగా కార్యక్రమం జరుగుతుంది.

★ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, ఫిబ్రవరి 08న) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పెళ్లి ప్రొఫైళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు 91549 18858, 80086 21414 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫోటోలను పైన తెలియజేసిన వాట్సప్ నంబర్లకు పంపొచ్చు.

–న్యూస్‌టుడే, విశాఖపట్నం

భలేభలే బేబీ సెట్టు!

ఆదివారం ప్రత్యేకం

ఈనాడు డిజిటల్, అనకాపల్లి – కె.కోటపాడు, న్యూస్‌టుడే

ఫొటోలు.. గతాన్ని గుర్తుచేసే తీపి జ్ఞాపికలు. అలాంటి ఫొటోలు తీసుకునేందుకు ఒకప్పుడు పార్కులు, నది, సముద్రతీరాలు వంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలకు వెళ్లేవారు. పిల్లలైతే ఓ పూలదండ రెడీ చేసి ఫొటోలు తీయించేవారు. కానీ.. ఇప్పుడు అలాంటి వాతావరణం కోసం బేబీ ఫొటో స్టూడియోలు ఎక్కడికక్కడ వెలుస్తున్నాయి. ఒకచోట జనం అభిరుచులకు తగ్గట్టు వివిధ సెట్లు వేసి నిర్వహిస్తున్నారు. చిత్ర ప్రేమికుల అభిరుచులు, ఆసక్తికి తగ్గట్టు తీర్చిదిద్దుతున్నారు. చిన్న పట్టణాల్లో సైతం ఈ కొత్త విధానం ట్రెండింగ్ మారింది.

జనం అభిరుచులకు తగ్గట్టు స్టూడియోలు

పిల్లలు మెచ్చేలా..: చిన్నారులు ఇష్టపడే బాహుబలి, పోలీస్ స్టేషన్, విమానం, బేబీ షవర్, జీప్ డ్రైవింగ్, ఊయల లాంటి సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజ్‌మహల్, కొలనులు, స్విమ్మింగ్ పూల్, దేవాలయం, గ్రామీణ నేపథ్యం ఉండే సెట్లు సైతం అందుబాటులో ఉంటున్నాయి. సెట్‌కు తగిన మేకప్ కిట్లు, దుస్తులు అందుబాటులో స్టూడియోలోనే ఉంచుతున్నారు. కొన్నింటిలో పుట్టిన రోజు వేడుకలు సైతం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల పిల్లల వరకు ప్రత్యేక సెట్లు స్టూడియోల్లో అందుబాటులో ఉన్నాయి.

ఔత్సాహికుల అభిరుచి మేరకు ఏదైనా విభిన్నమైన సెట్ కావాలంటే.. అదనపు ఖర్చుతో నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. అనకాపల్లి జిల్లావ్యాప్తంగా చిన్న, పెద్ద కలిపి 15 వరకు ఇలాంటి స్టూడియోలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మధ్యతరగతి కుటుంబీకులు సైతం ఈ షూట్‌లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

సమయాన్ని బట్టి రేటు..

బేబీ స్టూడియోలు అనకాపల్లి, అచ్యుతాపురం, ఎలమంచిలి, నర్సీపట్నం, చోడవరం, సబ్బవరం వంటి మండల కేంద్రాల్లోనూ ఉన్నాయి. ఇవి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అద్దెకు ఇస్తారు. గంటకు రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అయితే స్టూడియోలకు మంచి డిమాండ్ ఉంటుంది. ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫొటోగ్రాఫర్‌ను ఔత్సాహికులు తెచ్చుకుంటే.. గంటకు రూ. వెయ్యి, అదే నిర్వాహకుల ఫొటోగ్రాఫర్ అయితే గంటకు రూ. 2500 వరకు తీసుకుంటామని చెబుతున్నారు. వీటి ఏర్పాటుకు దాదాపు రూ. 8 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఓ స్టూడియో నిర్వాహకుడు చెప్పారు.

మీరూ మోదీతో మాట్లాడతారా?

చీడికాడ, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ అంటే దేశ పరిపాలనకు సంబంధించినది. ఉద్యోగులకు జీతాలు, సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయింపులు, చెల్లించాల్సిన అప్పులు.. ఇలా అన్నీ దీని పరిధిలో ఉంటాయి. భావితరం పౌరులైన యువతకు బడ్జెట్‌పై అవగాహన కల్పించేందుకు కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బడ్జెట్ క్వెస్ట్-2026 పేరిట యువత నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తోంది. విజేతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వర్చువల్‌గా మాట్లాడే అవకాశం కల్పిస్తోంది.

ఎంపిక ఇలా...

» ఆసక్తి ఉన్న యువత mybharat.gov.in వెబ్‌సైట్‌లో యువత పేర్లు నమోదు చేసుకోవాలి. దీనికి 15 నుంచి 29 ఏళ్లలోపు వారు అర్హులు. నమోదుకు ఈనెల 17వ తేదీ వరకు గడువు ఉంది.

» బడ్జెట్ నిబంధనలపై అవగాహన అంచనా వేసేందుకు ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీలు ఉంటాయి. 15 నిమిషాల్లో 30 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.

» క్విజ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయిలో విజేతలకు ప్రధానితో వర్చువల్‌గా మట్లాడే అవకాశం కల్పిస్తారు.

ముందస్తు.. తథాస్తు

పాయకరావుపేట, నక్కపల్లి, న్యూస్‌టుడే: ఏదైనా పరీక్షకు కాస్త ముందుగా తర్ఫీదు పొందితే.. ఆ ఆత్మవిశ్వాసమే వేరు. అదేరీతిలో పదో తరగతికి వెళ్లే ముందు ఆ పాఠాలు వల్లె వేస్తూ విద్యార్థుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం తొమ్మిదో తరగతి విద్యార్థులకు వచ్చే నెల నుంచి పదో తరగతి పాఠాలు బోధించాలని నిర్ణయించింది. ఇప్పటికే కార్పొరేట్ పాఠశాలలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సైతం ముందస్తు ప్రిపరేషన్ దిశగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనికోసం బ్రిడ్జి కోర్సు సిద్ధం చేశారు.

బోధన ఇలా..

» ★ గణితం, సైన్సు, ఆంగ్లం, హిందీ, సాంఘిక శాస్త్రం, తెలుగు సబ్జెక్టులపై పట్టు సాధించేలా బోధించనున్నారు. ముఖ్యమైన అంశాలు, గణితంలో మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడే అధ్యాయాలపై తర్ఫీదు ఇస్తారు. వ్యాకరణం, సూత్రాలపై అవగాహన పెంచనున్నారు. పదో తరగతి పరీక్షా విధానం, పాత ప్రశ్నాపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాలను వివరించనున్నారు.

బ్రిడ్జి కోర్సు ఎలా పూర్తి చేయాలనే విషయమై ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వనున్నారు. ముందస్తు తరగతులతో విద్యార్థుల్లో భయం పోయి.. వెనుకబడిన వారు సైతం ముందంజలో ఉండే అవకాశముంది.

▸▸ మార్చి 12 నుంచి...: తొమ్మిదో తరగతి విద్యార్థులకు మార్చి 12 నుంచి సుమారు నెల రోజుల పాటు ముందస్తు శిక్షణ ఇవ్వనున్నారు. ఏటా సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత వేసవి సెలవులు ఇస్తుంటారు. దీని కోసం ముందుగానే ఎస్‌ఏ-2 పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏవిధంగా తరగతులకు సిద్ధం చేయాలన్న దానిపై విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

పెదరామభద్రపురం ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులు

శతశాతం ఫలితాలకు సంసిద్ధత

విద్యాశాఖ అమలు చేసే విధానం ద్వారా పదో తరగతి పాఠాలపై తొమ్మిదో తరగతి పిల్లలకు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బోధన జరుగుతుంది. ఇందుకోసం బ్రిడ్జికోర్సు చెబుతారు. తద్వారా సెలవులను వారు చదువుకు వినియోగించుకుంటారు. ఫలితంగా రానున్న విద్యాసంవత్సరంలో షెడ్యూల్‌లోగా సిలబస్ పూర్తి చేయడంతోపాటు శతశాత ఫలితాలకు సంసిద్ధమవుతారు.

– జి.అప్పారావునాయుడు, డీఈఓ

జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు: 277 | తొమ్మిదోతరగతి విద్యార్థులు: 20 వేలు

చదువుల తోటలో... ప్రగతి బాటలో

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: సాంకేతిక విద్య అభ్యసిస్తే.. మంచి ఉపాధి. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పోటీ ప్రపంచంలో ఈ విద్యను అందిపుచ్చుకోవడం పేద విద్యార్థులకు భారంగా మారింది. ముఖ్యంగా విద్యార్థినులు సాంకేతిక విద్యకు దూరం కావడానికి ఆర్థికపరమైన ఇబ్బందులే కారణమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. డిప్లమో, ఇంజినీరింగ్ విద్యార్థినులకు తగిన ప్రోత్సాహం అందించేలా 'ప్రగతి' ఉపకార వేతనాలను ప్రవేశపెట్టింది. పాలిటెక్నిక్‌లో చేరే విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే ఈ వేతనాలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు. పదో తరగతి పరీక్షల మార్కుల ఆధారంగా తొలి ఏడాది ఉపకార వేతనాలు ఇస్తారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ఆయా సంవత్సరాల్లో మార్కుల ఆధారంగా ఏడాదికి రూ. 50 వేల చొప్పున అందిస్తారు. ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఈ తరహా ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం అందిస్తోంది. ఈ వేతనాలు పొందుతున్న విద్యార్థులు ఏటా మంచి మార్కులతో ఉత్తీర్ణులైతేనే తరవాత సంవత్సరం కొనసాగిస్తారు. మార్కులు తగ్గినా, చదువుతో ప్రతిభ చూపకపోయినా ఈ వేతనాలు ఇవ్వరు.

అనకాపల్లి మండలం రేబాక పాలిటెక్నిక్ కళాశాలలో ఈసీఈ, కంప్యూటర్ కోర్సులు ఉన్నాయి. బ్యాచ్‌కు 60 మంది చొప్పున చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది పేద విద్యార్థులే. 2024-25లో 34 మంది విద్యార్థినులు ప్రగతి ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. వీరి బ్యాంకు ఖాతాల్లో రూ. 50 వేల చొప్పున జమయ్యాయి. 2025-26లో 43 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. 21 మంది ఉపకార వేతనాలు దక్కించుకోగలరని భావిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఐవీఎస్ఎస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు

★ ఈ ఏడాది నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పీఎం యశస్వి పేరుతో విద్యార్థులకు రూ. 30 వేలు అందించడానికి నిర్ణయించింది. దీనికి కళాశాల నుంచి పి.యశ్వంత్ ఎంపికయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రగతి, యశస్వి ఉపకార వేతనాలు ఆర్థిక ఊరట తగ్గిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

➤ **చదువుకు సాయం:** నాన్న రోజు వారీ కూలి పనిచేస్తూ నన్ను, చెల్లిని చదివిస్తున్నారు. ఏడాదికి రూ. 50 వేల ప్రగతి ఉపకార వేతనం లభిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం చదువుకోవడానికి ఎంతో ఉపయోగపడుతోంది. – కె.నమ్రిత

➤ **ఉన్నత చదువులకు దోహదం:** బాలికలకు సాంకేతిక విద్యలో ఉన్నత చదువులకు ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనం ప్రోత్సహిస్తోంది. రూ. 50 వేలు అందడం చదువుకు ఆటంకం లేకుండా మారింది. ఈ సాయం ఉన్నత స్థానంలో నిలిచేందుకు దోహదపడుతోంది. – కె.తులసి

అతనికి.. ఆమె తోడై!

కొత్త ఎత్తుగడలతో గంజాయి రవాణా

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

జిల్లాలో గంజాయి రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడలేదు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్టి నిఘా పటిష్ఠం చేసినా.. అక్రమార్కులు కొత్త ఎత్తుగడలతో దందా సాగిస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల కళ్లుగప్పేందుకు మహిళలే స్వయంగా క్రయవిక్రయాల్లో పాల్గొంటున్నారు. ఏజెన్సీకి సమీప మైదాన ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు చేపడుతున్నారు. అక్రమ రవాణా, క్రయ విక్రయాలు, వినియోగించే వారిపై నిఘా పెట్టి.. నివారణ చర్యలు తీసుకుంటున్నా మార్పు అంతగా కనిపించడం లేదు. విద్యావంతులూ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండేళ్లలో 20 మందికి పైగా మహిళలు పట్టుబడ్డారు.

▸▸ **జల్సాలకు అలవాటుపడి..:** దేశంలో ఎక్కడా పండని, లభించని శీలావతి రకం ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పండుతుంది. సీలేరు నదీ పరివాహక ప్రాంతాల్లో దీన్ని అధికంగా సాగు చేస్తున్నారు. దేశ, విదేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు.. ఏజెన్సీ బాటపడుతున్నాయి. యువత అధికంగా గంజాయి రవాణా ఊబిలోకి దిగుతున్నారు. జల్సాలకు అలవాటు పడి.. అధికంగా డబ్బు వస్తుందన్న ఆశతో వస్తున్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒడిశాలో తక్కువ రేటుకు సరకు కొనుగోలు చేస్తున్నారు. వీటిని రోడ్డు, రైలు మార్గాల ద్వారా స్వస్థలాలకు తరలించి అధిక రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

జిల్లాలో గంజాయి వివరాలు..

సంవత్సరం	కేసులు	సరకు (కేజీల్లో)	ద్రవగంజాయి లీటర్లలో	నిందితులు
2024	162	7,442	4	469
2025	129	8,864	7.39	420

కొన్నాళ్ల క్రితం వరకు ఉపాధి అవకాశాలు లేక నిరక్షరాసులే గంజాయి తరలించేవారు. ఇప్పుడు తీరు మారిపోయింది. విద్యావంతులే దందా సాగిస్తున్నారు. వీరికి మహిళలు తోడయ్యారు. ఎవరికీ అనుమానం రాకుండా భార్యాభర్తల మాదిరిగా ఆధారాలు చూపించి వలస వచ్చినట్లు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏజెన్సీకి దగ్గరగా ఉన్న నర్సీపట్నం, గొలుగొండ, దేవరాపల్లి, శృంగవరపుకోట తదితర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. మరికొంత మందిని కూడగట్టుకుని ఎస్కార్టులుగా వినియోగించుకుని తరలిస్తున్నారు.

★ జిల్లాలో గత రెండేళ్లలో గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారికి కఠిన శిక్షలు పడ్డాయి. గత ఏడాది ఆరుగురు నేరస్థులపై పిట్ ఎన్‌డీపీసీ కేసులు నమోదవ్వగా.. వారి ఆస్తులను జప్తు చేశారు. ఒకరికి మరణశిక్ష, మరో ఇద్దరికి జీవిత ఖైదు, రెండు కేసుల్లో ఇద్దరికి 20 ఏళ్ల జైలు, మరో పదిమందికి పదేళ్ల జైలు శిక్ష పడ్డాయి. 312 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు.

➤ విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గాదె రేణుక నర్సీపట్నంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని బృందంగా ఏర్పరుచుకున్నారు. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి.. కర్ణాటక, తమిళనాడుతో పాటు శ్రీలంకకు కూడా సరఫరా చేస్తున్నారామె. కొన్నాళ్ల క్రితం నర్సీపట్నం పోలీసులకు 74 కేజీల సరకుతో పట్టుబడ్డారు.

పట్టుబడితే కఠిన చర్యలు

జిల్లాలో గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడిన వారికి చట్టప్రకారం కఠిన చర్యలుంటాయి. 'సంకల్పం' పేరుతో అవగాహన కార్యక్రమాలు, సదస్సులు పెడుతున్నాం. గంజాయి రవాణా చేస్తున్నట్లు ఎవరికైనా తెలిస్తే.. సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – తుహిన్‌సిన్హా, ఎస్పీ, అనకాపల్లి

ఇబ్బంది అనుకోవద్దు...

ప్రమాదాల నివారణలో రియర్ వ్యూ అద్దాలు కీలకం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదాల నివారణలో రియర్ వ్యూ అద్దాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే చాలామంది వీటిని వేయించకపోగా వాహనంతో వచ్చిన వాటిని సోకు కోసం తీయించేస్తుంటారు. రవాణాశాఖ పరిభాషలో మూడో కన్నుగా ఈ అద్దాలను భావిస్తుంటారు. ప్రతి వాహనానికి ఇది ఉండాలని స్పష్టమైన నిబంధన ఉన్నా చాలా మంది దీన్ని పాటించడంలేదు. ద్విచక్ర వాహనానికి రెండు, నాలుగు చక్రాల వాహనానికి రియర్ వ్యూ అద్దాలు ఉంటాయి. రోడ్డు ప్రమాదాలకు ఈ అద్దాలు లేకపోవడమూ ప్రధాన కారణమని రవాణా శాఖ అధికారులు గుర్తించారు. మలుపు తిరిగేటప్పుడు, ముందు వెళుతున్న వాహనాన్ని ఎడమవైపు నుంచి అధిగమించేటప్పుడు విధిగా ఈ అద్దాల్లో గమనించాలి. అద్దాలు లేని వారు తలవెనక్కి తిప్పిచూస్తూ మలుపు తిప్పడం ప్రమాదాలకు కారణంగా మారుతోంది.



» ఎలమంచిలి పట్టణంలోని కొక్కిరాపల్లి కూడలి వద్ద సర్వీసు రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి తిరుగుతున్నప్పుడు ద్విచక్రవాహనానికి అద్దం లేకపోవడంతో పక్కన వస్తున్న వాహనాన్ని గుర్తించకుండా ముందుకు పోవడం వల్ల అతన్ని లారీ ఢీకొట్టి చనిపోయారు. తాళ్లపాలెం, బయ్యవరం, కాలేజీ కూడళ్ల వద్ద ఇలాంటి తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి.

» ద్విచక్ర వాహనాలకే కాదు. చాలా ఆటోలకు రెండు వైపులా పక్క అద్దాలు పెట్టించుకోవడం లేదు. దీంతో వీరు ఎదురుగా ప్రయాణికుడు కనిపిస్తే వెనుక ఏమి వస్తుందో చూడకుండా నిలిపివేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వెనుక నుంచి, పక్కనుంచి వస్తున్న వాహనాలు ఢీకొడుతున్నాయి.

» జిల్లాలో వంద ద్విచక్ర వాహనాల్లో 50 వాహనాలకు అద్దాలు ఉండటంలేదని ఇటీవల అధికారులు గుర్తించారు. అద్దాలు లేకపోయినా కేసులు రాసి అపరాధ రుసుం విధించమని అందరినీ ఆదేశించామని అనకాపల్లి రవాణా శాఖాధికారి మనోహర్ చెప్పారు. ఇక నుంచి దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

పంచాయతీలకు పన్నుపోటు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే

పల్లెల్లో పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల అనకాపల్లి పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ పన్ను వసూళ్ల లక్ష్యం చేరుకోకపోవడంపై పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 15లోగా లక్ష్యాన్ని చేరుకోకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీలకు ఇంటి పన్నుల ద్వారానే ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక బలోపేతానికి, అభివృద్ధి పనులు చేపట్టేందుకు పన్నుల ఆదాయమే ప్రధానం. ఏటా ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను నిర్దేశిస్తారు. ఆ మేరకు చర్యలు తీసుకొని పంచాయతీలను ఆర్థిక బలోపేతం చేయాలని సిబ్బందిని ఆదేశిస్తున్నా పట్టించుకోవడంలేదు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతోంది.

జిల్లాలో 24 మండలాల పరిధిలో 646 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 3.84 లక్షల జనాభా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 44.45 కోట్లు పన్నుల వసూలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ. 17.45 కోట్లు మాత్రమే వసూలు చేశారు. మరో 52 రోజులు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరం మిగిలి ఉంది. పన్నులు వసూలు చేయడంలో నిర్లక్ష్యం తాలూకు ప్రభావం అభివృద్ధిపై పడుతోంది. మౌలిక వసతుల కల్పనలో పంచాయతీలు వెనుకబడుతున్నాయి. ఈ పరిస్థితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మేజర్ పంచాయతీల్లో సైతం బకాయిలు పేరుకుపోతున్నాయి.

ఈనెల 15లోగా శతశాతం పన్నుల బకాయిలు వసూళ్లు చేయాలని గడువు విధించారు. దీంతో కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓలు గ్రామాల్లో పన్నులు వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు. కమిషనర్ సమీక్ష నిర్వహిస్తే మూడు రోజుల్లో రూ. 4 కోట్ల మేర వసూలు చేశారు. ఎవరికి వారు నిబద్ధతతో పనిచేస్తే పన్నుల వసూళ్ల ప్రక్రియ సులభతరం అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పంచాయతీలకు ఆదాయం రావడంతోపాటు ఆర్థిక పరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించే వీలుంటుంది.

కార్యదర్శులకు నోటీసులు

పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్ల విషయంలో ఈనెల 15లోగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి. లక్ష్యాలను చేరుకోలేని వారి జాబితాను సిద్ధం చేస్తున్నాం. వీరికి నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు రూ. 17.45 కోట్ల మేర పన్ను వసూలు చేశాం. మరింత వేగం పుంజుకునేలా క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి శతశాతం పన్ను వసూళ్లు చేస్తాం. - **సందీప్, జిల్లా పంచాయతీ అధికారి**

చోడవరంలోనే మాదక ద్రవ్యాల కేసుల విచారణ

జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజు

చోడవరం, న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాల (ఎన్‌డీపీఎస్) కేసులకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేయడం, బెయిల్ మంజూరు తదితర పూర్తిస్థాయి విచారణ చోడవరం తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో చేపట్టేలా చర్యలు తీసుకున్నామని విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. ఇకపై మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించి న్యాయపరమైన అంశాల విషయమై న్యాయవాదులు విశాఖకు రావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చోడవరంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు (సీనియర్ డివిజన్) పరిశీలన నిమిత్తం శనివారం జిల్లా జడ్జి వచ్చారు. కోర్టు సముదాయంలో మొక్కలు నాటారు. తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి (ఎఫ్‌టీసీ) హరినారాయణ, సీనియర్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కె.గౌరీశంకరరావు, పీడీఎం జి.స్వర్ణ ఉన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లాజీరావు, ప్రధాన కార్యదర్శి చీపురుపల్లి సూర్యనారాయణ, న్యాయవాదులు మంథా గౌరీశంకర్, పోతల ప్రకాశరారావు, కాండ్రేగుల డేవిడ్ పాల్గొన్నారు.

చోడవరం కోర్టుల సముదాయంలో మొక్క నాటుతున్న విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు

➤ **స్వయంభువు సన్నిధిలో..:** చోడవరం కోర్టుకు వచ్చిన జిల్లా జడ్జి పట్టణంలోని స్వయంభూ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణమూర్తి, ఛైర్మన్ పసుమర్తి సాంబల పర్యవేక్షణలో అర్చక బృందం శ్రీనివాస్, విఘ్నేష్ ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.

ఉరకలేసిన క్రీడోత్సాహం

అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో భాష్యం పాఠశాల స్పోర్ట్స్ మీట్ శనివారం వేడుకగా జరిగింది. పట్టణ ట్రాఫిక్ సీఐ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విజేతలకు సీఐ బహుమతులు అందజేశారు. విద్యా సంస్థల జోనల్ ఇన్‌ఛార్జి ఆంజనేయులు, ప్రిన్సిపాల్ రమణ పాల్గొన్నారు.

– నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే

పోటీలకు స్వాగతం పలుకుతున్న బాలికలు

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు

ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80087 09638

(c) eenadu

పనిచేయడం ఇష్టంలేకపోతే.. వెళ్లిపోండి!

సచివాలయ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం

వైరల్‌గా మారిన వీడియో, లేఖ

ఈనాడు డిజిటల్, అనకాపల్లి - కలెక్టరేట్, న్యూస్‌టుడే: 'సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించకుండా రీల్స్ చేసుకుంటున్నారు. ఉద్యోగులు అందుబాటులో ఉండడంలేదు, వసూళ్లకు పాల్పడుతున్నారని ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీ పనితీరు వల్లే ఐవీఆర్ఎస్ సర్వేలో జిల్లా 26వ స్థానంలో ఉంది. ఇష్టం లేకపోతే ఉద్యోగం వదిలి వెళ్లిపోండి' అంటూ సచివాలయ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కలెక్టర్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సచివాలయ ఉద్యోగులు విడుదల చేసిన నోట్ సైతం వైరల్‌గా మారింది.

★ కలెక్టరేట్‌లో గురువారం ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులు, అధికారులతో నిర్వహించిన వెబ్ఎక్స్ మీటింగ్‌లో కలెక్టర్ సచివాలయ ఉద్యోగుల పనితీరుపై మాట్లాడుతూ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. 'వారానికి ఐదు రోజులు ఉద్యోగం చేయమంటే మూడు రోజులు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు. ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పించకుండా వాట్సాప్‌లో రీల్స్ చూసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవు. 2026లో ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరినీ సస్పెండ్ చేయలేదు. ఖాతా సచివాలయ ఉద్యోగులతోనే ప్రారంభిస్తామని' హెచ్చరించారు. ఈ విధంగా చేసిన కలెక్టర్ వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ. 30 వేల జీతానికి నిజాయతీతో పనిచేస్తున్నామని, లంచాలు తీసుకుంటున్నామని అనడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దకుండా.. ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు. ఒకరు లేదా ఇద్దరు చేసిన తప్పులను మొత్తం సచివాలయ వ్యవస్థ మీద రుద్దకూడదన్నారు. ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా సచివాలయ ఉద్యోగులపై నిందలు మోపడం బాధాకరమని' కలెక్టర్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో పేర్కొన్నారు.

వైద్యాధికారిపై త్రిసభ్య కమిటీ విచారణ

విశాఖపట్నం, న్యూస్‌టుడే : ఆంధ్ర వైద్య కళాశాల మెడిసిన్ విభాగంలో సహ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ గోపాలరావుపై వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పీజీలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కొందరు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)కు ఫిర్యాదు చేశారు. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం.సంధ్యాదేవి ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వి.మన్మథరావు, ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి.సునీల్‌కుమార్, ఘోషాసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ ఉషాప్రసాద్‌తో ఏర్పడిన కమిటీ విచారణ చేసింది. మెడిసిన్ విభాగం ఆచార్యులు, సహ, సహాయ ఆచార్యులతో పాటు పీజీలతో కమిటీ సభ్యులు మాట్లాడారు. విచారణ నివేదికను ఏఎంసీ ప్రిన్సిపల్ ద్వారా ఎన్ఎంసీకు పంపనున్నారు.

మూగ జీవాలకూ ఆరోగ్య కార్డులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే

పశువుల ఆరోగ్య పరిరక్షణకు డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పశుసంవర్ధక శాఖ ప్రక్షాళన, పశు సంపద వృద్ధి, వాటి ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం 'భారత్ పశుధన్' యాప్‌ను ప్రారంభించింది. నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్‌డీఎల్ఎం) రూపొందించిన ఈ యాప్ ద్వారా వంద శాతం పారదర్శకంగా సేవలు అందడంతోపాటు ప్రయోజనాలు చేకూరనున్నాయి. మూగ జీవాలకు ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు.

★ జిల్లాలో 3.5 లక్షల కుటుంబాల పోషణలో ఆరు లక్షలకుపైగా మూగ జీవాలున్నాయి. పశుసంవర్ధక శాఖలో ఇన్నాళ్లూ జవాబుదారీతనం లోపించి సేవల్లో జాప్యం, అవకతవకలు జరిగేవి. మూగజీవాలకు వైద్య సేవలు, చికిత్సల్లో అక్రమాలు జరిగేవి. తప్పుడు లెక్కలతో నిధులు స్వాహా చేసేవారు. పశువుల ఆరోగ్య స్థితిగతుల అంచనా తదితర వాటిలోనూ లోపాలు చోటుచేసుకునేవి. వీటన్నింటికీ భారత్ పశుధన్ యాప్‌తో అడ్డుకట్ట పడనుంది. ప్రతి పశువుకు 12 అంకెల గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. ఇవి జన్మించిన నాటి నుంచి పూర్తి సమాచారం ఆన్‌లైన్లో భద్రంగా ఉంటుంది. ఆరోగ్య రికార్డుల నిర్వహణ, టీకాల వివరాలతోపాటు వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటారు.

★ పశువులకు బీమా వర్తించడంతో పాటు ఏకారణంతో అయినా మరణిస్తే పరిహారం వెంటనే పొందేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. పశువులు క్రయ విక్రయాలు, రుణాల మంజూరు, వర్తించే రాయితీలు, పాల దిగుబడి, గర్భోత్పత్తి అంచనా తదితర సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. ఎక్కడైనా అంటువ్యాధులు ఇతరత్ర కారణాలతో పశువులు మృతి చెందితే.. అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతంలోని రైతులకు ఎస్ఎంఎస్‌లు వస్తాయి.

'భారత్ పశుధన్' యాప్‌లో మరిన్ని సేవలు

గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక సెల్ నంబరు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. యాప్‌లో యజమాని, పశువుల వివరాలన్నీ నమోదు చేయాలి. ఈ యాప్‌లోని సమాచారం ఆధారంగా భవిష్యత్తులో పశు పోషణకు ఎంత బడ్జెట్ కేటాయించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నర్సీపట్నం పశు సంవర్ధక శాఖ ఏడీ రాంబాబు చెప్పారు.

జగన్ యాత్రలతో సామాన్యులకు ఇబ్బందులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: జగన్ యాత్రల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు స్వయంగా తితిదే మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని తెలిపారు. స్వామి వారికి అపచారం చేశామని వైకాపా నేతలు రోజా, జోగి రమేష్‌లే స్వయంగా అంగీకరించారని, ఆ వీడియో వైరల్ అవుతోందన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు వైకాపా నేతలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారని, అయినా పైకి మాత్రం ఏమీ తెలియనట్లు చెబుతున్నారని ఆరోపించారు. భోగిలింగేశ్వర దేవస్థానం ఛైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ, నాయకులు బోడి వెంకటరావు, కుప్పిల జగన్, సాలాపు నాయుడు పాల్గొన్నారు.

9 నుంచి 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ'

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే దిశగా ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలోని 13 జిల్లాలకు చెందిన వినియోగదారులు 86884 00499 ఫోన్ నెంబర్ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. [illegible] సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, హెచ్చు తగ్గులు, కొత్త సర్వీసుల జారీ, సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చునన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని (సీపీఎస్) పూర్తిగా రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేయాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం అనకాపల్లిలో నిర్వహించిన సమావేశంలో సాగర ఘోష గోడ, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. ప్రతినిధులు కె.వి.ఎల్.గణేష్, నక్కా శ్రీనుబాబు, మళ్ల ఉమామహేశ్వరి, వి.కృష్ణ మోహన్ పాల్గొన్నారు.

కరపత్రాలు ఆవిష్కరించిన ఉద్యోగులు

'ఇనాం పేరుతో వేధింపులు సరికాదు'

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఇనాం భూముల పేరుతో రైతులను వేధించడం సరికాదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, కాండ్రేగుల రామసదాశివరావు అన్నారు. అందలాపల్లిలో శనివారం సర్వే సమస్యలపై నిరసన తెలిపారు. భూములు రీసర్వేలో 70 ఏళ్ల నుంచి సాగులో ఉన్న వారికి, గతంలో పాసు పుస్తకాలు ఉన్న వారికి ఇనాం అని పేర్కొనడం అన్యాయమన్నారు. భూములను సమగ్రమైన సర్వేచేయడం లేదన్నారు. సర్వేలోపాలపై రైతులు నిరసనకు దిగాలని నాయకులు పిలుపునిచ్చారు.

నినాదాలు చేస్తున్న రైతు సంఘం నాయకులు, రైతులు

అకుంఠిత దీక్షతోనే రాణింపు

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టుదలతో ఏ రంగంలోనైనా రాణించవచ్చని సబ్ రిజిస్ట్రార్ గీతాలక్ష్మి పేర్కొన్నారు. ప్రేమ సమాజంలో శనివారం చిత్రకళా నిలయం వ్యవస్థాపకులు బొడ్డేడ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ బాలబాలికల చిత్రకళ ప్రదర్శన పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చదువుతోపాటు ఇష్టమైన రంగంలో ప్రతిభ కనబరిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. సూర్యనారాయణ మాట్లాడుతూ దేశంలో నలుమూలల నుంచి సుమారు రెండు వేల మంది బాలబాలికలు పంపించిన చిత్రాలను పోటీల్లో ప్రదర్శించామన్నారు. వీటిలో 200 చిత్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఒక పాఠశాల నుంచి వంద ఎంట్రీలకు మించి పంపిన యాజమాన్యానికి ఉత్తమ చిత్రలేఖన ప్రోత్సాహక అవార్డుల ప్రదానం చేసామని తెలిపారు. విశాఖ టింపని స్కూల్ విద్యార్థిని తన్వీ ప్రతీక ప్రథమ బహుమతి, మరో ఆయుదురికి ద్వితీయ బహుమతి అందించారు. అనంతరం పుస్తకావిష్కరణ తోపాటు సబ్ రిజిస్ట్రారును సన్మానించారు. నిర్వాహకులు తిరుపతిరావు, దేముడు, ఆర్కే ప్రసాద్, కోటేశ్వరరావు, ప్రసాద్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో సూర్యనారాయణ తదితరులు

హెటెరో ప్రమాదంపై కేసు

నక్కపల్లి, న్యూస్‌టుడే: హెటెరో మందుల పరిశ్రమలో శుక్రవారం స్లాబు కూలిన ప్రమాదానికి సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ జె.మురళి శనివారం తెలిపారు. ఈ మేరకు జీఎం, మేనేజరు సహా ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా క్లూస్ టీంను రప్పించినట్లు వివరించారు. అదే విధంగా చిరంజీవి మృతదేహానికి విశాఖ కేజీహెచ్‌లో శవపరీక్ష చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. మరోవైపు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ తదితర అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఘటనపై వివరాలు సేకరించినట్లు సమాచారం.

'తితిదే ప్రతిష్ఠను భ్రష్టు పట్టించిన వైకాపా'

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను వైకాపా హయాంలో భ్రష్టు పట్టించారని ఈ పాలక మండలి సభ్యుడు వైద్యం శాంతారాం అన్నారు. అనకాపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అలీబాబాగా.. వై.వి.సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జోలె బాబా డెయిరీ, విజయభాస్కరరెడ్డి అరడజను దొంగలుగా వ్యవహరించి ఆలయంలో కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల ఆలయ పాలకమండలికి క్రిస్టియన్ మైనార్టీకి చెందిన వ్యక్తిని ఛైర్మన్ చేసి అపచారాలకు పాల్పడ్డారు. లడ్డూకు వాడిన నెయ్యిలో కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వ్యవహారం చూశారన్నారు. ఐదేళ్ల వైకాపా హయాంలో హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడ్డారన్నారు. పింక్ డైమండ్ విషయంలో ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఇటీవల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తాను పింక్ డైమండ్ విషయంలో తప్పుగా మాట్లాడానని పశ్చాత్తాపం పడ్డారని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికారుల పాత్ర ఉందని చెప్పిన సంగతి గుర్తుచేశారు. ఎన్నో పోరాటాలు చేసిన కారణంగా 2024 ఎన్నికల్లో 11 సీట్లకు వైకాపా పడిపోయిందన్నారు. తిరుమల వ్యవహారంలో జగన్ మోహన్‌రెడ్డి తప్పులు చేసి.. సీఎం చంద్రబాబు నాయుడిని క్షమాపణ చెప్పాలనడం దారుణంగా ఉందన్నారు. కూటమి హయాంలో తిరుమల దేవస్థాన ప్రతిష్ఠను పెంచేలా ఛైర్మన్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా జగన్‌మోహన్‌రెడ్డి, వైకాపా నాయకులు బుద్ధి తెచ్చుకుని చేసిన తప్పును ఒప్పుకొని స్వామిని వేడుకోవాలని హితవు పలికారు.

కనులపండువగా శోభాయాత్ర

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భద్రాచలం నుంచి రప్పించిన సీతారాముల ఉత్సవ విగ్రహాలతో శనివారం ఆర్.కె.బీచ్‌లో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రను విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. వందలాది మంది భక్తులు దారి పొడవునా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకుసాగారు. శ్రీరామాలయ నిర్వహణ సేవా సంఘం, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, సీఎంఆర్ గ్రూపు సంస్థల అధినేత మావూరి వెంకటరమణ, దక్షిణ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు.

హోంగార్డులు నిజాయతీగా సేవలు అందించాలి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పోలీసులతో సమానంగా హోంగార్డులు సేవలు అందిస్తూ పోలీస్‌శాఖకు మంచి పేరు తెస్తున్నారని హోంగార్డు కమాండెంట్ ఎ.జోషి అన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడామైదానంలో శనివారం అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన హోంగార్డులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాయతీగా సేవలు అందించాలన్నారు. వీరి జీతాల పెంపు విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హోంగార్డుల్లో ఏ ఒక్కరు తప్పుచేసినా అది అందరికీ చుట్టుకుంటుందన్నారు. పోలీస్ యూనిఫాం వేసుకున్న వారంతా ప్రజలకు సేవ చేయాలన్న భావనతోనే ఉండాలన్నారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాలన్నారు. డీఎస్పీ రాఘవేంద్రరావు, ఆర్ఐ రమణమూర్తి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హోంగార్డు కమాండెంట్ జోషి

'పది'లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: వసతి గృహ విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావాలన్నదే లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామానందం చెప్పారు. నర్సీపట్నం ప్రాంతంలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులం కాలేమని ఎవరైనా అనుకుంటే సంక్షేమాధికారులను సంప్రదిస్తే ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తారన్నారు. బాగా చదివే వారు 550 పైగా మార్కులు సాధించాలని సూచించారు. పాఠ్యపుస్తకాలు, అభ్యాస దీపికలను అవగాహన చేసుకుంటూ చదవాలన్నారు. ఒత్తిడిని జయించడంపై సహాయ సంచాలకులు బాబూరావు, ఎంఈఓ తలుపులు సూచనలు చేశారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించే విషయాలను పలువురు విషయ నిపుణులు వివరించారు.

కశింకోట, న్యూస్‌టుడే: పది విద్యార్థులంతా ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమాధికారి బి.రామానందం సూచించారు. కశింకోట సమగ్ర సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో పది విద్యార్థులకు శనివారం ప్రేరణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. నిపుణులు తెలిపిన అంశాలను బాగా చదివి మంచి మార్కులతో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఎస్.రమేష్, వై.శ్రీనివాసరావు, ఎం.కామేష్, బి.కె.వి.గోవిందరావు, కె.అప్పలరాజు, ఎం.సరోజినీదేవి, జి.శ్రీదేవీ, రేవతి, బి.ఈశ్వరరావు తదితరులు మాట్లాడారు.

విద్యార్థులకు సూచనలిస్తున్న రామానందం

దివ్యాంగుల్లోనూ అసమాన ప్రతిభ

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: దివ్యాంగ బాలల్లో ప్రతిభకు కొదవ లేదని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు పేర్కొన్నారు. జిల్లా సమగ్రశిక్షా, సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో దివ్యాంగ బాలబాలికలకు జిల్లాస్థాయి పోటీలు శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తారన్నారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన పారా స్పోర్ట్స్ స్పెషల్ ఒలింపిక్స్‌లో దివ్యాంగులు ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికైన విషయాన్ని గుర్తు చేశారు. విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణనాయుడు, ఎంఈఓ కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఈఓ అప్పారావునాయుడు

డీసీఎంఎస్ స్థలంలో పెట్రోలు బంక్ పనులా?

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ నడిబొడ్డున డీసీఎంఎస్ స్థలంలో అనధికారికంగా నిర్మిస్తున్న పెట్రోలు బంక్ నిర్మాణాన్ని నిలిపివేయాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ స్థలాన్ని పెట్రోలు బంక్‌కు కేటాయిస్తే అడ్డుకున్నామన్నారు. డీసీఎంఎస్‌కి చెందిన 1.60 ఎకరాలు, జీవీఎంసీ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేలా ప్రణాళిక తయారుచేసి సీఎం చంద్రబాబునాయుడుకు సమర్పించామన్నారు. పెట్రోలు బంక్ నిర్మాణానికి 33 సంవత్సరాల పాటు నెలకు రూ. 50 వేలు ఇవ్వడానికి 20 సెంట్లకు పైగా స్థలాన్ని కేటాయించడం కబ్జాను ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. ఈ స్థలంలో ఎంపీ ల్యాడ్స్, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేలా ఎంపీ సీఎం రమేశ్ లేఖ రాశారని గుర్తుచేశారు.

బాధ్యులను ప్రశ్నిస్తున్న దాడి రత్నాకర్

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోట దేవాంగుల వీధిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంతల్లో బట్టల వ్యాపారం చేసుకుంటున్న ముప్పన్న సాంబశివరావు, శ్రీనివాసరావు ఇంటిలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఇల్లంతా అగ్నికి ఆహుతైంది. బాధితుల కథనం ప్రకారం.. మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో ఉన్న చీరలు, దుప్పట్లు, తువ్వాళ్లు కాలిబూడిదయ్యాయి. గృహోపకరణాలు, బంగారు నగలు కాలిపోయాయి. ఆఅగ్నిమాపక అధికారి పి.నాగేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వీఆర్వో శ్రీనివాసరావు, ఎస్సై పి.మనోజ్‌కుమార్ రూ. 5 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేశారు.

పిసినికాడలో దుకాణం..

కొత్తూరు (అనకాపల్లి): పిసినికాడ పంచాయతీ బీఆర్టీ నగర్ ప్రధాన రహదారిపై దుకాణం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. దుకాణంలో ఉన్న రెండు ఫ్రిజ్‌లు, నూడిల్స్ బండి, బల్లలు, వంట పాత్రలు, సరకులు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి.

కోటవురట్ల, న్యూస్‌టుడే : పి.కొత్తపల్లిలో రెండు వరి కుప్పలు దహనమయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి అల్లు శ్రీరామూర్తి, తానార నూకరాజు వారికున్న భూమిలో వరి పంట కుప్పలకు గుర్తుతెలియని వ్యక్తులు అగ్గిపెట్టారు.

అమ్మ కావాలి..! నాన్న!

విశాఖపట్నం, న్యూస్‌టుడే: 'నాన్నా.. అమ్మ కావాలి. అమ్మా.. లే అమ్మ' అంటూ ఆ చిన్నారి రోదన చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. అందరి కళ్లు చెమ్మగిల్లాయి. అమ్మ ఇక తిరిగిరాదని బిడ్డకు చెప్పలేక అతన్ని ఓదారుస్తూ.. మరో వైపు భార్యను కోల్పోయి ఆ భర్త పడిన బాధ వర్ణనాతీతం. ఈ హృదయవిదారక దృశ్యం షీలానగర్ కూడలి వద్ద శనివారం కనిపించింది.

లారీ కింద ద్విచక్ర వాహనం వసుంధర (పాతచిత్రం)

తల్లికోసం విలపించిన చిన్నారి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోదిస్తున్న శ్రీనివాసరావు, కుమారుడు దేవాన్స్

ఎన్ఎస్‌టీఎల్‌లో విధులు నిర్వహిస్తున్న ఎం.శ్రీనివాసరావు ఎన్ఏడీలో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై భార్య వసుంధర (32), కుమారుడు దేవాన్స్(4)తో కలిసి అత్తవారింటికి అనకాపల్లి వెళ్తున్నారు. షీలానగర్ కూడలిలో రహదారి రద్దీగా ఉండటంతో సేవామార్గం వైపు నుంచి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొని కొంతదూరం లాక్కెళ్లింది. భర్త, కుమారుడు రోడ్డువైపు పడిపోగా.. వసుంధర మీద నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతిచెందింది. సంఘటన స్థలంలో చిన్నారి దేవాన్స్ అమ్మ కావాలంటూ చేసిన రోదన చూపరులకు కంటతడి పెట్టించింది. తండ్రి బిడ్డను ఓదారుస్తూ.. చనిపోయిన భార్యను చూసి ఏడుస్తుండటం అందరికి కన్నీళ్లు తెప్పించింది.

మత్తు పదార్థాలతో భవిష్యత్తు నాశనం

కశింకోట, న్యూస్‌టుడే: మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితాన్ని, సమాజ భవిష్యత్తును నాశనం చేస్తాయని సీఐఎస్ఎఫ్ అధికారులు సూచించారు. 'వందే మాతర గీతం' 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోస్టల్ సైక్లోథాన్-2026లో భాగంగా శనివారం విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సాగుతున్న సైకిల్ ర్యాలీకి కశింకోట పోలీసులు సంఘీభావం తెలిపారు. సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్సైలు మనోజ్ కుమార్, లక్ష్మణరావు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

కశింకోటలో స్కౌట్, గైడ్ విద్యార్థులతో సీఐఎస్ఎఫ్ అధికారులు

పంటల సాగుకు ప్రోత్సాహం

నక్కపల్లి, న్యూస్‌టుడే: వెలుగు ద్వారా పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శచీదేవి వెల్లడించారు. రైతు ఉత్పత్తి సంస్థ (ఎఫ్‌పీఓ) ద్వారా నక్కపల్లిలో ఎండు చేపల ప్రాసెసింగ్, డొంకాడ సమీపంలో బొప్పాయి సాగును ప్రారంభించగా, వీటిని మత్స్యశాఖ జిల్లా అధికారి విజయతో కలిసి శనివారం పరిశీలించారు. ఏపీఎం కె.శ్రీనివాసరావు, సీసీ అప్పారావు, సన్యాసిరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళల ఆర్థిక స్వావలంబనకు ఫ్యాషన్ టెక్నాలజీ ఉపయోగపడుతోందని పీడీ శచీదేవి పేర్కొన్నారు. ఎలమంచిలిలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణను ప్రారంభించారు. పోటీ ప్రపంచంలో సాంకేతికతను ఉపయోగించి మహిళలు మెచ్చే డిజైన్లలో దుస్తులు తయారు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చన్నారు. 90 మంది మహిళలకు 45 రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు.

బహిరంగ ప్రకటన

యిందుమూలంగా యావన్మందికి తెలియజేయునదేమనగా నా క్లయింటయిన శ్రీ కొల్లిపర నరసింహారావు గారి భార్య శ్రీమతి కొల్లిపర జానకి దేవి గారు మహారాజశ్రీ విశాఖపట్నం XIIవ అదనపు జిల్లా జడ్జి, విశాఖపట్నం వారి కోర్టులో ఈ దిగువనుదహరించిన షెడ్యూలు ఆస్తులపై పంపకం దావా వారి సోదరుడైన శ్రీ సమయమంతుల సుబ్రహ్మణ్య సీతారామచంద్రరావు గారిపై నెం.O.S.51/2020రుగా దాఖలు చేసియున్నారు. సదరు కోర్టులో పై దావా విచారణ జరుగుచుండగా నా క్లయింటు సోదరుడు దురుద్దేశపూర్వకంగా సదరాస్తిని యితరులకు అమ్మజూపే ప్రయత్నం చేస్తున్నారని తెలియవచ్చినది. కావున సదరాస్తులను యితరులెవ్వరు కొనుగోలు చేసుకున్నచో తీవ్రంగా నష్టపోవుదురనియున్నూ సదరు క్రయం నా క్లయింటును బంధింపజాలవనియున్నూ యిందుమూలంగా హెచ్చరించడమైనది.

ఆస్తి వివరము

1వ ప్రతి: అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి సబ్ రి, ఎలమంచిలి మండలం, ఎలమంచిలి మున్సిపాలిటీ, స్టేషన్ రోడ్డులో డోరు నెంబరు. 23-46 మరియు 23-47లు గల శ్రీ వీర వెంకట సత్యనారాయణ రైస్ మిల్ మరియు సిమెంట్ గోడౌన్ మరియు 1711 చ॥గ॥లు॥ స్థలం

2వ ప్రతి: డిటో జిల్లా, డిటో మండలం, డిటో మున్సిపాలిటీ, పెద్దపల్లి రోడ్డు దరి 135 చ॥గ॥లు॥ ఖాళీ స్థలం

3వ ప్రతి: డిటో జిల్లా, డిటో మండలం, డిటో మున్సిపాలిటీ, రైల్వే ఫీడర్ (మున్సిపాలిటీ) రోడ్డును అనుకునియున్న 208 చ॥గ॥లు॥ ఖాళీ స్థలం

4వ ప్రతి : డిటో జిల్లా, డిటో మండలం, డిటో మున్సిపాలిటీ, ఓల్డు పోస్టు ఆఫీసు రోడ్డు, కోర్టుపేట డోరు నెం.27-35రు గల డాబా యిల్లు మరియు 968 చ॥గ॥లు॥ స్థలం.

ఇట్లు
M.RAMDAS ADVOCATE
విశాఖపట్నం
తేది: 07.02.2026
Plot No.191, Door No. 50-116-1, 1st floor, Royal Court, Seethammadhara, Visakhapatnam - 530 013. CELL: 9348186105

దేవరాపల్లి డీసీసీబీలో చోరీ యత్నం

దేవరాపల్లి, న్యూస్‌టుడే: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) దేవరాపల్లి శాఖలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో చోరీకి యత్నించారు. బ్యాంకు మేనేజరు పూర్ణచంద్రరావు, సిబ్బంది శనివారం ఉదయం విధులకు రాగా.. మేనేజరు గది వెనుక భాగంలో కిటికీకి అమర్చిన ఇనుప గ్రిల్ తొలగించి ఉండటంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే బ్యాంకు ఉన్నతాధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సత్యనారాయణ బృందంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. విశాఖ నుంచి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. ఇనుప గ్రిల్‌ను తొలగించిన వ్యక్తి కిటికీ నుంచి లోపలకు వచ్చిన సీసీ కెమెరా దృశ్యాలను చోడవరం సీఐ అప్పలరాజు, ఉమ్మడి విశాఖ జిల్లా క్రైం ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీమ్, సీఐ అప్పలరాజు, అప్పలనాయుడు, ఎస్సై సత్యనారాయణ

ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందనే కోపంతో దుకాణం దహనం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ప్రేమ విషయం తమ ఇంట్లో చెప్పిందనే కోపంతో పగ పెంచుకున్న ఓ యువకుడు దుకాణాన్ని దహనం చేశాడు. దీనికి సంబంధించి సీఐ చంద్రశేఖరరావు కథనం ప్రకారం.. తంతడి గ్రామానికి చెందిన శేఖర్ ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయాన్ని ఇదే గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న యండపల్లి లక్ష్మి యువకుడి కుటుంబసభ్యులకు చెప్పింది. తన ప్రేమ విషయం ఇంట్లో తెలియడానికి ఆమే కారణమని భావించిన ఆ యువకుడు లక్ష్మిపై పగ పెంచుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు సాయి సహకారంతో ఆమెకు చెందిన కిరాణా దుకాణాన్ని గత నెలలో పెట్రోల్ పోసి దహనం చేశాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసుల విచారణలో ఈ ఇద్దరూ నేరం చేసినట్లు రుజువుకావడంతో అరెస్టు చేశామని సీఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: తిమ్మరాజుపేట పెట్రోల్ బంకు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అందాలపల్లికి చెందిన వృద్ధుడు నాగేశ్వరరావు (79) మృతి చెందినట్లు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వైపు ప్రయాణికులతో వస్తున్న ఎదురుగా వెళ్తున్న కారు ఢీకొంది. కారు ఢీకొన్న వేగానికి ఆటో టైర్ పేలిపోయి రోడ్డుపక్కన బోల్తాపడింది. ఆ సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగేశ్వరరావు మృతిచెందగా, ఇతని భార్య, ఆటో డ్రైవర్ గాయపడ్డారు. క్షతగాత్రులను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ప్రమాద స్థలంలో నాగేశ్వరరావు

లారీ ఢీకొని తాపీమేస్త్రి..



కశింకోట, న్యూస్‌టుడే: జాతీయ రహదారి కశింకోట పోలీసు స్టేషన్ సమీపంలో తేగాడ గ్రామానికి చెందిన తాపీమేస్త్రి **నానిబిల్లి నర్సింగరావు** (59) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సీఐ అల్లు స్వామినాయుడు కథనం ప్రకారం.. తేగాడ నుంచి కశింకోటకు బైక్‌పై వస్తున్న నర్సింగరావు ఇక్కడ కూడలి వద్ద మలుపు తిరుగుతుండగా అనకాపల్లి-ఎలమంచిలి రోడ్డులో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఇతని కాళ్లపై నుంచి లారీ వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇతనిని హుటాహుటిన అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ వివరించారు.

జూనియర్ లైన్‌మెన్‌పై కుక్క దాడి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: విద్యుత్తు మీటర్ రీడింగ్ తియ్యడానికి వెళ్లిన జూనియర్ లైన్‌మెన్‌పై పెంపుడు కుక్కదాడి చేసిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. హరిపాలెం-అందలాపల్లికి చెందిన భీమిశెట్టి నాగేశ్వరరావు ఈనెల 5న కోనెంపాలెంలో మీటర్ రీడింగ్ తియ్యడానికి మరో ఉద్యోగితో కలిసి వెళ్లాడు. ఇంటి రక్షణ గోడ దాటి రీడింగ్ తీస్తుండగా హఠాత్తుగా కుక్క దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.ల్లో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	125	117
లైవ్	152	137
డ్రెస్డ్	220	244
స్కిన్‌లెస్	251	254

(c) eenadu

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

రాజా: చిదంబరం గారు రామచంద్ర: సుమతీ శతకం వెంకటేశ్వర: హని సత్యనారాయణ స్క్రీన్1: అనగనగా ఒకరాజు, స్క్రీన్2: యుఫోరియా షిర్డిసాయి: మన శంకర వరప్రసాద్‌గారు షిర్డిసాయి: విత్‌లవ్ **అచ్యుతాపురం:** శ్రీబాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-1: మన శంకర వరప్రసాద్‌గారు స్క్రీన్-2: అనగనగా ఒకరాజు

వైద్య శిబిరానికి స్పందన

కోటవురట్ల: కోటవురట్ల శివారు రాట్నాలపాలెంలో నిర్వహించిన వైద్య శిబిరానికి స్పందన లభించింది. ఎస్సీ కాలనీ రామాలయం వద్ద తెదేపా నాయకులు జానకి హరిబాబు ఆధ్వర్యంలో శనివారం దీనిని ఏర్పాటు చేశారు. ఇమ్మానుయేలు జనరల్ ఆసుపత్రి వైద్యులు హాజరై పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందించారు.

తిమ్మాపురంలో నేడు...

ఎస్.రాయవరం: తిమ్మాపురంలో ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జనసేన సీనియర్ శానాపతి బాబూరావు తెలిపారు. ఉచిత న్యూరో, ఆర్థోపెడిక్, నేత్ర వైద్య పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు చేస్తారన్నారు.

కోటవురట్లలో రోగులకు వైద్య పరీక్షలు

విశ్రాంత ప్రిన్సిపల్ మృతి

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శివ ప్రసాదరావు (91) శనివారం మృతిచెందినట్లు కళాశాల ప్రతినిధులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం భీమిలిలో జరుగుతాయని చెప్పారు.

రాయితీపై కలుపుతీత పరికరాలు

నక్కపల్లి, న్యూస్‌టుడే: రైతులకు రాయితీపై కలుపుతీత వ్యవసాయ పరికరాలు ఇస్తున్నట్లు వ్యవసాయాధికారి ఉమాప్రసాద్ వెల్లడించారు. ఉద్దండపురం, దోసలపాడులలో అపరాల సాగుపై శనివారం శిక్షణ ఏర్పాటు చేశారు. అపరాల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఏఈఓ సత్యనారాయణ, సిబ్బంది సాయి, ప్రశాంతి, లావణ్య పాల్గొన్నారు.

అవగాహనతోనే క్షయకు కళ్లెం

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: కొప్పాకలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో క్షయపై ఆరోగ్య శిబిరం నిర్వహించారు. అదనపు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి స్వప్న మాట్లాడుతూ అవగాహనతోనే క్షయ వ్యాధి నయం అవుతుందన్నారు. మురళి, బాబూరావు పాల్గొన్నారు.

అయిదుగురు జూదరుల అరెస్టు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: గోకులపాడు శివారులో జూద శిబిరంపై ఎస్సై విభీషణరావు సిబ్బందితో కలిసి శనివారం దాడి చేశారు. అయిదుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.3,700 నగదు స్వాధీనం చేసుకున్నారు.

మద్యంతో ఒకరు..

కశింకోట: గొబ్బూరు శివారులో మల్లిపాటి భీమరాజును పది మద్యం సీసాలతో శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

పేటలో రమాబాయి జయంతి

పాయకరావుపేట: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సతీమణి రమాబాయి జయంతిని శనివారం ఇక్కడ నిర్వహించారు. పాత పంచాయతీ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. నాయకులు నెలపర్తి అర్జున్, తాటిపాక లోవరాజు, ఎన్. నాగరాజు పాల్గొన్నారు.

నివాళులు అర్పిస్తున్న నాయకులు

కళ్లద్దాల పంపిణీ

నక్కపల్లి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం కళ్లద్దాలు పంపిణీ చేశారు. నక్కపల్లి ప్రధాన వైద్యాధికారి సునీల్‌రాజు, నేత్ర వైద్యుడు ఇషాక్, హెచ్.ఎం. విజయ అందించారు. ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ప్రణవి పాల్గొన్నారు.

వితరణ

అచ్యుతాపురం: కొండకర్ల జడ్పీ ఉన్నత పాఠశాల 1988-89 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 20 కుర్చీలను శనివారం పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావుకు అందజేశారు.

పట్టణంలో నేడు

▪ ఉదయం 8 గంటలకు సంయుక్త డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా మీసేవ హెచ్ఎంఏ సంఘ సమావేశం ▪ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుంచంగి పంచాయతీలో పర్యటిస్తారు. – కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే

మండల స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన భూ సమస్యలను ఇరు వర్గాలతో చర్చించి పరిష్కరిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి మనోరమ తెలిపారు. మండల పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం తహసీల్దార్ రమేష్‌బాబు, ఎంపీడీఓ మీనా కుమారి, ఎస్సై విభీషణరావుతో కలిసి మండలస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో, భూ పత్రాల పరిశీలన ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. పలు ఫిర్యాదులపై ఇరువర్గాలతో మాట్లాడారు. చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

భూ పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు

గతుకుల దారులతో అవస్థలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి పట్టణంలో రహదారులు గతుకులమయంగా మారడంతో రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. వేల్పుల వీధి వద్ద సీసీ రోడ్డు అధ్వానంగా ఉంది. రామచంద్రాస్వామి ఆలయ సమీపంలో రహదారిపొడవునా కల్వర్టు మరమ్మతుకు గురైంది. నాయుడువీధి నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు రెండేళ్లకు గోతులు పడ్డాయి. నిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో నెలకొన్న సమస్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారుల మరమ్మతులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

వేల్పులవీధి వద్ద రహదారి దుస్థితి

బొజ్జన్న కొండ రహదారి ధ్వంసం

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: జిల్లాలో బొజ్జన్న కొండ రహదారి ధ్వంసమైంది. నాటి వైకాపా హయాంలో పనుల్లో నాణ్యతా లోపంతో క్వారీ లారీల దెబ్బకు రహదారి బీటలు వారింది. సబ్బవరం రోడ్డు నుంచి బొజ్జన్న కొండ వరకు కిలోమీటరు మేర నాటి ఎంపీ నిధుల కింద రూ.1.37 కోట్లతో సిమెంట్ రహదారి నిర్మించారు. నాడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అదరాబదరాగా పనులు చేపట్టి మిన్నకున్నారు. దీనిని వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అమర్‌నాథ్, ఎంపీ సత్యవతి, కలెక్టర్ రవి హడావుడిగా ప్రారంభించారు. ఈ రోడ్డు రెండేళ్లు పూర్తి కాకుండానే ధ్వంసమైంది. నిత్యం వందల సంఖ్యలో భారీ క్వారీ వాహనాలు రాత్రీ పగలు తేడా లేకుండా రాకపోకలు సాగించడంతో రహదారి ఛిద్రమైంది. ఎక్కడికక్కడ బీటలు వారింది. దీంతో ఈ రహదారిపై బొజ్జన్న కొండ సందర్శనకు వచ్చే పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. రూ. కోటి మేర వెచ్చించి నిర్మించిన ఈ రహదారి ధ్వంసమవడంతో పర్యాటకులు మండిపడుతున్నారు. నాణ్యతా లోపమే దీనికి కారణంగా చెబుతున్నారు. క్వారీ లారీల రాకపోకలు నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.

రహదారిపై క్వారీ లారీల రాకపోకలు

నిరుపయోగంగా కంపోస్టు తయారీ కుండీలు

గ్రామాల్లో సంపద కేంద్రాలకు ఆనుకుని నిర్మించిన కంపోస్టు తయారీ కుండీలు నిరుపయోగంగా మారాయి. పంచాయతీ సిబ్బంది వీటిలో ఎటువంటి ఎరువులు తయారీ చేయకపోవడంతో పిచ్చి మొక్కలు, తుప్పలతో కనిపిస్తున్నాయి. గోపాలపట్నం, నామవరం, ఈదటం, అరట్లకోట తదితర గ్రామాల్లో వీటిని నిర్మించారు. గ్రామాల్లో సేకరించిన చెత్త, పొడి వ్యర్థాలు కుండీల్లో నిల్వ చేసి సేంద్రియ ఎరువులు తయారీ చేసేలా వీటిని నిర్మాణం చేపట్టారు. పాయకరావుపేట పంచాయతీ పరిధిలో అరట్లకోట వెళ్లే రహదారికి ఆనుకుని ఏర్పాటు చేయడంతో తొలగించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అధికారులు కుండీలు వినియోగిస్తే సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. – న్యూస్‌టుడే, పాయకరావుపేట గ్రామీణం

గోపాలపట్నంలో నిరుపయోగంగా ఉన్న కుండీలు

కాలువలు, కల్వర్టులకు మరమ్మతులు

నెహ్రూనగర్‌లో కల్వరు వద్ద అప్రోచ్ రోడ్డు వేస్తున్న కార్మికులు

పట్టణంలోని నెహ్రూనగర్‌లో మురుగు కాలువల నిర్మాణం పనులు చేపట్టారు. కల్వర్టుల వద్ద ప్రమాదాలను నివారించడానికి అప్రోచ్ రోడ్లు నిర్మిస్తున్నారు. పట్టణంలోని 15వ వార్డులో మురుగు కాలువలు సరిగాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ ఈరుగుల గణేష్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆరెపు గుప్తా మున్సిపల్ కమిషనర్‌ని కోరడంతో రూ. 4 లక్షల సాధారణ నిధులతో ఈ పనులు చేపట్టారు. వార్డులో మరిన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కౌన్సిలర్ గణేష్ చెప్పారు. – న్యూస్‌టుడే, ఎలమంచిలి

ప్రారంభానికి ముందే..

రాంబిల్లి, న్యూస్‌టుడే: జల్‌జీవన్ మిషన్ కిందట దిమిలిలో రూ. 20 లక్షలతో ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మించిన 60 వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు పైపుల నుంచి నీరు చిమ్ముతోంది. దీనిని ప్రారంభించకుండానే ఈ పరిస్థితి ఎదురవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ విషయమై ఏఈ వి. కమలవికాస వద్ద ప్రస్తావించగా పైపుల రంధ్రాలు పూర్తిగా మూయని కారణంగా నీరు వస్తోందని చెప్పారు. వీటిని సరిదిద్ది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఘనంగా గౌరీపరమేశ్వరుల ఉత్సవం

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాకలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు చేపట్టారు. గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర, జనసేన నాయకుడు సుందరపు సతీష్, ఆర్ఈసీఎస్ మాజీ ఛైర్మన్ బొడ్డేడ ప్రసాదు, నాయకుడు కర్రి సాయికృష్ణ, భక్తులు దర్శించుకున్నారు. రాత్రి ప్రత్యేక రథంపై గ్రామవీధుల్లో ఊరేగించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

అనకాపల్లి గ్రామీణం: గొలగాం శివారు కనకదుర్గ కాలనీలో గౌరీ దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. పురవీధుల్లో అమ్మవారికి సారె ఊరేగింపు చేపట్టారు.

అలంకరణలో దుర్గాదేవి

నక్కపల్లి, న్యూస్‌టుడే: మాఘ శనివారం కావడంతో ఉపమాక వెంకన్న ఆలయంలో భక్తులతో రద్దీగా మారింది. ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు నిజరూపానికి అభిషేకం, నిత్యార్చన గావించారు. మెట్లమార్గంలోనూ సందడి నెలకొంది.

స్వామివారికి పూజ చేస్తున్న అర్చకుడు

అచ్యుతాపురరే: దోసూరు శ్రీసోమలింగేశ్వరస్వామి ఆలయ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది రూ. 10,016 విరాళం అందించారు.

హెటెరోలో ప్రమాదంపై విచారణకు డిమాండ్

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: హెటెరోలో జరిగిన ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ నిర్వహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీవీ శ్రీనివాసరావు, ఆర్ శంకరరావు డిమాండ్ చేశారు. అనకాపల్లి సీఐటీయూ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పూర్తిగా భద్రతా వైఫల్యమేనన్నారు. బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు.

సర్వసభ్య సమావేశం ప్రజాసమస్యల పరిష్కార వేదిక

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ శేషు

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధిలో గ్రామాల్లో సమస్యల పరిష్కార వేదికగా నిర్వహించే మండల సర్వ సభ్య సమావేశాన్ని ప్రజా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రాజాన శేషు పేర్కొన్నారు. మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పల్లె పండగ పేరుతో గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామన్నారు. గంజాయి విక్రయించే ముఠాను పట్టుకోవడంలో పోలీసులు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయిని అరికట్టాలని కోరారు. తురంగలపాలెం, జంపపాలెం గ్రామాల్లో పేదలకు అందించే రేషన్ బియ్యం వృద్ధులకు ఇంటి వద్దకు అందించడం లేదని సర్పంచి చందక శాంతి, ఉప ఎంపీపీ శిలపరశెట్టి ఉమా సభ దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచులు గ్రామాల్లో క్లాప్ మిత్రలకు సకాలంలో జీతాలు అందించాలని సూచించారు. ఉప ఎంపీపీలు ఉమా, నగిరెడ్డి అమ్మాజీ, ఎంపీడీవో కొండలరావు, డిప్యూటీ తహశీల్దార్ వినయ్, అధికారులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

కోటవురట్ల, న్యూస్‌టుడే: కె. వెంకటాపురం గ్రామానికి చెందిన లగుడు నానాజీకి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 4.50 లక్షల చెక్కును తెదేపా మండల అధ్యక్షులు పెట్ల లింగన్నానాయుడు, పీఏసీఎస్ వేచలపు జనార్దన్ శనివారం అందించారు. తెదేపా నాయకులు తిరుమలరావు, చెల్లయ్య, రాజుబాబు, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్-2 విజేతకు సత్కారం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2కు ఎంపికైన ఎలమంచిలికి చెందిన అత్తిలి శాంతిశ్రీని శనివారం ఎలమంచిలిలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈమె తల్లిదండ్రులు నూకరాజు సత్యవేణిలను వీరు అభినందించారు.

శాంతిశ్రీని అభినందిస్తున్న ప్రతినిధులు

పాఠశాలల అభివృద్ధికి సహకరించండి

నక్కపల్లి, పాయకరావుపేట, న్యూస్‌టుడే: విద్యాంజలి పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని నక్కపల్లి ఎంపీడీఓ చైతన్య కోరారు. చినదొడ్డిగల్లు ఉన్నత పాఠశాలలో ఎంఈఓలు నరేశ్, నాగన్నదొర ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిలో దాతలను భాగస్వామ్యం చేస్తోందన్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. . నోడల్ ప్రధానోపాధ్యాయులు వేమగిరి నూకరాజు, వి.బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'విద్యాంజలి 2.0'పై ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ-2 రమేష్‌బాబు శిక్షణ ఇచ్చారు. రిసోర్సు పర్సన్ సీహెచ్.ఎన్.దొర తదితరులు పాల్గొన్నారు.

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లిలోని ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పీఎంశ్రీ కింద హెచ్.ఎం. పి.విజయ ఆధ్వర్యంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు విద్యార్థులు వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వేషధారణ చేపట్టారు. పలువురు నృత్యాలు చేశారు. ఉపాధ్యాయులు వరలక్ష్మి, శ్రీనివాస్; మహాలక్ష్మి, జాస్మిన్ పాల్గొన్నారు.

మునగపాక, న్యూస్‌టుడే: ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొనేందుకు ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం చేపట్టిందని ఎంఈఓ శివనాయుడు అన్నారు. మునగపాక జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలలో శనివారం ఈ పథకంపై హెచ్ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వేణుగోపాలరావు, హెచ్ఎంలు మట్టా శ్రీనివాసరావు, గాలి అప్పారావు, శంకరరావు, అచ్యుతరావు, లక్ష్మి పాల్గొన్నారు.

వివిధ సంప్రదాయ వేషధారణలో విద్యార్థులు

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722 | పాయకరావుపేట- 80085 74750 | ఎలమంచిలి- 80085 74726

పాయకరావుపేట: పట్టణంలోని తాండవ వంతెనపై విద్యుద్దీపాలు వెలగడం లేదు. రాత్రి పూట ఇబ్బంది పడుతున్నారు. – **వై.సతీష్, పాయకరావుపేట,** ✓: విద్యుత్తు దీపాలు వేయిస్తాం. – **వై.సత్యనారాయణ, ఈఈ**

పాయకరావుపేట గ్రామీణం: అరట్లకోట ఎస్సీ కాలనీలో ఇళ్లపై విద్యుత్తు తీగలు ఉన్నాయి. – **కాలనీ వాసులు** ✓: ఫిర్యాదుచేస్తే ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కస్తాం. – **శివకుమార్, గ్రామీణ ఏఈ**

ఎలమంచిలి: పట్టణంలోని మాలగెడ్డలో పూడిక పేరుకుపోయింది. గుర్రపు డెక్క దట్టంగా మొలిచింది. – **రామునాయుడు రైతు కొత్తపాలెం,** ✓: గెడ్డలో పూడికలు తీయించడానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. నిధులు రాగానే పనులు చేయిస్తాం. – **సాయి ప్రశాంతి, డీఈఈ, జలవనరులశాఖ ఎలమంచిలి**

అనకాపల్లి పట్టణం: అగ్గిమర్రిచెట్టు వద్ద దోమలు పెరిగిపోతున్నాయి. – **నాయుడు, అనకాపల్లి,** ✓: దోమలను నియంత్రించేలా చర్యలు తీసుకుంటాం. – **రవికుమార్, శానిటరీ సూపర్‌వైజర్**

అచ్యుతాపురం: మోసయ్యపేటలో దోమల బెడద పెరిగిపోయింది. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలి. – **సుజాతమ్మ, మోసయ్యపేట,** ✓: కాలువలను శుభ్రం చేయిస్తాం. – **శ్రీను, పంచాయతీ కార్యదర్శి**

అనకాపల్లి: పూడిమడక రోడ్డులో జాతీయ రహదారి కూడలి వద్ద మురుగు నిలిచిపోతోంది. – **బీహెచ్ఎస్‌వీ రామారావు** ✓: అవుట్‌లెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.– **రవికుమార్, శానిటరీ సూపర్‌వైజర్**

బోరుకు మరమ్మతులు

స్పందనకు వందనం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: కశింకోటలోని శ్మశాన వాటిక వద్ద బోరు మరమ్మతులు చేపట్టారు. 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకురాగా శనివారం మరమ్మతులు చేపట్టారు.

వాలీబాల్ కోర్టు పనుల పరిశీలన

కొత్తూరు (అనకాపల్లి): జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం పంచాయతీ వుడా కాలనీలో రూ. 4.49 లక్షలు, గొలగాంలో రూ. 5 లక్షలతో చేపట్టిన వాలీబాల్ కోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వుడాకాలనీలో పనులను శనివారం ఇంజినీరింగ్ అధికారి బాలాజీ, పంచాయతీ కార్యదర్శి జగదీష్ పరిశీలించారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి మేరకు కలెక్టర్ విజయకృష్ణన్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.

తెదేపా నూతన కార్యవర్గ ఎన్నిక

అనకాపల్లి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 82వ వార్డు తెదేపా నాయకుల ఆత్మీయ సమావేశం శనివారం ఇక్కడ నిర్వహించారు. వార్డు ఇన్‌ఛార్జి పోలారపు త్రినాథ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నికున్నారు. వార్డు అధ్యక్షునిగా దాడి జగన్, ప్రధాన కార్యదర్శిగా కొల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఆకుల నానాజీలను ఎన్నికున్నారు. క్లస్టర్ ఇన్‌ఛార్జి సూరే సతీష్, ఎస్. భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

WORLD MARRIAGE DAY GREETINGS
శ్రీ కె.కె. కళ్యాణమండపం
SRI K.K. KALYANA MANDAPAM
నారాపాక జంక్షన్, ఆవరాజం కాలనీ, అచ్యుతాపురం మం॥
మీ ఇంటి వివాహాది కార్యక్రమాలకు, బర్త్‌డే పార్టీలకు, హాఫ్‌శారీ ఫంక్షన్‌లకు అతి తక్కువ ధరకే అద్దెకు లభించును.
పెళ్ళి మండపాలు, DJ సౌండ్స్, జనరేటర్ మొ॥గునవి లభించును.
మీ ఇంటి వద్దకు వచ్చి ఈవెంట్స్, కేటరింగ్ చేయబడును.
ప్రొ॥ కొల్లి పైడిరాజు 8341076668
9640604689, 6306498072, 9618062297

ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
పవిత్రమైన వివాహ బంధాలను కాపాడుకుంటూ.. భావితరాలకు బాధ్యతాయుతమైన వివాహబంధాలను అందించిన ముందుతరాల పెద్దలకు ప్రపంచ వివాహ దినోత్సవం సందర్భంగా వందనాలు మరియు కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు.
మీ వివాహ శుభకార్యములకు అందమైన క్వాలిటీ ఫర్నిచర్ లభించును.. తప్పక విచ్చేయండి.
MFM
Prop: Ln. K.S.Srinivasa Rao
MURALI FURNITURE MALL
Mallavarapu Vari Veedhi, ANAKAPALLI.
Cell: 9849979215

ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
కాబోయే నూతన వధూవరులు అందరికీ ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
వివాహాది శుభకార్యములకు అన్ని హంగులతో కళ్యాణ వెంకటేశ్వర ఫంక్షన్ హాలు (A/C) మా వివాహ వేదిక అందరికీ అందుబాటు ధరలో కలదు. సంప్రదించండి.
కళ్యాణ వెంకటేశ్వర A/C కళ్యాణ వేదిక
ప్రొ॥ తాసువల్లి అప్పారావు దంపతులు S/o బుచ్చియ్య
కళ్యాణ వెంకటేశ్వర ఫంక్షన్ హాలు (ఎ/సి)
చిన్నయ్యపేట, ఏలేరు కాలువ దగ్గర, తుమ్మపాల, అనకాపల్లి
సెల్: 9848764775, 8008632366

ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
10 YEARS
పవిత్రమైన వివాహ బంధాన్ని మనకు అందించిన ముందుతరాల పెద్దలకు ప్రపంచ వివాహ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు మరియు కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు.
మీ ఇంట జరిగే వివాహాది శుభకార్యక్రమాలకు, ఓణీ మరియు బర్త్‌డే ఫంక్షన్‌లకు
అతి తక్కువ ధరలకే వెజ్ & నాన్‌వెజ్‌తో కేటరింగ్ చేయబడును
S.V.S. కేటరింగ్
శివనాయుడుగారి గార్డెన్, కర్రివారివీధి, గవరపాలెం, అనకాపల్లి
సంతోష్ సెల్: 9032479193
నాయుడు సెల్: 9032479194

ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
కాబోయే వధూవరులకు ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
వివాహాది శుభకార్యములకు, ఫంక్షన్‌లకు, వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ A to Zతో రుచికరమైన పసందైన విందును కేటరింగ్ చేయబడును.
భవాని కేటరర్స్
(లేటెస్ట్ వంటకాలు మా ప్రత్యేకత)
దిబ్బవీధి, గవరపాలెం, అనకాపల్లి
బ్రాంచ్: మీ సేవ ఎదురుగా పార్క్ సెంటర్, గవరపాలెం, అనకాపల్లి
సెల్: 9848653276, 9292056620

ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
విలువలతో కూడిన పవిత్రమైన వివాహ బంధాలను మనకు అందించిన ముందుతరాల పెద్దలకు ప్రపంచ వివాహ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతాభివందనములు. కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు.
ANNAPOORNA *** FUNCTION HALL
మీ వివాహాది శుభకార్యములకు అన్ని హంగులతో శ్రీ అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ అందుబాటులో కలదు.
శ్రీ అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ Central A/C
మూత్రాసికాలనీ, హైవే రోడ్ ప్రక్కన, కాలేజి కొత్తూరు, అనకాపల్లి.
Cell: 9966148877, 9666634148
ప్రొ॥ K. రవి

పెంటకోట కన్వెన్షన్ A/C
4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు
ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
కీ॥శే॥ శ్రీ పెంటకోట అప్పలనాయుడు, శ్రీమతి అప్పయ్యమ్మ దంపతులు ఆశీస్సులతో....
కాబోయే నూతన వధూవరులకు ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
మా పెంటకోట కన్వెన్షన్ A/C ఫంక్షన్ హాలు ప్రారంభించిన తక్కువకాలంలోనే మీ అందరి ఆదరాభిమానాలు పొందినందుకు సంతోషిస్తున్నాము. అన్ని ఆధునిక హంగులతో వివాహాది శుభకార్యములకు, విశాలమైన పార్కింగ్ సదుపాయంతో అందరికీ అందుబాటులో కలదు. సంప్రదించండి :
పెంటకోట కన్వెన్షన్ A/C కళ్యాణ వేదిక
పెంటకోట కన్వెన్షన్ A/C (వివాహ వేదిక)
రింగ్‌రోడ్, NTR మార్కెట్‌యార్డ్ ఎదురుగా, అనకాపల్లి.
మేనేజింగ్ పార్టనర్: పెంటకోట కుమార్, Cell: 9642432423
ప్రొ॥ పెంటకోట నరసింగరావు
వివాహాలు, నిశ్చితార్థం, సంగీత్ ఫంక్షన్, పుట్టిన రోజులు, ఓణి వేడుకలు, కిట్టీపార్టీలు, మీటింగ్‌లకు సంప్రదించండి.

(c) eenadu

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

Doctor Driven Hyundai Verna-2016 High end diesel 82,000 KM, white, single owner good condition ✆ 9985264307, 9885035905.

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

WANTED DEALERS/AGENTS

బ్రాండెడ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్‌కు డీలర్స్ (40% ప్రాఫిట్) కావాలి***కంపెనీ మార్కెటింగ్ సపోర్ట్ ఉంటుంది ***మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, M/F కావాలి (శాలరీ 24000). ✆ 8125736395

BUSINESS OFFER

Business Sale I Fashion Store Men's Clothware for Goodwill Sale. Shop at MVP Sector-8. ✆ 9000450772, 9963955082.

Promote Apex Solar Business with Just 3600/- Earn Daily Good Income + Get 6000/- Worth of Digital Marketing Course Free ✆ 9133752959.

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

Good Running Ladies Boutique Since 15 Years on PM Palem Main Road, Vizag is for sale. Contact: 9247268246.

ఫెన్సింగ్ వేయబడును. మీ రియల్ ఎస్టేట్‌లో, మీ పొలంలో గానీ వేయబడును. అన్ని రకాల మొక్కలు 3 Years warrantyతో వేయబడును. C:8074323184.

FOR SALE

HASHTAG KITCHENS
Opp: SBI MADHAVADHARA RESTAURANT for Sale. Fully equipped Multi Cuisine Restaurant SELLING PRICE- 20,00,000/- Negotiable. Interior are done and Counter Seating Every thing Newly Constructed Ready to use
✆ 9949139009

Good Running Women's Wear Sarees, Dresses, Matchings Shop Nr. Main Centre in Rented Premises for Sale. 7981369049.

TOP RUNNING Restaurant for sale Near Madhurawada, Vizag beside Highway Point. ✆ 99088 67145.

Ladies Blouse & Dress Children Fashion Dot Pattern Cutting Software with Printer is for sale. Ph: 8985180700.

మంచి రన్నింగ్‌లో ఉన్న టిఫిన్ సెంటర్ & రెస్టారెంట్ & ఫాస్ట్ ఫుడ్ సెంటర్ & దాబా అమ్మకమునకు కలదు. (మెటీరియల్ + గుడ్ విల్) @ వెంకన్నపాలెం, Nr. చోడవరం. Call: 9121732661

School for Sale 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు అవసరమైన అన్ని గుర్తింపులు (Recognitions) ఉన్నాయి. ✆ 9032888615, 9391173385.

BUILDING CONSTRUCTION

LRS BPS
INITIAL APPLICATION FEE ONLY Rs. 10,000/-
N. SAMPATH REDDY
Licensed Civil Engineer
9989966440, 9908613579

CONTACT FOR..
BPS LRS
✆ 8885594477

TDR
BUYING/SELLING
(TDR Specialist)
9393991299
9391002982

TDR
AP & TELANGANA BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

Sahitya Group an ISO Certified Com. ఇండివిడ్యువల్ హౌసెస్, అపార్ట్‌మెంట్స్ మెటీరియల్‌తో 1500/- per Sft. ✆ 9346843006.

ARCHITECT & ENGINEERS

BUILDING PLANS
STRUCTURAL DRAWINGS
INTERIORS
3D ELEVATIONS
BUILDING PLAN APPROVALS
BUILDING CONSTRUCTION
77802 47072

WATER PROOFING

27 సం॥ Exp తో పాత, కొత్త వాల్ క్రాక్స్, చెమ్మలు, స్లాబ్, ట్యాంక్, బాత్‌రూమ్‌లీకేజ్, ఫ్రైజర్ గ్రౌంటింగ్, చెదలు, బొద్దింకలు, పెస్ట్‌కంట్రోల్, గ్యారంటీ 9676276693

శ్రీ సాయి వాటర్ ప్రూఫ్ వర్క్స్ గ్యారెంటీతో మీ బాత్‌రూమ్ లీక్స్, వాటర్ ట్యాంక్ లీక్స్, వాల్ క్రాక్స్, స్లాబ్ లీక్స్. వర్క్ ఫెయిల్ అయితే డబ్బులు వాపస్. ✆ 9701107676.

వన్‌టైమ్ ట్రీట్‌మెంట్ - లైఫ్‌టైమ్ సెటిల్‌మెంట్॥ అన్ని రకాల స్లాబ్‌లు, బాత్‌రూమ్స్, వాటర్ ట్యాంకులు, రెయిన్ వాటర్ లీకులు లైఫ్‌టైమ్ గ్యారంటీ కావాలంటే 33 సం॥ల అనుభవం గల మా సంఘమిత్ర బిల్డింగ్ డాక్టరు దగ్గర ఉన్న స్పెషల్ కెమికల్ ఫార్ములాతో ట్రీట్‌మెంట్ చేయించుకోండి ✆ 9393900900.

EDUCATION

COACHING CENTRES

SAINIK SCHOOL ENTRANCE COACHING
LONG TERM 2026-27
We got 25 Seats in Aissee 2025
HOSTEL FACILITY AVAILABLE
RAO'S SAINIK ACADEMY
DWARAKANAGAR, VISAKHAPATNAM-16
9059131444

NEMANIS' INSTITUTE
3 Days a Week 2 Hours per Day
THE DROP-OUTS' SCHOOL, OPEN 10th
చదువు మానేసిన వారికి బడి.
వారానికి 3 రోజులు 2 గంటల క్లాస్
All subjects Rs. 2000/- నెలకు
✦ Special English for all age groups
✦ Telugu/ Hindi Medium. Rs. 2K PM
✦ Spoken German Rs. 5K PM.
Location: A/28, VUDA Secure, NTR Marg, Sagar Nagar, Vizag
WhatsApp: 93967-93617

HOME TUITIONS

IIT- JEE Maths Home Tui/Tui (Exp. 15 yrs.) 6th- 10th, Inter +1, +2, Engg. (Maths) (On/Off Line Avl.) by M.Sc. Gold Medalist. ✆ 7989090341.

TVR Home Tutions IPE+ JEE Main + NEET & Long Term Classes Maths Physics Chemistry 20 + Yrs Exp. Faculty Ph : 9391999934

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్
మార్ట్‌గేజ్ లోన్
హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ఫ్రీ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

FOOD

రాజుల రుచికరమైన భోజనం: హాస్టల్స్, బ్యాచిలర్స్‌కు, ఓల్డేజ్ హోమ్స్‌కు (VEG / NON VEG) ఆర్డరుపై తయారు చేయబడును. ఫోన్: 6302297538

HOME NEEDS

PEST CONTROL

RK Pest Control. Spl in Cockroaches, White Ants, Mosquitoes, Fogging & Wood Borers. Full Guarantee. ✆ 9989299267, 9989092567.

INDUSTRY

బేకరీ ఐటమ్స్ తయారు చేయు పరిశ్రమ అమ్మకం
Sweets, Dry Fruits, Nuts, Cookies మరియు Bakery Items తయారు చేయు పరిశ్రమ BHPV ఆటోనగర్ నందు అమ్మకము లేదా లీజునకు కలదు.
98496 36969

విజయనగరం జిల్లా R.అముదాలవలస రాజం దగ్గర 1.30 ఎ॥ల్లో వర్కింగ్‌లో ఉన్న మెషినరీతో జీడిపప్పు ఫ్యాక్టరీ అమ్మకం. 9441032514, 9100038693

INDUSTRIAL SHED

పెందుర్తి MSME ఇండస్ట్రియల్‌పార్క్‌లో అద్దెకు షెడ్ కలదు. సైజు (65x150) సంప్ర॥ 9848294957, 9494126429.

PEOPLE CARE

OLD AGE HOME

Vizag Oldage Home: Nutritious Food, 24 Hrs. Medical Care, Homely Atmosphere. Cont: 9866134357, 9666347885.

గోల్డేజ్ రిహాబ్
EX.ఆర్మీ డాక్టర్లచే 1979నుండి
100 Luxury Rooms
Sea, Hill & Forest View
RUSHIKONDA & MADHURAWADA
9248445590/91

శ్రీవైష్ణవి రిటైర్మెంట్ హోమ్స్, హాస్పిటల్, హోమ్ నర్సింగ్, బేబీకేర్, ఫిజియోథెరపీ, A/C, NonA/C @MVP/ సీతమ్మధార/ విశాలాక్షినగర్/ P.M.పాలెం. నరసింహారెడ్డి: 9676000633

శ్రీనిజ ఓల్డేజ్ హోమ్: వృద్ధులకు, పేషెంట్లకు ఏసీ, నాన్ ఏసీ రూములతో రిటైర్‌మెంట్ హోమ్స్, ఇంటి వద్దకే సేవలు. రామటాకీస్. PG for Ladies also ఫోన్:8919106992, 9059595022

అక్కయ్యపాలెం అబీద్‌నగర్‌లో మదర్ & ఫాదర్ రిటైర్మెంట్ హోమ్ ఆధునికవసతులతో డాక్టర్ & నర్సింగ్ పర్యవేక్షణలో వృద్ధులు & పేషెంట్లకు సేవలు 7794948777.

REAL ESTATE

GENERAL

228 Sq.Yds. VUDA 2 Plots 9K/ Sq.Yd. Akkivaram Bhogapuram Airport Road @ 201 Sq.Yds. DTCP Plot 15K/Sq.Yd. Bhogapuram TollPlaza, NH * 275 S.Yds. VUDA Plot 14K/Sq.Yd. Raghu Engg. College Vizag-VZM Highway Mohita. 9000953954.

170 sq Maddilapalem, MVP - 289 House, Kapuluppada 311, Subbalakshmi Nagar 500, 3/4 BHK. ✆ 95530 32796.

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, తెల్లాపూర్ & మోకిలా, తుక్కుగూడ పరిసరాలలో ప్లాట్స్ అమ్మదలచిన కొనదలచిన. సంప్రదించండి: 9963077477.

విశాఖ సిటీ మరియు అతి చేరువలో ఇంటి స్థలములు, ఫామ్ ల్యాండ్స్, Flats కలవు. అందుబాటు మంచి ధరల్లో కావలసినవాళ్ళు Ct: 9581456897.

FLAT FOR SALE

AKKAYYAPALEM

2 BHK 1050 Sft 3 Connecting Balconies at Akkayyaplem Main Rd, Comm. Building New Lift & Spacious Car Parking. 9848455833.

1350 Sft. Fully Furnished 3BHK 5 Yrs Old 4th Flr with Car parking immediate Sale @ Akkayyapalem. 9346842819, 9246646518.

2BHK 900sft W/F, 4th Flr Flat with Fully Furnished Lift, Car Park, CC TV. @ Lalithanagar, Akkayyapalem. ✆ 9346301188

One BHK - 655 Sft. Flat No: 303 of 2003 Year at Srinivasa Nagar, Near Old Sangam Office Adjacent to GVMC Kalyana Mandapam is for sale. Contact: 8985180700.

AUTONAGAR

1000 Sft East & West facing Flat for sale at Mindi Village, Nr. BHPV Vijayadurga Colony. Flat cost 33 Laks. Ph: 9951316250.

ANAKAPALLI

2&3 BHK Dlx, 100 Ft Rd Facing Flat with Car Parking, Lift, Generator @ Ring Road, Nr. Rly Station Anakapalli. ✆ 9885657999.

2&3 BHK Deluxe Flats, Carparking, Lift, Generator @ New Colony, SR. Hotel Back side, Anakapalli, Booking. ✆ 9885657999.

BEACH ROAD

In Official Colony 3BHK Flat Resale, 1490Sft. Semi furnished Marble Floored 3sides open 4th Flr. with Pujaroom, Sea view, CC Camera, Security, Lift & Parking. 9051573038.

2278 Sft. East 1st Flr. 5 Years Old UDS: 93 Sq.Yds. corner Flat for Sale. VUDA Park, Near Beach Road. 9652236857, 9030036857.

3BHK East Facing 1850 Sft. East Point Colony. Including All Amenities. Total Price 1.75 Cr. Cont: 7036209907.

3BHK South East Facing 1540 Sft. 14 Years Old at Kirlampudi Layout. Cost 1.3 Cr. Cont: 7036209907.

FLATS FOR SALE
SUPER PREMIUM LUXURY 3 BHK Flats (2500 Sq Ft) with Premium Italian Marble, Luxury Kohler Fittings & Complete Luxury Interiors & Home Automation and Beach View at DASPALLA HILLS.
✆ 6302382058

Sale/Rent: 4B/R with attached Bathrooms, Sea View. 3,100 Sft. Apt. with 3 Car Parkings at Pandurangapuram. 9246675860.

DWARAKANAGAR

New 950 sft 2bhk EF 3bhk 1250 WF 700 sft 1bhk EF with car, lift Gen etc at Madhuranagar DWK. ✆ 9246622644, 9063703383

GAJUWAKA

Group House 3 BHK 1400 Sft 1st Floor W/F Gajuwaka, VUDA Colony, Opp. Timpany School @ Out Rate 40 Lakhs. ✆ 9959515777.

New 2 BHK Flat with Car Parking and Lift 200 Feet from Main Road Behind Joyalukas Old Gajuwaka. ✆8008831019.

★ 3 BHK 1500+100 Sft.1st floor, Lift 5 Yrs. Old N/F with car parking Nr. Karnivanipalem, Gajuwaka Ph: 9866774890, 9182637832

3 BHK IN GAJUWAKA
READY TO MOVE
CHINNAGANTYADA
NEAR CMR CENTRAL
✆ 8977999861

కూర్మన్నపాలెం MVVపార్క్ గేటెడ్ కమ్యూనిటీ E/F 2 BHK 895 Sft., 8th ఫ్లోర్ D-బ్లాక్, ఫ్లాట్ నెం.814, టూవీలర్ పార్కింగ్-2, 32L అమ్మకం. 7075553377

JAGADAMBA

Dabagardens 1025 Sft North Facing Flat For Sale Behind BSNL Office Spot Registration Parties. ✆ 9866677717.

3 BHK, West Facing, 4th Floor, 1450 Sft, New Flat, Prakashrao Peta, Opp. Judge court, VSP. Ph: 8328305699.

FLAT FOR SALE
25లక్షలకే కొత్త 1BHK
(2వాష్ రూమ్స్) సెల్లార్
బైక్ పార్కింగ్ 400Sft
వైజాగ్ రైల్వే స్టేషన్‌కి దగ్గర
SVC సినిమా హాల్ ఆనుకొని వీధి
888 55555 13

KOTHAVALASA

Flat for sale at Vasant Vihar, 2 B/R 640 Sft with Car Parking at Kothavalasa, Vizianagaram Dist. Contact: 9937184746.

KOMMADI

FLATS FOR SALE
FLATS FOR SALE WEST FACING
HARE KRISHNA HOMES
2BHK AND 3BHK
@PARADESIPALEM VISAKHAPATNAM
CONT: 7382836588 7396583399

KURMANNAPALEM

3 BHK 1223 Sft 3 Yrs Old S/W Facing with Cupboards, Lift, Car Parking, Vadlapudi, Near Sivalayam, VEPZ Road. 9949701827.

MADHURAWADA

3-BHK Flat For Re-Sale, South Facing, 2355 Sft, UDS 70 Sq.Yards, 2nd Floor, On PM-Palem Main Road. Call: 8800771193

3BHK 1580 Sft. E/F & 2BHK 1220 Sft. W/F Flats Sale 60Ft Road, Nr. 100Ft Road Opp. SBI Sai Priya Layout. ✆ 9966671599.

1980 Sft E/F 3 BHK, One Flat per Floor Superior Quality @Madhurawada, Possession Jul 2026, Sri Constructions. 9177448893.

2 BHK Flat 1100 sft Top Floor (8th) near Itsez, Midhilapuri clny reach @ (9632542429) for more details

FLAT FOR SALE
MADHURAWADA
1350 SFT - 3 BHK
Good Ventilation
Semi Furnished
UDS 53.4 SQ.YDS
✆ 98496 11547

NEW FLATS FOR SALE
MIDHILAPURI VUDA COLONY
MADHURAWADA
3BHK - 1400 Sq.Ft. - EAST FACE
3BHK - 1400 Sq.Ft. - SOUTH FACE
READY TO OCCUPY
NO GST - OC ISSUED BY GVMC
BULK WATER SUPPLY RECEIVED
LAST FEW FLATS AT BEST PRICE
8822882828, 7075425471

975 Sft 2 BHK North Facing Fully furnished 9 Yr Old Flat @ Midhilapuri (UDS-35 Syd) @ 45 L (NGTBL) ✆ 9393268194, 7075923628

3BHK 1500 Sft. Flat for Sale @ Ayodhyanagar Near Opp. Sakshi Press Madhurawada, 1KM from IT SEZ, 3rd Floor (Level 4) Front Side North Facing, Rs. 4100 Per Sft. Ph.: 9441606666.

Ready to Occupy 3BHK 1700 Sft. Premium Flats. No GST. SBI Colony, PM Palem, Madhurawada. Contact: 9866595659.

Rs.3999/- Per Sft. New 3BHK 1800 Sft North Facing, No GST, Last 2 Flats Only, Nr. Saipriya Layout, P.M.Palam. ✆ 9848111520.

Madhurawada 1800 Sft, 50 Sq.Y UDS 3BHK, Carparking, Lift, Modular Kitchen, Chimney opp:D-mart ABC Nest Apts ✆ 9704629001.

3 BHK Kiran Arcade HPL Colony Road No. 12 PM Palem. ✆ 9866699575

1515 Sft., 3 B/R, W/F, 4 Flats for Sale. Vidhya Lakshmi Enclave, Sound 'N' Sound Layout, P.M.Palem Madhurawada. ✆ 9849084355.

2 BHK 3 BHK Gated Community Flats @ PM Palem Company Price - 5500/- Offer Price 4599/- Contact: 9912172672, 8978126373.

50 Lakhs Final, No Bargain, 1200 Sft, 3BHK, 3rd Floor West Facing Flat, 6 Years Old. P.M. Palem. Contact: 9059837191.

New Delux 3BHK 1300 Sft. W/F with All Amenities Incl. GST Near PM Palm Last Bus Stop. Call ✆ 9440190039.

Ready to occupy 1750 + 80 Sft 3 BHK Flat E/F with Cupboards & Ceiling Complete Midhilapuri Colony. 9492959596, 9618427958

1100 Sft. 2 BHK Flat Sale, East Facing, Car Parking. Amrutha Arcades, Nr. Car Shed, P.M. Palem. No Brokers. ✆ 9966779784.

FLATS FOR SALE
✦MADHURAWADA ✦KOMMADI
❖ 2 BHK-1240 Sft. E/F
❖ 2 BHK-1075 Sft. E/F
❖ 3 BHK-1615 Sft. S/F
❖ 2 BHK-1100 Sft. N/F
Handover Shortly | Direct Owner / Builder
✆ 6305272331

FLAT FOR SALE
3BHK 2000 Sft
5th Floor Ready to Occupy, Very Nr. to Highway Road
@ MADHURAWADA
Srivalli Nagar Behind GVMC Zonal Office (Cost 75 Lakhs)
Only 1Flat Available
PH: 8985079692

3 BHK 1350 + 80 Sft N/F 1st ఫ్లోర్ 46.7 న్యూ ఫ్లాట్, కార్‌షెడ్‌దగ్గర, P.M.పాలెం. బయ్యర్స్ మాత్రమే. సంప్ర॥ 88015 26321.

MVP COLONY

1950 Sft. 3BHK Luxury Flat @ Sector-12, MVP Colony N/F. 1 Flat per Floor under Construction. Hurry!! Last Flat Special Price - Special Offer Free Modular Kitchen ✆ 9440115466, 9441968288.

Pedawaltair 3 BHK 1490 Sft. 4 BHK 3000 Sft. Nr. Visakha Eye Hospital and MVP Colony 3 BHK 1295 Sft. Flats for Sale. No GST, Ready to Occupy @ MVP Colony, Sector-1. ✆ 9888859333.

3 BHK FEW FLATS FOR SALE
1800 Sq.Ft
1815 Sq.Ft
N/F & S/F
at LAWSONS BAY COLONY
Opp. Kamat, Vizag.

✆ 95050 54890

Ready to Occupy. New 3 Bed Room, 1600 Sft., N/F Flats for sale @ Lawsons Bay Colony, Vizag. ✆ 9949292699

Peda waltair Visakha Eye Hospital Opposite Flat for Sale 3 BHK N/F 2 Floor 1450 Sft. 12 Year Old ✆ 9542162799.

FLAT FOR SALE
EAST POINT COLONY
4100Sft 4BHK DUPLEX FLAT
3 Car Parkings
9849279035

MVP ఉషోదయ జంక్షన్ 3BHK 1400 sft NE/F 1st Floor కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్, 6Yrs Old, కప్‌బోర్డ్స్. ఫోన్: 8885555513

MADDILAPALEM

2 Bed Room flat Near Krishna College (Under Construction) 800 Sft. Flat for Sale Contact: 9989143245.

New 3BHK 1300 Sft. Luxury South Facing Flat with extordinary Interior Nr. Krishna College Maddilapalem ✆ 7702892529.

ఫ్లాట్ అమ్మబడును. డైరెక్ట్ పార్టీస్ మాత్రమే. 2 BHK, 800 Sft, East Facing, KRM Colony, శివాలయం దగ్గర, VSP. ఫోన్: 72870 66419

విశాఖపట్నంలోని మద్దిలపాలెంలోని KRM కాలనీలోని శివాలయం సమీపంలోని GA రెడ్డి ఆర్కేడ్‌లోని 3వ అంతస్థులో 1600 SFT ఫ్లాట్ అమ్మకానికి కలదు. Ph: 9014566040

MURALINAGAR

2BHK 975 Sft. for Sale. S/F Car Parking. Sri Varalakshmi Enclave-1, Madhavadhara, Opp. New Ram Sai Hotel. ✆ 6304798296.

3 BHK 1500 Sft. with Cupboards, Lift, Car Parking, Generator at Venkatesh Residency, Murali Nagar for sale. Ph: 9885364151

Last 2 Units 3BHK, 1300 Sft. N/F, Ready to occupy Flats at Muralinagar. Only 3.5KM from Inorbit Mall. 9490278257.

New 2 B.H.K flat for sale at Madhavadhara near East park E\F, car parkg & lift availble. Ph: 9855321992

Ground Floor flat for sale Reddy kanchara palem beside arch Phone: +91 88978 52955, 8555966679

2 BR-2 New Flats- 900 S.Ft at Madhavadhara, near Madhava Swamy Kalyana Mandapam, Visakhapatnam-7. ✆ 7661091361

3BHK, 2210 sft- East Facing F/10 2400 sft- West Facing F/3 & 4 Flats for Sale @ Hema Abodes Pvt Ltd, Birla Junction, Muralinagar, VSP. Ph: 9885553333, 7036553333

N A D

NE Facing 3BHK, 1375 Sft. UDS: 68.75 Yds. Renovated 10Y, Furnished Flt-115, Vasavi Paradise, NAD Jn., Cont: 6301537635, 9032361435.

Ready to Occupy Kothapalem (Narava Rd) Nr. Gopalapatnam 2BHK 1050+60 Sft Carpark, E,W,N & S Facings Flats @36 L. ✆ 7013286265.

2BHK 940 Sft S/F (UDS 35 Sq.yd) Car parking, Sampat Enclave NAD Jn., Subramanyam Swamy Temple Ct : 9441101303.

3 BHK 5TH Floor 1775 sq.ft. South facing RRtowers Gopalapatnam nr rhythu bazar. Ph: 9492024753

810 Sft, 2 BHK East Face, Grnd Flr, 9Yrs, 31 Sqyds UDS, 10ft Rd, Bike Park @ Karasa, NAD @ 29L Fix, Loan Avail. ✆ 9246665299.

New 2BHK 900SFT (28L) East Facing, Lift, Car Parking, Kothapalem, Near Gopalapatnam, Visakhapatnam. ✆ 9396292426

PENDURTHI

3Bhk flat for sale, 10yrs old, 1260+60 sft, 3rd flr w/f nr. Sub-reg office chinamusidiwada. Ph: 9440673310, 8919637375

New 2 BHK 1250 Sft. Luxury N/F flats (G+3 House) Car parking 30 ft. CC Road front at Pendurthi ✆ 9949347651, 8096589747.

RLY. NEW COLONY

FLAT FOR SALE
NEW 3BHK 1430 SFT
Car Parking, Lift, C.C. Camera, North & South Facing
@ Rly New Colony, Beside Pollocks School
9969369369

RAMNAGAR

60 Lakhs Final No Bargain E/F, 2BHK, 3rd Floor with Cupboards, Car park, Lift, 9 Year Running, Jail Road Jn., ✆ 9059837191.

RUSHIKONDA

FLAT FOR SALE
Ready to occupy
3 BHK, E/F, 1880 SFT
(Including Car Parking)
Opp. Hotel Raddison Blue, Near ISKON Temple at RUSHIKONDA
No Mediators
✆ 63053 86699

SIRIPURAM

CHINAWALTAIR


Road Opp. 3 Town Police Station
✆ 95734 93811

3BHK, 2025sft 16Yrs Old, 2nd Floor 2 Car Parking, 9 Floors building @ M.V.V. Royal Palace, Waltair Up Lands, Vinnis Back Side. ✆ 9440569779

1.16 CR Siri Avenue Apartment 3BHK N/F 1375 Sft UDS 46 Sqy Jos Alukas Jewellery Road Opp Sampath Vinayaka Swamy Temple. 9849352323.

New Project 3BHK 2195 Sft, 2225 Sft N/F&E/F & GF Commercial Floor with 2Carparking beside green Park Hotel ✆ 8309594174

Gated Community Balaji 99 Apartments 2720 Sq.Ft, Fully Furnished Flat with Carparking, S/F-Flat. Siripuram Vizag. ✆ 9491911592, 8341055577.

SEETHAMMADHARA

FLATS FOR SALE
SEETHAMMADHARA DOCTORS COLONY
3 BHK DELUXE
EAST SIDE ROAD
Road side balconies
South Facing Fully Ventilated Premium Flats
✆ 9912247666 7386857246

East Facing 3BHK 5th floor fully furnished 2000 SFT, car parking & all amenities. Near Alluri Statue. Ph: 8639774647

Group House 416 Sft 1St Flr for Sale, UDS 33 Sqyds Nakkavanipalem, Near Jayabheri 200 Ft Road. ✆ 9059433767, 9505653052

3 BHK 1485 Sft. E/F, 5th Flr, 19 Years Old, Newly Renovated Flat for Sale 2 Road corner, Seethammadhara. 9848681811.

MARRIPALEM

RENT / LEASE
3 Floors Building For RENT / LEASE
Each 2000 sft
Total 6000 sft,
Opp: Rythu bazaar
KANCHARAPALEM
✆ 9290550344

Continued on Page No's 16 & 17

LUXURY FLATS FOR SALE
@ MADHURAWADA
LAST FEW FLATS AVAILABLE
All 3BHK Luxury Flats
North, East, West Facing
1335 - 1950sft
Next to Car Shed Signal, Madhurawada
SRI RAJASRI CONSTRUCTIONS
9000772798

TRIPLEX LUXERY VILLAS FOR SALE
RANGING FROM 5000 TO 6000 Sft.

EQUIPPED WITH ELEVATOR
ACCESS TO CLUB HOUSE & SWIMMING POOL
☞ PRIME LOCATION AT YENDADA
☞ CLOSE TO 100 FEET ROAD
☞ NH5 TO GITAM MEDICAL COLLEGE AND RUSHIKONDA BEACH
✆ 97036 98666

Vaibhav Aavaas
@ Atchuthapuram
Behind HP Petrol Bunk, Duppituru Village, Vizag.
Sri Vaibhava Sai Homes Pvt Ltd.
Flat Sizes: 790 Sft to 1000 sft
2 BHK Flats Starting from 24 Lakhs
Including
✦ Air Conditioner
✦ Chimney
✦ Wood work
✦ Modular Kitchen
Rental Guarantee from the day of Registration

For Details Contact Ph: 99889 62777, 81423 45687

NEWLY LAUNCHED
AAVINASH PROPERTIES
Rooted in Dharma, Driven by Growth
PVR HIGHWAY CITY
near Bhogapuram International Airport

Perfect for
Showrooms | Hotels | IT Offices | Logistics
NH facing Commercial Plots
Maximum Visibility
NH Connectivity | High Footfall | Rapid Growth Zone
Contact ✆ 98668 44433, 99922 73747

STARTS 51 LAKHS
STUDIO FLATS
READY TO OCCUPY
1BHK, 2BHK & 3BHK
572, 938,1463 sft
MODERN & HIGH STANDARDS, AMENITIES
INVEST EARN START Today
RENTAL INCOME Tie up/MNC Clients
SHOPS, OFFICES ATTACH TOILETS, CIELING WITH LIGHTS FANTASTIC GLASS CHAMBERS
PREMIUM COMMERCIAL SPACE
983, 1027, 1114, 1222, 1391 SFT
DESIGNED WITH: Reception, Spacious Workstations, MD Rooms, Meeting Hall ,Pantry, Attach Toilet, Car Parking
2 GLASS LIFTS, WALLS & CORRIDORS
WELL DESIGNED WITH HIGH-CLASS ITALIAN TILES
ASN CITY CENTRE
1ST LANE DWARAKANAGAR,VIZAG
✆ 9398016747/ 9348802456/ 8106082982

SALE / LONG LEASE
BUILD TO SUIT COMMERCIAL BUILDING 33,000 SFT,
6 FLOORS, TWO CELLARS
SEETAMMADHARA-MAIN ROAD, VISAKHAPATNAM


CONTACT: 78427 21333

MVV BUILDERS
— Building Trust Since 1995 —
100+ projects completed with a reputation for quality, integrity & timely delivery.
MVV GREEN FIELD LIVE THE PRIME LIFE
✆ 95179 91799
SPECIAL OFFER : ₹5999 ₹4999/- PER SFT ONWARDS
Available:1411-1723 sft., HURRY! LIMITED PERIOD OFFER

BEST PRICE IN YENDADA
NO COMPARISONS | NO COMPETITION
EXCLUSIVE CLUBHOUSE WITH TOP CLASS AMENTIES
READY TO MOVE | NO GST | 5 ACRES | 4 BLOCKS 3 BHK | 550 UNITS
HURRY UP LIMITED FLATS AVAILABLE
3 BHK FLAT@MADHURAWADA FOR THE PRICE OF 2 BHK@YENDADA
MVV&GV SUNRISE
Nearest to all upcoming IT companies, Malls,Star Hotels & Metro stations
SPECIAL OFFER 4999/- ₹3999/- sft
READY TO OCCUPY
NO GST
Limited period offer! hurry

3 BHK FLATS 1925 to 2258 Sft.
RTC Colony, MADHURAWADA
RERA Regd. No.P03280031929
✆ 99486 61600
MVV ORION
LUXURY 2&3 BHK FLATS
1100 sft -1765 sft.
KOMMADI

₹4999/- sft
✆ 99486 61600 GRAB NOW
MVV GV THE GRAND
Just Pay 10%
NO PRE EMI FOR 24MONTHS
Mega Luxurious Gated Community of Andhra Pradesh
RESORT STYLE LIFE STYLE
MADHURAWADA NEAR YSR CRICKET STADIUM

Railway Station in 30mins | Zoo Park in 10mins | Airport in 40mins | Highway in 1min | Beach in 10mins
2 & 3 BHK 1390 - 2090 SFT | 75000 SFT CLUBHOUSE | 9.15 Acres | 5-Towers 25 Floors
BLOCK 1 ₹6999/- ₹6499/- Onwards | BLOCK 2, 3, 4, 5 ₹5999/- ₹5499/- Onwards
HURRY! LIMITED PERIOD OFFER!!
✆ 99486 61600
MVV CRYSTAL HOMES NO GST
LOCATED IN MARIKAVALASA 3999/- ₹3799/- sft
EAST FACING - 2 BHK: 1031 SFT & 1137 SFT

EENADU Classifieds

FLAT FOR SALE

SUJATHANAGAR

Ready to Occupy, 2B/R, 1000 Sft. East, West facing, RERA Appd. #SreeSaiMangal Enclave, TeachersLayout, Sujathanagar. 8886868053

New 2BHK 1100 Sft. Luxury West Face Flats with Extorinary Interior Nr.Jogulamba BusStop Chinamushidiwada ✆ 7702892529

2 BHK Flat 1060 sft, with 80 sft car park 100 mtrs from Highway, Sujatha Nagar 4th flr, S/F. Ph: 9949003740

3 BHK, 1800 Sft, East facing, 3rd Floor, 3 Years old, Furnished, Teacher Layout, Sujathanagar. 8328305699.

2 BHK North Facing 1050 Sft + 80 Sft Car Parking in 1st Floor, Sujathanagar, Papayyarajupalem. Contact: 9493708200.

సుజాతనగర్ BRTS మెయిన్ రోడ్ ఆనుకొని ఉన్న హైటెక్ అపార్ట్‌మెంట్‌లో 2Bhk 1050sft, E/F, కార్ పార్కింగ్ లిఫ్ట్ సదుపాయాలతో ఫ్లాట్ అమ్మకం. ✆ 9866707382

SIMHACHALAM

West facing 2 BHK flat for sale at Gosala Jn., BRTS facing, Vepagunta. Contact: 8919218815

SHEELANAGAR

3 BHK, 1230 SFT, E/F Deluxe Flat for sale. 4th Floor, No Common Walls, Two sides road in Sheela Nagar, Near KIMS Hospital. Ph: 9441262376

YENDADA

2BHK Flat for Sale. W/F 1010 S.Ft, Car parking 9Yrs Old. 40 Sq.y UDS. MVV Builders, Prime Location NH Road Near By @ 45L. ✆ 98662 43026

Yendada, MVV Signature Apartment 1250sft, 3BHK, E/F, Flat for sale @ Yendada Petrol Bunk Back Side. Ph: 9666881222

LUXURIOUS FLATS FOR SALE
Luxurious
3 BHK NEW FLATS
@ YENDADA EAST & WEST FACING, AREA 2876 Sft, CLEAR TITLE;
RERA APPROVED; No GST
9849112363

MK one
@ YENDADA
FLATS FOR SALE
MK-ONE High-Rise
25 FLOORS
APARTMENT
Gated Communiity
2350, 2580, 3030, 3510 Sft Available
733 733 9997

2BR 1015 Sft NF 4th Floor sea view 8yrs old sagar nagar nr. More with all amenities 46 Lakhs ✆ 9848199093, 9059582180.

Flat for sale 1500sft 3bhk uds 64 sq.yds visalakshi Nagar 2road corner east facing. brokers excuse. Ph: 8897796666

MK One Seaview Luxury Flat 2350 Sft. 14th Floor West Facing Flat for Sale at Yendada, VSP. ✆ 8074879185, 7093508848.

Yendada, Canara Bank Back Side: W/F, 2 BHK (1000 S.Ft.) Flat & Bhogapuram Highway E/F, 200 Yards Plot. ✆ 99499 01986.

GENERAL

Yendada Furnished 2BHK 1150 Sft South Face For Sale At Spark GVR Enclave. Contact: 9885110815

Urgent Sale 600 Sft S. B/R 2nd Floor Opp. Jagannadha Temple Road, China Waltair. Contact: 8886332955.

Sale New East 1150Sft 2 BHR 2nd Flr Car Parking PM Palem Last Busstop, Ceiling Cup Board work, Direct Owner. 7075524689

Sale Prime Ltn. 100Mtr H/W BStop 1800Sft 3BHK 4th Flr West C/Parking, JR Nagar, Venkojipalem 85 Lac (Negotiable) 7075524689

FLATS FOR SALE
2 BHK 1200 Sft E/W Facing at RUSHIKONDA. Occupy within 3 Months
3 BHK 1650 SFT N/S FACING NEAR CRICKET STADIUM, P.M.PALEM
SIRI BUILDERS
✆9397667799, 8464912345

ఫ్లాట్ అమ్మకం
విశాఖపట్నం, బక్కన్నపాలెం గ్రామం వద్ద "విరాట్ బ్లాక్" లోని "ఉత్కర్ష ఎబోడ్స్" యొక్క 4వ అంతస్తులో 1494 చ॥అ॥ల విస్తీర్ణంతో, కార్ పార్కింగ్‌తో సహా గల ఫ్లాట్ నెం.502 యొక్క కనీసపు ధర రూ.51,64,000/- గా నిర్ణయించి వేలము నందు అమ్మబడును.
92466 11933

వైజాగ్ సీతమ్మధార B.S. లేఅవుట్ వేణురాయల్ అపార్ట్‌మెంట్ 2BHK 1000SFT 3ఫ్లోర్ విత్ కబోర్డ్స్ AC, ఫ్యాన్, కార్ పార్కింగ్‌ది అమ్మకము. 7799663999

2,3 BHK, VZM జమ్మునారాయణపురంలో G+3 (డీలక్స్ ఫ్లాట్స్) 950, 1300 sftలు వరుసగా 25, 29 Lks N,S/F కార్‌పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్, 100% వాస్తు రెడీ టు ఆక్యుపే C: 7032505552.

FLAT FOR SALE
1700 Sft, North facing
Duplex 3 BHK FLAT
with wood work, UDS 70 Sq Yards, 13 years old
SEETHAMMADHARA @ 1.3 CR
Dircet Parties only
Cont: 99661 95222, 81421 95222

HOUSE FOR SALE

ATCHYUTAPURAM

121Sq. yards నార్త్, ఈస్ట్ కార్నర్ రెండు అంతస్తులు, మంచి లోకేషన్, మంచి రెంట్స్ వస్తాయి. తక్షణమే అమ్మకానికి ✆9885824528.

BHOGAPURAM

World class Villas with Lift provision Starting @ 1.5 Cr. 100% Vasthu Nr. Bhogapuram Airport and Beach. ✆ 8919342351.

GAJUWAKA

Gajuwaka 3500Sq.yds Site, G+3 Bldg @ SreeKanya Theatre 2nd Lane Right side 10th House for sale. ✆9704012866, 7760232232

JAGADAMBA

G+2 Floor, Independent House for Sale. East Facing, 41.22 Sqyds. (838 Sft.) at Changalaraopeta, I Town Area. ✆ 8374450315.

45 గజాలు, 3 అంతస్తుల దక్షిణ రోడ్ ఫేసింగ్ ఇల్లు+షాపు అమ్మబడును. అల్లిపురం వెంకటేశ్వరమెట్ట. 28 వేలు అద్దె వచ్చును. లోన్ ఉంది. ✆ 9032989121.

KURMANNAPALEM

Group House 2400 Sft Total Ground Floor at Desapatrunipalem Near Steel Plant Township. Final Rate 50 Lakhs. ✆ 8074229758

పాత వడ్లపూడి NH5 దగ్గర W/F 214 గ॥ల్లో 6000 Sft గల బిల్డింగ్ అమ్మకం నెలకి రెంట్ 40 వేలు వస్తుంది. రేటు 1.5 Cr. ✆ 9032461673.

MADHURAWADA

G+2 Floors (6000 Sft)
Individual Building for Sale at MIDILAPURI VUDA Colony, MADHURAWADA

1000 Sft. HALL, 4 BED ROOMS, CAR PARKING, FULLY FURNISHED
6300014824

Madhurawada Nr. NH-5, 233 Yard Individual House (P.M.Palem Last Bus Stop 111 Yard) House for Sale. Ph: 7993756689.

మధురవాడ RTC డిపోదగ్గర్లో 78 గజాలు VUDA Approved 3 Floor Building 72 గజాలు పట్టా రిజిస్ట్రేషన్ అమ్మకానికి కలదు. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్ 7396159392

MVP COLONY

House for Sale 289 Sq.Yards MVP Sector-12, Near Ushodaya Junction. Contact: 9849660366, 9393103485.

950 Sft 2 B/R Group House Mamatha Enclave, G/F Old Venkojipalem, Near Yellamamba Temple, Visakhapatnam. ✆ 9989964882.

160 Sq.yds. 3 Floor Building for Sale at Shivajipalem, Nr. 6 Water Taps Jn., Per Monthly Rent: 50,000/- ✆ 7569411138.

MVP Colony 189 sq.yards South, West, corner bit 3stored Building 1Lakh Rent per month, No brokers. 9666968544, 8978887569

MURALINAGAR

300 Sq.yds Individual House G+1 South West Facing, Car Parking @ Muralinagar, Nr. Ramalayam. ✆9704012866, 7760232232.

MARRIPALEM

3Floor Res Building @ JyothiNagar Marripalem Site Area 288 Sq.Yds. (Year of construction 2008) Ph : 9701055567

N A D

Very Nr. To Rotary Flyover Jn. Comml. E/F 30' Road (40x62) 275 Sqyds 2 Storied BLDG. @ 1,20,000/- Per Sqyd. Negotiable. 9440190930.

PENDURTHI

Chinnamusidiwada, VUDA, Ind. House for Sale, 167 Sq.yrds, East facing, RCC Slab House, VUDA Colony. 8328305699.

Pendurti-Juthada G+1 N/F 140 SYds & Duplex Houses W/F, W/S corner, 85 SqYd Houses for Sale. Loans avail. 9440165171, 9398796679

House for Sale at Chinamushidiwada VUDA Colony MIG-90, Double Bed Room, 167 Sq.yds at Pendurthi. ✆ 9937184746.

పెందుర్తి BRTS రోడ్‌కి కాలేజీ బస్టాప్‌కి దగ్గరలో 120 చ॥గ॥ 2 ఫ్లోర్స్, ఒక్కొక్క ఫ్లోర్ 2 BHK ఒక షాప్ ద్రోణంరాజునగర్, ✆ 7981170903.

వేపగుంట దరి పెదగాడిలో 103 చ॥గ॥, G+1 E/F 40 ఫీట్ రోడ్డు రెడీటు ఆక్యూపే, లోన్ సదుపాయం. Ph: 8341114844, 9885794767.

పెందుర్తిదరి చింతలపాలెంలో స్థలాలు & క్రొత్త ఇండిపెండెంట్ ఇల్లు కలవు. బ్యాంక్‌లోన్ కూడా మేము చూస్తాము. ✆ 9885390901, 9603955410.

పెందుర్తి జుత్తాడలో, N/F, సెల్లార్ +G+3 హౌస్ అమ్మకం 140 చ॥గ॥ + 60 గ॥ గార్డెన్, 30 అడుగుల CC రోడ్డు, ✆ 9949347651 / 8096589747.

RLY. NEW COLONY

కంచరపాలెం కప్పరాడ Govt. హాస్పిటల్ వద్ద 120 గ॥లో Indp. 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అమ్మబడును. అద్దె-20 వేలు. ✆ 8008117879, 9701516235

SEETHAMMADHARA

359 Sq.yds. E/F 3 Floors Building for Sale at Seethammadhara, ASR Nagar, Genuine Buyers only. ✆ 9989441234, 9246676722.

233 Sqyds North Facing 7 Bed Rooms, 4 Bath Rooms Independent 2 Stored House at Seethammadhara. Cont: 7207134455.

Seethammadhara 267 Sq.yds N/F & 300 N/W Semi Commercial old buildings for Sale. Direct buyers Only. 9951217927.

SUJATHANAGAR

DUPLEX VILLAS FOR SALE
151 S.Q. Yards
North, South, East facing Duplex Villas for Sale at SUJATHA NAGAR
No Mediators
✆63053 86699

వైజాగ్ వేపగుంటదరి చీమలపల్లినందు 267 చ॥గ॥ N/Fతో నిర్మించిన డాబా ఇల్లు కరెంటు, GVMC వాటర్, కార్ పార్కింగ్ సదుపాయంతో. 8500268133.

చిన్నముషిడివాడ వుడా కాలనీ వీరనగర్ లేఅవుట్‌లో 40fts రోడ్స్‌తో VUDA W/F 100 చ॥గ॥లో 2BHK G+2 డూప్లెక్స్ ఇల్లు అమ్మకం ✆ 9182637832

YENDADA

ఆనందపురం 123 గ॥ G+1 కమర్షియల్ బిల్డింగ్ SouthFacing Rents 20 వేలు. రేటు 90,00,000 లక్షలు & ఎండాడ 80 గ॥ల్లో 3 ఫ్లోర్‌బిల్డింగ్ 30Ft.Rd. Eastfacing 20 వేలు Rents 1,10,00,000 కోటి పదిలక్షలు. ✆ 7989314024, 9951456241

GENERAL

***423Sq.Yds.** Ground Flr. Residential Building at Srinagar, Nr. Ragavendra School, Gajuwaka. ✆ 9866645889/ 9866895777.

For Sale on Plot 426 Sqyds with Duplex House, N/F Dasapalla Hills, Visakhapatnam (No Middleman Please) Cont: 7674838202.

Sujatha Nagar Alivelumanga Temple Beside VUDA 3 Floor Building cost 1.5 Cr. Loan available. 7913043334, 9550922999.

284 Sq.Yds (32X80), 9-7-23 Sivajipalem East Facing 30 Feet Road, 1,20,000/- Sq.Yds No Mediator's Contact: 9493596458.

వేపగుంటదరి లక్ష్మీపురంలో E/N/F 120, 135 చ॥గ॥లో ఇండివిడ్యువల్ ఇల్లులు అమ్మబడును. బ్యాంక్ లోన్ సౌకర్యం & స్థలం అమ్మకం. 8143142265.

విజయనగరం హైవే రఘు కాలేజ్ అపోజిట్ 800 మీటర్స్ 1000 గజాలు అమ్మకానికి కలదు. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్. ✆ 7396159392.

LAND FOR SALE

ANANDAPURAM

ఆనందపురం పూలమార్కెట్ నుండి 2KM దూరంలో ఆనందపురం పంచాయితీ పరిధిలో స్క్వేర్‌బిట్ 10 సెంట్లు భూమి అమ్మకానికి కలదు. సెల్. 7729827395.

ANAKAPALLI

Land for Sale 48 Cents. Location Anakapalli Opp: Petrol Bunk near by Panjab Dhaba. Site visit serious Buyers only. Contact: 9949468456.

ATCHYUTAPURAM

విశాఖపట్నం నుంచి 50 km దూరం, 20 cents farm ల్యాండ్ పరవాడలో అమ్మకంనకు కలదు #8374816236

KOTHAVALASA

57 Cents Agrl Land Beside 40' BT Rd. 1KM Themidi (Vill) Main Rd., Vizag to Aruku Road. 5KM S.Kota Jn. 9885428964/ 9985194195.

MADHURAWADA

Commercial Site for sale 259 Sq.Yds. N.H. Facing Marikivalasa W/N Corner bit spot Regi. no brokers ✆ 7396090099.

NARSIPATNAM

Narsipatnam (A.P) 100 Acre Teak Plantation with 50000 fully grown Trees for outright Sale/ Development/ Marketing partnership. Only Financially sound parties Contact: 8099999007

YELAMANCHILI

యలమంచిలి దరి విలేజ్ కొక్కిరపల్లిలో 5 ఎకరాలు D.పట్టా కొబ్బరితోట సోలార్ చుట్టూ కంచె ఒక రూమ్ అమ్మకానికి కలదు. 9652820620, 8106699746

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

Darlapudi, Near Bulk Drug Park, Nakkapalli, 1 Acre Agriculture Prime Land @ 95 Laks, Suitable for Mango, Coconut, Cahsew Farm. Only Buyers can Call. No Brokers. ✆ 9177095073.

పూసపాటిరేగ 'మం' గోవిందపురం రోడ్డు హైవేకి 1/2KM తారురోడ్డు ఫేసింగ్ 9&4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకు కలదు. ✆ 9440255187.

వ్యవసాయ భూమి అమ్మకం సాలూరు మండలం, దత్తివలస గ్రామం మొత్తం విస్తీర్ణం: 8.96 ఎకరాలు ధర: ఎకరాకు ₹26 లక్షలు (నెగోషియబుల్) ఫోన్: సి.హెచ్.రవీంద్ర కుమార్ — 9885074949

105 Cents రాజపులోవ నుండి 1KM విజయనగరం రోడ్డుకి ఆనుకొని పెట్రోల్ బంకు దగ్గర కమర్షియల్ సైటు 25K PYD ఇంటరెస్టు పార్టీ ఓన్లీ. Cont: 9000175310.

ఆంధ్ర, తెలంగాణాలో ఏరకమైన క్వారీల్యాండ్స్ ఉంటే (గ్రానైట్, ఏఇతర క్వారీల్యాండ్స్) రిజిస్ట్రేషన్‌ల్యాండ్స్ ఉంటేమాకు వాట్సాప్‌కాల్‌చేసి వివరాలు చెబితే, వచ్చిచూసి కొంటాము. వాట్సాప్‌కాల్స్ మాత్రమే. ఆంధ్ర శబరిమలై ఛైర్మన్, కుసుమంచి శ్రీనివాసరావు. 9550258507

గూగుల్ డేటా సెంటర్‌కి అతిచేరువలో ఆనందపురం దగ్గర VMRDA అప్రూవల్ లేఅవుట్‌లో ప్లాట్స్ తక్కువ ధరలలో అమ్మకం. 9951611123.

ఆనందపురం తగరపువలస భోగాపురం రణస్థలం పూసపాటిరేగ VZM హైవేఆనుకుని VMRDA &APRERA అప్రూవ్డ్ Gtd.Commnty లో ప్లాట్, ప్లాట్స్ మహేంద్ర ప్రాజెక్ట్స్. 9394077999

పెందుర్తి- ఆనందపురం NH-16 హైవేకి దగ్గరలో నీలకుండీల జం॥ గూగుల్ డేటా సెంటర్ దగ్గర W/F ఉడా ప్లాట్ 45x60= 300 గ॥, గ॥ 16,000/- ఫిక్స్ బ్యాంక్‌లోన్ సదుపాయం కలదు. ✆ 9502191141.

400 చ॥గ॥ VMRDA అప్రూవ్ E/F ప్లాట్లు శ్రీలక్ష్మీకృష్ణవిహార్ లేఅవుట్, భీమండొరాపాలెం(v) ఆనందపురంలో అమ్మకంనకు కలదు. డైరెక్ట్‌పార్టీస్. 9000256022

PLOT FOR SALE

ANANDAPURAM

Excellent VMRDA Approv N/E/W 40' B.T. Rds Face 600Sqy. Plot 200Mts. From NH, in Gated Community Layout Gidijala is for Sale. Ph: 9949566909

VUDA 100, 120, 238, 300 SYDS, E/F, W/F, N//F, 100 Mtrs From NH-16, Neela Kundilu Jn, Close To Google Data. Ph: 9502069015

Tallavalsa E 400, N-200, 267 Syds N+E Ready for Constrctn. GTD,. Comnuty Spot Reg. Loan Availbl ✆ 8688926789, 7674909589.

350 Sq.yds Sontyam Layout MIG-A13 Direct VMRDA Plot Urgently Sale Serious Buyer Call Only Cont: 9246627196.

533 Sq.Yds & 500 Sq.Yds S/W Corner VUDA Approved Plots @ Suvarnakuteer Layout Gidijala, Sontyam for Sale. ✆ 9246672533

AKKAYYAPALEM

PLOT FOR SALE
250 Sq.yds (45×50), WEST FACING, 40 Feet Road, TSN Colony, DONDAPARTHY.
NO AGENTS
✆8309740523

ANAKAPALLI

అనకాపల్లి బుచ్చియ్యపేట రోడ్‌కి దగ్గరలో అతి తక్కువ ధరలో ప్లాట్స్ కలవు. ✆ 9866022961.

అనకాపల్లి RTC కాంప్లెక్స్ దగ్గర AMAL కాలేజ్ వెనుక 162 గ॥ N/F పంచాయతీ లేఅవుట్‌లో ప్లాటు అమ్మకం. స్పాట్ రిజిస్ట్రేషన్ సంప్ర॥ 6302888458

ATCHYUTAPURAM

Atchyuthapuram vkpcpir approved 300 syds North facing 80 feet road facing site for sale. Call: 83280 55788.

అచ్యుతాపురం టు గాజువాక మెయిన్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ బిట్ 20 సెంట్లు భూమి సుమారు 960 గజాలు అమ్మకమునకు కలదు. Cell: 9393271777.

BEACH ROAD

760SqY, N/F, 40'Rd.Face, Layout SqYd 35K, 500 Mtrs from Beach Rd. RERA & VUDA, Bank Loan 22K 1 Sqyd. at INS Kalinga. 7989080994

BHEEMILI

Excellent VUDA approved 334 Sqyds N/F Ready to Construct Plot near Bank Colony Bheemili is for Sale. Cont: 7330838776.

Plot For Sale @ Bheemili, Dorathota-Bheemili Rd, South - 564 Sqyds, 100 Mtrs only Main Road. Cell: 7670965093, 9030098363.

200 Sq yards North East corner bitt in VUDA Approved Layout at Bheemili, VSP. Contact: 7382149955.

Fortune Hills (VUDA), 267 & 534 SYDS, E/F, 40x60 & 80x60, Opp. Raghu Engg., Dakamarri, * 2.60 Acres sale Rangapuram, L. Kota. Ph: 9502069015

PLOTS FOR SALE
◆ 888.88 Sq.yds 2 Plots South facing (VUDA Approved layout)
◆ 444.44 Sq.yds North facing (LRS Applied Plots)
@ INS KALINGA, BHEEMILI
98488 77544, 91606 78799

Bheemili Dhorathota VUDA Approved 360 Sq. North East Corner. 289 Sq. E/F Plots Sale. No Mediators Only. Direct Parties. Ph: 8073033857.

VUDA approved 487 Sq.Y beside Goldstar Layout, Dorathota, Bhimili. Buyers only ✆ 7396819103, 9676684514.

Nagarapalem 8000Sqyds 30 Ft & 10 Ft Road Entrance 400 Mts to beach Road to Boyapalem. ✆ 9704012866, 7760232232.

భీమిలి GPR లేఅవుట్ వుడా పంచాయతీ బిట్స్ అమ్మబడును కొనబడును. పంచాయతీ 300 గ॥ N/F @ 18K/-, 400 గ॥ &200 గ॥ @12K. 7386520369.

BHOGAPURAM

Bhogapuram VMRDA approved Plots 500 Mtrs. to Highway, Ready for Construction with all amenities. Ph: 9394143777.

VUDA proposed Plots at Gantlam, Savaravilli-Bhogapuram - Sizes: 167/ 183/ 390 Sq.yds. E/W Face. Contact: 8142539756.

Sunray Village Layout 1388Sq.yds, N/F Plot for Sale Nr.Club House Savaravilli at Bhogapuram Direct buyers Only.8309950167

PLOT FOR SALE
BHOGAPURAM
EAST, NH-16 167, 200, 334, 400, 600 Sq.yds,
PHASE-1, 2, 3, 4, 6....
VMRDA (RERA) GATED COMMUNITY LAYOUT,
Nr. MIRACLE SOFTWARE,
Nr. INTERNATIONAL AIRPORT.
BANK LOAN FACILITY.
"Best price.. Get Own.."
✆9346516388

Bhoomatha, Prasanthvihar, Housing colony, Near Raghu College, 188 Sq.yds South Facing plot @ 20000/- Negotiable.✆ 9849661099.

Direct NH-5 N/F Commercial Plots 400, 600 Sq.Yds & VUDA, RERA, 200 Sq.Y. E/F plots at Pusapatirega, Nr. Airport. ✆ 8897956418.

Bhogapuram Beach Rd Facing Gated Comm VMRDA Plots & Villas with Swimming Pool, Club House 70% Bank Loan. ✆ 8712354999.

Rs.14500/- Per Sq.yds Bhogapuram Airport Nr. Tollgate Highway Facing Layout 202 Sq.Yds Aproved Plot E/F. ✆ 9603434344

Plots for sale in Prime area exactly opposite to Bhogapuram Airport in Redcarpet North facing 471 sq.yds and 266 sq.yds. contact: 9848605355

534 Sqyds VUDA Approved 3 Roads Corner Plot in Raja Infra Layout @ Akkivaram Near Bhogapuram for immediate Sale. Genuine Buyers only. ✆ 7032871499

200 Sqyds Plot for Sale at Bhogapuram, NH facing VMRDA & RERA Approved Layout contact: 6300043281, 9000562466.

Rs.22000/- Per Sqy. Bhogapuram Opp. GumCity, Highway Facing Layout, 60 Ft Road Facing, Semi Commercial 300sqy S/F Approved Plot. ✆ 9348738659

Bhogapuram, Bheemili VMRDA Layouts New & Resale Plots 167, 267 500 1000 sq.yds near to Airport. ✆ 9966311167.

ఇళ్ళ స్థలాలు అమ్మకం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో
ఇళ్ళ స్థలాలు కేవలం
గజం 3999/- మాత్రమే
7095002999

భోగాపురం & ఎయిర్‌పోర్ట్ హైవేకి 1KM దగ్గరలో 60' తార్‌రోడ్‌కి ఆనుకొని 30 సెంట్లు S/F స్థలం అమ్మకం. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్. 9492746527.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ పోలిపల్లి వద్ద NH-5 ఆనుకొని 1000 చ॥గ॥లు 2 బిట్లు స్థలం అమ్మకమునకు కలవు. ✆ 9550329507, 9440193463.

HOUSE PLOTS FOR SALE
SQYD 7500/-10 KM TO BHOGAPURAM AIRPORT, 2KM TO JONNADA RINGROAD, NEAR 4 ENG COLLAGES, BT ROAD APPROACH, GVMC LIMITS, BHEEMIL SRO VIZAG DISTRICT
KALINGA PROPERTIES (Direct owners)
✆ 8009777977

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి అతి దగ్గర ముంజేరు నీలాద్రి టౌన్‌షిప్ ఉడాఅప్రూవల్ 200చ॥గ॥(60x30) W/F అర్జెంట్ సేల్ 6281018335, 9701347962

ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి అతిచేరువలో భోగాపురం టోల్‌గేట్ దగ్గరలో VMRDA లేఅవుట్‌లో ప్లాట్స్ అమ్మకం. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 8897030313

భోగాపురం Airport దగ్గరలో 27లక్షలు గల ప్లాట్లు 17 లక్షలకే పొందే అవకాశం. VMRDA, RERA APPROVED. 9701598389.

భోగాపురం హైవేరోడ్డు ఆనుకుని ఉన్న VMRDA లేఅవుట్‌లో ప్లాట్లు అమ్మకానికి కలవు. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ✆ 9490489566, 9908892389.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరలో 383 చ॥గ॥ 46x75 ఈస్ట్ ఫేస్ హైవేకి 500M దూరంలో VMRDA &VUDA అప్రూవల్ ఓనర్ ప్లాట్. 9398844051.

భోగాపురం- శ్రీకాకుళం నేషనల్ హైవేకి దగ్గరలో 190 ఎ॥ VMRDA టౌన్‌షిప్‌లో ఫేజ్-1 N/F, 200+200=400 చ॥గ॥, గ॥ 8000 ఫిక్స్ బ్యాంక్‌లోన్ సదుపాయం. 9502191141.

Rs.16000/- చ॥గ॥ భోగాపురం ఎయిర్‌పోర్ట్ హైవేకి 500 Mtrsలో 167 చ॥గ॥ W/F చుట్టూ ఫెన్సింగ్‌తో VUDA అప్రూవ్ ప్లాట్ అమ్మకానికి కలదు. ✆7780354216

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరలో హైవేని ఆనుకొని S/E కార్నర్ 200 చ.గ. ఉడా Plot అమ్మకంనకు కలదు. ఫోన్: 7386438888, 8985367663.

CHODAVARAM

SS Vally A. కొత్తపల్లి K. కోటపాడు దగ్గర 23 ఎకరాల లేఅవుట్‌లో 145 చ॥గ॥ 521 Plots అమ్మకానికి కలదు. Ph.: 8977612333.

GAJUWAKA

167 Sq.Yds East Facing Plot For Sale at VUDA 40 Feet Road, Samathanagar, Gajuwaka, Vizag. Contact: 9652222678.

KOTHAVALASA

Goldeen Future Developers - Kothavalasa: Sq.Yard @ 11,999/- in 266 Acres, Free Regg, Loan. ✆ 90005 69895 / 93964 49680.

Santhapeta Near Kothavalasa 1 KM to Highway 40 Ft Roads East, DTCP, 3 Plots, Each 202Sq.yds, No Broker ✆ 9542733399.

13,500/- కే గజం కొత్తవలస జం॥కి కేవలం 1KM లో ఉడా అప్రూవ్డ్. వెంటనే ఇల్లు కట్టుకునేలా ఇళ్ళ స్థలం అమ్మకం. ✆ 9652635807.

Rs.8999/-Per Sq.Yds కొత్తవలస పోలీస్‌స్టేషన్‌కి 2KMలో 222 చ॥గ॥ N/E కార్నర్ VUDA అప్రూవ్డ్ అర్జెంటు సేల్ (నో మీడియేటర్స్). ఫోన్ : 7893653636

KOMMADI

325 Sq.yds 65'x45' NW Corner 30' Rd AU Teachers Layout Kommadi No Broker's. Call: 7993599575

KURMANNAPALEM

300 S.yds S/F Desapatrunipalem 40' Road & 172 Sqyds N/F Vinayakanagar Layout Kurmannpalem ✆9848152703, 7989017900.

484 sq.yds (242+242) plots at Talarivanipalem near Aganampudi VUDA approved. ✆ 9290151755

కూర్మన్నపాలెం రాజీవ్‌నగర్‌లో MIG-I ఉడా S/F, 96 చ॥గ॥ అమ్మకమునకు కలదు. స్పాట్ రిజి॥వారికి తగ్గింపు కలదు. 9848496317, 7801056074

స్టీల్‌ప్లాంట్‌క్వార్టర్స్‌కి 1KM దూరంలోఉన్న దేశపాత్రునిపాలెంలో 900 గ॥ స్థలం మెయిన్‌రోడ్డునుంచి 2వబిట్ Saleకికలదు. 9849551282, 9963632244

KAPULUPPADA

186 Sq.Yards East Facing VUDA Approved Plot for Sale at Kapuluppada. Ph: 8523002263

భీమిలి బీచ్ రోడ్డుకి అతి సమీపంలో కాపులుప్పాడ ఏరియాలో ఉడా అప్రూవల్ లే అవుట్‌లో 200, 167 చ॥గ॥ ప్లాట్ తక్కువ ధరల్లో అమ్మకం. 6309488679.

LANKELAPALEM

PLOT FOR SALE
267 Sq.Yds,(40x60)
PLOT West Facing, 4th bit from Highway
@ RAJUPALEM, 3KM from LANKELAPALEM
(side road of APOLLO TYRES)
7349572001

176 Sq.Yds N/F in Residential area very near to Lankelapalem Junction and NH-way Ph No: 9441367511.

350 Sq.Yds, 3 Bits, 3 Roads Corner Nr. MBA College, 1KM to Lankelapalem Jn., to Sabbavaram Road. ✆ 9849084355.

లంకెలపాలెం జం॥ నుంచి 300 మీ॥ దూరంలో జాతీయ రహదారిని ఆనుకొని 209 చ॥గజాల స్థలం అమ్మకానికి కలదు. ✆ 9704614814.

MADHURAWADA

545 Sq.Yds. Panchayat Bit, Mahalaxmi Nagar Layout Madhurakallivanipalem, Gambhiram. Ph: 7731919854, 7799188992.

Excellent VUDA Approved A.U.Teachers Layout 311 Sqy N/F Plot, Opp. Park is for Sale at Madhurawada. Ph: 8978522999

Plot 267 Sq.yd. Madhurawada PM Palem NGO Society Surya Tulasinagar behind cricket stadium. Ph: 9440665668

Madhurawada kapuluppada vuda plots 216, 245 267, 751, 960, 1000 1200, 4200, details: 9866883434.

Madhurawada VUDA Approved South West Corner 1100 Sq.Yds. Aiswarya Layout. Direct Parties Only. Cont: 8073033857.

Chandrampalem, Madhurawada 150 Sq.Yds. South Road. Hit Site for Sale in Chandrampalem Gramam. Con: 8073033857.

Madhurawada VUDA Approved South West Corner 800 Sq.Yds SKML Layout 60x120 near RTC Colony. Direct Parties. 8073033857

P.M.Palem, Commercial 80 Ft. Road 160 Sq., 311 Sq. Cricket Stadium Opp. 60 Ft. Road 260 Sq. Kommadi 267 Sq., E/F, 311 Sq.W/F. 40 Ft. Road. ✆ 6302379709.

Midhilapuri VUDA Colony 217 Yds., P.M.Palem Cricket Stadium Opp. 60 Ft. Road Semi Commercial 267 Yds (Kommadi 267, 311, 622 Yds) VUDA Approved Sites. ✆ 8179369758.

Madhurawada Commercial Site 600, 1200 Yard NH-5 Facing (IT SEZ Jn., 1000 Yard 80 Ft. Road Facing Site) ✆ 8328461652.

110 S/F (49L), 111 E/F (House), 167 S/E, 168 W/F, 207 (E,N,S Corner) 200 S/W, Madhurawada, 200 E/F (65 L) 400 N/E, Kommadi. 300 N/S, Sagarnagar. ✆ 8309028771.

Site for sale 191 Sq.yds North West Corner Baba College Road Last Bustop, P.M. Palem. ✆ 9440974059, 8688694166.

VUDA PLOT FOR SALE
☛NORTH EAST CORNER
☛383 SQ.YDS
☛LAKE VIEW LAYOUT
@MADHURAWADA,
Near Registrar Office
✆9948333303

మధురవాడ సినీపోలిస్ వెనుక 800 గజాల సైట్ ఫర్ సేల్. క్లియర్ డాక్యుమెంట్స్ No బ్రోకర్స్ డైరెక్ట్ ఓనర్. సంప్ర : 9030688999.

MURALINAGAR

Immediate Sale 200 Sq.yards, LRS (VUDA) approved, South Facing, Near Birla Jn. Kalinga Nagar, Madhavadhara, ✆9440605235.

N A D

East Facing Residential plot 306 yds Viman nagar NAD Vizag for Sale contact: 94410 21552

NARSIPATNAM

నర్సీపట్నం శారదానగర్ శ్రీరామరాజునగర్ నందు బైపాస్ రోడ్డు E/F, 2BH ప్లాట్స్ (మున్సిపల్ అప్రూవల్) అమ్మకానికి కలదు. SBI లోన్ సదుపాయం. 9908605656

PENDURTHI

200 Sq.y VUDA Site S/F RK Township, Seshadri Nagar Nr. National Highway Road, Pendurthi For Sale. ✆ 9493529724, 8074199615.

పెందుర్తి BRTS రోడ్డుకి 300 మీటర్లు అఖిలేశ్వరి హాస్పటల్ బ్యాంక్‌కాలనీ E/F 221 గ॥ స్థలం అమ్మకం. 20' రోడ్డు. 8247809482, 7799771199

చినముషిడివాడలో N/F 400 గ॥లు & N/F 133 గ॥లు 167 గ॥లు స్థలంలు అమ్మకంనకు కలవు. 6281307400, 9985049722.

పెదగాడి జనచైతన్య లేఔట్‌లో L.P.No.14/2012 N/W కార్నర్ ప్లాట్ (267 Sq.Yards) అమ్మకమునకు కలదు. ఫోన్ : 9966888444

పెందుర్తి- కొత్తవలస (దేశపాత్రునిపాలెం) Sai Bharati (VUDA) 200 (EAST), 450 Sq.d (N-E) అమ్మకానికి. 9912102520, 8555881570.

RUSHIKONDA

Rushikonda-Chepalupada Beach Rd., Nr.Blue Marino 400& 200 Syds Nidigatu HarbourCity Beside 200Syds VUDA Plots. 8822909999.

Sagar Nagar Nr. Beach Road 500 Yds (Yendada 300, 700 Yds) (Rushikonda Nr. Radisson Hotel 601, 775 Yds) (Tarakarama Layout 167, 596 Yds) VUDA Sites. Ph: 8179369758.

SABBAVARAM

PLOTS FOR SALE
సబ్బవరం: V.V. రామారావు VUDA లే-అవుట్ కాలనీలో 433.33 గజాలు, 40 ఫీట్ రోడ్స్, 2 స్థలాలు, ఈస్ట్ ఫేసింగ్‌లో వెంటనే అమ్మబడును.
CONTACT
9542166678

సబ్బవరం జం॥ & అసుకపల్లి మెయిన్ రోడ్డుకి 500 మీ॥ దూరంలో ఇల్లు స్థలములు & కొత్తవలస దగ్గరలో ఫామ్ ల్యాండ్ చ॥గ॥ 4,500/- ✆ 8125341776

SEETHAMMADHARA

505 SqYd S/F Plot for Sale at Sithammmadhara, Doctors Colony, Old ACB Office Road, VSP. Cont: 9542588664 / 9848069317.

293 Sq.Yrds N/F Four Storied (Old) Near Ganesh Babu Hospital, seethamadara@5.50 cr. Buyers only. 99661 95222, 81421 95222.

SUJATHANAGAR

Plot : 135 S.Y (43x28) @ 36000/-, 248 S.Y. (80x28) @ 42,000/- in sujathanagar, Opp : Satyasaibaba Temple, C1 Zone Park for Sale. Ct : 9848482728, 9346826838.

VUDA 216 Sq.Yds West Face Plot for sale at Chinamushidiwada, Nr. Sarada Peetam with Bank Loan. 9494183627, 9059503475

SIMHACHALAM

VUDA LP 200Sqyds N/F 40ftRoads at SRPuram Near Adavivaram to Sontyam Road, Rdy to Build House Rate PerSqy. 23000/- Rate Per Sqy.23,000/- Bank Loan Available.✆9346109000

పెందుర్తి, ఆనందపురం NH5 గండిగుండంజంక్షన్ రామవరంరోడ్డు, NH5, 300Mts. VMRDAAprvd. ప్లాట్లు 200 చ.గ. W/F కలవు. 7288055558

SHEELANAGAR

170 గ॥ E/F, 144 గ॥ E/F-3 బిట్లు 116.66 గ॥ (35x30)W/F, 110 గ॥ (32x31)W/F 30Ft. BT రోడ్స్ GVMC లిమిట్స్ దుర్గానగర్ పెదనరవ రెడీటుకనస్ట్రక్షన్ రీజనబుల్ రేట్స్ 9291504988.

TAGARAPUVALASA

400 SqY, 770 SqY (VUDA approved), 3865 SqY Surrounded by Residential Area Near Tagarapuvalsa. Mob: 9848426532.

"Vizag-Vizianagaram" Tagarapu Valasa, near Avanti College 603 N/E Corner Plot for Sale Sq.Yd, Rs.25000/- Also Available for Lands Layout Purpose we buy Plots and Lands Around Vizag-Vizianagaram. Cont: 9849356645.

166.66 Sq.Yds Plot No: 10 Subhagruha Venture Approved by VMRDA Korada Vill. Next to Rajapulova Jn., Padmanabham 9989964882

VZM ROAD

9500/- VUDA Plots @ Jonnada SwathI Promoters, VZM Road, West Facing 240 Sq.Yds, LP No. 77/2007 ✆ 9848112187, 8121216789.

167 Sq West, VMRDA Diamond City, Backside of Raghu Engg. College @ Fortune Hills VUDA Layout 5KM to Airport ✆ 8522814321

109 Sq.Yds. విజయనగరం రామనారాయణం టెంపుల్‌కి 6 కి॥మీ॥ దూరంలో సైట్ అమ్మకానికి కలదు. Contact 9494760691.

చెల్లూరు బైపాస్ దగ్గర VZM టౌన్ లిమిట్ ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ 167 గజాలు - 19 లక్షల నుంచే భోగాపురం ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 20 నిమిషాలు 80% బ్యాంక్‌లోన్ అర్హత ✆ 7799551096.

19 లక్షలకే 240 గజాలు విల్లా Plot ఈస్ట్ రోడ్డుపోటు KVR లేక్‌వ్యూ లేఅవుట్, విజయనగరం టౌన్ @ రామనారాయణం టెంపుల్ ✆ 9493707594.

TUNI

తుని, D.మార్ట్ ప్రక్కన మున్సిపల్ లే-అవుట్ 40x60 స్థలములు 265 చ॥గ॥ x 4. అమ్మకంనకు కలవు. నో బ్రోకర్స్. ✆ 98485 82586, 92474 69099.

తుని, D.మార్ట్‌కి ఎదురుగా NH.5కి ఆనుకొని 3500గజాలు (60x600) కమర్షియల్ స్థలము అమ్మకంనకుకలదు. నోబ్రోకర్స్. ✆ 9848582586, 9247469099

GENERAL

Bhimili Harbour City Phase1 VMRDA 200 Yds. W/F Dhorathota 200 Yds. W/F Dabbanda 2223 Sq.Yd. N/W Facing Plots. 8759199999.

Kothavalasa Near Register office VUDA Approval Plots 70% Bank Loan. Contact: 9493670167.

357Sq.yds. Site in layout beside NH Nathavalasa Toll Nearby Road to Airport for Immediate Sale. No Brokers. 8247382793.

విజయనగరం దగ్గర కోరుకొండ ఇంటర్‌నేషనల్ స్కూల్ మెయిన్‌రోడ్డు ప్రక్కన 58x95=612 గ॥ ఉడా సైట్ N/E కార్నర్ గ॥ 9000/- లకే. 9959637799.

కలిదిండి గ్రూప్
అందిస్తున్న అద్భుతమైన రిసార్ట్ ప్లాట్లు
విజయనగరం మరియు అనకాపల్లి సమీపంలో
✦ కాపుకాస్తున్న మామిడి చెట్లతో కూడిన ప్లాట్లు
✦ 33 అడుగుల అంతర్గత రోడ్లు
✦ రిసార్ట్ సదుపాయాలతో
✦ 200, 500, 1000 చ॥గ॥లలో
✦ చ॥గ॥ 3999/- (అనకాపల్లిలో)
✦ 4999/- (విజయనగరంలో)
మరిన్ని వివరాలకు
కలిదిండి గ్రూప్
88860 88852
88860 88853

SITE FOR SALE
విశాఖపట్నం జిల్లా, తగరపువలస, అవంతి కాలేజ్ నుండి Divisకి వెళ్లే రోడ్డు మూలకుద్దు గ్రామం గోస్తనీ River View
3600 Sq. Yd.
Near Bhogapuram, International Airport.
✆7386373388

★ Nr.THAGARAPUVALASA, POLIPALLI హైవే ఫేస్ (Nr. Bhogapuram Intl. ఎయిర్‌పోర్ట్, బీచ్ కారిడార్, మెట్రో)
★ ANANDAPURAM, నీలకుండీలు హైవే, గండి గుండం (Nr. గూగుల్ డేటా సెంటర్)
★ BHOGAPURAM హైవే ఫేస్
★ RAGHU COLLEGE ROAD ఫేస్.
★ చ॥గ॥ 6500/-,12K,15K,21K, 26K.
★ గేటెడ్ కమ్యూనిటీ VMRDA Plots, బ్యాంకు లోన్సుతో
✆9247457590

HOUSE PLOTS FOR SALE
SQYD 7500/-10 KM TO BHOGAPURAM AIRPORT, 2KM TO JONNADA RINGROAD, NEAR 4 ENG COLLAGES, BT ROAD APPROACH, GVMC LIMITS, BHEEMIL SRO VIZAG DISTRICT
KALINGA PROPERTIES (Direct owners)
✆9114911473

వేపగుంట జంక్షన్‌కు 6KM దూరంలో GVMC పరిధిలో తక్షణమే ఇల్లు కట్టుకునే స్థలం చ॥గ॥ 15 వేలు మాత్రమే. Ph: 8179735533.

వారాహి ఫామ్‌హౌస్ వైజాగ్‌లో 290Sq.Yd. (6 సెంట్లు) స్థలం ఆఫర్ 5,55,555/- (1 BHK, రెయిన్‌డాన్స్ & పూల్) MNR స్పేస్, 9393120181, 7675873076

భూమి పూజకు సిద్ధం హైవే హారిజోన్ 08-02-26 శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీకాకుళం నేషనల్ హైవే ఆనుకొని SUDA అప్రూవ్ ప్లాట్స్ 167, 200 Sq అమ్మకం కలవు బ్యాంక్ లోన్ కలదు. 8790388887.

వైజాగ్ తర్లువాడ గూగుల్‌డేటాసెంటర్, ITహబ్ దగ్గర ఉడా 300గ॥ నీలకుండీలు-గిడిజాల ఉడా N/F 622,778&1555గ॥ 60&40' రోడ్స్ 9885166445

మధురవాడ- మిథిలాపురికాలనీ రెవిన్యూ లేఅవుట్ ఉడా అప్రూవ్డ్ బిట్ నెం. III, PlotNo: 192, 220చ॥గ॥ (34'x60') అమ్మకం, నోబ్రోకర్స్. 6303235803.

అమరావతి రాజధానికి అతిదగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఔట్ LPNOతో E5,E7 4వేస్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ॥13500/- మాత్రమే. 9346492840, 9848366789.

PLOT FOR SALE
311 Sq yards (40x70) South facing, 60 ft Road, VUDA Approved L.P.No: 8/2000, SAI PRIYA LAYOUT Beside JATHARA
MADHURAWADA
@ 80,000/- Sq Yards
Dircet Buyers only
Cont: 99661 95222, 81421 95222

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

N&E faced office space (3250 Sft) for sale @ Sheela Nagar facing NH-16 opp D-Mart with rest rooms & 2 Parkings 8885063890.

2600 Sq.Ft. Commercial Space for Sale. Near Madhavadhara VUDA Colony Corner Building. Near 48 Last Bus Stop, Vizag. Now receiving Rs.70,000/- Month Rent. ✆ 8143099665.

4000 Sft. Commercial Space, 2nd, 3rd Flr (1,30,000 Rent PM each floor) at Ramnagar Main Road @ 8999/- per sft. ✆ 9246643439.

Dwarakanagar Commercial 162 Sq.Yds G+2 Getting Rent 1,50,000/- & 292 Sq.Yds M.V.P. Colony 167 Sq.Yds Plot for Sale. ✆ 8599996668

డాబా గార్డెన్స్ నందు 1000 చ.గ.ల గోడౌన్స్ అమ్మకమునకు కలదు. Ph: 7337231537

LEASE

GENERAL

Fully Covered 3000 Sft Industrial Shed 1.40 Acre is Ready Long Lease in Anandapuram Nr. Google Data Center. 9494666686.

610 Sq.yards Commercial Plot for 15 Years Lease at Beside 100 feet Road, Simhachalam, VSP. Ct: Kiran 9346213129.

Fully furnished Plug and Play Property for Lease @ Yendada. Ideal for Service Apartments / Guest Stay. 9 AC Rooms with quality furniture. Fixtures & Appliances, Well maintained, Ready to Operate Zero Setup Cost, Start from Day1, Suitable for Corporate / Managed Stays Ph: 9966224472, 9561976668.

నాణ్యమైన ప్రజా సేవలపై దృష్టి

అల్లూరి డీపీఓకి ప్రశంసాపత్రం అందజేస్తున్న కమిషనర్ కృష్ణతేజ

పనబొంట, న్యూస్‌టుడే: ప్రభుత్వ లక్ష్యాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సమష్టిగా పని చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ సూచించారు. శనివారం ఆయన విశాఖపట్నం, అల్లూరి, పోలవరం జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దు. అసంపూర్తిగా ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ఈనెల 15 నాటికి అన్ని పన్నుల వసూళ్లు పూర్తి చేయాలి. ఉద్యోగుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఒకేసారి 77 మందికి సీనియారిటీ, మరో పది వేల మందికి పదోన్నతులు కల్పించడమే అందుకు నిదర్శనం. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేస్తే, మరింత ప్రగతి సాధ్యమవుతుంది. విధులను విస్మరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు' అని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ పనితీరు చూపిన విశాఖ, అల్లూరి జిల్లా డీపీఓలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌తో పాటు ఇతర పంచాయతీ అధికారులు, కార్యదర్శులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. జడ్పీ సీఈఓ నారాయణమూర్తి, డిప్యూటీ సీఈఓ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంస్కారం లేని చదువు వ్యర్థం

మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు



వెంకయ్యనాయుడుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న పాఠశాల యాజమాన్యం

పెందుర్తి, న్యూస్‌టుడే: చదువు ఎంత ముఖ్యమో.. దీంతో పాటు సంస్కారం అవసరం. సంస్కారం లేని చదువు వ్యర్థమని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉపాధ్యాయులు, విద్యార్థులకు సూచించారు. శనివారం పెందుర్తిలోని బాలాజీ హైఫీల్డ్స్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. విద్యా సంస్థల ఛైర్మన్ మండవ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు విద్యార్థులు, ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. పిల్లలకు పెద్దలను గౌరవించడం, కుటుంబంతో కలిసి జీవించడం, ప్రకృతిని ప్రేమించడం, సాటి మానవుల పట్ల కరుణ చూపడం నేర్పించాలని సూచించారు. దేశంలో కులాలకు అతీతంగా అనేక మంది అద్భుతమైన తెలివితేటలున్నాయన్నారు. కేంద్రం అందిస్తున్న పద్మశ్రీ పురస్కారాలు సామర్థ్యం ఉండి గుర్తింపు రాని వారికే ఎక్కువగా వస్తున్నాయన్నారు. నైపుణ్యాభివృద్ధిని చదువులో ఒక భాగం చేయాలన్నారు. ఆర్థిక శక్తి లేకపోయినా తెలివితేటలుంటే సులభంగా జీవించవచ్చన్నారు. కన్నతల్లిని, మాతృభూమిని, అమ్మభాషను మరిచిపోవద్దని పిలుపునిచ్చారు. తొలుత ఆయనకు విద్యాసంస్థల యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. పాఠశాల ఆవరణలో వెంకయ్యనాయుడు మొక్కలు నాటారు. కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, విద్యావేత్త ఆళ్ల, కొఠారు, హైదరాబాద్ సహకార బ్యాంకు ఛైర్మన్ కొమ్మరెడ్డి రాంబాబు, సామాజికవేత్త వేణుగోపాల్, మహారాజ కో-ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ కె.రాజా, శ్రావణ్ షిప్పింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

'జ్ఞాననిధి... ఆచార్య చందు సుబ్బారావు'


సంస్మరణ సభలో నివాళి అర్పిస్తున్న సాహితీవేత్తలు

సీతంపేట, న్యూస్‌టుడే: సైన్స్, సాహిత్య రంగాలకు అనేక సేవలు అందించిన జ్ఞాననిధి ఆచార్య చందు సుబ్బారావు అని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం శ్రీనగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చందు సుబ్బారావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు సాహితీవేత్తలు నివాళి అర్పించారు. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ సభ్యులు ఆచార్య కె.ఎస్.చలం అధ్యక్షత వహించిన కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, విశ్వహిందీ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆచార్య వి.బాలమోహన్ దాస్ తదితరులు పాల్గొని... చందు సుబ్బారావు సేవల్ని ప్రశంసించారు. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, ఆచార్య రాజేంద్రప్రసాద్, డాక్టర్ ఎం.శ్రీనివాస్, డాక్టర్ తెలజ, బి.ప్రకాష్, జేవీ. సత్యనారాయణ మూర్తి, డాక్టర్ డీవీ సూర్యారావు, చందు సుబ్బారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

'వైకాపా నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు'

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ జరిగినా, ఆ పార్టీ నాయకులు యథేచ్ఛగా అబద్ధాలు చెబుతున్నారని విశాఖ ఎంపీ శ్రీభరత్ ధ్వజమెత్తారు. శనివారం రైల్వే న్యూకాలనీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైకాపా నాయకులు తమ ఎజెండాను నెరవేర్చుకోవడానికి వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు. ఎన్‌డీడీబీ నివేదికలో జంతుకొవ్వు ఉందని తేలిందని, ఆ విషయమే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు. సిట్ విచారణలోనూ నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిందని గుర్తు చేశారు. అసలు కల్తీయే జరగలేదని వైకాపా నాయకులు మాట్లాడటం, వారి బరితెగింపు ధోరణికి నిదర్శనమన్నారు. దీనిపై జాతీయ మీడియాకు వైకాపా అధికార ప్రతినిధులు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని స్వయంగా అప్పటి తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఒప్పుకున్నారన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ దశ మారబోతోందని పేర్కొన్నారు.

అప్పన్న సన్నిధిలో తనికెళ్ల భరణి

తనికెళ్ల భరణిని సత్కరిస్తున్న పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు, చిత్రంలో నటుడు గౌతంరాజు

సింహాచలం, న్యూస్‌టుడే: ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, మరో నటుడు గౌతంరాజు శనివారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వీరికి అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు స్వామివారి ప్రసాదం అందజేశారు.

రుషికొండ ఐటీ హిల్స్‌కు రెండు ఆర్టీసీ బస్సులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రంలో నడపనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. రుషికొండ ఐటీ హిల్స్‌కు వెళ్లే ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రెండు బస్సులను శనివారం మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విశాఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. భవిష్యత్తులో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సరసన నిలుస్తుందన్నారు. స్త్రీ శక్తి పథకంలో విశాఖ రీజియన్ ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో సుమారు 6,500మందికి పదోన్నతులు కల్పించామన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు నాలుగుకోట్ల మంది ప్రయాణాలు చేశారన్నారు. ఆర్టీసీలో కార్గో విభాగాన్ని బలోపేతం చేశామన్నారు. కార్యక్రమంలో భాగంగా విధుల్లో ప్రతిభ చూపిన సిబ్బందికి మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆర్టీసీ విజయనగరం జోన్ ఈడీ జి.విజయగీత మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన బస్సులు కొత్తవలస, విజయనగరం ప్రాంతాల నుంచి నడుస్తాయన్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ దొన్ను దొర, ఆర్‌ఎం బి.అప్పలనాయుడు, డిపోల మేనేజర్లు, యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

బస్సులను ప్రారంభిస్తున్న రవాణాశాఖ మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు తదితరులు

EENADU eClassifieds

LEASE/ RENT

GENERAL

LEASE 35,000 Squre Feet BUILDING FOR LEASE AT MADHURAWADA NEAR CARSHED JUNCTION. Suitable for Schools, Colleges etc. CONTACT 9908261912

Long Lease/Rent 5000 Sft. with Shed, 2 Floors Building with Shop, Near to Highway B Block, Autonagar, Vizag. Ph: 9949082222, 9949775504, 9437783111

Industrial Plot Lease /Rent Plot No: 48 (1800 Sqyds+RCC Buil/Shed/Open Space Aganampudi, Nr. Cancer Hospital. Cont: 9866645889, 9866895777.

WANTED

GENERAL

Wanted Site for Petrol Bunk in & around Visakhapatnam, Size 30Mx30M. Long Lease or Sale Clear Title. ✆ 9246645339.

Wanted Plot 267 to 300 Sq.Yds. Plot Sale / Development between Madhavadhara, MVP Colony, Direct Parties only. 9390850051.

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

WANTED One Independent Building for School purpose or old School setup in front of big road within main city of Vizag. Contact Ph: 94408 78272

భీమిలి, సంగివలస, కొమ్మాది ప్రాంతాలలో 3 బెడ్‌రూమ్ హౌస్ 30Ft రోడ్, ఇండిపెండెంట్ హౌస్ కావలెను సంప్ర. వాట్సాప్/ ఫోన్: 7337456288

TO LET

AKKAYYAPALEM

New 3 Bed Room Flat 1600 SFt. GF, Woodwork / Car Park/ Lift @ NGGO's Col., Akkayyapalem for Resi. Ph: 8332825878, 9989024538.

BEACH ROAD

2 BHK East Facing Indp. House for Rent in Lawsonsbay Colony, Beach Road with Cars Parking. Cont: 9573251409.

GAJUWAKA

@Old Gajuwaka Burma Bazar Backside 3B/R Independent House with ac 2000 Sft Car park Only for Family. ✆ 9246621836.

KURMANNAPALEM

Tolet Spacious 3bhk in Kurmannapalem central area, Acs, beds, fridge etc. Ideal for company GH and family. contact: 9866182944

MVP COLONY

Lawsonsbay Colony 3BHK 2600 Sft. 1st Flr. for Rent for Office/ Residence. Each Flr. 1 Flat. Good Interiors. 9849363118.

2BHK, 1200 SFt. Semi Furnished Flat (No Lift, Only Bike Park) on 3rd Flr. for Rent at S-5. Nr. MVP Double Rd. Rent: 13,500/- including Maintenance. Cont: 9866813355.

MADDILAPALEM

Tolet: New flat, 1680 sft, 3 BHK, North facing, Good interiors near krishna college, vsp. Ph: 8464858263

RUSHIKONDA

New 3BHK 1675 Sft. N/F Cupboards Lift Car Parking All Amenities behind Gitam Eng Clg. Families Only. ✆ 9848017428.

RAMATALKIES

For Rent: Pent House 3BHK 4th Floor with lift & Car parking, 1450 Sq.Ft Behind Ramatalkies Theatre. ✆ 9710947109

SIRIPURAM

2BK flat at siripuram Ville royale available for rent Con No: 9999799430

SEETHAMMADHARA

Tolet Single Bed Room is available for Rent Seethammadhara North Extension Layout. Ph: 9491906340.

1600 Sft. Nr. SFS School, Seethammadhara. Suitable for any Commercial/ Guest House/ IT Office for Rent. Ct.: 9866890860.

GENERAL

Shop for Rent. 360 Sq.ft Dondaparthi main circle, Visakhapatnam. ✆ 9704190842.

2BHK Flat in 2nd Floor North Facing with Semi Furnished Achuri Apartments Seethammadhara. ✆ 9437491950/8018395636

2BHK For Rent Back Side Taj Hotel, RK Beach, 1100sft, 2bedroom, 2 Bathroom, 3 Balconies, Near Novotel Hotel, Vizag. Ph: 9182219698.

2 BHK for rent /sale at Seethampeta Visakhapatnam. Contact: 9866676562 or 7702509578

2 BHK 975 Sft Fully Furnished AC TV Fridge Cots Inverter Dining Sofas at Sanivada Aganampidi Near to NH. contact: 8143233692

For Rent 3BHK with no wood work, beside Vizag Vibes Hotel, Visalakshinagar. Cont: 9908727323

COMMERCIAL

ANANDAPURAM

Rent at Anandapuram Jn., Shops of 400 Sft. Each @ Ground, 1st Flr. & 800 Sft. Each @ 2&3rd Floor. Cont: 9848798168, 7036775891.

AKKAYYAPALEM

3 Floors-Each Floor 1350 Sft Commercial Space For NBFCS, Offices, Service Centers, Institutes, Narasimhanagar. ✆ 9966611854

To-Let Commercial Shop/ Office 1000 Sft. Akkayyapalem Main Road Nr. Sangam Office Bus Stop Cont: 9493174782/ 9493546007.

DWARAKANAGAR

Commercial Space 2nd Floor (725 – 1375) Sft Near Helapuri Hotel, RTC Complex Signal East Facing. ✆ 9849995599.

GAJUWAKA

Godown (Ware House) 700 Sft Open Place, 9000 Sft 3 Floors Office Space 4500 Sft All In One Premises for Rent @ Gajuwaka Industrial Estate E-Block, Vizag. 9849113137.

GODOWN FOR LEASE GAJUWAKA AUTONAGAR D EXT. 13000 SFT GODOWN WITH 74 HP POWER ✆9848771300

JAGADAMBA

3000 Sft. Commercial Space Ground Floor, East Facing for long lease, Opp. Melodi Theatre, Jagadamba Jn. 9494666686.

MADHURAWADA

Tolet/Long lease Madhurawada 1100 Sft Commercial Maruti PDN Paradise car shed. Highway facing. For Clinics, Banks, Offices. 94406 31208.

3200 sft commercial space for rent in Ground & 1st floor in prime locality near NH16 Highway of PM Palem 80 feet road with lift and parking. Preferred for Office or Corporates Call or msg: 9059209162

MVP COLONY

Tolet Commercial Space, Ground Floor, 2300 Sft, Road Point, Sector-1, @ MVP Colony. Ph : 98857 07988, 80083 71382

Commercial Space for Rent/ Lease 550 Sft. First Floor @ J.R. Nagar Venkojipalem near Lansum Square M.V.P. Double Road JN., V.S.K.P. ✆ 8718888197.

MADDILAPALEM

New 4500 Sft 3 Floors Office Commercial Space Opp: Kalabarati, Pitapuram Colony, Cellar Lift Ready to Rent. ✆ 9866431649.

PENDURTHI

Commercial Space for Rent Banks/Shops/Stores Sree Challapalli Enclave, Pendurthi, Pulagavanipalem Road. 2934 Sft. Contact: 8886672207, 6281261043.

RAMNAGAR

4 FLOORS OF COMMERCIAL SPACE FOR RENT 12000 Sft., 1st, 2nd, 3rd & 4th Floor, Each Floor 3000 Sft., Parking & Lift Available. Opp. Agarwal Eye Hospital, Ramnagar, Main Road, Vizag. Ideal for Showrooms, Corporate Offices & Hospitals. Ph: 98854 65865

RAMATALKIES

Ground Floor Commercial 2500 Sq.ft for Rent ideal for showrooms. Rama Talkies main Road, CBM Compound. Ph: 9030033244.

SIRIPURAM

Dasapalla Hills 3BHK Furnished Flat 2nd Floor 1550 Sft. Attached Bath Rooms, A.C., Modular Kitchen. Cont.: 9394708899.

SEETHAMMADHARA

Commercial Space 2000 Sft. for Rent at Seethammadhara NRI Road, SBI Bank, For Office / Clinics / Bank / MNC. Ph: 9014171258.

To-Let for Commercial 3rd Floor Beside AMG Hospital, Nakkavanipalem, Visakhapatnam. 9848579492, 7780396741.

Commercial Office Space 2200 Sft. For Rent, Seethammadhara, B.S.Layout, behind 4th Town P.S., VSP. ✆ 9963324242, 9848199077.

2 B/R, Drawing Room, Dining Hall, Kitchen, Balconeys & exclusive Car parking @B.S.Layout, N.E Sithammadara, near Pure 'O' Natural, Vizag. Flat in RAJ Towers available for Rent. Contact: 9441306364, 9930196364

YENDADA

Commercial Property for Rent Ground Floor with 1700 Sft. Carpet area at Yendada (Near SBI) Cont: ✆ 8179256722.

GENERAL

TO LET (COMMERCIAL) COMMERCIAL BUILDING/ SPACE 1500 SFT at Veterinary Colony, Visalakshinagar, Visakhapatnam. Ideal for Bank/ Corporate Office/IT. Parking available. 7981685667

TOLET COMMERCIAL 3500 SFT in first floor

RING ROAD OPPOSITE CIRCUS GROUNDS in VIZIANAGARAM 77026 12347

Office space (1000 SFT) Available at 1st Floor Satya Enclave Opp: Prince Apartment parallel lane to VIP road, VSP. Cont:9440193125.

Ramnagar Nr. Care Hospital G.Flr Comml 2500 Sft @ 1,25,000/- 1st Flr 2100 Sft 3 B/R Furnished @ 36K. ✆ 9246212671/ 9866735212.

2304 S.Ft. 1st Floor SEMI COMMERCIAL SPACE FOR LEASE Total First Floor 2304 S.Ft. at CBM Compound, Near VIP Road, VIZAG ✆99495 44424

SECOND SALE

Sell& Buy Old Furniture/ Cots/ Almars/ Fridges/ Sofas etc. on your behalf Masetty &Co. Nehru Bazar, Dwk ✆ 0891-2798616, 2563759

JOBS

Wanted Sales Staff (M/F) Shridurga Enterprises. Exclusive Ayurvedic Showroom, Hotel Green Park Rd., Jagadamba Jn., 9440513448

Part Time Job Opportunity in MNC any Retd. Person/ Sr. Citizen / Housewives, Age : 30-70yrs. 10th Pass Fixed Salary, PF, ESI Cont : 9966385515.

ITI/ Diploma/ B.Tech, Civil or Any Degree Holders M/F with M.S. Office knowledge at Aditya Architects & Engineers, Sankaramatam Road, Vizag. ✆ 9440195777, 9182377149.

Wanted Male Admin Incharges, Marketing Staff and Female Telecallers (Must be Married) Qualification any Degree. Age Limit 25 to 45 Years. Salary: 12000/- to 22000/-. Working Location: Master Minds College, Vizag. Contact: 80085 57071, 92487 22267.

Wanted Cashier-1 Waiters -5, Stall Boys-5, Captain-1 to work at Subbaiahgaru Hotel, Vizag. Contact (✆): 8919836717.

Wanted Female Receptionist and Female Maths Tutor Job Location Near RTC Complex Contact : 98850 80592

Require Accountant-Male only. Qlf: B.Com., M.Com., MBA(Finance) Salary 15K-20K(Negotiable) Job @ Madhurawada, Job Role-Tally, Prime, E-Invoicing, M.S.Office, GST TDS. Walk-In: Sat-Sunday. 9942323499. 10AM-1PM.

Store Manager & Business Dev-A2 Playmore Gaming Zone Vizag 5+ yrs Exp. Edu: BBA/ Grad. Sal: 20 K+ Call: 9603077960.

Wanted MBA Qlf. Staff for HR Dept. Dharithri Advisory Nr. RTC Complex, Vizag. Ph.: 9676538666. Internships available.

Receptionist Female/ Office Assistant for Front Office with communication skills required for a construction firm. Near Jagadamba Junction, Vizag. 9290016616.

Wanted Saree Shop 1) Cashiers, System Operators Content CreatorsEditors Salegirls, Security Gards. 6304492504, 8008352727.

Sales Executive to work in Ceramic Tiles Company for Vizag Area. Qlf: BA/BBA with 2 yrs exp. in sales. ✆ 9848110029.

Office Asst with Computer Knowledge (Female) & DTP Operator for a Reputed Ad Agency, R&B Jn. Nr. NAD. ✆ 9121216401.

Wanted Driver Full / Part time. Contact: 9848185652.

Wanted Tally Operator to work Place Gajuwaka, Autonagar Contact Cell: 9440939930.

Wanted Counter Sales Men (Inter/ Degree) Location: Bhuvaneswari Paints (Ramatalkies And Marripalem). Ph: 9703009555.

Urgent Requirement for Civil engineers Exp. 3-5 Yrs to work on site in & Around Vizag for Company Located at Yendada. Cont: 8977458111.

*Wanted Sales Boys & Girls Chandana Fabrics, Gajuwaka. Cont: 9441020003.

Shriram Finance Wanted Managers for BDM Role M/F Sly: 20K-45K. Exp in Life, Health, Motor Prefered. Ph: 9391565225.

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

An environmental consultancy firm in Vizag is seeking a Technical Asst with a degree in Chemical/ Civil Engineering or M.Sc. Environmental Sciences, along with working knowledge of EIA/EMP preparation & environmental regulatory processes. GIS skills and strong technical documentation abilities will be an added advantage. ✆ 9609509999.

WANTED ఆంధ్రప్రదేశ్‌లో నెం.1 రియల్ ఎస్టేట్ & కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేయుటకు ఈక్రింది ఫుల్‌టైమ్ / పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు ఆహ్వానం. ❖డిప్యూటీ డైరెక్టర్స్ (T) - 4 ❖సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ - 6 (30k+) ❖వైస్ ప్రెసిడెంట్స్ - 10 (15k+Sal+Commi) మార్కెటింగ్ అనుభవం + టీమ్ ఆర్గనైజ్ చేయగలిగిన వారికి ప్రాధాన్యత. House Wives & Retired persons also apply బి. లక్ష్మణరావు, MVP కాలనీ, VSP ✆7989291294

WANTED BTAH, Gajuwaka, Vizag. 1. SUPERVISORS Mechanical for Dumpers 2. WELDERS 3. ELECTRICIAN for Dumpers 4. MECHANICS for Loaders & Excavators 5. SUPERVISORS (STORE) for Dumper Spares 9966228132

WORKSHOP CALL "CAREER OPPORTUNITY IN REPUTED BANK & FINANCIAL SERVICES - TRAINING PROVIDED" LOOKING FOR STABLE INCOME + LONG TERM CAREER ☞ Join our career opportunity workshop designed for career restart, Retired but not tired officials, Educated House wives and anyone intrested in finance and wealth creation. BENEFITS: ❖Flexible working opportunity ❖Unlimited income potential ❖Career as an financial Partner ❖Stock market basics & fundamentals ❖Certifications included HAND HOLDING AND MENTORSHIP PROVIDED CAD LABS, R&B Jn., NAD Jn., VSP ✆7036416761

WANTED Dip / BE / Mech / QA / QC / Retd, Fluent English / Hindi - Vizag Locals Preferred. Interested candidates are please share your CV whatsapp Ph. No. ✆7680955815 STRESZA SYSTEMS GAJUWAKA, VIZAG

WANTED Urgently required for Construction Company in Visakhapanam ❖ACCOUNTANT with 8 to 10 Years, Tally Exp. (Vizag - Aganampudi) ❖ENGINEER (QA/QC) with 4 to 6 Years, (Pan India) Immediate joining candidates will be preferred. RATNADHAR INFRA LIMITED AGANAMPUDI, VIZAG ✆9550620212 8885264123

WANTED SUPERVISOR Salary: Approx 25k • Should be able to speak English or Hindi • Preferred with some basic accounts Background • Should have 5 years of experience ✆8008070165 TSB CONSULTANCY, Waltair, Vsp

వైజాగ్‌లో ప్రముఖసంస్థకు కొత్తగాబ్రాంచిలు ప్రారంభిస్తున్న సందర్భంగా 30 సం॥లు పైబడిన M/F హౌస్‌వైవ్స్/ రిటైర్డ్‌పర్సన్స్ మేనేజర్స్‌గా కావలెను. మంచిజీతం +Incen కలదు. 9550097707

టాటామోటార్స్ కమర్షియల్ వెహికల్ వర్క్‌షాప్‌లో పనిచేయుటకు మెకానిక్ హెల్పర్స్ లారీ ఎలక్ట్రీషియన్స్ సూపర్‌వైజర్స్ Exp. ఉన్నవారు కావలెను. 8977112399.

ఋషికొండ దగ్గర హోటల్‌లో పనిచేయుటకు అనుభవం గల వంట. టీ మాస్టార్స్, టిఫిన్, చైనీస్ నాన్‌వెజ్ చేయుటకు సూపర్‌వైజర్స్ & సర్వీస్‌బాయ్స్ ✆9849896688.

విశాఖపట్నం నందు హోటల్‌లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, హౌస్‌కీపింగ్, బెల్ బాయ్స్, స్టాఫ్ కావలెను. సంప్రదించండి. ✆ 9246234599.

MVP లో గల ప్రముఖ రెస్టారెంట్‌లో పనిచేయుటకు Non-Veg మాస్టర్స్ (2) & వెయిటర్స్ (స్త్రీలు) కావలెను. ✆ 8247721345, 6301169467.

అర్జెంట్‌గా కావలెను ప్రైవేట్ బ్యాంక్స్ & పవర్ ప్లాంట్స్ MNC Ltd.,లో పనిచేయుటకు P.O's, క్యాషియర్స్, క్లర్క్స్, మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, ట్రైనీ ఇంజినీర్స్ (G.T.E) అటెండర్స్ (కంప్యూటర్ & D.E.O's) టెలీకాలర్స్ Q: 10th, ఇంటర్ ఏసీ డిగ్రీ, డిప్లొమో & బి.టెక్., MBA, MCA, ITI, M/F జీ: 16 to 45K, Age: 18 to 36 ✆ 7799992384

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

మీరు ఏ ఇన్సూరెన్స్‌లైఫ్, జనరల్ & హెల్త్, చిట్స్, పోస్టల్ ఏజెంట్‌గా చేస్తున్నారా అయితే 50 లక్షలు సంపాదించుకొనే సువర్ణావకాశం. Ct: 9542064694.

స్త్రీలు కావలెను (20 నుండి 50) తెలుగులో మంచి వాక్చాతుర్యంతో మాట్లాడగలిగే వారికి జీ: 9000 & బోనస్ మీ బయోడేటా వాట్సప్ ✆ 8074051881 గాజువాక.

కుక్స్, బేటీకేర్, ఆయాలు, వార్డ్‌బోయ్స్, నర్సులు, హెల్పర్స్ కావలెను. డ్యూటీ: 10 /12 /24 గం॥లు. జీ॥ 18-25 వేలు + వసతి +భోజనం @ వైజాగ్ ✆ 9666600858.

ఉచితహాస్టల్‌తో శిక్షణ& ఉపాధి నిరుద్యోగ యువతీ/ యువకులకు ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అసెంబ్లీ ఆపరేటర్, M.S.Office, స్పోకెన్‌ఇంగ్లీష్‌పై శిక్షణ ఇవ్వబడును. 9704633675, 7331144859.

లాసన్స్ బే కాలనీ నందు సెలూన్ షాప్‌లో పనిచేయుటకు తెలుగు, హిందీ తెలిసిన అనుభవంగల సూపర్‌వైజర్ (సీనియర్ సిటిజెన్‌కు ప్రాధాన్యత) మరియు హెల్పర్ కావలెను. Con: 9985671776, 7013242468.

RKS ఫౌండేషన్‌లో పనిచేయుటకు GNM B.Sc నర్సు అనుభవంగల స్టాఫ్, 20 వేలు జీతం & వార్డ్‌బాయ్స్, ఆయాలు, జీతం 15 వేలు, ఫుడ్, అకామిడేషన్ ఫ్రీ. సికింద్రాబాద్- 9676532323.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో Dy. డైరెక్టర్స్-4 Sr. వైస్ ప్రెసిడెంట్స్-6 పనిచేయుటకు వయస్సు: 35+ కల్గిన M/F కావలెను. జీ॥ 15-20K+ ఇన్సెంటివ్. చిట్‌ఫండ్స్, ఇన్సూరెన్స్, R/Eలలో చేసినవారికి ప్రాధాన్యత. 9885494169

ప్రముఖ FMCG సంస్థలో పనిచేయుటకు ఫ్రెషర్స్ (M) సేల్స్/మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను ఆకర్షణీయమైన జీతం, పెట్రోల్, ఇన్సెంటివ్. ✆ 8897455789, 9390918114

కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు * కంప్యూటర్ ఆపరేటర్ (F) * సూపర్‌వైజర్ * ఆఫీస్‌బాయ్ * సర్వెంట్స్ కావలెను. వాట్సప్: 9949129054, 9347473257.

శ్రీ వీలర్ షోరూంలో పనిచేయుటకు ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం 20,000/- సంప్రదించండి. ✆ 9989039966.

వైజాగ్‌లో వృద్ధులకు, బెడ్ పేషెంట్లకు సేవచేయుటకు కేర్ టేకర్స్, ఆయాలు కావలెను. సంప్రదించండి. 7997772025.

విశాఖపట్నం నరసింహనగర్లో గల మాబ్రాంచ్‌లో చేయుటకు కంప్యూటర్ అనుభవంగల టెలీకాలర్స్(F), మార్కెటింగ్ Exes. (M), ఆఫీస్ బాయ్ కావలెను. 9246644499

మా ఆఫీస్‌నందు పనిచేయుటకు ఏదైనా ఇంటర్/ డిగ్రీ కల్గిన పురుష అభ్యర్థులు టెలీకాలర్, సూపర్‌వైజర్, 30 సం॥లోపు ✆ 8688926789/ 9246638799

WORKERS, /DESIGNERS, FLEX Machine operators-Flex Boards తయారుచేయుటలో అనుభవం కలవారికి ప్రాధాన్యత .HINDUSTAN GLOW SIGNS, Behind Sri Durga Ganepathi Temple, సీతంపేట -98483 11737

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

ఉస్మాన్ బైండింగ్‌లో & జిరాక్స్ షాప్‌లో పనిచేయుటకు బైండర్స్, జిరాక్స్ తెలిసిన స్టాఫ్ కావలెను జీతం: 20,000, 11,000 వైజాగ్. ✆ 8096205520, 8074561863

Axis Bank, IDFC, CITY యూనియన్ బ్యాంకులో Asst. మేనేజర్స్, క్యాషియర్స్ కావలెను (ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్) కలదు ✆ 8121847899.

వైజాగ్ మల్కాపురంలో కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. (అవుట్‌సోర్సింగ్) జీతం:22,000/- అర్హత ఏదీ డిగ్రీ, బి.టెక్, MBA (స్త్రీ / పురుషులు) వయస్సు: 35 సం॥లోపు ✆ 8121847899.

వైజాగ్ రెస్టారెంట్‌లో పనిచేయడానికి యువకులు కావలెను (వెయిటర్‌లు), భోజనం & వసతి కల్పించబడును. అనుభవం అవసరం లేదు. ✆ 9676575827.

20 మంది ఉండే గర్ల్స్ హాస్టల్‌నందు అక్కడేఉండి పనిచేయుటకు వంటమనిషి, పనిమనిషి కావలెను. ఫుల్లీ ఫర్నిష్డ్ లేడీస్ హాస్టల్ లీజుకు కలదు. 7337473659

కూలీలు కావలెను. భువనేశ్వర్ పెయింట్స్ & హార్డ్వేర్, రామ టాకీస్ మరియు మర్రిపాలెం, వైజాగ్. Ph: 8886571718.

శ్రీ భారత బాల వికాస, విశాఖపట్నం (B.O.), (భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ) A.P.లోని జిల్లాల్లో మండలాలవారీగా మండల కో-ఆర్డినేటర్స్ Q: 10+2, వయస్సు: 42, జిల్లా ఇన్‌చార్జ్ వయస్సు: 37, మంచి జీతం, డిగ్రీ అటో. Cont: 8309417526

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేర్టర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిల్ ఇంగ్లీష్ ఏదైనా 2 బాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 776006

Male/ Female హౌస్‌కీపింగ్ స్టాఫ్ ప్యామిలీతో PM Palem నందు ఉన్న ఫంక్షన్ హాల్‌కు కావలెను. Ph: 9346184828

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంజిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168

MARKETING/ SALES

Wanted immediately Marketing Managers Education: Any Degree Earn up to 2 to 3 lakhs. contact: 9959083267

FACULTY/ TEACHERS

Wanted Teachers for all Subjects, Primary & Higher Classes at Vizag. Contact: 9866979696, 9490990946.

Wanted Teachers for KG to 7th Class Maths, Schience, Hindi, English, Social, Chinnamusidiwada Cont: 9110723438, 9573968872.

Wanted Physical Science Teacher (6th 10th Std.) & GK Faculty, Qlf: B.Tech or M.Sc or B.Sc, Dwarakanagar, Vizag. ✆ 9059131444.

Wanted exp. & qulfd. School Academic Incharge (M/F), Salary - 20 to 25,000/- & LKG, UKG Teachers. Salary Negotiable. Sri Krishna School, Maddilapalem. ✆ 8106321819.

Wanted Principals & Academic Deens for Classes VI to X and for Primary I to V (E.M) Qualified, Experienced are preferable. Communication Skills must. Salary: 50,000/- to 70,000/-. Contact: Sri Gayatri Vidyanilayam, Visakhapatnam. Ph: 9246612798, 9246742789.

పట్టాభిరెడ్డి గార్డెన్స్‌లో CBSE 5th Class చదువుతున్న అమ్మాయికి ఇంగ్లీష్, హిందీ బోధించుటకు టీచర్ కావలెను. ✆7981940111, 9491788178.

DRIVERS

Wanted Travel Experience Car Drivers. Contact: 7008284510.

పరవాడ ప్లాస్టిక్ కంపెనీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ & డ్రైవర్స్ (హెవీ/లైట్) కావలెను. జీతం 15 నుండి 20 వేలు సంప్ర॥ 9493969749/ 9848899279.

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 Sundays with live examples- Institute For Accountants. ✆ 9292959527, 9640054074

Wanted we need Accountant with Tally Experience and please send Resume to nknathan2007@gmail.com ✆ 7989789962.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

MEDICAL

Wanted Female Pharmacist (B Pharmacy) for Kameswari Medicals, Gopalapatnam, Visakhapatnam. Cont: 9393031193.

NAD జం॥ దగ్గర ఫార్మశీలో పనిచేయుటకు అనుభవం కలిగిన సేల్స్ బాయ్స్ & గర్ల్స్ & నర్సింగ్ గర్ల్స్ కావలెను. ✆ 6300429836, 7799666444.

SECRETARIAT- OFFICE STAFF

Just retired fit persons to work as supervisor for apartment with computer knowledge. Person age 50-65 from NAD to Muralinagar area. Ph: 9885551250

SECURITY GUARDS

స్కూల్‌లో పనిచేయుటకు అనుభవం ఉన్న సెక్యూరిటీగార్డు మరియు ఆయమ్మ కావలెను. వీరు భార్యభర్త అయి ఉండవలెను. ఇద్దరికి 18,000/- మరియు వసతి ఇవ్వబడును. శ్రీకృష్ణా స్కూల్, మద్దిలపాలెం. 8106321819.

సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీఆఫీసర్స్ కావలెను. Security Supervisors (Male only గాజువాక&వైజాగ్ సిటీ) మంచిజీతం ఇవ్వబడును . ✆ 9642333199.

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

కాశీ చార్‌ధామ్ నేపాల్+ముక్తినాథ్ కర్ణాటక, కేరళ +శబరి గంగాసాగర్+ కామాఖ్య, కులుమనాలి ద్వారకలు+జో॥ సిక్కిం, మేఘాలయ. సాయిచరణ్. ✆ 93983 36779.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

చెట్టుపల్లిలో గౌరమ్మ ఉత్సవం నేడు

నర్సీపట్నం గ్రామీణం, మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: గౌరీపరమేశ్వరుల ఉత్సవం చెట్టుపల్లిలో ఆదివారం జరగనుంది. ఉత్సవ విగ్రహాలను శనివారం రామాలయానికి తీసుకువచ్చారు. ఎం.కోడూరులో మోదమాంబ తీర్థ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం ముగ్గుల పోటీలు, గుర్రం, ఎడ్ల బళ్ల పరుగు పోటీలు జరగనున్నాయి. మాడుగుల నూకాలమ్మ కాలనీలో శ్రీకృష్ణ ఆలయం నిర్మాణానికి ఆర్యవైశ్య సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శ్రీనాథు శ్రీనివాసరావు రూ.50,116 విరాళంగా అందజేశారు.

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య ఆడి1: అనగనగా ఒకరాజు, ఆపరేషన్ పద్మ, సుమతీ శతకం, అనీ, ఆడి2: యుఫోరియా, ఆడి3: మన శంకర వరప్రసాద్ గారు, ఆడి4: ఎర్ర చీర, మిస్టర్ చిదంబరం గారు

చోడవరం: సాయిలక్ష్మి: బరాబర్ ప్రేమిస్తా, శ్రీసాయిలక్ష్మి: యుఫోరియా, పూర్ణా: మన శంకర వరప్రసాద్ గారు

ఇంటింటా సౌర వెలుగులు

సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే

ఏటా విద్యుత్తు ఛార్జీల భారం పెరుగుతుండటంతో బిల్లులు చెల్లించేందుకు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. పీఎం సూర్యఘర్ పథకంలో కేంద్ర ప్రభుత్వం రాయితీపై సోలార్ యూనిట్లు మంజూరు చేస్తుండటంతో పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇళ్లపై ఏర్పాటుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. నెలకు రూ. రెండు వేల వరకు బిల్లు వచ్చే ఇంటికి 3 కేవీ సామర్థ్యం గల సౌర యూనిట్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్తు బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదని ఈపీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు.

★ పీఎం సూర్యఘర్ పథకంలో ఒక్కో ఇంటికి గరిష్ఠంగా 3 కిలోవాట్ల వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధం ఉన్నాయి. మూడు కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ప్రాజెక్టు ఏర్పాటుకు సుమారు రూ.2 లక్షల వరకు అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.78 వేలు రాయితీగా ఇస్తుంది. మిగతా 1.28 లక్షలకు బ్యాంకులు రుణంగా ఇస్తాయి. రెండు కిలోవాట్ల ప్రాజెక్టుకు సుమారు 1.44 లక్షల వరకు అయితే.. రూ.60 వేల రాయితీ వస్తుంది. మిగిలిన మొత్తాన్ని వినియోగదారులు భరించాలి. ఒక కిలోవాట్ ప్రాజెక్టుకు రూ.30 వేలు రాయితీగా ఇస్తారు. మూడు కిలోవాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుంటే నెలకు 300 నుంచి 350 వరకు యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్తు గ్రిడ్‌కు వెళ్తుంది. ఒక్కో యూనిట్‌కి రూ.2.9 చొప్పున ఈపీడీసీఎల్ చెల్లిస్తుంది. ఒకసారి పెట్టుబడితో సుమారు 20 ఏళ్ల వరకు ఉచితంగా విద్యుత్తు పొందవచ్చు.

మాడుగుల సబ్ డివిజన్ పరిధిలో ఇలా..

మండలం	పేర్ల నమోదు	యూనిట్ల ఏర్పాటు
బుచ్చెయ్యపేట	237	61
చీడికాడ	435	49
మాడుగుల	172	71
రావికమతం	318	61

ఇంటి పైకప్పుపై సోలార్ పలకలు

మిగులు యూనిట్లు గ్రిడ్‌కు వెళ్లడం ద్వారా ప్రతినెలా అదనంగా ఆదాయమూ పొందవచ్చు.

ఏర్పాటు చేసుకోవాలంటే..

పీఎం సూర్యఘర్ పోర్టల్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యుత్తు బిల్లు, ఇంటిపన్ను, బ్యాంకు ఖాతా వివరాలన్నీ వినియోగదారు పేరుతో ఉండాలి. చిరునామా తదితర వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత వెండర్‌ను ఎంచుకోవాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం తెలియకపోతే అవసరమైన పత్రాలతో వెండర్‌ను సంప్రదిస్తే ఆ ప్రక్రియ అంతా వారే పూర్తి చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో వెండర్లు చాలా మంది అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే సౌర యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వారిని సంప్రదించి వెండర్ల వివరాలు తెలుసుకోవచ్చు.

★ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రుణం కావాలంటే బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించాలి. అవసరమైన పత్రాలన్నీ సమర్పిస్తే పరిశీలించి రుణం మంజూరు చేస్తారు. ఆ వెంటనే వెండర్ సోలార్ ప్యానెళ్లు బిగిస్తారు. ఇన్‌స్టలేషన్ అయ్యాక ఫొటోలు తీసి పీఎం సూర్యఘర్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. విద్యుత్తు సిబ్బంది వచ్చి నెట్ మీటరు ఏర్పాటు చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. రోజుకు ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది, ఇంటి అవసరాలకు ఎంత వాడుతున్నాం, గ్రిడ్‌కు ఎన్ని యూనిట్లు వెళ్లింది ఈపీడీసీఎల్ యాప్‌లో తెలుసుకోవచ్చు.

విద్యుత్తు బిల్లు జీరో అయింది

మా ఇంటికి 3 కేవీ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నా. ఇంతకుముందు ప్రతి నెలా రూ.2 వేల వరకు బిల్లు వచ్చేది. విద్యుత్తును పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది. వేసవిలో ఏసీ వేసుకోవాలంటే ఎక్కడ బిల్లు పెరిగిపోతుందోనని భయపడే వాళ్లం. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యుత్తు బిల్లు జీరో అయింది.
– వాసు, బంగారుమెట్ట

ఉత్తర వాహిని తీరంలో నదీహారతి

ఏర్పాట్ల ప్రణాళిక పరిశీలిస్తున్న సభాపతి అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని ఉత్తరవాహిని తీరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలని సభాపతి అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో కలిసి శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. రెండు రోజులు ముందుగానే రావణాపల్లి జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని జలవనరుల శాఖ ఈఈ బాలసూర్యానికి సూచించారు. స్నానఘట్టాల ప్రాంతాన్ని శుభ్రం చేసే పనులన్నీ త్వరితంగా పూర్తి చేయించాలని కమిషనర్ సురేంద్రను ఆదేశించారు. ఈ ఏడాది ఉత్తర వాహిని వద్ద అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ పండితులతో నదీ హారతి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి సీఐ గఫూర్‌కు పలు సూచనలు చేశారు. అన్నపూర్ణ అక్షయపాత్ర ట్రస్టు తరఫున భక్తులకు ఉదయం అల్పాహారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గుళ్ల శ్రీను, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్ నాగేంద్ర రాజు, రావణాపల్లి నీటి సంఘం ఛైర్మన్ రుత్తల రాజేశ్వరరావు, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ఆదిలక్ష్మి, ఆర్డీవో వి.వి.రమణ పాల్గొన్నారు.

నేడు సభాపతి అయ్యన్న పర్యటన

మాకవరపాలెం, న్యూస్‌టుడే: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సభాపతి అయ్యన్నపాత్రుడు ఆదివారం ఉదయం లచ్చన్నపాలెం రానున్నారు. కొండల అగ్రహారం నుంచి రోలుగుంట మండలం కుసర్లపూడి వరకు రహదారి నిర్మాణం పనులతోపాటు స్వచ్ఛ రథాన్ని ప్రారంభిస్తారని ఎంపీడీవో ఛాయాసుధ చెప్పారు.

నైపుణ్యాలకే పెద్దపీట

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ఉపాధి, ఉద్యోగ రంగాల్లో నైపుణ్యాలకే పెద్దపీట వేస్తారని ఐటీఐ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ మధు శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వ ఐటీఐలో ఏర్పాటైన సీఎన్‌సీ సిమ్యులేటర్ ల్యాబ్‌ను శనివారం ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.10 లక్షలతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఆర్‌హెచ్ఐ మాగ్నెసిటా ఇండియా లిమిటెడ్ కంపెనీ సేవలను కొనియాడారు. ప్రిన్సిపల్ గౌరిమణి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఐటీఐ ప్రాంతీయ డీడీ మధు శ్రీనివాసరావు

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

గొలుగొండ, న్యూస్‌టుడే: కృష్ణదేవిపేట రహదారిపై గవిరంపేట వద్ద గోతులు ప్రమాదకరంగా మారాయి. – ఎం.సూరిబాబు, గవిరంపేట, ✓: వాహన చోదకుల ఫిర్యాదుతో గోతులను పరిశీలించాం త్వరలోనే రోడ్డు మరమ్మతుకు చర్యలు చేపడతాం. – ప్రసాదరావు, జేఈ, ర.భ.శా.

అ వీ ఇ వీ

తహసీల్దార్‌గా బాధ్యతల స్వీకరణ

గొలుగొండ, న్యూస్‌టుడే: గొలుగొండ తహసీల్దార్‌గా కాకర నూకరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. మాకవరపాలెంలో డీటీగా పని చేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు.

పన్నుల వసూలులో ముందంజ

చీడికాడ, న్యూస్‌టుడే: ఇంటి పన్నుల వసూళ్లలో చీడికాడ మండలం అనకాపల్లి డివిజన్ పరిధిలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.61.22 లక్షలు వసూలు కావాల్సి ఉండగా, శుక్రవారం నాటికి రూ.30.52 లక్షలు వసూలయ్యాయి. దుకాణాలు, కర్మాగారాల నుంచి రూ.86,700లకు రూ.39,700 వసూలు చేశారు. పెదగోగాడ పంచాయతీలో 89.22 శాతం, తునివలసలో 81, చెట్టుపల్లి, బి.సింగవరంలలో 75.45, జి.కొత్తపల్లిలో 72.65 శాతం వసూలైనట్లు ఎంపీడీవో హేమసుందరరావు చెప్పారు.

కుటుంబ సర్వే పరిశీలన

చోడవరం, న్యూస్‌టుడే: మండలంలో 27,835 కుటుంబాల సర్వే లక్ష్యం కాగా.. 14,640 కుటుంబాలు పూర్తయ్యాయని ఎంపీడీఓ సీతారామస్వామి చెప్పారు. లక్ష్మీపురం, దామునాపల్లి, చోడవరంలోని ద్వారకానగర్, ఖండేపల్లి గ్రామాల్లో పర్యటించి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు.

పాఠశాలకు కంప్యూటరు వితరణ

నాతవరం, న్యూస్‌టుడే: జడ్పీ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ పరిజ్ఞానం పెంపొందించేందుకు కంప్యూటర్‌ను అందజేస్తున్నట్లు గ్రామ పెద్ద వనిమిన నాగేశ్వరరావు చెప్పారు. ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు కుమారులు ప్రతి నెలా పంపే మొత్తంలో కొంత విద్యాభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కంప్యూటర్‌తోపాటు అనుబంధంగా పరికరాలను శనివారం ఉపాధ్యాయులకు అందజేశారు. మాజీ సర్పంచి సూర్యారావు పాల్గొన్నారు.

హనుమాన్ ఆలయ నిర్మాణం

నాతవరం, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో స్థానిక కొండపేట వాసులు హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ మేరకు రూ.4 లక్షలతో పనులు ప్రారంభించామని, రెండు నెలల్లో పూర్తి చేయనున్నట్లు నిర్మాణదారు శెట్టి సతీష్ చెప్పారు.

వాసవీమాత ఆలయంలో హుండీ చోరీ

చీడికాడ, న్యూస్‌టుడే: జి.కొత్తపల్లి ఆశ్రమంలోని వాసవీమాత ఆలయంలో హుండీ అపహరణకు గురైంది. భక్తులు సమర్పించిన కానుకలు రూ.రెండు వేల వరకు ఉంటాయని అంచనా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ చెప్పారు.

రహదారుల అభివృద్ధికి రూ.22 కోట్లు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద నర్సీపట్నం నియోజకవర్గానికి రూ.22 కోట్లు మంజూరయ్యాయని సభాపతి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఈ నిధులతో 29 రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు శనివారం పేర్కొన్నారు. మాకవరపాలెం మండలంలో ఆరు రోడ్లకు రూ.4.21 కోట్లు, గొలుగొండ మండలంలో 12 రోడ్లకు రూ.6.3 కోట్లు, నర్సీపట్నం మండలంలో నాలుగు రోడ్లకు రూ.3.37 కోట్లు, నాతవరం మండలంలో ఏడు రోడ్లకు రూ.8.12 కోట్లు కేటాయించామన్నారు. పనులన్నీ వేసవిలో పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారని చెప్పారు.

మాకవరపాలెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్ కళాశాల, వజ్రగడ జడ్పీ పాఠశాలలో వాలీబాల్ కోర్టుల ఏర్పాటుకు రూ.5.8 లక్షలు మంజూరయ్యాయి. కోర్టుల ఏర్పాటుకు తెదేపా మండల అధ్యక్షుడు రుత్తల యర్రాపాత్రుడు శంకుస్థాపన చేశారు. మండల ప్రత్యేకాధికారి రామ్మోహనరావు, ఎంపీడీవో ఛాయాసుధ, కార్యదర్శి ప్రసాద్, నాయకులు నాని, వెంకటరమణ పాల్గొన్నారు.

రావికమతం, న్యూస్‌టుడే: రావికమతం మండలంలో రహదారుల అభివృద్ధి, మరమ్మతుకు రూ.5.75 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి వీబీ జీ రామ్‌జీ పథకంలో రూ.6 కోట్లు మంజూరైనట్లు తెదేపా నాయకులు శనివారం చెప్పారు. 28 పంచాయతీల పరిధిలో 112 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, తెదేపా మండల అధ్యక్షుడు కోమటి శంకరరావు, నాయకులు శ్రీనివాసరావు, చినబ్బాయి, రాములు పాల్గొన్నారు.

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: కె.జె.పురం పంచాయతీలో రూ.4 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఎంపీటీసీ సభ్యురాలు లోవతల్లి, సర్పంచి రమణబాబు, జోగినాయుడు, నాయకులు పాల్గొన్నారు.

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు

స్వచ్ఛరథం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాజు

చోడవరం, న్యూస్‌టుడే: వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అధికారులకు సూచించారు. తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడుతో కలిసి పట్టణంలోని కోటవీధిలో శనివారం పర్యటించారు. సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. మరమ్మతు పూర్తయిన బోర్లను ప్రారంభించారు. దశల వారీగా సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఏఈ శాంతారాం, కార్యదర్శి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యురాలు రూపాదేవి, పీఏసీఎస్ అధ్యక్షుడు మూలునాయుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ డీవీ అప్పారావు పాల్గొన్నారు.

విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: దృష్టి సంబంధ సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాజు సూచించారు. జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 53 మంది విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. భోజనంలో రోజూ ఆకు కూరలు తినాలని, సెల్‌ఫోన్లు, టీవీ తెరకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎంఈఓలు పాండురంగారావు, సింహాచలం, హెచ్ఎం రామిరెడ్డి, వైద్యుడు శ్రీనివాసరావు, నాయకులు మల్లునాయుడు, డీవీ అప్పారావు పాల్గొన్నారు.

రైతులకు రాజముద్రతో పాసు పుస్తకాలు..

చోడవరం, రోలుగుంట, న్యూస్‌టుడే: ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు చెప్పారు. రోలుగుంట మండలానికి కేటాయించిన స్వచ్ఛ రథాన్ని శనివారం ప్రారంభించి రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. మండల ప్రత్యేకాధికారిణి నాగలక్ష్మి, తహసీల్దారు నాగమ్మ, ఎంపీడీవో నాగేశ్వరరావు, నాయకులు చంద్ర, పెద్దినాయుడు, బుల్లిబాబు, పోతురాజునాయుడు పాల్గొన్నారు. చోడవరం మండలం గంధవరంలో శనివారం రాత్రి రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. తహసీల్దార్ రామారావు, నాయకులు నానాజీ, అప్పలనాయుడు పాల్గొన్నారు.

14 నుంచి శివరాత్రి ఉత్సవాలు

రోలుగుంట, రావికమతం, న్యూస్‌టుడే: కుసర్లపూడిలోని పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో ఈ నెల 14 నుంచి 17 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. 15వ తేదీ రాత్రి రుద్రాభిషేకం, మూడు రోజులపాటు భజన పోటీలు, మహిళల కబడ్డీ, పురుషుల వాలీబాల్ పోటీలు, క్రికెట్ టోర్నీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు మాజీ సర్పంచి తాతాజీ చెప్పారు. ఉత్సవాల చివరి రోజున శివపార్వతుల విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు పేర్కొన్నారు.

★ రావికమతం మండలం కల్యాణపులోవలో పోతురాజుబాబు జాతర ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనుంది. మట్టి రోడ్డు నిర్మాణంలో భాగంగా కొండ గెడ్డ వద్ద రెండుచోట్ల తూములతో కల్వర్టులు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్, భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు రెండు ఎకరాల్లో మట్టి దిబ్బలను డోజర్‌తో చదును చేయిస్తున్నారు.

రోడ్డు ప్రమాద మృతుల్లో యువతే అధికం

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: సన్మార్గంలో నడిచినప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందని డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. డిగ్రీ కళాశాల విద్యార్థులకు శనివారం ఏర్పాటైన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వేగం అనేది భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడంలో ఉండాలే తప్ప బైకులను నడపడంలో కాదన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటోందన్నారు. బైకు మీద ఇద్దరే ప్రయాణించాలి. ఇద్దరికీ శిరస్త్రాణం ఉండాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్సుతోపాటు వాహనానికి సంబంధించిన పత్రాలన్నీ ఉంచుకోవాలన్నారు. కొంతమంది యువకులు గంజాయికి అలవాటు పడుతుండగా, కొందరు మత్తు పదార్థాల రవాణాలో భాగస్వాములు అవుతున్నారన్నారు. గంజాయితో పట్టుబడితే జైలు పాలవుతారని, నేరం రుజువైతే పదేళ్లకుపైగా శిక్ష పడే ఆస్కారముందన్నారు. నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామని, సీసీ కెమెరాల నిఘా అన్నిచోట్లా ఉందని పేర్కొన్నారు. సీఐ గఫూర్, వైస్ ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

ప్రశ్నపత్రాలు విడుదల చేస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

నేడు నమూనా పరీక్ష

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు జిల్లాలోని పలు కేంద్రాల్లో ఆదివారం నమూనా పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గౌతమ్ చెప్పారు. వారం రోజుల్లో ఫలితాలు విడుదల చేసి ప్రతిభావంతులకు బహుమతులు అందజేస్తామన్నారు. మూడు వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. నమూనా ప్రశ్నపత్రాలను డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఆవిష్కరించారు.

‘విద్యాంజలి’పై ఒకరోజు శిక్షణ

మాట్లాడుతున్న ఎంఈఓ పాండురంగారావు

రావికమతం, చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు విద్యాంజలి పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో మహేష్ సూచించారు. స్థానిక జడ్పీ పాఠశాలలో శనివారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి పోర్టల్‌పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 70 పాఠశాలల హెచ్ఎంలు హాజరయ్యారు. గైడ్ టీచర్‌గా రమణాజీ, మేడివాడ జడ్పీ పాఠశాల హెచ్.ఎం. రామారావు వ్యవహరించారు. ఎంఈవోలు లింగమూర్తి, బ్రహ్మాజీ పాల్గొన్నారు. చోడవరం జడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటైన కార్యక్రమానికి ఎంఈఓ పాండురంగారావు అధ్యక్షత వహించారు. మండలంలోని 62 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్య కమిటీ ఛైర్మన్లు హాజరయ్యారు. రిసోర్స్ పర్సన్‌గా గంగాధర్ వ్యవహరించారు. ఎంఈఓ-2 సింహాచలం, హెచ్ఎం రామిరెడ్డి, సీఆర్ఎంటీలు పాల్గొన్నారు.

మాకవరపాలెం, దేవరాపల్లి: మాకవరపాలెం జడ్పీ పాఠశాలలో ఎంఈవో మూర్తి అధ్యక్షతన విద్యాంజలి 2.0 పోర్టల్ నిర్వహణపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటైంది. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అయ్యే విధానాన్ని వివరించారు. దేవరాపల్లిలో శిక్షణ కార్యక్రమానికి ఎంఈవో ఉమ, ఉషారాణి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు.

శ్మశానవాటిక మార్గంలో తుప్పల తొలగింపు

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: జమ్మాదేవిపేట పంచాయతీ శివారు గ్రామాలైన ఎల్.గవరవరం, లోవ పొన్నవోలు శ్మశానవాటికకు వెళ్లే రోడ్డులో తుప్పలను తొలగించినట్లు గోసమాంబ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం సీఈవో రాజ్‌కుమార్ తెలిపారు. ఆయా గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే రోడ్డుకు ఇరువైపులా తుప్పలతో శ్మశానవాటికకు తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. మాజీ ఉప సర్పంచి నీలాప రాము, రత్తుల చినసూరిబాబు, గోసమాంబ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం నిర్వాహకులు శనివారం ఈ పనులను పరిశీలించారు.

పరిశ్రమలకు భూములివ్వం

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: బలవంతపు భూసేకరణ వద్దు.. పరిశ్రమల ఏర్పాటుకు భూములను ఇచ్చేది లేదంటూ పలు గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. ఆర్.భీమవరం, ఆర్.శివరాంపురం, మల్లాం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు శనివారం గ్రామసభలు నిర్వహించారు. సర్వే పేరుతో భూములను సేకరించేందుకు యత్నిస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వేకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సర్వే మాత్రమే చేస్తున్నట్లు తహసీల్దారు లక్ష్మి చెప్పగా పలువురు రైతులు అడ్డుకున్నారు. రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, సహాయ కార్యదర్శి ఎస్వీ నాయుడు తదితరులు రైతులకు మద్దతుగా మాట్లాడారు. అమ్మునాయుడు, బాజ్జీ, అప్పలనాయుడు, సత్యనారాయణ, నాయుడు పాల్గొన్నారు.

గ్రామసభలో స్థానికుల నినాదాలు

మార్కెట్ యార్డులో రైతుబజారు

నియోజకవర్గ కేంద్రాల్లో రైతు బజార్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మాడుగులకు సంబంధించి మార్కెట్ యార్డులో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సంత ప్రదేశాన్ని ఇప్పటికే చదును చేశారు. దుకాణాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి నాబార్డుకు పంపారు. రైతుబజారు ఏర్పాటైతే కూరగాయలు, పండ్లు, అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు స్థానికులతోపాటు గిరిజనులకు మంచి వేదిక అవుతుంది. మాడుగులలో సంత రోజున ట్రాఫిక్ ఇబ్బందులకూ తెరపడుతుంది. అన్నక్యాంటీన్‌కు సమీపంలో రైతు బజారు ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ అప్పలరాజు చెప్పారు. యార్డులో ఇప్పటికే ఉన్న ఏడు షెడ్లను రైతుబజారుకు వినియోగించే విషయమై నాబార్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు పంచాయతీ కార్యదర్శి నాయుడు పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, మాడుగుల

రైతుబజారు ప్రతిపాదిత స్థలం

చిత్రలేఖనం పోటీల్లో బాలుడి ప్రతిభ

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: మాడుగుల గ్రామానికి చెందిన పుట్టా రోహిత్ చిత్రలేఖన పోటీలో ప్రతిభ చూపాడు. 8వ అఖిల భారత బాల బాలికల చిత్రకళా పోటీలు చోడవరం చిత్రకళా సమాజంలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. మాడుగుల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న పుట్టా రోహిత్ స్వర్ణ పతకం సాధించారు. సబ్ రిజిస్ట్రార్ గీతా లక్ష్మి, చిత్రకళా నిలయం వ్యవస్థాపకుడు బొడ్డేడ సూర్యనారాయణ, ఆర్క్ ప్రసాద్ పాల్గొన్నారు.

పతకం, ప్రశంసా పత్రంతో రోహిత్

తెలుగు సాహిత్యంపై ఉపన్యాసానికి ప్రశంసలు

మైసూరుకు చెందిన భారతీయ భాషా సంస్థ విజయవాడ మేరిస్ స్టెల్లా కళాశాలలో ఈనెల 5, 6 తేదీల్లో ‘భారతీయ జ్ఞాన పరంపర.. తెలుగు సాహిత్యం’ అంశంపై రెండు రోజుల సదస్సు నిర్వహించింది. మాడుగుల డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు పులపర్తి పైడిరాజు శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మ పర్వం, యుద్ధ తంత్రం అనే అంశాలపై ఉపన్యసించి ప్రశంసాపత్రం అందుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ సి.వి.ఎస్.ఎస్.శాస్త్రి తెలిపారు. కళాశాల అధ్యాపకులు పైడిరాజును అభినందించారు.

ఉత్సాహంగా ఎడ్లబళ్ల పరుగు పోటీలు

చీడికాడ, న్యూస్‌టుడే: అప్పలరాజుపురంలో అభయాంజనేయస్వామి తీర్థం సందర్భంగా శనివారం ఎడ్లబళ్ల పరుగు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పోటీలో 15 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. మొదటి స్థానంలో వారాది భరద్వాజ్ (దేవరాపల్లి), 2, 3, 5 స్థానాల్లో బండారు చరణ్‌హర్ష (కె.ఎల్.బి.పట్నం, చీడికాడ), నాలుగో స్థానంలో కొయిలాడ మోహన్ (కె.జె.పురం) ఎడ్లు నిలిచాయి.

చోడవరం పట్టణం: స్థానిక చిన్నబజారులో గౌరీ పరమేశ్వరుల మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే రాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లునాయుడు, వెంకట అప్పారావు, పప్పు శ్రీను తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం కోలాటం, నేలవేషాలతో గౌరీపరమేశ్వరుల ఊరేగింపు జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కేశవస్వామి దేవాలయంలో ఆదివారం అన్నసమారాధన నిర్వహించనున్నారు.

ప్రథమ విజేత భరద్వాజ్‌కు నగదు బహుమతి ఇస్తున్న నిర్వాహకులు

రోలుగుంట, న్యూస్‌టుడే: రోలుగుంట, కశిరెడ్డిపాలెం సమీపంలోని లక్ష్మీపురంలో గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. కోనేరులో భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. లక్ష్మీపురంలో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

నిమజ్జనోత్సవంలో భక్తులు

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **శ్రీ చిదంబరం గారు**
స్క్రీన్-2: **మన శంకర వరప్రసాద్ గారు**

గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ మహాత్మ జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎ.రూప తెలిపారు. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.

మాతృ మరణాలు నివారించాలి

మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

వన్‌టౌన్, న్యూస్‌టుడే : జిల్లాలో మాతృ మరణాలు నివారించాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని..గత ఏడాదిలో జరిగిన ఘటనలపై ఆరా తీశారు. గర్భిణులకు ప్రసవ సమయంలో అవసరమయ్యే సేవలు అందించేందుకు స్థానిక ఏఎన్ఎంలు అందుబాటులో ఉండాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్‌ప్రసాద్, ఏపీవీవీపీ డాక్టర్ ఉషాప్రసాద్, వీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సామిని, కేజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ లూసీ, డీఐఓ డాక్టర్ ఎన్వీ.సమత తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే హడలిపోతున్నారు. – పైడంనాయుడు, పరవాడ ✓: త్వరలో సంబంధిత సిబ్బందిని రప్పించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జునరావు, డిప్యూటీ ఎంపీడీవో, పరవాడ

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం సీబీఎం చర్చి దారిలో వ్యర్థాలు, చెత్త పేరుకుపోయాయి. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని కోరుతున్నాం. – పి.సూర్యానారాయణ, ✓: పరిశీలించి చర్యలు చేపడతాం పేరుకుపోయిన చెత్తను తొలగిస్తాం. – పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి సబ్బవరం.

?: పెదగొల్లలపాలెంలో చెత్తను సంపద తయారు చేసే కేంద్రానికి తరలించాల్సి ఉండగా గెడ్డలో వేస్తున్నారు.– దినేష్ కుమార్, ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం చెత్తను తరలించే ఏర్పాటు చేస్తాం. – చైతన్య, మండల వార్డు సచివాలయ అధికారి, సబ్బవరం.

వేపగుంట, న్యూస్‌టుడే: ?: కోట నరవ కాలనీలో మురుగు కాలువలు శుభ్రతకు నోచుకోవడంలేదు. – వెంకటేశ్వరరావు, ✓: సంబంధిత సిబ్బందితో కాలువలు శుభ్రం చేయిస్తాం. – కృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టరు.

'పడ'కేసిన ప్రాథమిక ఆసుపత్రి..!

వైద్యుల కొరత.. అరకొర సౌకర్యాలు
సబ్బవరం పీహెచ్‌సీ దుస్థితిదీ

సబ్బవరం, న్యూస్‌టుడే

ఆపరేషన్ థియేటర్‌లో పడకల దుస్థితి

సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దీన్ని యూజీపీహెచ్‌సీ డీగ్రేడ్ చేయడంతో పలు వైద్య సేవలు అందకుండా పోయాయి. వైద్య సిబ్బందిని కూడా తగ్గించేశారు. దీంతో స్థానికులు వైద్య సేవల కోసం విశాఖపట్నం, అనకాపల్లి వెళ్లవలసి వస్తోంది.

✦ పీహెచ్‌సీ భవనం నిర్మించి సుమారు 50 ఏళ్లు దాటడంతో శిథిలమైంది. గోడలు బీటలు వారాయి. స్లాబ్ పెచ్చులూడటంతో వర్షం పడితే నీరు కారిపోతోంది. మరుగుదొడ్లు శిథిలమయ్యాయి. గతంలో ప్రసూతి వార్డు, జనరల్ వార్డు, అత్యవసర వార్డు ఉండేవి. ఆయా గదులు శిథిలం కావడంతో వాటిల్లోని పడకలను ఆపరేషన్ థియేటరులో ఏర్పాటు చేశారు. ఇటీవల పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఈ ఆసుపత్రిని సందర్శించినప్పుడు కొత్త భవనం నిర్మించి 50 పడకల ఆసుపత్రిగా మార్చి అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఏడాదైనా ఇంత వరకు అడుగు కూడా ముందుకు పడలేదు. దీనిపై ప్రధాన వైద్యుడు ఎన్ఎస్ఆర్ చక్రవర్తి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి చెందిన దస్త్రం ప్రస్తుతం ఆరోగ్య శాఖ డైరెక్టరేట్‌లో ఉందని చెప్పారు.

'నాడు.. నేడు' ఇలా..

✦ 30 పడకల ఆసుపత్రి స్థాయిని 6 పడకల ఆసుపత్రిగా మార్చేశారు. అప్పట్లో 45 మంది వైద్యులు, సిబ్బంది ఉండగా, ప్రస్తుతం 14 మంది పనిచేస్తున్నారు. ✦ గతంలో ఎక్సరే ప్లాంటుతో పాటు ఒక రేడియో గ్రాఫర్ ఉండేవారు. ప్రస్తుతం రేడియో గ్రాఫర్ ఉండగా ఎక్సరే ప్లాంటు పనిచేయడంలేదు. ✦ కు.ని.ఆపరేషన్లు తప్ప మరే ఇతర శస్త్ర చికిత్సలు జరగడంలేదు ✦ యూజీపీహెచ్‌సీగా ఉన్నప్పుడు 24 గంటలు ఆసుపత్రి పనిచేసేది. ఇప్పుడు రాత్రి సమయంలో అత్యవసరమైతే కాల్ డాక్టర్లు మాత్రమే వస్తున్నారు.

✦ **రూ.2.5కోట్లు వచ్చే అవకాశం ఉంది:** ఆసుపత్రి అప్‌గ్రేడ్ కోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఆసుపత్రి మరమ్మతుల కోసం రూ.80 లక్షల వరకు నిధులు ఉన్నాయి. దీనితో కలిపి రూ.2.5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఆయా నిధులు విడుదలైన వెంటనే ఆసుప్రతిని అభివృద్ధి చేస్తాం. – పంచకర్ల రమేశ్‌బాబు, పెందుర్తి ఎమ్మెల్యే

మత్స్యకారులకు కూటమి అండ

వన్‌టౌన్, న్యూస్‌టుడే : రాష్ట్రంలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం ఆయన విశాఖ చేపలరేవును సందర్శించారు. ఇటీవల బంగ్లాదేశ్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న 9 మంది మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరకులు అందించారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు పట్టాభిరామ్, విశాఖ దక్షిణం తెదేపా బాధ్యులు సీతంరాజు సుధాకర్, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండిబాబ్జీ, మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు పాల్గొన్నారు.

బాధితులతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీభరత్

కొవ్వూరి వెంకటరెడ్డి చిరస్మరణీయులు

వెంకటరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యేలు వెలగపూడి, గణబాబు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రజాబంధు కొవ్వూరి వెంకటరెడ్డి ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు అన్నారు. శనివారం కొవ్వూరి వెంకటరెడ్డి వర్ధంతిని బీచ్‌రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

పగులుతున్న పైపుగొట్టాలు.. పట్టించుకోని యంత్రాంగం

సుజాతనగర్(పెందుర్తి), న్యూస్‌టుడే : జీవీఎంసీ 97వ వార్డు సుజాతనగర్, కార్మికనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పైపుగొట్టాలు పగిలిపోయి ధ్వంసమవుతున్నా యంత్రాంగం పట్టించుకోవడంలేదని నివాసితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో ఐదేళ్ల క్రితం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు తవ్వి పనులు చేసే క్రమంలో భూమిలో ఉన్న భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, తాగునీటి పైపులైన్ల గొట్టాలు ధ్వంసమవుతున్నాయి. పాడైపోయిన చోట పైపులైన్లను మరమ్మతు చేయాలని కోరినా సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. జీవీఎంసీ ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

కదలని మురుగు.. వదలని దుర్వాసన

చినముషిడివాడ(పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ దరి నాగేంద్ర కాలనీలో మురుగు సమస్యతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని నివాసితులు వాపోయారు. ఈ ప్రాంతంలో పక్కా కాలువలు లేకపోవడంతో పాటు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో కచ్చా కాలువల్లో మురుగు నిలిచిపోతోంది. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మురుగు సమస్య పరిష్కరించాలని కోరారు.

రాత్రిపూట ఆర్టీసీ సర్వీసులను నడపాలని వినతి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆర్టీసీ సర్వీసులను రాత్రిపూట కూడా నడపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్యదర్శి వర్గ సభ్యులు బి.గంగారావు కోరారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెం డిపోలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా అవసరాలకు 1760 కొత్త బస్సులను కొనుగోలు చేసి నడపాలన్నారు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందని, అయితే అందుకు తగ్గట్లుగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గీతం కళాశాలకు కేటాయించిన 27 బస్సులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిలిపివేసిన రూట్లలో సర్వీసులను తిరిగి కొనసాగించాలని కోరారు.

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

పెందుర్తి, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు పెందుర్తి పోలీసులకు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ ఎన్జీజీవోస్ కాలనీలో నివాసం ఉంటున్న బాబు కేఎన్‌ఎస్ గుప్తా (37) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 2న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ మేరకు ఆయన భార్య బాబు మేని శనివారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతలు హెచ్ఎస్ జి.అప్పారావుకు అప్పగించారు.

ప్రమాదంపై సమగ్ర విచారణకు డిమాండ్

పరవాడ, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా నక్కపల్లి హెటెరో మందుల కంపెనీలో ఈనెల 6న జరిగిన ప్రమాదంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కంపెనీలో భద్రతా ప్రమాణాలను అమలుచేయకపోవడంతో స్లాబ్ పెచ్చులూడి పడి విధుల్లో ఉన్న ఒక ఉద్యోగి మృతిచెందగా మరొకరు గాయపడ్డారన్నారు. మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలి

వి.జుత్తాడ(పెందుర్తి), న్యూస్‌టుడే: పిల్లలు చదువుకునే వయసులో క్రమశిక్షణ కల్గివుంటే జీవితంలో కష్టాలు ఎదుర్కొనే శక్తి వస్తుందని పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ సూచించారు. పెందుర్తి మండలం వి.జుత్తాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం 'బాలికల భద్రత – మాదకద్రవ్యాల నియంత్రణ' అనే అంశంపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పాఠశాలలో, బయట బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అవగాహన సదస్సులో పాల్గొన్న సీఐ సతీశ్‌కుమార్, ఉపాధ్యాయులు

ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ 1వ యూనిట్‌లో శనివారం ఉదయం విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించారు. 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో వారం రోజుల క్రితం సంస్థ అధికారులు ఉత్పత్తిని నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 1, 2, 3, 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి యధావిధిగా జరుగుతోందని కార్మిక వర్గాలు తెలిపాయి.

వాడచీపురుపల్లిలో నేటి నుంచి రామచంద్రమ్మ ఉత్సవాలు

వాడచీపురుపల్లి(పరవాడ), న్యూస్‌టుడే: పరవాడ మండలం వాడచీపురుపల్లిలో శ్రీరామచంద్రమ్మ ఉత్సవాలు ఈనెల 8, 9, 10తేదీల్లో నిర్వహించనున్నారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో విద్యుత్ దీపాల అలంకరణతో పాటు భారీ ఎల్ఈడీ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8న ఉత్తరాంధ్ర స్థాయి షటిల్ పోటీలు, 9న జిల్లా స్థాయి కోలాటం పోటీలు ఉంటాయి. 10న ఉదయం 4గంటల నుంచి అమ్మవారి దర్శనాలు, ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం అమ్మవారి అనుపోత్సవం, రాత్రి 7గంటలకు బాణసంచా కాల్పుల ప్రదర్శన, రాత్రి 9గంటల నుంచి 14 వేదికలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ఉత్సవ కమిటీ ఛైర్మన్ మాసవరపు అప్పలనాయుడు తెలిపారు.

రామచంద్రమ్మ అమ్మవారు

10న పరదేశీమాంబ పండగ

పరవాడ, న్యూస్‌టుడే: శ్రీ పరదేశీమాంబ అమ్మవారి పండగను ఈనెల 10న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధ్యక్షుడు ఆధ్వర్యంలో విద్యుత్తు దీపాలంకరణ చేశారు. ఆరోజు ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు, ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి భక్తులకు అన్నసమారాధన ఉంటుందన్నారు. సాయంత్రం అనుపోత్సవం రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

పరదేశీమాంబ అమ్మవారు

కలియుగ దైవానికి వైభవంగా తోమాలసేవ

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపురంలో కొలువైన కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి శనివారం తోమాలసేవ ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్షి రామానుజాచార్యులు నేతృత్వంలో వేదపండితులు శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన ప్రాతఃకాల పూజలు జరిపారు. వివిధ వర్ణాల పూలు, తులసి మాలలతో అలంకరించి సహస్రనామార్చన చేశారు. ధూపదీప సేవలు చేసి విశేష నివేదనలు సమర్పించారు.

శ్రీనివాసుడు

భక్తిశ్రద్ధలతో సీతారాముల తిరువీధి ఉత్సవం

సింహపురికాలనీ(వేపగుంట), న్యూస్‌టుడే: సింహపురికాలనీ సీతారామాలయం వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం సీతారాముల తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కాలనీలో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

తిరువీధి రథంపై సీతారాములు, ఆంజనేయస్వామి

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు



పరవాడ, న్యూస్‌టుడే: ఈ.బోనంగి ఫార్మాసిటీ పునరావాస కాలనీ కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీహరికృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అభిషేకాలు, గోత్రనామాలతో అర్చనలు చేశారు.

వీరాంజనేయస్వామి తీర్థ మహోత్సవం

సబ్బవరం, న్యూస్‌టుడే: చినయాతపాలెంలో శనివారం వీరాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు సబ్బవరం తహసీల్దారు బి.చిన్నికృష్ణ బహుమతులు అందించారు. కార్యక్రమంలో శరగడం దుర్గినాయుడు, దొడ్డి అప్పలనాయుడు, మళ్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక వ్యవహారాలపై విద్యార్థులకు అవగాహన

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: ఆర్థిక వ్యవహారాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం శనివారం నరవలోని బెహరా విద్యాసంస్థల ప్రాంగణంలో జరిగింది. ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోని ఆర్థిక నేరాలతో అంతా మోసపోతున్న తరుణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (సెబీ) శిక్షకులు మాడెం శ్రీను హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీంతో పాటు రహదారి భద్రతపై రోడ్ సేఫ్టీ శిక్షకులు టి.తిరుపతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ రహదారుల్లో ఎక్కడైనా ప్రమాదం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1033 నంబర్‌కు సమాచారం అందిస్తే వెంటనే రహదారి భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని సహకారం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌వోడీ నారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కామేశ్ అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న మాడెం శ్రీను

చురుగ్గా భూగర్భ విద్యుత్తు తీగల పనులు

వేపగుంట కూడలిలో భూగర్భ విద్యుత్తు తీగల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ జోన్-3లో గల సబ్‌స్టేషన్ల పరిధిలో ఈ పనులు ప్రారంభించారు. మార్చి నాటికి ఈ పనులు పూర్తిచేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. – న్యూస్‌టుడే, వేపగుంట

రూ.250 కోట్లతో.. ఏపీఈపీడీసీఎల్ జోన్-3 పరిధి సబ్‌స్టేషన్లు ఆర్ఆర్‌వీపురం, చీమలాపల్లి, విరాట్‌నగర్ ఎస్ఎస్ ప్రాంతాల్లోని ఫస్ట్ ఫేజ్‌లోని, పెందుర్తి, సుజాతనగర్, అప్పన్నపాలెం సబ్‌స్టేషన్ల పరిధిలో సుమారు రూ.250 కోట్లు వెచ్చించి భూగర్భ విద్యుత్తు కేబుల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఈ పనులు చేయించేందుకు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని అధికారులు చెబుతున్నారు.

వేపగుంట - నాయుడుతోట రహదారిలో జరుగుతున్న భూగర్భ విద్యుత్తు తీగల నిర్మాణ పనులు

నిర్మాణం ఇలా.. 33 కేవీలైన్‌కు ఐదున్నర అడుగుల గొయ్యి, 11 కేవీ లైన్‌కు 0.9 మీటర్లు తవ్వుతారు. ఇసుక వేసి అందులో విద్యుత్తు తీగలు పెట్టి తరువాత మళ్లీ ఇసుకతో పూడుస్తారు. అనంతరం సిమెంట్ టైల్స్ వేస్తారు. దానిపైన వార్నింగ్ కేబుల్ పెట్టి మట్టితో పూడుస్తున్నారు. ఎక్కడైతే రోడ్డుని తవ్వారో అక్కడ మళ్లీ రహదారి మరమ్మతు పనులు చేస్తున్నారు.

వాహనదారులు జరభద్రం..

వేపగుంట, నాలుగు రోడ్ల కూడళ్లలో ఈ పనులు జరుగుతున్నాయి. దీని కోసం నాలుగు వైపులా గోతులు తవ్వుతున్నారు. దీంతో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రధాన రహదారుల్లో పనులు వేగంగా పూర్తిచేయించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ జోన్‌లో 20 కిలోమీటర్ల మేర జరుగుతున్న పనులకు రహదారుల్లో తవ్వకాలు జరుగుతున్న దృష్ట్యా వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడపాలని పెందుర్తి ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

పాఠశాలల అభివృద్ధికి విద్యాంజలి తోడ్పాటు

పెందుర్తి, న్యూస్‌టుడే: పాఠశాలల అభివృద్ధికి విద్యాంజలి పథకం తోడ్పాటు అందిస్తుందని పెందుర్తి ఎంఈవోలు సువర్ణ, మధుమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పథకానికి సంబంధించిన అవగాహన కార్యక్రమం శనివారం పెందుర్తి పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ సందర్భంగా ఎంఈవోలు మాట్లాడుతూ.. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యాంజలి పథకంలో నమోదు చేసుకోవాలన్నారు. పాఠశాల అవసరాలైన వాలంటీర్లు, పుస్తకాలు, ల్యాబ్‌లు, మౌలిక వసతులకు సమాజం నుంచి సహాయం పొందడానికి విద్యాంజలి దోహదం చేస్తుందన్నారు. పాఠశాల యూడైస్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పెందుర్తి మండలంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న ఎంఈవోలు సువర్ణ, మధుమూర్తి

పెందుర్తి ఎంపీపీకి రేపు విశ్వాస పరీక్ష

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణిపై మెజారిటీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు గత నెల 19న విశాఖ ఆర్డీవో సుధాసాగర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. ఆ మేరకు నిబంధనల ప్రకారం విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు ఆర్డీవో చర్యలు తీసుకున్నారు. నిర్ణీత గడువు అనంతరం ఈనెల 9న విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే బలపరీక్షకు హాజరు కావాలని ఆర్డీవో పేరిట మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండు అప్పలరాజు మండల ప్రాదేశిక సభ్యులకు నోటీసులు జారీ చేశారు.

రెండు వారాలుగా శిబిరంలో ఎంపీటీసీలు..

గత నెల 20న అవిశ్వాస తీర్మానం నోటీసులు అందుకున్న ఎంపీటీసీ సభ్యులను రెండు వారాలుగా ప్రత్యేక శిబిరానికి తరలించారు. వారంతా ప్రస్తుతం ఊటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 9న విశ్వాస పరీక్ష నేపథ్యంలో వారంతా వెనక్కు వచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వైకాపా నుంచి ఎంపీపీ పదవిని కాపాడుకునే ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. విశ్వాస పరీక్షలో ఎంపీపీ పాల్గొని ఎదుర్కొంటారని తెలుస్తోంది. విశ్వాస పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో గుండు అప్పలరాజు తెలిపారు. ఆర్డీవో సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా తమ మద్దతును తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కావలెను
గాజువాక ఆఫీస్ నందు పనిచేయుటకు
OFFICE BOYS కావలెను
అర్హత: 10th Class
వయస్సు: 25 to 35 years
KRANTHI PROPERTIES
CHETTIVANIPALEM, GWK
9177298298
Contact Timings: 10 AM to 8 PM

పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింత

గురుద్వారా, న్యూస్‌టుడే: ఆటోలో మర్చిపోయి వదిలేసిన సంచిని ద్వారకా పోలీసులు గంటల వ్యవధిలో కనిపెట్టి తిరిగి బాధితులకు అప్పగించారు. క్రైం ఎస్ఐ రాజు తెలిపిన వివరాలిలా.. నగరానికి చెందిన సువర్ణ అనే మహిళ శనివారం ఉదయం ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కి 11 గంటలకు ద్వారకానగర్ కూడలిలో దిగారు. ఆ సమయంలో ఆటో వెనుక పెట్టిన బంగారు ఆభరణాలున్న సంచిని మర్చిపోయారు. ఇంటికి వెళ్లి పరిశీలించగా కనిపించలేదు. దీంతో వెంటనే ద్వారకా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజు వెంటనే స్పందించి అక్కడున్న సీసీ ఫుటేజీల ద్వారా తక్కువ సమయంలోనే ఆటోను కనిపెట్టి ఆభరణాల ఉన్న సంచిని యజమానికి అప్పగించారు. ఈ సందర్భంగా మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

మహిళకు బంగారు ఆభరణాలు అందజేస్తున్న క్రైం ఎస్ఐ రాజు

ప్రకృతి సాగుతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు

రైతు పెంటారావును సత్కరిస్తున్న నిర్వాహకులు

సబ్బవరం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు వస్తాయని, తద్వారా రైతులకు మంచి లాభాలు కూడా వస్తాయని గ్రామ హార్టీ కల్చర్ సహాయకురాలు సేవిత అన్నారు. సబ్బవరం మండలం బంగారమ్మపాలెం గ్రామాన్ని నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ గ్రామంగా గుర్తించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులంతా ఎన్ఎంఎన్ఎఫ్ కిందికి రావాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు కంటిపల్లి పెంటారావును సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచి దాడి లావణ్య, డి.కన్నంనాయుడు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వీఓఏ లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

బీఐఎస్ ప్రమాణాలపై అవగాహన అవసరం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ ఆచార్య ఎం.శశి మాట్లాడుతూ విద్యా సంస్థలను పరిశ్రమలతో అనుసంధానించేందుకు బీఐఎస్ ప్రమాణాలను అవగాహన చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు విద్య, వృత్తి పరమైన అంశాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఆచార్య సీఎస్‌వీ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో బీఐఎస్ ప్రమాణాల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆచార్య జీవీ శివకృష్ణరావు మాట్లాడారు. కార్యక్రమానికి విద్యుత్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య టి.ఆర్. జ్యోత్స్న అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన, సాంకేతిక క్విజ్, రీల్స్ తదితర పోటీలు జరిగాయి. విజేతలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆచార్య కె.రామసుధ, ఆచార్య వి.వి.ఎస్.భాస్కరరెడ్డి, ఆచార్య జి.భీమేశ్వర, తదితరులు పాల్గొన్నారు.

ఏయూలో 11న రక్తదాన శిబిరం

ఏయూ ప్రాంగణం: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 11న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఏయూ వైద్యాధికారి డాక్టర్ రమేశ్వర్ తెలిపారు. ఆరోజు ఉదయం 9.30గంటల నుంచి సౌత్ క్యాంపస్‌లోని వైద్య కేంద్రంలో ఈ శిబిరం జరుగుతుందన్నారు. హెల్పింగ్ హార్ట్స్ - విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు.

జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీలో పోలీసుల తనిఖీలు

తనిఖీల్లో పాల్గొన్న ఎస్ఐ లక్ష్మీ, ఏఎస్ఐ కాళీప్రసాద్, సిబ్బంది

పెందుర్తి, న్యూస్‌టుడే : జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి నల్లక్వారీ సమీపంలోని జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీలో శనివారం పెందుర్తి పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. ఎస్ఐ పి.లక్ష్మీ, ఏఎస్ఐ బి.కాళీప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది కాలనీలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 12 వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాలనీలోని ఇద్దరు రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీ చేసి వారి కదలికలపై ఆరా తీశారు.

NRI'S INDIAN SPRINGS, VISAKHAPATNAM
WANTED TEACHERS
For all the subjects for PRE-PRIMARY, PRIMARY, HIGH SCHOOL & COORDINATORS, PET'S, OFFICE ASSISTANTS and AYAS.
Interested candidates attend the Demo and interviews from 14-02-2026 (SATURDAY) ONWARDS at Lakshminagar Branch, Chinamushidiwada, Vizag.
SALARY NEGOTIABLE. CONTACT FOR THE FURTHER DETAILS:
7702200442, 7416939898, 8977044167, 8977044165

(c) eenadu

నేడు ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

అనంత సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగువారి ప్రియ పత్రిక ఈనాడు దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. 'ఈటీవీ-మీటీవీ' అంటూ మూడు దశాబ్దాలుగా ఈటీవీని తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు @ 50, ఈటీవీ @ 30 వసంతాల వేడుకలను అనంతపురం వేదిక కాబోతోంది. అనంతపురం జేఎన్‌టీయూ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్నాయి. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినీగీతాలు, డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు ఉంటాయి. ప్రముఖ గాయని సునీత, వర్షం బ్యాండ్ సంగీత విభావరితో అలరించనున్నారు. వీరితో పాటు [illegible] శ్రీనివాస్, రోహిత్, దీప్తు, మోహన్ భోగరాజు, శ్రీలలిత తమ గానంతో ఉర్రూతలూగించనున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచ్ డైలాగ్‌లతో కడుపుబ్బా నవ్వించనున్నారు. డీ ఫేమ్ అభి మాస్టర్, సంకేత్ డ్యాన్స్‌లతో హోరెత్తించనున్నారు. బుల్లితెర ప్రయోక్త, సినీనటుడు ప్రదీప్ యాంకర్‌గా వ్యవహరిస్తారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పాస్‌లు తప్పనిసరి.



పడకేసిన పనులు.. ప్రమాద ఘంటికలు

కణేకల్లు చిక్కజ్జేశ్వర చెరువు నుంచి దిగువ పీపీబీకి తుంగభద్ర నదీ నీటిని తరలించే హెచ్చెల్సీ అవుట్‌పాల్ రెగ్యులేటర్‌పాట్లు మీనపల్లి వద్ద నిలిచిన వంతెన పనులు ప్రమాదకరంగా మారాయి. గతేడాది రూ.35 కోట్లతో చేపట్టిన పనుల్లో రెండు మిగిలిపోయాయి. ఖరీఫ్ సీజన్ రావడంతో నీటిని విడుదల వేశారు. ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తుతాయని పనులు నిలిపివేశారు. ఈక్రమంలో కణేకల్లు అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ వద్ద పాత పిల్లర్ గోడ కూలిపోడంతో వంతెన మీదుగా గంగలాపురం, రచ్చుమర్రి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం హెచ్చెల్సీలో నీటిప్రవాహం నిలిచిపోవడంతో తిరిగి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. - **న్యూస్‌టుడే, కణేకల్లు**

ట్రామా.. సేవలు మమ

ఈనాడు, పుట్టపర్తి

రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను గంట లోపు ఆసుపత్రికి చేర్చి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ. దీనినే గోల్డెన్ హవర్ అంటారు. అందుకే ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ట్రామా కేంద్రాలను మంజూరు చేస్తుంటారు. ఇక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులు, జనరల్, న్యూరో, ఆర్థోపెడిక్ సర్జన్లతోపాటు, అత్యాధునిక పరికరాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. కానీ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా.. ట్రామా కేంద్రాల సేవలు అందుబాటులో లేకపోవడం శోచనీయం.

❖ ఉమ్మడి అనంతపురం జిల్లా గుండా ఎన్‌హెచ్ 44, 42, 544డి ప్రధాన రహదారులు వెళుతున్నాయి. ఇందులో దేశంలోనే అతిపెద్దదైన ఎన్‌హెచ్ 44 శ్రీసత్యసాయి జిల్లా కొడికొండ చెక్‌పోస్టు వద్ద మొదలై.. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఊబిచెర్ల వరకు ఉంటుంది. దాదాపు 160 కి.మీ. పరిధిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఏటా సగటున 500 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు పెనుకొండ, అనంతపురం, గుత్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రామా కేర్ యూనిట్లను మంజూరు చేశారు. అనంతపురంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కేవలం బోర్డు పెట్టి మమ అనిపిస్తున్నారు.

పెనుకొండలో వినియోగంలో లేని ట్రామాకేర్ భవనం

గుత్తిలో గ్రహణం

గుత్తిలో ట్రామాకేర్ ఏర్పాటుకు గ్రహణం పట్టింది. 15 ఏళ్ల నుంచి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. తెదేపా హయాంలో రూ.40 లక్షలతో ట్రామా కేర్ యూనిట్ మంజూరు కాగా.. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. జాతీయ రహదారులపై రోజూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతుంటాయి. క్షతగాత్రులను కర్నూలు, అనంతపురం ఆసుపత్రులకు పంపుతున్నారు. ఈలోపే ప్రాణాలు కోల్పోయేవారే అధికంగా ఉంటున్నారు.

పెనుకొండలో అలంకారప్రాయం..

పెనుకొండ చుట్టుపక్కల 44వ జాతీయ రహదారి, రైల్వేలైన్ ఉండటం, పారిశ్రామికవాడ కావడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2011లో కేంద్ర ప్రభుత్వం రూ.65 లక్షలతో ట్రామా కేర్‌ను మంజూరు చేసింది. 2013 నాటికి భవనం పూర్తి చేశారు. పరికరాలు, ఇతర సామగ్రి మంజూరు చేయకపోవడంతో భవనం అలంకారప్రాయంగా మిగిలింది. మందులు నిల్వ చేసిన ఈ భవనాన్ని వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉంది.

దిగొస్తున్న ధరలు

అరవిందనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: వారం క్రితం అమాంతం పెరిగిన వేరుసెనగ పప్పు, చింతపండు, కందిపప్పు ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట నిచ్చే అంశమే. రైతులు సాగు చేస్తున్న కంది పంట కోతలు ప్రారంభం కావడంతో వీటి ధర తగ్గింది. కళ్యాణదుర్గం మార్కెట్‌కి కొత్త చింతపండు రావడంతో ధర తగ్గుతోంది. కొత్త పంట దిగుబడులు ప్రారంభం కావడం, కొన్ని ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టోకు డీలర్లు ముందు జాగ్రత్తగా తమ దగ్గర ఉన్న సరకు నిల్వలను కొంత ధర తగ్గించి మార్కెట్లో విక్రయిస్తున్నారు.

సరకు	జనవరి 25న	ఫిబ్రవరి 8న (రూ.ల్లో)
కందిపప్పు	140	120
చింతపండు	200	170
వేరు సెనగపప్పు	200	150

ఉపాధిలో అవినీతిపై ఉదాసీనత

ఈనాడు, అనంతపురం: ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏడాదిపాటు జరిగిన పనులకు సంబంధించి గ్రామీణ స్థాయిలో నిర్వహించే సామాజిక తనిఖీలను తూతూమంత్రంగా చేస్తున్నారు. రూ.లక్షల్లో అవినీతి జరిగినా నివేదికల్లో పొందుపరచడం లేదు. క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడిన టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ముందస్తుగానే అవగాహన కుదుర్చుకుంటున్నారు. ఇందుకు గాను అవినీతిపరులు నుంచి వాటాలు తీసుకుంటున్నారు. డ్వామాలో కొందరు అధికారుల కారణంగా అవినీతి పెరిగిపోతోంది.

రికవరీ ఏదీ?: సామాజిక తనిఖీ చేపట్టి ఎంత మొత్తం పక్కదారి పట్టిందో నివేదికలు రూపొందించాల్సి ఉంటుంది. సామాజిక తనిఖీలు తూతూమంత్రంగా సాగుతున్నాయి. ఒకవేళ తనిఖీలో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయినా రికవరీ చేయడం లేదు. గతేడాది జిల్లాలో రూ.5 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు గుర్తించినా రూ.36 లక్షలు మాత్రమే రికవరీకి ఆదేశించారు. అందులోనూ ఎంత సొమ్ము రికవరీ చేశారని ప్రశ్నిస్తే ఉన్నతాధికారులు నీళ్లు నములుతున్నారు.

యల్లనూరు మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, సాంకేతిక సహాయకుడు కలిసి చేయని పనుల్ని చేసినట్లుగా చూపి రూ.లక్షల్లో కాజేశారు. సామాజిక తనిఖీలో విషయం బయటపడటంతో ఇప్పుడు బేరసారాలు సాగిస్తున్నారు.

కూడేరు మండలంలో బినామీ పేర్లతో నిధులు డ్రా చేసినట్లు సామాజిక తనిఖీల్లో గుర్తించారు. పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.45 లక్షలు పక్కదారి పట్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రూ.49 వేల మాత్రమే రికవరీ చూపడం గమనార్హం.

కనిపించని చర్యలు

❖ వైకాపా ప్రభుత్వంలో పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.కోట్లల్లో దోచేశారు. విడపనకల్లులో నకిలీ జాబ్‌కార్డులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారు. మృతులు, స్థానికంగా లేని వారి పేర్లతో మస్టర్లు రూపొందించి సొమ్ము కాజేశారు. కందకాల తవ్వకం నుంచి నీటి కుంటలు, పండ్లతోటల పెంపకం, మొక్కలు నాటడం తదితర పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు తనిఖీల్లో తేల్చారు. చర్యల ఊసే లేదు.

❖ పూర్తి విచారణ తర్వాత స్పష్టత వస్తుంది. అవినీతి తేలితే చర్యలుంటాయి - **డ్వామా పీడీ సలీంబాషా**

ఫ్యాక్షన్ గ్రామంలో పొదుపు పరిమళాలు

- రూ.20 కోట్లతో టర్నోవర్
- సభ్యులు, పోలీసుల చొరవతో అభ్యున్నతి

పొదుపు సంఘాల ఒరవడి ప్రారంభం: 1996 నుంచి

కలిసి తీసుకున్న నిర్ణయాలు: పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడం

ప్రస్తుతం ఉన్న పొదుపు సంఘాలు, సభ్యులు 39 సంఘాలు, 403 మంది సభ్యులు

పొదుపు సంఘాల వార్షిక టర్నోవరు: రూ.20 కోట్లు

జీవన పరిస్థితి: బ్యాంకు లింకేజీ, గ్రామ సంఘం నుంచి ఇతర సంఘాల నుంచి రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లించడంతో అందరి జీవన పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.

పాత్రోచితం: ఇక్కడ నెలకొన్న ప్రశాంత వాతావరణానికి పోలీసులు, పొదుపు సంఘాల కృషి కీలకం. మహిళలు తీసుకున్న రుణాలను వృథాగా ఖర్చు చేయక వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమ, గాజుల వ్యాపారం, పొట్టేళ్ల పెంపకం, పిండి, గాలిమిషన్, తదితర రంగాలకు ఉపయోగించి కుటుంబాలను నడిపిస్తున్నారు. కొందరు తీసుకున్న రుణంతో భూములను కొని పంటలను సాగుచేస్తున్నారు.

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: ఏరోజుకారోజు ఉద్రిక్త పరిస్థితులు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్.. ఏళ్లకేళ్లు ఫ్యాక్షన్‌కు మారుపేరుగా నిలిచిన పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి గ్రామం. ఇదంతా గతం.. ఆధిపత్యాలు పక్కన పెట్టి, దాడులు ప్రతిదాడులకు స్వస్తి పలికి ఐకమత్య రాగం అందుకుంది. పొదుపు సంఘాల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు వేసుకొని స్ఫూర్తిగా ముందడుగేస్తోంది.

సుదీర్ఘ ఫలితం

ప్రస్తుతం ప్రజలు ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలకు వెళ్లకుండా ప్రశాంత జీవనం అలవర్చుకుని వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

పొదుపు సంఘంలో మహిళా సభ్యులు

కిరాణా దుకాణంతో..

1997లో సంఘ సభ్యురాలిగా చేరా. ఇప్పటి వరకు రూ.25 లక్షలను రుణం తీసుకుని కిరణా ప్రారంభించాను. ఇళ్లు నిర్మించుకుని ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసి పొదుపులో రాణిస్తున్నాను.

\- **బాలనాగమ్మ, దిమ్మగుడి**

దుస్తుల వ్యాపారం

శ్రీదుర్గా మహిళా పొదుపు సంఘాన్ని 1998లో ప్రారంభించుకుని సంఘాల ద్వారా తీసుకున్నది చిన్న అప్పులు 221, పెద్ద అప్పులు 40 చొప్పున రూ.30 లక్షల రుణాలతో దుస్తుల వ్యాపారంతో రాణిస్తున్నారు. దుస్తుల వ్యాపారంతోపాటు శాంతిస్టోర్ కిరణాతో ముందుకెళ్తున్నాం. సంఘం సభ్యురాలిగా రాణిస్తున్నా..

\- **సరస్వతి, దిమ్మగుడి**

రేపు కలెక్టరేట్‌లో అర్జీల స్వీకరణ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఈనెల 9న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనంత కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. దీనితోపాటు రెవెన్యూ క్లినిక్ రెవెన్యూ భవన్‌లో జరుగుతుందని ఆయన చెప్పారు.

India's No.1
BEST FILTER COFFEE PARTNER
TRUSTED SINCE 1987
IS:612
JYOTHI
SUPER DELUX
CHICORY
Call : 98660 12915

రహదారిని తవ్వేసి..
అలానే వదిలేసి..

భూగర్భ కాలువ పైపులు జామయి ఛాంబర్ల నుంచి రోడ్లపై మురుగు ఏరులై పారుతుండటంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే ప్రజల అభ్యర్థన మేరకు అధికారులు నివారణ చర్యలకు ఉపక్రమించి.... ఆనక మరిచారు. దీంతో ప్రజల అవస్థలు రెట్టింపయ్యాయి. తవ్విన గుంతలు పూడ్చకపోవటంతో పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి మహేష్ 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ రెండు రోజుల్లో పూర్తి చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

\- **న్యూస్‌టుడే, కంబదూరు**

రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆశాజనకమే!

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సార్లు భూముల విలువలు సవరించినా రిజిస్ట్రేషన్ల ఆదాయ వృద్ధిరేటు ఆశాజనకంగా పెరిగింది. గతంతో పోల్చితే ఈసారి అనూహ్యంగా రెండు జిల్లాల్లో లక్ష్యాలు అధిగమించడం విశేషం. వైకాపా ప్రభుత్వ హయాంలో భూముల విలువల ఎడాపెడా పెంచడంతో ఆదాయ లక్ష్యాలపై భారీగా ప్రభావం చూపాయి. కూటమి ప్రభుత్వం భూముల విలువలు స్వల్పంగా పెంచినా.. ఆదాయం తగ్గలేదు. గత ఏడాదితో పోల్చితే వృద్ధిరేటు శ్రీసత్యసాయి జిల్లాలో 16.92 శాతం, అనంతపురంలో 11.23 శాతం నమోదయ్యాయి. అనంత జిల్లాలో 78,862 దస్తావేజులు, శ్రీసత్యసాయిలో 52,489 రిజిస్ట్రేషన్ జరిగాయి.

ఊహించని విధంగా..!

అనంతపురం జిల్లాతో పోల్చితే శ్రీసత్యసాయి జిల్లాలో ఊహించని విధంగా ఆదాయ వృద్ధి రేటు పెరిగింది. ఆ జిల్లాలో మొత్తం 16.92 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత జనవరిలోనే 57.91 శాతం కావడం విశేషం. అనంతపురం జిల్లాలో 11.23 శాతం ఆదాయం పెరిగింది. జనవరిలో 5.37 శాతంగా ఉంది. కొత్త ధరలు అమల్లోకి వస్తాయన్న కారణంగా గత నెలలో రిజిస్ట్రేషన్లు పెరిగాయి.

శతశాతం దాటిపోయి..

అనంతపురం జిల్లాలో గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, రాయదుర్గం, అనంతపురం గ్రామీణ సబ్‌రిజిస్ట్రార్ల కార్యాలయాలు లక్ష్యాలు వందశాతం దాటాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం, సీకే పల్లి, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయ లక్ష్యాలను అధిగమించాయి. అత్యధికంగా కణేకల్లులో 161, కదిరిలో 143 శాతం ఆదాయాలు నమోదయ్యాయి.

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఇలా..(రూ.కోట్లలో)

జిల్లా	లక్ష్యం	నమోదు
అనంతపురం	368.63	265.41
శ్రీ సత్యసాయి	211.23	152.08

సరళీకృతంతో మెరుగైన సేవలు

\-**జి.భార్గవ్, జిల్లా రిజిస్ట్రార్**

గత ఏడాది ఆదాయంతో పోల్చితే ఆదాయ వృద్ధి రేటు 11 శాతానికి పైగా పెరిగింది. భూముల విలువలు సవరించినా రిజిస్ట్రేషన్ల సంఖ్య మాత్రం తగ్గలేదు. స్వల్పంగానే ప్రభుత్వం సవరించింది. వచ్చే మార్చికి అన్ని కార్యాలయాలు వందశాతం లక్ష్యాలను అధిగమించే అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్ల విధానం సరళీకృతం చేయడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి.

అనురాగాలు పెంచుకోవాలి

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: కుటుంబంలో అనుబంధాలు బలంగా ఉంటేనే ఆత్మీయత, అనురాగాలు పెరుగుతాయని ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. కోట పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా శనివారం కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించిన ప్రవచన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రవచనాల ద్వారా కుటుంబ విలువలు, భార్యాభర్తల బంధం, దైవ చింతన, సమాజంలో నిర్వర్తించాల్సి బాధ్యతలను ఆయన తెలియజేశారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను నింపేలా రామాయణం, దశావతారాలు తెలియజేస్తూ మారుతున్న సమాజానికి అనుగుణంగా మనుషుల మానసిక స్థితి మారాలని ప్రబోధించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సామాజిక ప్రవచనాలతో ప్రజల్లో మార్పునకు ప్రయత్నిస్తున్న వ్యక్తి గరికపాటి నరసింహారావు అని పేర్కొన్నారు. గొప్ప ప్రవచనకర్త కళ్యాణదుర్గం వచ్చి ఆధ్యాత్మిక బోధనలు చేయడం అభినందనీయమన్నారు. గరికపాటికి ఎమ్మెల్యే ఆత్మీయ సన్మానం చేశారు. పట్టాభి రామస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ధర్మతేజ, యశ్వంత్, తెదేపా సీనియర్ నాయకులు మల్లికార్జున, వై.పి.రమేష్ పాల్గొన్నారు.

గరికపాటిని సన్మానిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని, తెదేపా నాయకులు

కళాశాలల్లోనూ తపాలా ఆధార్ సేవలు

అరవిందనగర్(అనంతపురం), న్యూస్‌టుడే: విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా పోస్టాఫీసుల్లో అందిస్తున్న ఆధార్ సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో, మరిన్ని కళాశాలల్లో ఆధార్ సేవలను ప్రారంభిస్తున్నట్లు తపాలాశాఖ అనంతపురం డివిజన్ ఎస్పీ కోనేటి అమర్‌నాథ్ తెలిపారు. ఈనెల 9 నుంచి 11 వరకు ప్లాస్మా ఐటీ, నీట్ కోచింగ్ జూనియర్ కళాశాల (బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44), హార్మనీ సిటీ ఎదురుగా)లో ఆధార్ సేవలు అందించనున్నట్లు వివరించారు. ఆధార్ నమోదు, సవరణలు, నవీకరణ తదితర సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

మాళవిక.. అభిమాన వీచిక

అనంతపురం నగరం సుభాష్ రోడ్డు సమీపాన ఓ జ్యువెలరీ షోరూం వద్ద సినీ నటి మాళవిక మోహన్ సందడి చేశారు. సమాచారం తెలుసుకున్న అభిమానులు షోరూమ్ వద్దకు చేరుకొన్నారు. అభిమానులతో ఆమె సెల్ఫీ దిగి ఉత్సాహపర్చారు.

\- **న్యూస్‌టుడే, కమలానగర్ (అనంతపురం)**

అనివార్యం.. అనుసరణీయం

అనంత నగర ప్రజలు మార్పునకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి శిరస్త్రాణం లేనిదే పెట్రోలు పోయవద్దని పోలీసుశాఖ వారు అన్ని పెట్రోలు బంకుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ నిబంధనలను పాటిస్తూ కొందరు స్ఫూర్తి నింపుతున్నారు. ఒక్కో పెట్రోలు బంకు వద్ద ఒక్కో పోలీస్ కానిస్టేబుల్‌ని తనిఖీ నిమిత్తం నియమించడంతో.. చాలా పెట్రోలు బంకుల్లో వాహనదారులు వరుసలో శిరస్త్రాణం ధరించి కనిపిస్తున్నారు. ఈ పద్ధతి అనుసరించడం తాత్కాలికంగా పలువురికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నా.. అలవాటు అయ్యాక ఫలితం ఉంటుందని, ప్రమాదాలు తగ్గుముఖం పడతాయనే కోణంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. - **ఈనాడు, అనంతపురం**

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు
యాడ్స్ ద్వారా
తెలియజేయండి

పూర్తి వివరములకు: 8008709784

తప్పులు.. తవ్వేకొద్దీ తిప్పలు

- రీ సర్వేతో రైతులకు అన్యాయం

రామగిరి, న్యూస్‌టుడే: గత ప్రభుత్వంలో నిర్వహించిన రీ సర్వేలో దొర్లిన తప్పులను సరిదిద్దుకోలేక చుక్కలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గత వైకాపా పాలనలో జగనన్న భూహక్కు-భూరక్ష పథకం ద్వారా చేపట్టిన భూముల రీసర్వేలో సగానికి పైగా తప్పులు దొర్లడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న భూమి లేన్నట్లు, లేనిది ఉన్నట్లు చూపడంతోపాటు విస్తీర్ణంలో వ్యత్యాసాలు, వ్యక్తిగత వివరాలు తప్పులు ప్రధాన సమస్యలుగా మారాయి. ఈ తప్పులతో సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, బిందు, తుంపర పరికరాలు దూరమవుతున్నారు.

తల్లికి వందనం కోల్పోయా..

రీ సర్వేలో జరిగిన తప్పిదాలతో తల్లికి వందనం పథకం అందలేదు. తనకు పోలేపల్లి రెవెన్యూలో 276-1ఏలో 5 ఎకరాలుంది. భర్త శ్రీనివాసులుకు 434-1 సర్వే నంబరులో 5 ఎకరాలు మొత్తం పది ఎకరాలు ఉంది. రీ సర్వేలో 35 సెంట్లు అధికంగా ఉన్నట్లు చూపిస్తోంది. ఈ కారణంగా తల్లికి వందనం అందలేదు.

\- **చెరుకూరి గౌతమి, పోలేపల్లి**

పోలేపల్లిలో 55 శాతానికిపైనే..

రామగిరి మండలం పోలేపల్లిలో 1,639 రైతుల ఖాతాలు ఉన్నాయి. అధికశాతం ఉమ్మడి ఎల్‌పీఎంలు ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వే సమయంలో అధికారుల నిర్లక్ష్యంతోనే తప్పులు దొర్లినట్లు స్పష్టం అవుతోంది.

● రెండు రోజులుగా పోలేపల్లిలో అధికారులు రైతుల ఖాతాలను పరిశీలిస్తుండగా 55 శాతానికి పైగా తప్పుల తడకగా ఆన్‌లైన్‌లో నమోదైనట్లు గుర్తించారు. 575 సింగిల్ ఎల్‌పీఎంలు ఉండగా వాటి విస్తీర్ణంలో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఫొటోలు లేనివి, చరవాణి నంబర్లు తప్పులు వంటివి ఎన్నో. 500 రైతుల ఖాతాల్లో 131 మంది రైతులే ఈకేవైసీ చేశారు. ఇవి మాత్రమే ప్రస్తుతం నూతన పట్టాదారు పాసు పుస్తకాలు జారీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అంత్యక్రియలు

మంచికి, మమతానురాగాలకు ప్రతిరూపంగా ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తును అందించి, మా కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించి మా అందరి హృదయాలలో ముద్రవేసుకొన్న మా ఇంటి ఇలవేల్పు అయిన "శ్రీ పి.శ్రీనివాసరెడ్డి" గారు 07-02-2026 శనివారం స్వర్గస్తులైనారని తెలుపుటకు చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ.. తడి ఆరని కన్నులతో..

కీ॥శే॥ పి.శ్రీనివాసరెడ్డి గారు
P.S.HM, MPPS, గూనిపల్లి, బుక్కపట్నం మం॥
ఎనుములపల్లి గ్రామం, పుట్టపర్తి
జననం: 15-07-1968 మరణం: 07-02-2026

భార్య: శ్రీమతి రాధిక,
SA, ZPH School, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మం॥
కుమారుడు: పి.సాయి కార్తీక్‌రెడ్డి
అన్నలు: పి.రంగారెడ్డి, పి.రవీంద్రారెడ్డి (ప్రొఫెసర్ SKU Rtd.)
పి.ఓబుల్‌రెడ్డి (HAL)
వదినలు: పి.నారాయణమ్మ, పి.సునంద,
డాక్టర్ పి.మాలతి మరియు
పాపమ్మ గారి కుటుంబ సభ్యులు
ఎనుములపల్లి, పుట్టపర్తి, శ్రీసత్యసాయి జిల్లా

అంత్యక్రియలు: 09-02-2026 తేది సోమవారం ఉదయం 11 గం॥లకు శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి, ఎనుములపల్లి గ్రామంలోని మా స్వగృహం నుండి అంతిమయాత్ర ప్రారంభమగును.

(c) eenadu

ఆలయానికి పైకప్పుగా అలంకరించిన తడక

ప్రత్యేక అలంకరణలో మూలవిరాట్

నేత్రపర్వం.. చెంద్రాయునిస్వామి తడకోత్సవం

బుక్కపట్నం, న్యూస్‌టుడే: మండలంలో చెంద్రాయునిస్వామి తడకోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. అడవిలో వెలసిన స్వామి ఆలయానికి పైకప్పుగా తడకను ఏర్పాటు చేయటం ఆనవాయితీ. తరుగు వంశస్థులు తడకను అల్లించి తీసుకొచ్చి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత ఆలయ పైకప్పుగా తడకను వేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రద్దీ అధికంగా ఉండటంతో కొండ ప్రాంతంలో వాహనాలు ఆగిపోయి భక్తులు ఇబ్బంది పడ్డారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎస్పీ సతీశ్‌కుమార్ పాల్గొని స్వామికి పూజలు చేశారు. వారిని తరుగు వంశస్థులు శాలువాలతో సత్కరించారు. డీఎస్పీ విజయకుమార్, సీఐ సురేశ్, ఎస్‌ఐ నారాయణరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇన్విజిలేటర్ల నియామకంలో కొత్త విధానం

ఎస్కేయూ, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్ల నియామకాల్లో ఈ సంవత్సరం నుంచి నూతన విధానం అమలు చేయనున్నారు. ఇంతవరకూ జిల్లా స్థాయిలోనే ఇన్విజిలేటర్లను నియమించేవారు. ఇక నుంచి రాష్ట్ర విద్యాశాఖ అధికారులే ఇన్విజిలేటర్లను నియమించనున్నారు. పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇన్విజిలేటర్లుగా నియమించిన ఉపాధ్యాయులు ఏవో సాకులు చెబుతూ విధులను రద్దు చేయించుకునేవారు. ఇక నుంచి అలాంటివి కుదరవు. టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఐఎస్)లో ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాల ప్రకారం పరీక్షల ఇన్విజిలేషన్ విధులు కేటాయిస్తున్నారు. 60 సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులను పరీక్ష విధుల నుంచి మినహాయిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషా పరీక్షలకు గణితం, సైన్స్, సోషియల్ ఉపాధ్యాయులను విధులకు నియమిస్తారు. సైన్స్, గణితం, సోషియల్ పరీక్షలకు భాషోపాధ్యాయులకు విధులు కేటాయిస్తారు.

పదో తరగతి విద్యార్థులతో చర్చిస్తున్న డీఈవో ప్రసాద్‌బాబు

గుర్తించిన పరీక్ష కేంద్రాలు:	143
పరీక్షలు:	మార్చి 16 నుంచి
ఈ సంవత్సరం రాస్తున్న విద్యార్థులు:	31,931 మంది
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు:	19,101
ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్నది:	1,288
ఓపెన్‌గా రాస్తున్న వారు:	725
ఇన్విజిలేటర్లు:	1,500

షెడ్యూల్ సవరణ

మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. రంజాన్ పండగ నేపథ్యంలో మొదట ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌ను సవరించారు. ఆ రోజు 20 లేదా 21 తేదీల్లో జరుగుతుంది. పండగ రోజు పరీక్షలకు సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్ష నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 100 రోజుల కార్యాచరణ పక్కాగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థులు, అభ్యసనపరంగా డి గ్రేడ్ విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో తర్ఫీదు ఇవ్వనున్నారు

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...

భావసార క్షత్రియ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు భావసార క్షత్రియ అవివాహిత వధూవరులకు

ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లి పందిరి', భావసార క్షత్రియ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు **నేడు (ఆదివారం, ఫిబ్రవరి 08న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు** తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

వైభవోపేతంగా సుబ్బరాయుడి రథోత్సవం

గార్లదిన్నె (గ్రామీణం), న్యూస్‌టుడే: మండలంలోని కోటంక గ్రామ సమీప కొండల నడుమ వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వర రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాఘమాసం మూడో శనివారం పురస్కరించుకొని కార్తికేయుడి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి రథంలో కొలువుదీర్చారు. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్వామికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ వీధుల్లో భక్తులు నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటూ నినాదాలు చేస్తూ రథాన్ని లాగారు. గ్రామం నుంచి గుంటి ఆలయానికి ఆదివారం వేకువజామున రథం చేరుకుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎస్సై గౌస్ బాషా ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు చేపట్టారు.

పూజలు చేస్తున్న ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, భక్తులు

ఆలయ సమాచారం

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం నేటి (ఆదివారం) ఉదయం ఆరు నుంచి 6.45 గంటల వరకు ఉంటుంది. ఖాద్రీశునికి 7 గంటల నుంచి 9 గంటల మధ్య అభిషేక, స్వర్ణ కవచ సేవలు. తర్వాత 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామి వారి సర్వదర్శనం ఉంటుంది.

బడ్జెట్ లక్ష్యం.. వికసిత్ భారత్

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యాలకు పునాదిలా ఉందని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని ఆత్మనిర్భర్ దిశగా నడిపించాలన్న కలలు నిజం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం అనంతపురం వైద్య కళాశాల ఆడిటోరియంలో వికసిత్ భారత్ బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.

"ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నా మన దేశం మాత్రం సుస్థిర వృద్ధిరేటు సాధించడం గర్వకారణం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేదు. రక్షణ రంగం, వ్యవసాయం, పారిశ్రామిక, విద్య, వైద్య రంగాలకు గతంతో పోల్చితే రెట్టింపు బడ్జెట్ కేటాయించారు. దేశం ఎగుమతులను పెంచి దిగుమతులను పూర్తిగా తగ్గించి స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం పునాది వేసింది" అని వివరించారు.

● ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు పి.శేషాంజనేయులు, సీఏ హరిశ్చంద్రరామలు బడ్జెట్ కేటాయింపులపై అభిప్రాయాలను వెల్లడించారు. భాజపా అనుబంధ సంస్థల రాష్ట్ర కన్వీనరు చిరంజీవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శులు ఎం.ఆంజనేయులు, అశోక్‌రెడ్డి, మైనార్టీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి జి.మహమ్మద్ రఫీ, సీనియర్ నాయకులు కుళ్లాయప్ప, రామచంద్రయ్య, మారుతీ గోవిందప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మైనార్టీ మోర్చా తరఫున మహమ్మద్ రఫీ సత్కరించారు.

మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్ యాదవ్

బస్టాండును పరిశీలిస్తున్న ఆర్టీసీ ఈడీ రాఘవకుమార్, అధికారులు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి

కదిరి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆర్టీసీ జోన్-4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టీపీ రాఘవకుమార్ అధికారులకు సూచించారు. కదిరి బస్‌స్టేషన్, డిపో గ్యారేజీ, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. మరుగుదొడ్ల శుభ్రతను మెరుగు పరచాలని సూచించారు. బస్టాండులో పులివెందుల, పుట్టపర్తికి వెళ్లే బస్సులు ఆగేచోట షెడ్లు వేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా మార్చాలని పేర్కొన్నారు. గ్యారేజ్‌లో అన్ని సెక్షన్లు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. సివిల్ ఇంజినీరింగ్ వాళ్లకు పలుచోట్ల మరమ్మతులు చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్, సివిల్ ఇంజినీరు డీఈ సురేంద్రబాబు, ఏఈ రాంబాబు, డిపో అధికారులు రామకృష్ణ, పెద్దన్న పాల్గొన్నారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కమిటీల ఏర్పాటు

లేపాక్షి, న్యూస్‌టుడే: లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 18వతేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ రమానందన్, కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తిలు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆలయంలో కమిటీల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూల అలంకరణ, లైటింగ్, రథోత్సవం, ఆలయంలో బారికేడ్లు, తాగునీటి వసతి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఆయా కమిటీ సభ్యులు వారికి కేటాయించిన కార్యక్రమాలు సజావుగా జరిగేలా తోడ్పాటు అందిస్తారని వారు తెలిపారు. 15వ తేదీ జాగరణ సందర్భంగా రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారు ముందుగా తమ పేర్లను కమిటీ సభ్యుల వద్ద నమోదు చేసుకోవాలని వారు సూచించారు.

ఎమ్మెల్యే ఇంటిపైకి నిమ్మకాయలు విసిరి పరారీ

అనంత నేరవార్తలు, బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: అనంతపురం నగరం అరవింద్‌నగర్‌లో ఉంటున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటిపైకి ఇద్దరు వ్యక్తులు శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో నిమ్మకాయలు, తెల్లఆవాలు, పసుపు, కుంకుమ విసిరేయడం కలకలం రేపింది. కారులో వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యే ఇంటి కిటికీ వైపుగా మంత్రించిన సామగ్రి విసిరేసినట్లు అక్కడ విధులు నిర్వహిస్తున్న గన్‌మెన్లు తెలిపారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వేగంగా పారిపోయినట్లు చెప్పారు. అనంతరం గన్‌మెన్లు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కారు నంబరు, సీసీ ఫుటేజీ అందజేశారు. సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా తన ఇంటి పరిసరాల్లో అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. అక్కడికి వచ్చిన ఏపీ39 కేఎక్స్ 0986 నంబరున్న కారు గుంటూరు జిల్లా కేంద్రానికి చెందిన మొగలి ఆదిలక్ష్మి పేరుపై ఉంది. ఎమ్మెల్యే వర్గాన్ని వ్యతిరేకిస్తున్న సొంత పార్టీ వారు గానీ, పుట్లూరు మండలానికి చెందిన తెదేపా నాయకులు గానీ.. క్షుద్రపూజలు చేయించి ఉంటారనే అనుమానాలను ఎమ్మెల్యే అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే ఇంటి వద్ద ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టారు.

ఎమ్మెల్యే ఇంటి వద్దకు దుండగులు వచ్చిన కారు ఇదే..

30వ వర్ధంతి
08-02-1996

మా ఇంటి ఇలవేల్పు, అందరికి ఆత్మీయుడు మా కుటుంబ ఉన్నతికి అహర్నిశలు కృషిచేసిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అశ్రునయనాలతో భగవంతుణ్ని ప్రార్థిస్తూ..

కీ॥శే॥ యు.ఓబులేసు గారు
Retd, Teacher
Govt College for Boys,
New Town, ATP

భార్య : యం.జె.చిన్నమ్మ Retd, తెలుగు పండిట్
కుమారులు : డాక్టర్ యు.జె.సురేష్, డాక్టర్ యు.జె.సురేంద్ర, డాక్టర్ యు.జె.సుప్రవీణ్
కుమార్తె : యు.జె.సుకన్య, అల్లుడు : డి.రామాంజినేయులు, M.A., కోడళ్లు, మనుమళ్లు, మనుమరాళ్లు. సెల్ : 9440944729

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఈనెల 9 నుంచి ఐదు రోజులపాటు జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ ఛైర్మన్ శశిధర్ పేర్కొన్నారు. శనివారం ఆయన అనంత కలెక్టరేట్ ట్రెజరీ స్ట్రాంగ్ గదిలో భద్రపరిచిన ప్రశ్నాపత్రాల పెట్టెలను పరిశీలించారు. కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, సర్వీస్ కమిషన్ ఎస్‌ఓలు శ్రీనివాసరావు, మల్లికార్జున రావు, తదితరులతో ఏర్పాట్లపై ఆరా తీశారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకుని రావాలని ఆయన సూచించారు.

కలెక్టరేట్ అధికారులతో చర్చిస్తున్న ఏపీపీఎస్సీ ఛైర్మన్ శశిధర్

ప్రకృతి సాగు భేష్

బత్తలపల్లి: ప్రకృతి వ్యవసాయం విధానం చాలా బాగుందని ఫ్రాన్స్ పరిశోధన బృందం కొనియాడారు. శనివారం మండలంలోని గంటాపురంలో ప్రకృతి వ్యవసాయ పంటల సాగు విధానాన్ని బృందం సభ్యులు బ్రునో డోరియన్, క్యారీలేపాల్ట్ పరిశీలించారు. రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధానం ద్వారా పండించే కూరగాయలకు మార్కెట్‌లో డిమాండ్ ఉందని బృందం సభ్యులకు ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి లక్ష్మానాయక్ తెలిపారు.

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించినట్లు డీఈవో ప్రసాద్‌బాబు తెలిపారు. 25 శాతం సీట్లు పేదలు, బడుగు, బలహీనవర్గాల పిల్లలు ఉచితంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశాలు పొందే అవకాశముంటుందని వివరించారు. ఈ నెల 16 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన కూడేరు మండలంలో చోటుచేసుకుంది. సీఐ రాజు తెలిపిన వివరాలిలా... కర్ణాటకలోని హోసపేట నుంచి శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంకు సిమెంటు లోడుతో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని శనివారం వేకువజామున అరకూరు-కమ్మూరు గ్రామాల మధ్య గుర్తుతెలియని వాహనం ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ వీరన్న(45) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునిది కర్ణాటకలోని కొప్పళ్ జిల్లా నెరగల్ గ్రామం. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.

ఉపాధ్యాయుడి దురుసు ప్రవర్తనపై విచారణ

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: మద్యం మత్తులో విధులకు వస్తూ, విద్యార్థులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్న కూడేరు మండలం కొర్రకోడు జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మల్లికార్జునరెడ్డి తీరుపై డిప్యూటీ డీఈవో శ్రీనివాసరావు, ఎంఈవో మహమ్మద్‌గౌస్ శనివారం విచారణ చేపట్టారు. పాఠశాల కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుపై డీఈవో ఆదేశాల మేరకు అధికారులు శనివారం విచారణ నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా కమిటీతోపాటు సహచర ఉపాధ్యాయులతో వేర్వేరుగా విచారించి వివరాలు సేకరించారు. వాటన్నింటిని నివేదిక రూపంలో డీఈవోకు అందిస్తామని విచారణ అధికారులు చెప్పారు.

రౌడీషీటర్ నుంచి ష్యూరిటీ సొమ్ము వసూలు

గుత్తి, న్యూస్‌టుడే: పలు నేరాలకు పాల్పడుతూ ప్రజా జీవనానికి విఘాతం కలిగిస్తున్న గుత్తికి చెందిన రౌడీషీటర్ రాము నుంచి పోలీసులు ష్యూరిటీ సొమ్ము రాబట్టారు. రాము 12 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడిపై పోలీసులు రౌడీషీట్ తెరిచి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు. రూ.లక్ష ష్యూరిటీ బాండు రాయించుకున్నారు. బైండోవర్ సందర్భంగా ఇచ్చిన ష్యూరిటీని ఉల్లంఘించి నేరాలకు పాల్పడినట్లు సీఐ రామారావు, ఎస్సై సురేశ్‌బాబు తెలిపారు. దీనిపై తహసీల్దారుకు లేఖ రాయగా బైండోవర్ కేసులో తొలిసారిగా శనివారం నిందితుడి నుంచి రూ.లక్ష సొమ్ము రాబట్టడం గమనార్హం.

ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

గార్లదిన్నె, న్యూస్‌టుడే: మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన శ్రీకరరెడ్డి(23) అనే ఇంజినీరింగ్ విద్యార్థి శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు. . శ్రీకరరెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదివేవాడు. కొన్ని సబ్జెక్టులు పరీక్షలు రాయాల్సి ఉండటంతో ఇటీవల ఇంటి వద్ద ఉంటూ తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృతి చెందాడు. చేతికంది వచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు బిగ్గరగా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.



శ్రీకరరెడ్డి

డ్రోన్ కెమెరాకు చిక్కిన చిరుత కదలికలు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: మండలంలోని సంజీవపురం గ్రామంలో వారం రోజులుగా చిరుత తిరుగుతోందని గ్రామస్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అటవీ శాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో పరిశీలించగా ఓ మొక్కజొన్న తోటలో చిరుత కదలికలు కనబడ్డాయి. దాన్ని బంధించడానికి అటవీ శాఖ అధికారులు పంటపొలాల్లో బోనుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. చిరుత దొరికేవరకు రైతులు గుంపులుగా కర్రలు చేతపట్టుకొని పొలాలకు వెళ్లాలని అటవీ అధికారులు సూచించారు.

యువకుడి దారుణ హత్య

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని పాడుబడిన బావిలో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. హిందూపురం పట్టణం రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నింకంపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. పాడుబడిన బావిలో పూర్తిగా కాలిన మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న యువకుల మధ్య తలెత్తిన వాగ్వాదం ఘర్షణగా మారి, ఒకరిని హత్య చేసి, ఆపై పెట్రోలు పోసి మృతదేహాన్ని కాల్చి, ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పాడుబావిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పూర్తిగా కాలిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హతుడు పట్టణంలోని హస్నాబాద్‌కు చెందిన సుహేబ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన రెండవ పట్టణ పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఫోరెన్సిక్ సిబ్బందిని పిలిపించి ఆధారాలు సేకరించారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor, invstmnt: 5L-15L. ✆ 9908981464

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 7382114647.

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్ లోన్స్ డబుల్ ధమాకా 10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును ANY CIBIL PROBLEM WE CAN DO FREE LEGAL AND TECHNICAL CHARGES PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers లోన్ తీసుకునే కస్టమర్ ని రిఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి. 9390115506 9390115507 BHARAT BANK

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

బిల్డింగ్ అమ్మబడును: అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, బాలాజి విల్లాస్ దగ్గర దక్షిణం పడమర కార్నర్ కొత్త ఇండిపెండెంట్ బిల్డింగ్ అమ్మబడును. 9440162864 9392742864

FLAT FOR SALE

East Facing 2BHK Flat, 1300 SFT, with Good Interiors, Geyser, Fans, Chimney Free, 9 years old, Suvida Sadan Apartment, 3rd Cross, Maruthi Nagar. Contact: 8328453431

ATP కమలానగర్‌లోని మైత్రిహస్పిటల్ (Opp.) రాజహంస అపార్ట్‌మెంట్‌లో 3BHK (1500SFT) గల FLAT అమ్మబడును. వివరాలకు సం.ప్ర. ✆ 8838619575

HOUSE FOR SALE

G+2 Independent residential cum commercial House. Ward 100- 3rd Block, 3rd Stage. Basaveswara Nagar, 18''x54'' Size. Ph: 9246547670, 9885142641

House Sale: in Sy.No.212/2, Plot No.34, Door No:3-484, Side of Star Steels, Somanath Nagar, Anantapur. ✆ 9441228059

ATP అరవింద్‌నగర్ 3వ క్రాస్ గురు క్లినిక్ ప్రక్కన Water Tank Opp North Facing 7.2 Cents ఇల్లు అమ్మబడును. వివరాలకు సంప్ర: 8838619575

PLOT FOR SALE

అనంతపురం టౌన్, సూర్యనగర్ నందు LNS గార్మెంట్స్ వెనుక LPNo: 149/90, ప్లాట్ నంబర్ 10 తూర్పుఫేస్ 2.92 సెంట్లు (15x85) ప్లాట్ అమ్మబడును. ✆ 9440285259.

ఏటీపీ To చెన్నైరోడ్, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజి ఎదురుగా ఇటుకలపల్లి దగ్గరక మర్షియల్‌కు అనుకూలంగా ఉన్న 12 సెంట్లు ప్రైవేట్ బిట్ అమ్మబడును. (డైరెక్ట్) ✆ 9440285259.

ప్లాట్‌ఫర్ సేల్ ప్లాట్ నం.28, 5 సెంట్లు అమ్మకానికి కలదు. సర్వేనెం. 94/1, East Facing ఉప్పరపల్లి (V), నియర్ TVటవర్, అనంతపురము. Contact: 9440944517

LEASE/ RENT

బిల్డింగ్ లీజ్/ రెంట్‌కి ఇవ్వబడును. కళ్యాణదుర్గం పట్టణం, బళ్లారి రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం ఉన్న హీరో షోరూం బిల్డింగ్ (2 floors 9600 sft + Parking Space 1200 sft) బ్రాండెడ్ షోరూంలకు అనుకూలం ✆ 9000033090.

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

TO LET

ఇల్లు అద్దెకు ఇవ్వబడును. అనంతపురం టౌన్‌లోని 3వ రోడ్డు D.No. 3/ 219, 10వ క్రాస్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఖాళీ ఉన్నది. కావలసినవారు. సంప్రదించండి. ✆ 8520845922.

అనంతపురం టౌన్ శారదానగర్ 2nd క్రాస్ నందు అన్ని సౌకర్యాలతో గల 2BHK బాడుగకు కలదు. Contact: 9515975436.

ATP టౌన్ రామచంద్రనగర్‌లో అన్ని వసతులు, వాస్తు కల్గిన 1BHK, పోర్షన్ రీజనబుల్ బాడుగకు కలదు. ✆ 9494435545.

COMMERCIAL

అనంతపురం శ్రీనివాసనగర్‌లో 2 ఫ్లోర్స్ (2x2500 చ||అ) బిల్డింగ్‌కాలేజ్, ట్యుటోరియల్ ఆఫీస్, హాస్టల్స్, గోడౌన్స్‌లకు పూర్తిగా ఫ్లోర్స్‌వారిగా రీజనబుల్ బాడుగకు కలదు. 9494435545

JOBS

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

అనంతపురం పట్టణంలో ప్రముఖ కంపెనీ నందు టెలికాలర్స్‌గా పనిచేయుటకు యువతులు కావలెను. జీతం: 9000 - 11000 + Incentive సెల్: 9052160413.

ATP ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు 4 సం|| అనుభవంకల దోశమాస్టర్ కావలెను. జీతం 30K అనుభవం కల స్టాల్ బాయ్స్ కావలెను. ✆ 9441143515

అనంతపురం G-Studio నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పురుషులు, స్త్రీలు కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాముఖ్యత కలదు. సంప్ర: 9151590505

పారుల్ యునివర్శిటీ, ATP నందు పనిచేయుటకు 1 సం|| అనుభవం కల ఫిమేల్ టెలీకాలర్లు కావలెను. అర్హత: డిగ్రీ. సెల్: 8074171792.

ప్రముఖ Bankకి అనుబంధ సంస్థలో Part Timeగా పనిచేయుటకు విశ్రాంత ఉద్యోగులు మరియు స్త్రీలు కావలెను. 9వ తేదీ City Function Hall శ్రీనగర్ పార్కు దగ్గర, రామనగర్, ATP నందు ఉదయం 10గం|| Seminar నిర్వహించనున్నారు. Free Registration కొరకు సంప్ర: Lunch Follows. 9441355500

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

అకౌంటెంట్ కావలెను: అనంతపురం స్వచ్ఛంద సేవ సంస్థలో పనిచేయుట కోసం అనుభవం కలిగిన వ్యక్తులు అకౌంటెంట్ కావలెను. మూడు సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. అలాగే ట్యాలి పరిజ్ఞానం ★ కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఇంగ్లీష్ పరిజ్ఞానం మరియు క్వాలిఫికేషన్ B.com లేదా ఏదీ డిగ్రీ తప్పని సరిగా ఉండాలి. పని చేయవలసిన స్థలము అనంతపురం. దరఖాస్తులు పంపవలసిన Mail ID: ngo.jobs.atp@gmail.com

Hyd కూకట్‌పల్లి UPS ఇన్వేటర్ బ్యాటరీ కంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు & M/F ఆఫీస్ అసిస్టెంట్లు తెలుగు, హిందీ, తమిల్ ఇంగ్లీష్ ఏవైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 776006

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

5 లైన్ల ప్రకటన రూ.395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు... వివరాలకు: 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

In the Court of the Hon'ble Prl. Senior Civil Judge: Ananthapuramu In S.O.P. No. 02/2026

Between:
Pinjari Anees Begum @ M.Anees Begum @ S.Anis Begum, ..**Petitioner**

And

1. Pinjari Masthan Bee, 2. Pinjari Asha Bee, 3. Pinjari Kamurunnisa @ Shiak Khamurun,
4. The Assistant Divisional Electrical Engineer, APSPDCL, Uravakonda Town in Anantapuramu District. 515812.
5. The Executive Enigineer, Operation, APSPDCL, Kalyanadurgam Town, in Anantapuramu District. 515761.
6. The Divisional Electrical Engineer, APSPDCL, Kalyanadurg Town in Anatapuramu District. 515761.
7. The Superintendent Engineer, APSPDCL, Central Office, JNTU Road, Anantapuramu Town and District. 515005. ... **Respondents**

ప్రకటన

పై నెంబరు కేసులో పింజరి మహబూబ్ సాహెబ్, (P.Mabu Saheb @ M.Mahaboob Basha, P.Mahaboob Basha, @ P.Mabu @ P.Mahaboob Sab @ P.Mabu Sahib) అను ఇతను Line Man గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కణేకల్ అసిస్టెంట్ డివిజినల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఉరవకొండ వారి ఆఫీస్ నందు ప్రభుత్వ విధులు నిర్వర్తించు సమయాన 21-01-2016 సంవత్సరము నందు మరణించారు. ఉద్యోగం చేస్తూ చనిపోయినందున అతనికి రావలసిన డెత్ బెనిఫిట్స్ మొత్తమును తీసుకొనుటకు పై కోర్టులో అర్జీదారులైన (Pinjari Anees Begum @ M.Anees Begum @ S.Anis Begum) గారు వారసత్వపు సర్టిఫికెట్ కొరకు ఒక కేసు S.O.P .No. 2/2026 గా దాఖలు చేసి వున్నారు. సదరు కేసు పై కోర్టు నందు 03-02-2026 నుంచి తదుపరి వాయిదాగా 27-02-2026 నాడు ఉదయం 10-30 గంటలకు వున్నది. ఆ రోజున పైన తెలిపిన ప్రతివాదులు కాకా ఇంకా ఎవరికైన ఎటువంటి ఆక్షేపణలు వున్నా మీరు స్వతహాగా గానీ లేదా మీ వకీల్ ద్వారా గాని పై కోర్ట్ నందు హాజరై మీ ఆక్షేపణలు పై కోర్ట్ వారికి తెలుపుకోగలవారు. అట్లు మీ ఆక్షేపణలు మీరు తెలుపకపోతే పై కోర్ట్ వారు పై కేసును అర్జీదారి పరంగా తీర్మాణింతురని ఈ పేపర్ ప్రకటన ద్వారా యావన్మందికి తెలుపడమైనది.

షెడ్యూల్

(i) Funeral Charges,
(ii) Group Insurance Scheme,
(iii) Employee provident Fund (EPF) Gratuity,
(iv) Surrender of Earned Leave as terminal benfit,
(v) Family pension amount and,
(vi) G.P.F, Rs: 2,00,000/-

(ఈ ప్రకటన కోర్ట్ వారి ఉత్తర్వుల మేరకు)

ఇట్లు వాది తరపున వకీల్
S. Subramanyam, M Zubair, M.MD.Mujafar Sami, Advocates, Anantapuramu. Cell No. 9440017703

మాట్లాడుతున్న ఎస్సై జనార్దన్ నాయుడు

మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు

ఉరవకొండ, న్యూస్‌టుడే: సమాజ అభివృద్ధిలో కీలకమైన యువత, విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని ఎస్సై జనార్దన్ నాయుడు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అశ్రఫ్‌అలీ పేర్కొన్నారు. శనివారం చిన్న ముష్టూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయన్నారు. క్రైమ్ సంబంధ అంశాల్లో విద్యార్థులు భాగస్వాములు కావద్దని ఎస్సై సూచించారు.

రాయదుర్గం
• రాయదుర్గం • కళ్యాణదుర్గం • ఉరవకొండ

నేడు భూమి పూజ

కణేకల్లు: మాల్యం రోడ్డులో రూ.6కోట్లతో వేదావతి హగరిపై వంతెన నిర్మాణ పనులకు ఆదివారం విప్ కాలవ శ్రీనివాసులు భూమిపూజ చేయనున్నారు.

వ్యాసరచన పోటీ పరీక్ష రాస్తున్న విద్యార్థులు

సృజనాత్మక శక్తిని పెంపొందించుకోండి

'ఈనాడు- ఈటీవీ' ప్రతిభాపాటవ పోటీలు

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు చిన్న వయసు నుంచే సృజనాత్మక శక్తితో పాటు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని రాయదుర్గం గ్రామీణ సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ డా. విజయలక్ష్మి అధ్యక్షతన 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే కొత్త అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో సివిల్స్, గ్రూప్స్‌తోపాటు ఇతర ఉన్నతోద్యోగాల సాధన సులువు అవుతుందని చెప్పారు. గెలుపు ఓటములు సమానంగా స్వీకరించకపోతే ఆత్మన్యూనత భావం ఏర్పడే ప్రమాదముందన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తులో ఎదుగుతారని ఆయన వివరించారు. 'ఈనాడు' యాజమాన్యం సామాజిక సేవలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వచ్ఛ భారత్, క్రికెట్, ప్రతిభాపాటవ పోటీలు నిర్వహిస్తున్న 'ఈనాడు'ను అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. న్యాయనిర్ణేతలుగా అధ్యాపకులు వీరేశ్, గంగాధర, నగేష్‌లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాత, లక్ష్మీదేవి, నాగరాజు, పోలిరెడ్డి, రాము పాల్గొన్నారు.

విజేతలు వరుసగా...

క్విజ్ పోటీల్లో... లక్ష్మీనరసింహ(10వ తరగతి డా. రాధాకృష్ణ ఉన్నత పాఠశాల), జి.తేజశ్విని(9వ తరగతి వియశ్రీ ఉన్నత పాఠశాల), కె.జనని(8వ తరగతి కేజీబీవీ రాయదుర్గం).

ఉపన్యాసం.. జాహ్నవి(9వ తరగతి వినయశ్రీ), సి.నిఖిత(8వ తరగతి బిజీ తిలక్ ఉన్నత పాఠశాల), జి.పావని(9వ తరగతి వినయశ్రీ).

చిత్రలేఖనం.. పి.హప్సా(9వ తరగతి సెయింట్‌పాల్ ఉన్నత పాఠశాల), ఎన్.శ్రేయ(8వ తరగతి బిజీ తిలక్ ఉన్నత పాఠశాల), హెచ్.జశ్వంత్(9వ తరగతి రాధాకృష్ణ ఉన్నత పాఠశాల).

వ్యాసరచన.. బి.దివ్యశ్రీ(9వ తరగతి వినయశ్రీ), డి.మోక్షిత్(8వ తరగతి బిజీ తిలక్ ఉన్నత పాఠశాల), ఎం.దీక్షిత(9వ తరగతి కేజీబీవీ రాయదుర్గం).

విజేతలతో సీఐ వెంకటరమణ, అధ్యాపకులు

మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

సమస్య: చాబాలలోని బస్టాండు సమీపంలో తాగునీటి పైపులు పగిలి నీరు లీకవుతోంది. దీనివల్ల బురదగా మారింది. - కేదారినాథ్

సమాధానం: సమస్యను పరిశీలించి తాగునీరు వృథా కాకుండా మరమ్మతులు చేయిస్తాం. -కార్యదర్శి నాగరాజు

– న్యూస్‌టుడే, వజ్రకరూరు

ఆర్‌ఎస్‌కేల తనిఖీ

శెట్టూరు, న్యూస్‌టుడే: శెట్టూరు పశువైద్యశాలను, ఆర్‌ఎస్‌కేలను ఉరవకొండ వెటర్నరీ ఉప సంచాలకులు ఉమమహేశ్వర్‌రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దస్త్రాలు పరిశీలించి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలు, పశుగ్రాసం, వైద్యసేవలు అందుతున్న తీరు తెలుసుకున్నారు. యాటకల్లు, చిన్నంపల్లి రైతు సేవా కేంద్రాల్లో రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏడీ నాగలింగేశ్వరరెడ్డి, డాక్టర్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండలం పెంచులపాడు వద్ద శనివారం రాత్రి మినీ వ్యానును లారీ ఢీకొన్న ఘటనలో వి.కొత్తకోటకు చెందిన వెన్నప్ప, వెంకట్రాముడు, అనిల్, రంగస్వామిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని అత్యవసర వాహనంలో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బస్సు ఢీకొని మహిళకు..

కూడేరు(ఉరవకొండ): జల్లిపల్లిలో శనివారం ఉదయం కురుబ సరస్వతి జాతీయ రహదారిని దాటుతుండగా బళ్లారి వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజు చెప్పారు.

ఆకతాయిల ఆగడాలు.. కట్టడి మరిచారా?

- కొనసాగుతున్న చైన్‌స్నాచింగ్ ఘటనలు
- నంబర్ ప్లేట్ లేని వాహనాలపై యువకుల చక్కర్లు

న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం: అడ్డదిడ్డంగా ద్విచక్ర వాహనాలు నడిపే ఆకతాయిలపై చర్యలు తీసుకోవడంపై పోలీసులు పట్టించుకోవడం లేదు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, రద్దీ ప్రదేశాలు, జనసమ్మర్ద ప్రాంతాల్లో హెల్మెట్ వాడకంపై ప్రచారాలు చేస్తున్నా... ఆకతాయిల కట్టడికి చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. దీంతో యువత నంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలపై ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. మరికొందరు నంబర్ ప్లేట్లపై వారి అభిమాన సినీహీరో పేరు, ఇతర గుర్తులు, రాజకీయ పార్టీలు, నాయకులు, ఎమ్మెల్యే తాలూకా, 'మమ్మీ, డాడీ హాయ్' వంటి రాతలు రాసుకుంటున్నారు. దీనివల్ల అసలైన నంబర్ కనిపించకుండా పోతోంది.

పట్టింపులేమి?

పది రోజుల కిందట 74ఉడేగోళం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చి ఓ మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లారు. ద్విచక్ర వాహనానికి నంబర్ లేకపోవడంతో నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

నంబరు ప్లేట్ లేని ద్విచక్ర వాహనం

నిబంధనలు పాటించాల్సిందే..

మోటారు వాహనాల చట్టం 1988-89 ప్రకారం ఏ వాహనమైనా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌ను(హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అమర్చాలి. ద్విచక్ర వాహనం ముందు భాగంలో పొడవు 245 ఎంఎంగా, వెనుక 280 ఎంఎం పొడవు, 120 ఎంఎం వెడల్పు తెల్లని ప్లేటుపై నలుపు రంగులో అక్షరాలు రాయాలి. చాలామంది ఈ నంబర్ ప్లేట్లు ఉన్నా.. పక్కన పెడుతున్నారు. ఆర్టీఏ, పోలీసు సిబ్బంది ఇటువంటి వారిని గుర్తించి అపరాధ రుసుం విధించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

నిఘా పెంచుతాం

నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై నిఘా పెంచుతాం. వాహనాల నంబర్ ప్లేట్లపై పేర్లు, ఇతర రాతలు ఉంటే జరిమానా విధిస్తాం. రవాణా శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటాం.

- జయనాయక్, సీఐ, రాయదుర్గం యూపీఎస్

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

కళ్యాణదుర్గం: అధ్యాపకులతో ధ్రువీకరణ పత్రాలు పొందిన విద్యార్థులు

ఉరవకొండ, కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: కళాశాలల్లో పాఠ్యాంశాలతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా విద్యార్థులు మెరుగైన ఉపాధి అవకాశాలు [illegible] ప్రిన్సిపల్ ఆదినారాయణ, ఏరిస్ ఆగ్రో కంపెనీ ప్రతినిధులు రమేష్, శ్రీనివాసనాయుడు పేర్కొన్నారు. కళాశాలలో చేపట్టిన డ్రోన్, భూసార పరీక్ష శిక్షణ ముగింపు సమావేశంలో పలువురు మాట్లాడారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ధ్రువ పత్రాలు పంపిణీ చేశారు. శిక్షణ సమన్వయకర్తలు వెంకటరాముడు, రమేష్ బాబు, అధ్యాపకులు అయ్యన్న, రాజేష్, గాయత్రి, సుజాత, జేకేసీ మెంటార్ నాగేంద్ర పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రిన్సిపల్ హర్షలత పిలుపునిచ్చారు. ఎస్వీజీఎం డిగ్రీ కళాశాలలో చేపట్టిన అగ్రి ఏరియల్ డ్రోన్ పైలెట్ శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఐదు రోజుల్లోనే సంపూర్ణంగా డ్రోన్ గురించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రోగ్రాం కో ఆర్డినేటర్స్ శశికిరణ్, ప్రభావతి, అకాడమిక్ కో ఆర్డినేటర్ సూర్య నాగిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దాం

ఉరవకొండ: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో మఠం ఏసీ మల్లికార్జున ప్రసాద్, డీఎస్పీ భోగేశ్వర గౌడ్, ఎస్సై జనార్దన్‌నాయుడుతోపాటు ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో రవిప్రసాద్, అగ్నిమాపక అధికారి భీమలింగయ్య, విద్యుత్తు ఏఈ గురుమూర్తి పాల్గొన్నారు.

గోడ పత్రాలు విడుదల చేస్తున్న మఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి తదితరులు

గోడ పత్రాల విడుదల..

ఉరవకొండ: ఈనెల 21 నుంచి మఠం ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, ఆలయ సహాయ కమిషనరు మల్లికార్జున ప్రసాద్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ విజయభాస్కర్, భాజపా జిల్లా ప్రతినిధి లక్ష్మీనారాయణ, జనసేనపార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గౌతమ్‌కుమార్ పాల్గొన్నారు. ఉరవకొండ మఠం అభివృద్ధికి కృషి చేయాలని ఆలయ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్‌ను జంగమ, వీరశైవ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ఇటీవల మఠం సహాయ కమిషనరుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయనను సత్కరించారు.

సాఫ్ట్‌వేర్‌లో ప్రావీణ్యం సాధించాలి

రుద్రంపేట: ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై సివిల్ విభాగం ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రావీణ్యం సాధించాలని పీవీకేకే ఐటీ కళాశాల ఛైర్మన్ పల్లె కృష్ణకిశోర్ పేర్కొన్నారు. పీవీకేకే ఐటీ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో సాఫ్ట్‌వేర్‌లపై శిక్షణ తరగతులను ఆయన శనివారం ప్రారంభించారు.

నియంత్రిక జారితే.. ప్రమాదమే

కూడేరు మండలం ఉదిరిపికొండలో ప్రధాన వీధి అంచున ఉన్న విద్యుత్తు నియంత్రికను సిమెంటు రింగులపై ఏర్పాటు చేశారు. ఈ రింగులు ఒకవైపునకు కుంగడంతో నియంత్రిక క్రమంగా వాలుతోంది. దీంతో ఈ పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉంది. ఎత్తు నుంచి అది జారిపడితే అక్కడ ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సమీప ప్రదేశాల్లో నివాస గృహాలతోపాటు, ఆ వీధిలో జనసంచారం కూడా అధికంగానే ఉంటుంది. నియంత్రిను శాశ్వత దిమ్మెపై ఏర్పాటు చేసి ప్రమాదాలకు అవకాశం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కూడేరు(ఉరవకొండ)

పెచ్చులూడుతున్నాయ్.. జాగ్రత్త!

వజ్రకరూరు మండలం కడమలకుంట గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు నుంచి పెచ్చులూడి పడడంతో ఏంజరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. శిథిల భవనంలో తరగతులు నిర్వహించడంతో చదువుపై ఏకాగ్రత తగ్గుతున్నది. భోజనం చేసేటప్పుడు అన్నంలో పెచ్చులు పడతాయని భయపడుతున్నారు. వర్షాకాలంలో వర్షం ఆగిన మరుసటి రోజు వరకు నీరు కారుతూనే ఉంటుంది. విద్యార్థులు కూర్చోడానికి చోటు కూడా ఉండదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టేల చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, వజ్రకరూరు

తొలగని మురుగు... తీరని కష్టం

ఉరవకొండ మండలం రాకెట్లలో ప్రధాన వీధిలోని సిమెంటు దారే మురుగు కాలువగా మారింది. కొన్ని నెలలు కాలంగా ఆ దారి మీద పారుతున్న మురుగుతో రాకపోకలకు కష్టం తప్పడం లేదు. వాహనాలు, పాదచారులు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. అది తొలగక పోవడంతో తీవ్ర దుర్వాసన నెలకొంది. ఇక దోమల వ్యాప్తి అధికంగా ఉంది. ఎవరైనా కొత్త వారు ఆ గ్రామంలోకి వస్తే ఆ దారిని చూసి, ఇళ్ల మధ్య మురుగు కాలువ ఉందనుకుంటున్నారు. దీనిని చూస్తున్న పంచాయతీ అధికారులు ఆ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా వారు దృష్టి సారించి, పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, ఉరవకొండ

ట్యాంక్‌కు మరమ్మతులు ఎప్పుడు?

గుమ్మఘట్ట మండలంలోని కలుగోడు ఎస్సీ కాలనీలో తాగునీటి ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ట్యాంకు పెచ్చులూడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే గుర్తించి ట్యాంక్‌కు మరమ్మతులు చేసి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ జయరాములు 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

- న్యూస్‌టుడే, గుమ్మఘట్ట

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

రెండోరోజు సందడిగా పోలీస్ స్పోర్ట్స్

అనంత నేరవార్తలు: జిల్లాపోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో భాగంగా శనివారం వివిధ క్రీడలు, ఆటలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. పోలీస్ కవాతు మైదానంలో జరిగిన క్రీడలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లు, ఏఆర్, ఇతర విభాగాల పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం 5 కిలోమీటర్ల ఓపెన్ రన్, 400 మీటర్ల రిలే, 200 మీటర్ల పరుగు, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, హైజంప్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, యోగా, క్రికెట్ జరిగాయి. పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది క్రీడాస్ఫూర్తితో పోటీపడి ప్రతిభను చాటారు.

విజయవాడకు తరలివెళ్లిన ఏపీఎన్జీఓలు

రుద్రంపేట: ఏపీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికల సందర్భంగా కామ్రేడ్ విద్యాసాగర్, కామ్రేడ్ డీవీ రమణ నాయకత్వంలో వారి ప్యానల్‌లో ఆదివారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఏపీఎన్జీఓలు శనివారం బస్సులు, రైలులో విజయవాడకు జిల్లా కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్‌బాబు, లింగమేష్, జమీలాభేగం, దస్తగిరి, సంయుక్త కార్యదర్శి వంశీ, తాలూకాల అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్, వరప్రసాద్ పాల్గొన్నారు.

ఆలయాల్లో వైభవంగా పూజలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీసేవ, అఖండహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు.

బెళుగుప్పలో రథాన్ని లాగుతున్న భక్తులు

బెళుగుప్ప: పెన్నానది ఒడ్డున నిత్యం పూజలు అందుకుంటున్న ఆంజనేయస్వామి ఉత్సవాల్లో రెండోరోజు స్వామివారితోపాటు పద్మావతి, వెంకటరమణల స్వాముల వారికి శనివారం గంగపూజ, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు లాగారు.

లక్ష్మీనరసింహుని పల్లకీ సేవ

ఉరవకొండ: ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి పల్లకీసేవను శనివారం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం శ్రీవారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని, స్వామిని దర్శించుకున్నారు.

నేమకల్లు ఆంజనేయుడికి..

బొమ్మనహాళ్: నేమకల్లు ఆంజనేయస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త శ్రీనాథ్, అన్నదాన కమిటీ ఛైర్మన్ తిప్పేస్వామి, సభ్యులు చంద్రప్ప పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

రాయదుర్గం, న్యూస్‌టుడే: పట్టణంలోని 33/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో కొత్త పొటెన్షియల్, స్టేషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసే నిమిత్తం పట్టణంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని డీఈ శ్రీనివాసులు నాయుడు తెలిపారు.

అవీ.. ఇవీ.. అన్నీ..

పూరిల్లు దహనం

కుందుర్పి, న్యూస్‌టుడే: కొలిమిపాళ్యం సమీపంలోని పొలంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్న చిన్న హనుమప్పకు చెందిన పూరిల్లుకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టడంతో దహనమైంది. నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రి, వస్త్రాలు బూడిదవడంతో రూ. లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేడ్కర్

కళ్యాణదుర్గం గ్రామీణం: అంబేడ్కర్ ఆశయ సాధనకు తోడు నీడగా ఉన్న మహనీయురాలు మాతా రమాబాయి అంబేడ్కర్ అని ఇన్‌ఛార్జి హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. రమాబాయి జయంతి సందర్భంగా దొడగట్ట ప్రాథమిక పాఠశాలలో శనివారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రతి ఒక్కరు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజన్న, రమేష్, విజయకృష్ణ, సీతాలక్ష్మి, మనోహర్, విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

విష ద్రావణం తాగి జీవాల మృత్యువాత

కళ్యాణదుర్గం గ్రామీణం: దురదకుంట రామాంజనేయులుకు చెందిన 8 మేకలు విష ద్రావణం తాగి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. దీనివల్ల రూ.1.20 లక్షలు నష్టం జరిగిందని, అధికారులు, ప్రభుత్వం స్పందించి పరిహారం ఇవ్వాలని బాధితుడు కోరారు.

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

రాయదుర్గం: ఉట్లకుంటలో చిన్నవీరప్ప భార్య శనివారం మృతిచెందగా.. అంత్యక్రియలకు పద్మశాలి సమాజానికి చెందిన పలువురు దాతలు రూ.33352 ఆర్థిక సాయం చేసినట్లు ఆ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివప్ప పేర్కొన్నారు.

స్పందించారు.. ప్రాణాలు కాపాడారు

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: పాముకాటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ బాలుడి ప్రాణాలను అనంతపురం సర్వజన ఆసుపత్రి వైద్యులు కాపాడారు. కళ్యాణదుర్గం ఇట్లాంపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు వారం రోజుల క్రితం పాముకాటుకు గురయ్యాడు. మెరుగైన వైద్యం కోసం సర్వజన ఆసుపత్రిలో చేర్పించగా చిన్నపిల్లల వార్డు వైద్యులు బాలుడి పరిస్థితిని గుర్తించి చికిత్స చేశారు.

వీడిన హత్య కేసు మిస్టరీ

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని లింగదహాళ్ శివారులో ఇటీవల జరిగిన కావలి రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 'ఓ మహిళతో అక్రమ సంబంధం' అనుమానంతో కావలి రమేష్‌ను నలుగురు కలసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు రాయదుర్గం సీఐ వెంకటరమణ, ఎస్సై నబీరసూల్ తెలిపారు. నిందితులు కొలగానహళ్లికి చెందిన కావలి మహేంద్ర, కావలి తిప్పేస్వామి, అలియాస్ తిప్పయ్య, హరిజన సోమశేఖర, కణేకల్లు మండలం కళేకుర్తి గ్రామానికి చెందిన బోయ రమేష్‌లను అరెస్టు చేయగా, మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని వారు చెప్పారు. హత్యకు వాడిన వేట కొడవళ్లు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ రవిబాబు అభినందించారు.

అంబటి రాంబాబుపై కేసు

కళ్యాణదుర్గం (గ్రామీణం), న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తల్లిని దూషించిన ఘటనలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు శనివారం వెలుగులోకి వచ్చింది. తెదేపా నాయకులు వై.పి.రమేష్, వెంకటేశులు, రాజశేఖర్, సోమశేఖర్, కొల్లప్ప, సత్తి, రాజేష్, న్యాయవాది దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటిపై కేసు చేసినట్లు సీఐ హరినాథ్ తెలిపారు.

సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు

ఉన్నత లక్ష్యంవైపు అడుగులు వేయండి

ఉరవకొండ, న్యూస్‌టుడే: విద్యార్థినులు కళాశాల స్థాయిలోనే ఉన్నత లక్ష్యాన్ని అలవరుచుకోవాలని ఎంపీడీవో రవిప్రసాద్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ షాషావలి, ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన బాలిక జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎస్కే ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌ను సత్కరించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులంతా వార్షికోత్సవం, సరస్వతి పూజకు సంప్రదాయ దుస్తుల్లో రావడం పలువురిని ఆకట్టుకుంది. బాలుర జూనియర్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.

పదేళ్లుగా.. ప్రారంభ గ్రహణం

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని గౌనూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం, ఐసీడీఎస్ నిధులు రూ. 7 లక్షలు వెచ్చించి నిర్మించిన అంగన్‌వాడీ భవనం 10 ఏళ్ల నుంచి ప్రారంభం కాక నిరుపయోగంగా వదిలేశారు. అప్పట్లో ప్రభుత్వ స్థలంలో దీనిని నిర్మించినప్పటికీ... ప్రస్తుతం ఇది పట్టా భూమి అని ఓ రైతు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంను కనీస సౌకర్యాలేని ఆర్‌డీటీ పాఠశాల, అద్దె గృహాల్లో నిర్వహిస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయలు ప్రజాధనం వృథా అయినట్లు పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని వెంటనే అంగన్‌వాడీ భవనంను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై కణేకల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నిరుపయోగంగా అంగన్‌వాడీ భవనం

సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గంలో శనివారం నిర్వహించిన ప్రజావేదికలో నియోజకవర్గంలోని 43 మందికి సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.32.60 లక్షల చెక్కులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

విద్యార్థుల భవిష్యత్తుకు బాట

బొమ్మనహాళ్: ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటేనే వారి ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసుకోవచ్చని అనంతపురం సమగ్ర శిక్షా ఏఎంఓ వేణుగోపాల్ పేర్కొన్నారు. శనివారం ఎంఆర్సీ కార్యాలయంలో విద్యాశ్రీ శిక్షణ 2.0, కేజీబీవీని తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

శెట్టూరు: శెట్టూరు పాఠశాలలో శనివారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎంఈవో-1 శ్రీధర్, ఎంఈవో-2 వాణీదేవి, ఎస్‌ఎంసీ ఛైర్మన్లు, ఆర్పీలు పాల్గొన్నారు.

వజ్రకరూరులో శిక్షణ ఇస్తున్న ఎంఈఓ తిమ్మప్ప

వజ్రకరూరు: వజ్రకరూరు ఉన్నత పాఠశాలలో ఎంఈఓలు ఎర్రిస్వామి, తిమ్మప్ప అధ్యక్షతన నిర్వహించిన శిక్షణలో 44 పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు. రిసోర్స్‌పర్సన్‌గా హెచ్‌ఎం వేణుగోపాల్, నాగేష్ వ్యవహరించారు.

డి.హీరేహాళ్: విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని 'జిల్లా సమగ్ర శిక్షా' ఏఎంఓ వేణుగోపాల్, ఎంఈవో-2 సనోవర్ భాష పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాయదుర్గం ఎంఈవో-2 వెంకటరమేష్, రిసోర్స్ పర్సన్ బాలాజీ, హెచ్‌ఎం అబ్దుల్ మునాఫ్ పాల్గొన్నారు.

గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

మార్షల్ ఆర్ట్స్‌లో చిన్నారుల సత్తా

తాడిపత్రి విద్యార్థులు సాయి నరసింహారెడ్డి, గౌతమ్ కుమార్ రెడ్డి, యశస్వి భారతి ఇటీవల జరిగిన మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో సత్తా చాటి పతకాలు అందుకున్నారు. వారిని జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. పిల్లలు ట్యూబ్‌లైట్లు, టైల్స్ పగలగొట్టడం, ఇతర సాహస విన్యాసాలతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు, నోబెల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో శిక్షకుడు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -న్యూస్‌టుడే, తాడిపత్రి

వైభవంగా గద్దెరాళ్ల తిమ్మప్పస్వామి కల్యాణం

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: గుత్తి మండలం బసినేపల్లి గ్రామ సమీప కొండపై వెలసిన గద్దెరాళ్ల తిమ్మప్ప స్వామి కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. వేకువజామున అర్చకులు స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు. అనంతరం అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గద్దెరాళ్ల తిమ్మప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదికపై ఉంచి వేదమంత్రాల నడుమ కల్యాణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు స్వామివార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం చేశారు.

విశేషాలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లు

తెదేపా బలోపేతానికి కృషి చేయండి

● మండల కన్వీనర్ల ప్రమాణస్వీకారంలో నాయకులు

బుక్కరాయసముద్రం : శింగనమల నియోజకవర్గంలో తెదేపా బలోపేతానికి కొత్త మండల కన్వీనర్లు కృషి చేయాలని ఆ పార్టీ తెదేపా అధ్యక్షుడు పూల నాగరాజు పిలుపునిచ్చారు. ఆయన శనివారం బుక్కరాయసముద్రంలో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డితో కలిసి ఆరు మండలాల కొత్త కన్వీనర్లు లక్ష్మీనారాయణ, మారుతినాయుడు, కుళ్లాయప్ప, శ్రీనివాసులు, రంగనాయకులు, రామాంజనేయులుతో ప్రమాణస్వీకారం చేయించి మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు, మద్దతు దారులను నిలిపి గెలిపించాలన్నారు. గ్రామాల్లో విభేదాలను పక్కనపెట్టి అందరు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడుతూ 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, దీనిపై ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు రామలింగారెడ్డి, శ్రీధర్‌చౌదరి, శ్రీరామిరెడ్డి, దండు శ్రీనివాసులు, ఆదినారాయణ, ఆశోక్, నారాయణస్వామి, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

కన్వీనర్లతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

క్రమబద్ధీకరణపై నిరాసక్తత..!

● గుత్తి పురపాలికలో ఇదీ పరిస్థితి

గుత్తి: గుత్తి పట్టణ పురపాలకలో అక్రమలే అవుట్లు (ఎల్ఆర్ఎస్), భవనాల (బీపీఎస్) క్రమబద్ధీకరణకు ప్రజలు, స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ఇటీవల ఇందుకు అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ప్లాటు విలువపై 50శాతం, భవనాలకు రాయితీ ఇస్తోంది. 2011లో ప్రభుత్వం గుత్తి, చెట్నేపల్లి మేజర్ పంచాయతీలను కలిపి పురపాలిక చేసింది. పంచాయతీలుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు పురపాలిక అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు సాగుతున్నాయి. లేఅవుట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ముందుకు రాని భవన యజమానులపై అధికారులు కోర్టులో కేసులు పెడుతున్నా చలనం కనిపించడం లేదు. మరోవైపు అక్రమ భవనాలను కూల్చే అధికారం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇదే అదనుగా స్థిరాస్తి వ్యాపారులు గుత్తిలో కోట్ల రూపాయలు విలువచేసే లేఅవుట్లను అక్రమంగా వేస్తూ, వాటికి పురపాలిక అనుమతులున్నట్లు ప్రజలను నమ్మించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఏప్రిల్ 23 వరకు గడువు

గుత్తిలోని సర్వే నంబరు 602, 606, 554, 563, 346, 406, 587, చెట్నేపల్లిలో 190-ఏ, 199, 184, 200లలో కొందరు ప్రజలు తాము కొనుగోలు చేసుకున్న అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకున్నారు. మరో 13 లేఅవుట్ల ఎల్ఆర్ఎస్‌కు ముందుకొచ్చారు. ప్రభుత్వం ఏప్రిల్ 23 వరకు గడువు ఇచ్చింది. వాస్తవంగా గత నెల 23కే గడువు ముగియగా ప్రజలకు మరోసారి అవకాశం ఇచ్చింది. అనుమతులు లేకుండా నిర్మించుకున్న భవనాల క్రమబద్ధీకరణకు ఇప్పటివరకు పురపాలికకు 21 దరఖాస్తులు రాగా, రూ.3.70 లక్షలు, ఎల్ఆర్ఎస్ కింద రూ.20లక్షలు రుసుం వచ్చింది.

గుత్తిలో అక్రమ లేఅవుట్

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అక్రమ లేఅవుట్లు, భవనాలను క్రమబద్ధీకరించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే వీటికి సంబంధించి కొందరిపై కోర్టులో కేసులు వేశాం. భవనాలు, ప్లాట్లను ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు క్రమబద్ధీకరించుకుంటే రాయితీ లభిస్తుంది. -మారుతీప్రసాద్, టీపీవో, గుత్తి

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: పట్టణంలోని టీబీ రోడ్డులో మటన్ మార్కెట్ వద్ద మురుగు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. -బాష, స్థానికుడు

సమస్య: అచారమ్మ కొట్టాలలో చైతన్య స్కూల్‌కు వెళ్లే మార్గంలో చెత్తాచెదారం రోడ్డుపై చేరింది. -సురేశ్, స్థానికుడు

సమాధానం: టీబీ రోడ్డులో మురుగుకాలువను శుభ్రం చేయిస్తాం. ఆచారమ్మ కొట్టాలలో రోడ్డుపై చెత్తాచెదారాన్ని తొలగిస్తాం.
-రవికుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, గుంతకల్లు పురపాలిక
-న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

ఎట్టకేలకు కొత్త రోడ్డు నిర్మాణం

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆర్ఎస్ నుంచి గుత్తి వరకు పత్తికొండ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. నెల రోజుల క్రితం పత్తికొండ రోడ్డులో అక్కడక్కడా పనులు చేపట్టి వదిలేశారు. అసంపూర్తి రోడ్డుతో ప్రజలు అవస్థలు పడ్డారు. దీనిపై ఈనాడులో పలుమార్లు కథనాలు ప్రచురితమవడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి పనులు చేపట్టడంతో పట్టణవాసులు, వాహనచోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

క్రమశిక్షణతో ముందుకు సాగాలి

జ్యోతి వెలిగిస్తున్న ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, పక్కన ఎమ్మెల్యే జయరాం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కళాశాలలో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నారని, క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని శంకరానందగిరిస్వామి డిగ్రీ కళాశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే అన్ని అంశాల్లో అప్‌డేట్‌గా ఉండాలని, ప్రతిభతో పాటు వినయం అవసరమన్నారు. ఎమ్మెల్యే గుమ్మనూరు మాట్లాడుతూ కళాశాల ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిందని కొనియాడారు. తదుపరి ఎమ్మెల్యేలు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కరస్పాండెంట్ కేసీ హరి కుమార్, కళాశాల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మురళీకృష్ణ, సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కనులపండువగా సీతారామచంద్రుల రథోత్సవం

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో శనివారం రాత్రి సీతారామచంద్రులను వెండి రథంలో ఊరేగించారు. ఉదయం మారుతి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి సీతారామచంద్రులు, హనుమంతుడి ఉత్సవర్లను వెండి రథంలో ఉంచి పూజలు చేశారు. భక్తులు రథాన్ని లాగారు. తొలుత రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కసాపురం ఆంజనేయుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
-న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

విద్యతోనే ఉన్నతస్థానాలు సాధ్యం

తాడిపత్రి, న్యూస్‌టుడే: చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని పట్టణ ఏఎస్పీ రోహిత్ కుమార్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో శనివారం ప్రాంతీయ స్థాయి ప్రతిభాపాటవ పోటీలు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చరవాణులు, టీవీలకు ఎక్కువ సమయం కేటాయించకుండా విద్యపై దృష్టి పెట్టాలన్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని, బాగా చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నారు. అనంతరం ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వ్యాసరచనలో కేజీబీవి మైనార్టీ పాఠశాల విద్యార్థిని శ్వేత, పద్మవాణి స్కూల్‌కు చెందిన అర్షపర్వీన్, యాస్విన్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. చిత్రలేఖనంలో అవంతిక (కేజీబీబీవీ మైనార్టీ), అమృతవర్షిణి (జేసీఎన్ఆర్ఎం), సాత్విక (కేజీబీవీ మైనార్టీ), వక్తృత్వ పోటీల్లో అప్రయాన్ (పద్మవాణి), మేఘన (ఏపీ మోడల్ స్కూల్), రిహాన (ప్రకాశం మున్సిపల్ హైస్కూల్), క్విజ్‌లో నవ్యశ్రీ (శ్రీసాయిరాం), మహమ్మద్ ఇర్ఫాన్ (పద్మవాణి), మహమ్మద్ జాఫర్ (జేసీఎన్ఆర్) పాఠశాలల విద్యార్థులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటనారాయణ, అధ్యాపకులు శ్రీధర్‌రెడ్డి, దీప, రామాంజనేయులు, అక్బర్‌బాషా, హేమలత, భారతి, శివశంకర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

బహుమతులు అందుకున్న విజేతలతో ఏఎస్పీ రోహిత్‌కుమార్

సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు

శింగనమల, న్యూస్‌టుడే: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితే భూసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయని కేవీకే శాస్త్రవేత్త శశికళ తెలిపారు. ఆమె శనివారం కృషి విజ్ఞాన కేంద్రంలో కర్షకులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. జీవ ఎరువుల వాడకంతో నేల కాలుష్యం తగ్గుతుందన్నారు. పంట కోసిన తర్వాత మిగిలిపోయిన అవశేషాలను మట్టిలో కలిపి దున్నితే నేల నాణ్యత మెరుగుపడుతుందన్నారు. పశువుల పేడ, జీవామృతం, వర్మీకంపోస్టు ఎరువులు వాడితే అధిక దిగుబడులు పొందడంతో పాటు భూమి ఆరోగ్యంగా ఉంటుందని వివరించారు.

'అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్యం వద్దు'

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: మన రైతాంగానికి నష్టం కలిగించే అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కేంద్రం రద్దు చేసుకోవాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులు శనివారం రెడ్డిపల్లిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ అమెరికా ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని మోదీ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. దీనివల్ల అమెరికా నుంచి దిగుమతి సుంకాలు లేకుండానే మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు దేశంలోకి ప్రవేశిస్తాయన్నారు. తద్వారా ఇక్కడి రైతుల పంట ఉత్పత్తులకు అమ్మే అవకాశం ఉండదన్నారు. ధర్నాలో సీపీఎం నాయకులు కుళ్లాయప్ప, సంజీవరెడ్డి, నారాయణస్వామి, జయరాం, ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలతో జీవితాలు బుగ్గి

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

గుంతకల్లు, న్యూస్‌టుడే: మత్తు పదార్థాలకు అలవాటుపడితే జీవితాలు నాశనమవుతాయని, వాటికి దూరంగా ఉండాలంటూ విద్యార్థులు నినదించారు. పట్టణంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం మత్తు పదార్థాలతో జరిగే కీడుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు మాట్లాడుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మంచివారితో స్నేహం చేయాలన్నారు. పెద్దలు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మత్తు మందుకు దూరంగా ఉండాలని కోరారు.

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. స్థానిక లక్షుంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'మత్తు పదార్థాల వాడకంతో కలిగే నష్టాల'పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చదువుకునే సమయంలో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రతిభావంతులకు నగదు అందజేత

శింగనమల, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025 విద్యా ఏడాదిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు శనివారం మిరియాల వేణుమాధవ్ తన తండ్రి వెంకటరామయ్య శెట్టి జ్ఞాపకార్థం నగదు బహుమతులు అందజేశారు. మొత్తం పదిమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.8వేలు చొప్పున పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత, అధ్యాపకులు చాంద్‌బాష, చంద్రశేఖర్, ఫయాజ్ బాష, హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాముకాటుతో రైతుకు తీవ్ర అస్వస్థత

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: పెద్దవడుగూరుకు చెందిన యువరైతు హర్షవర్ధన్ శనివారం తన పొలంలో పాముకాటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామ సమీప పొలంలో జొన్న పంటను ఇంటికి ఎడ్లబండిలో తరలిస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే బంధువులు బాధితుడిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. ఇదే పొలం సమీపంలో గతంలో హర్షవర్ధన్ పెద్దనాన్న కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిదంబరయ్య సెలవు సమయంలో పంటకు నీటితడులు అందించే క్రమంలో పాము కాటుకు గురై మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ

గార్లదిన్నె, న్యూస్‌టుడే: మండలంలోని జంబులదిన్నె కొట్టాలలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం వెండి నగలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి దాదాపు 45 తులాల వెండి నగలతో పాటు హుండీలో నగదును ఎత్తుకెళ్లినట్లు స్థానికులు, భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయాన్ని చేరుకున్న పోలీసులు వేలిముద్రల నిపుణుల సాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు మండలాల నుంచి తరలివచ్చిన ప్రజలతో వినతులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న 28 మంది లబ్ధిదారులకు రూ.18.6 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.

తాత్కాలిక ఉద్యోగుల వెతలు తీర్చండి

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. పట్టణంలోని పౌరసరఫరాల స్టాక్ పాయింటు వద్ద శనివారం ఆయన ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో తాత్కాలిక ఉద్యోగులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 12న దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు వెల్లడించారు.

గుత్తి రైల్వేస్టేషన్ మేనేజర్‌కు సన్మానం

గుత్తి,న్యూస్‌టుడే: గుత్తి రైల్వేస్టేషన్ మేనేజర్ సురేశ్‌బాబును శనివారం గుత్తి ఆర్ఎస్ ప్రజలు ఘనంగా సత్కరించారు. ఆయనకు ఇటీవల ఉత్తమ జీఎం అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో రైల్వేస్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యుడు విజయభాస్కర్, గౌతమేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు శేఖరరెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు శాలువాలు కప్పి సన్మానించారు.

అడుగు తడబడితే బావిలోకే..

మండలంలోని ముచ్చుకుంటపల్లి గ్రామంలో రోడ్డు పక్కనున్న బావికి రక్షణ గోడ నిర్మించకపోవడంతో ప్రమాదకరంగా మారింది. పిల్లలు, వృద్ధులు, పశువులు ఇటువైపుగా రాకపోకలు సాగిస్తుంటారని, పొరపాటున బావిలో పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి రక్షణ గోడ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -న్యూస్‌టుడే, నార్పల

గుంతలమయం.. కష్టాల పయనం

మండలంలోని తరిమెల-కల్లూరు రోడ్డు గుంతలమయంగా మారడంతో ద్విచక్రవాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు సాగుతుండడంతో గుంతలు పడటమే కాకుండా కంకర తేలింది. రాత్రివేళలో గుంతలు కనబడక వాహనాలు అందులో పడినప్పుడు నడుములు విరిగిపోతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -న్యూస్‌టుడే, శింగనమల

రైల్వే వంతెన వెడల్పు చేయరా?

గుంతకల్లు పట్టణంలోని కసాపురం రోడ్డులో సత్యనారాయణపేట వద్దనున్న రైల్వే వంతెన ఇరుకుగా ఉండటంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. శనివారం వచ్చిందంటే ఈ మార్గంలో కసాపురం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ట్రాఫిక్ స్తంభిస్తుండడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు వంతెన వెడల్పునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

స్వర్ణగ్రామ కార్యాలయాలకు తాళాలు

యాడికిలోని స్వర్ణగ్రామ కార్యాలయాలు-3, 4కు సిబ్బంది తాళాలు వేశారు. ఉదయం రెండు గంటల పాటు తెరిచి తర్వాత మూసివేశారు వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు సాయంత్రం 4 గంటల వరకు వేచిచూసినా తెరవక పోవడంతో నిరాశగా వెనుతిరిగారు. దీనిపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేయగా ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సర్వేకు వెళ్లినప్పుడు కనీసం ఒకరైనా కార్యాలయంలో ఉండకపోతే ఎలాగని మండిపడ్డారు. -న్యూస్‌టుడే, యాడికి

సీసీ రోడ్లను పట్టించుకోండి సారూ..

గుత్తి మండలంలోని కరిడికొండ, ఊబిచెర్ల గ్రామంలో ఏళ్ల క్రితం వేసిన సీసీ రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. వాటి రూపు మారడంతో గ్రామస్థులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. కరిడికొండ నుంచి ఊబిచెర్లకు వెళ్లే రోడ్డు పూర్తిగా శిథిలమై పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కొత్త రోడ్డు నిర్మించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం

యూటీఎఫ్ నాయకుల వినతి

గుంతకల్లు పట్టణం: ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని నివారించాలంటూ యూటీఎఫ్ నాయకులు శనివారం పట్టణంలో ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాంకు వినతిపత్రం ఇచ్చారు. పీఆర్సీ నియమించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ విధానం రద్దు చేయాలని వారికి విన్నవించినట్లు యూటీఎఫ్ జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, జిల్లా కార్యదర్శి రామాంజినేయులు తెలిపారు.

ఆకట్టుకున్న బండలాగుడు పోటీలు

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని తొండపాడులో వెలసిన బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ఆకట్టుకున్నాయి. శనివారం సీనియర్ విభాగంలో ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. గార్లదిన్నెకు చెందిన రామాంజినేయులు అఖండ వృషభాలు 3900 అడుగులు లాగి ప్రథమ బహుమతి కింద రూ.80వేలతో పాటు గోవును గెలుచుకున్నాయి. నంద్యాల జిల్లా మేడిమాకుపల్లి, పీఆర్ పల్లికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, రామాంజినేయులు ఎద్దులు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బహుమతులను గుమ్మనూరు శ్రీనివాసులు, ఆలయ కమిటీ ఛైర్మన్ రంగస్వామిరెడ్డి యాదవ్ విజేతలకు అందజేశారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న శ్రీనివాసులు

ఆగిన నిధులు.. సాగని పనులు

● రూ.14కోట్లు విడుదలకు విజ్ఞప్తి

గుంతకల్లు, న్యూస్‌టుడే: ఓవైపు బిల్లులు చెల్లించాలంటూ గుత్తేదారులు మరోవైపు అభివృద్ధి పనులు చేపట్టాలంటూ కౌన్సిలర్లు చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని పురపాలిక అధికారులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. గుంతకల్లు పట్టణ పురపాలికకు చెందిన సాధారణ, ఇతర గ్రాంట్ల నిధులు రూ.14 కోట్లను ఏడాది క్రితం ప్రభుత్వం స్తంభింపజేసింది. ఫలితంగా అధికారులు పనులు చేయడానికి అవస్థలు పడుతున్నారు. గుత్తేదారులకు రూ.5 కోట్ల విలువైన బిల్లులను మూడేళ్లుగా చెల్లించడం లేదు. ఇదిలా ఉండగా ఇళ్లు, నీటి పన్నుల వసూళ్లు రూ.2.35 కోట్లను ధర్మవరం రైల్వేగేటు వద్ద నిర్మించనున్న భూగర్భ వంతెనతో ఇళ్లు కోల్పోయేవారికి పరిహారం చెల్లించడానికి రెవెన్యూ శాఖకు డిపాజిట్ చేశారు. ప్రస్తుతం నిధులు లేకపోవడంతో టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్న గుత్తేదార్లు వాటిని చేయడానికి ముందుకు రావడంలేదు. దాదాపు రూ.8 కోట్ల విలువైన పనులు ప్రారంభానికి నోచుకోవడంలేదు. గతంలో చేసిన పనుల బిల్లులు చెల్లిస్తే తప్ప కొత్తవి చేపట్టమంటూ గుత్తేదార్లు కుండబద్దలు కొట్టారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ నయీం అహమ్మద్‌ను వివరణ కోరగా, రూ.14 కోట్ల నిధుల వినియోగానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఉన్నతాధికారులను కోరామని చెప్పారు. పట్టణంలో నీటి, ఆస్తి పన్నుల బకాయిలు రూ.3కోట్ల వసూలుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

పట్టణంలో కసాపురం రహదారి పక్కన అధ్వానంగా ఉన్న మురుగుకాలువ

ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి

గుంతకల్లు, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు జాప్యం చేయకూడదని, వారికి నిత్యం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆయన శనివారం తన క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి పలు సమస్యలపై వినతిపత్రాలు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులకు కొన్ని సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బందులు ఉండొచ్చని, వాటిని తన దృష్టికి తెస్తే తగు చర్యలు తీసుకుంటానన్నారు. అంతకుముందు పట్టణంలోని ఆచారమ్మ కొట్టాల, పోర్టర్‌లైన్, సాయినగర్ తదితర కాలనీల్లో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను తిరిగి తెరిపించాలని తెదేపా పట్టణ మాజీ అధ్యక్షుడు అంజి వినతి చేశారు. ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, తమ కాలనీల్లో రోడ్లు, మురుగు కాలువలు వేయాలని, పింఛన్లు మంజూరు చేయాలని పలువురు కోరారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంచారు. కార్యక్రమంలో మున్సిపల్ సహాయ కమిషనర్ లక్ష్మి, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

అర్జీ స్వీకరిస్తున్న ఎమ్మెల్యే జయరాం

దర్గాలో ఎమ్మెల్యే ప్రార్థనలు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని పోర్టర్‌లైన్‌లో గులాంషా ఖాదిరి ఉరుసు సందర్భంగా దర్గాలో ఎమ్మెల్యే జయరాం, తెదేపా నాయకులు ప్రార్థనలు చేశారు. అనంతరం చాదర్ సమర్పించారు. కార్యక్రమంలో తెదేపా పట్టణ ఇన్‌ఛార్జి నారాయణస్వామి, నాయకులు మస్తాన్‌యాదవ్, మస్తానప్ప, హనుమంతు, ఫజుల్ తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

అనంతపురం

• అనంతపురం • రాప్తాడు

అనంతను అభివృద్ధి చేద్దాం

అనంత సచివాలయం: అనంత జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ ఒ.ఆనంద్ అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కేరళ మాజీ డీజీపీ శంకర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరరెడ్డి, పీవీకేకే విద్యా సంస్థల ఛైర్మన్ పల్లె వెంకట కృష్ణకిశోర్‌రెడ్డి, తదితరులు శనివారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ ఆనంద్‌ను కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువతో కలెక్టర్‌ను సత్కరించారు. అనంతపురం జిల్లా పురోభివృద్ధిపై చర్చించారు.

కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న మాజీ మంత్రి పల్లె తదితరులు

నగర కమిషనర్‌కు వీడ్కోలు

కమిషనర్ బాలస్వామికి జ్ఞాపిక అందజేస్తున్న ఉద్యోగులు

అనంత నగరపాలక: నగర కమిషనర్‌గా బాలస్వామి బాధ్యతలు తీసుకొని నగరంలోని పలు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి చెరగని ముద్ర వేశారని పలువురు పేర్కొన్నారు. శనివారం నగరపాలక కౌన్సిల్ హాల్లో బదిలీ అయిన బాలస్వామికి వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈఈలు షాకీర్, చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

బాలాజీనాయక్‌ను సన్మానిస్తున్న ఉద్యోగులు

ఏవోగా బాలాజీనాయక్‌కు అదనపు బాధ్యతలు

అనంతపురం(వ్యవసాయం): జిల్లా వ్యవసాయ కార్యాలయంలో పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న మునీర్ అహ్మద్ కర్నూల్ జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో బాలాజీ నాయక్‌కు ఏవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శనివారం వ్యవసాయ కార్యాలయంలో ఆయన ఏవోగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ఎన్జీవోస్ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, రాష్ట్ర సాంస్కృతిక క్రీడల కార్యదర్శి ఆదాంఖాన్, కార్యవర్గ సభ్యులు రాజగోపాల్, వీరేష్‌బాబు, పద్మావతి, సత్యసాయి అంజుమ్, రఘు, శ్రీనివాసులు, నరసయ్య తదితరులు ఆయన్ను పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఉల్లంఘన.. మార్పు తెచ్చేలా చలానా

- నగరంలో ఏఐ ఆధారిత నేత్రాలతో నిరంతర నిఘా
- ట్రాఫిక్ నిబంధనల అమలుకు కొనసాగుతున్న ట్రయల్‌రన్

మీరు వాహనంపై వెళ్తూ ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించి మనల్ని ఎవరూ చూడలేదులే ఇష్టానుసారంగా పోవచ్చు అని అనుకోవద్దు. ఎందుకంటే ఏఐ ఆధారిత సీసీ కెమెరా ఫొటో క్యాప్చర్ చేసి చలానాను మనకే పంపే రోజు ముందుంది. ట్రాఫిక్ పోలీసులతో పనిలేకుండా చలానాను విధించే సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లాలో అమలుచేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

నగరంలో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత సీసీ కెమెరా

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లా పరిధిలో ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత పటిష్ఠం చేయడానికి 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ట్రాఫిక్ ఈ-చలాన్' వ్యవస్థను జిల్లా పోలీసుశాఖ సిద్ధం చేసింది. ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతికతతో ఈ వ్యవస్థను అమలు చేయనున్నారు. ట్రాఫిక్ 'ఈ-చలాన్' అనేది పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో పనిచేసే ఆధునిక వ్యవస్థ. ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను స్వయంగా గుర్తించి 'ఈ-చలాను' జారీ చేయనున్నారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకునే చర్యలు పూర్తిగా డిజిటల్ రూపంలో నమోదు కానున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా ట్రాఫిక్ 'ఈ-చలాన్' వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 413 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించనున్నారు. ఈ-చలాన్ వ్యవస్థను అమలు చేసేందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ట్రయల్‌రన్ జరుగుతోంది. త్వరలోనే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు ముందుగా హెచ్చరికలు చేసి ఆ తర్వాత ట్రాఫిక్ ఈ-చలానా జారీ చేస్తారు.

ఇలా చేస్తే చరవాణికే జరిమానా

- శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, సీటుబెల్టు ధరించకుండా కారు డ్రైవ్‌చేయడం, రెడ్ సిగ్నల్ దాటడం, వన్‌వే రోడ్డులో తప్పుదారిన వాహనం నడపడం, నోపార్కింగ్ ప్రాంతాల్లో వాహనం నిలపడం, మితిమీరిన వేగంతో వాహనం నడపడం, చరవాణి మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ట్రిపుల్‌రైడింగ్, మైనర్లకు వాహనం ఇవ్వడం, అసలు కార నంబర్‌ప్లేట్ల వినియోగించడం వంటివి ఉన్నాయి.
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన వారి వాహనం వివరాలతో 'ఈ-చలాన్' సిద్ధం చేస్తారు. చలాన్ జారీ అయిన తక్షణమే యజమాని చరవాణి వాట్సప్‌కు సమాచారం వెళ్తుంది.

శిలాఫలకం ఆవిష్కరించిన మంత్రి, ఎమ్మెల్యేలు

వైద్య కళాశాలలో రజతోత్సవ సంబరాలు

తపోవనం (అనంత గ్రామీణం): అనంతపురం వైద్యకళాశాలలో రజతోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకకు మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. వైద్య కళాశాల స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పైలాన్ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. అనాటమీ విభాగానికి ముందు భాగంలో ఈ పైలాన్‌ను నిర్మించనున్నారు. మంత్రి మాట్లాడుతూ వైద్యశాల రూపురేఖలు మార్చడానికి పూర్వ విద్యార్థుల సాయం అందించాలని పిలుపునిచ్చారు. వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు మూలనిధిని అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ప్రిన్సిపల్ విజయశ్రీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి పీజీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ షారోన్ సోనియా, డాక్టర్లు శంకర్, మధుసూదన్, శంషాద్ బేగం, ఆర్ఎంఓ హేమలత, శివశంకర్, నర్సులు, మెడికోలు పాల్గొన్నారు.

తెరపై ఈనాడు

అనంతపురం(కమలానగర్), న్యూస్‌టుడే: గౌరి : విత్ లవ్, గాయత్రి : శ్రీచిదంబరం, గౌతమి : బరాబర్ ప్రేమిస్తా, నీలిమ : 3, త్రివేణి : సుమతీ శతకం, శరంగిణి : అనగనగా ఒక రాజు, తేజశ్విని : భర్త మహాశయులకు విజ్ఞప్తి, శాంతి : మన శంకర వరప్రసాద్, ఎస్వీ సినిమా, సుధా : యుఫోరియా, ఆరెంజ్, హనీ.

నగరంలో ఈనాడు

కమలానగర్, న్యూస్‌టుడే: నేడు జేఎన్టీయూ కళాశాల మైదానంలో ఈటీవీ 30, ఈనాడు 50 ఏళ్ల వేడుకల...

కాయగూరల ధరలు

అరవిందనగర్(అనంతపురం), న్యూస్‌టుడే: (అనంతపురం పాతూరు మార్కెట్లో ధరలు కిలో రూ.లలో) టమాటాలు 20, రెండోరకం 10, ఉల్లిగడ్డలు 35, రెండోరకం 25, బంగాళాదుంపలు 35, మిరపకాయలు 35, బెండకాయలు 10, వంకాయలు 10, ముల్లంగి 20, బీట్‌రూట్ 40, బీరకాయలు 40, కాకరకాయలు 40, చౌళేకాయలు 30, క్యాప్సికమ్ 35, చిక్కుడుకాయలు 35, అనపకాయలు 40, క్యారెట్ 40, బీన్స్ 40, క్యాబేజీ 40, నిమ్మకాయలు (వంద)250, అల్లం 75.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

రెండోరోజు సందడిగా పోలీస్ స్పోర్ట్స్

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో భాగంగా శనివారం వివిధ క్రీడలు, ఆటలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. పోలీస్ కవాతు మైదానంలో జరిగిన క్రీడలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లు, ఏఆర్, ఇతర విభాగాల పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం 5 కిలోమీటర్ల క్రాస్ రన్, 400 మీటర్ల రిలే, 200 మీటర్ల పరుగు, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, హైజంప్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, యోగా, క్రికెట్ జరిగాయి. పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది క్రీడా స్ఫూర్తితో పోటీపడి ప్రతిభను చాటారు.

యోగా ముద్రలో పోలీసులు

విజయవాడకు తరలివెళ్లిన ఏపీఎన్జీఓలు

రుద్రంపేట, న్యూస్‌టుడే: ఏపీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల సందర్భంగా కామ్రేడ్ విద్యాసాగర్, కామ్రేడ్ డీవీ రమణ నాయకత్వంలో వారి ప్యానల్‌లో ఆదివారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఏపీఎన్జీఓలు శనివారం బస్సులు, రైలులో విజయవాడ తరలివెళ్లారు. జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్‌బాబు, లింగమేష్, జమీలాబేగం, దస్తగిరి, సంయుక్త కార్యదర్శి వంశీ, తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్, వరప్రసాద్, ఉమామహేష్, తిరుపాలయ్య, ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న ఏపీఎన్జీఓ జిల్లా కార్యదర్శి రవికుమార్

సమన్వయంతో విజయవంతం చేద్దాం

ఉరవకొండ: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో మఠం ఏసీ మల్లికార్జున ప్రసాద్, డీటీ బోగనగౌడ్, ఎస్సై జనార్దన్‌నాయుడుతోపాటు ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో రవిప్రసాద్, అగ్నిమాపక అధికారి బీమలింగయ్య, విద్యుత్తు ఏఈఈ గురుమూర్తి పాల్గొన్నారు.

- ఈనెల 21 నుంచి మఠం ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, ఆలయ సహాయ కమిషనరు మల్లికార్జున ప్రసాద్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రాలను విడుదల చేశారు.

వాలిన స్తంభం.. ఎప్పుడైనా ప్రమాదం

కమలానగర్, న్యూస్‌టుడే: ఇటీవల కర్నూలు పట్టణంలో ఓ విద్యుత్తు స్తంభం కూలి విద్యార్థికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అనంత నగరంలోనూ ఇలా వాలి ఉన్న స్తంభాలు, మరమ్మతుకు చేరినవి పలుప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఏళ్ల క్రితం నాటిన విద్యుత్తు, టెలిఫోన్ స్తంభాలు దుస్థితికి చేరాయి. కొన్ని స్తంభాలు ఎప్పుడు కూలుతాయే తెలియని పరిస్థితి. రోడ్డుకు పక్కనే ఉండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మరమ్మతు చేరిన, ప్రమాదంగా ఉన్న విద్యుత్తు, టెలిఫోన్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు.

రెండో రోడ్డులోని గాయత్రి ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఎదురుగా ఇలా టెలిఫోన్ స్తంభం ప్రమాదకరంగా వాలి ఉంది. వేగంగా గాలులు వీస్తే స్తంభం కదులుతోందని, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. స్థానికులు, విద్యార్థులు చెత్తను పడేయటానికి ఈ స్తంభం వద్దకు వస్తుంటారు.

ప్రసాద్ కాన్సెప్ట్ పాఠశాల సమీపంలో ఇటీవల కిందపడిన టెలిఫోన్ స్తంభాన్ని అలాగే వదిలేశారు. కాలువ సమీపంలో ఉంచడంతో మురుగు కాలువలు తొలగించటానికి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు పాదచారులు స్తంభం తగులుకొని కిందపడి గాయాలపాలవుతున్నారు.

నేటి నుంచి మహా శివరాత్రి ద్వాదశ బ్రహ్మోత్సవాలు

అనంత సాంస్కృతికం: నగరంలోని మొదటి రోడ్డు కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలో ఆదివారం నుంచి 11 రోజులపాటు వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఆలయ కమిటీ ఛైర్మన్ అమిలినేని నరేంద్రచౌదరి, ఈవో నాగేంద్రుడు పర్యవేక్షణలో నిత్యం ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు మయూర, శేష, హంస వాహనాల్లో శివ పార్వతులు విహరించనున్నారు.

సామాజిక రుగ్మతలపై మహిళలను చైతన్య పరచాలి

అనంత సంక్షేమం: సామాజిక రుగ్మతలపై మహిళల్లో మరింత చైతన్యం నింపాలని డీఆర్డీఏ పీడీ శైలజ పేర్కొన్నారు. శనివారం టీటీడీసీలో జిల్లాలోని రాప్తాడు, శింగనమల, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లోని ఏపీఎంలు, సీసీలకు శిక్షణ నిర్వహించారు. బాల్యవివాహాలు జరగకుండా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, అదనపు ప్రాజెక్టు సంచాలకులు రాధారాణి, డీపీఎంలు సత్యనారాయణ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

22న బీసీ సమస్యలపై సింహగర్జన

కమలానగర్, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీల సమస్యలపై భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో 22న బీసీ సింహగర్జన సభను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పీఏసీ కమిటీ సభ్యుడు రమేష్‌యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు జిట్టా రామ్మోహన్‌యాదవ్, సురేష్‌యాదవ్ పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం వారు బీసీ గర్జన పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు.

ఉత్సవాలకు నిధులు కేటాయించాలి

కమలానగర్, న్యూస్‌టుడే: ఈ నెల 13, 14, 15వ తేదీల్లో సేవాగడ్‌లో జరిగే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు కేటాయించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు చక్రినాయక్ డిమాండ్ చేశారు. శనివారం ఆ సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి సెలవు ఇవ్వాలన్నారు. బంజారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

పేద యువతి వివాహానికి ఆర్థికసాయం

కమలానగర్, న్యూస్‌టుడే: నిత్యసురభి ఛారిటబుల్ ట్రస్ట్, పుట్టినిల్లు ఆశ్రమం నిర్వాహకులు ఇంజినీరింగ్ దంపతులు నిర్మలమురళి, పురుషోత్తమ మురళికృష్ణ శనివారం ఆదర్శనగర్‌లో నిరుపేద యువతి వివాహానికి రూ.10 వేలు ఆర్థికసాయం అందించారు. వారు మాట్లాడుతూ నిత్యసురభి ఛారిటబుల్ ట్రస్ట్ 8వ వార్షికోత్సవం సందర్భంగా సాయం అందించినట్లు తెలిపారు.

అ వీ.. ఇ వీ.. అ న్నీ..

కొత్త విశాలమైన ప్రదేశంలో 'మలబార్ గోల్డ్'

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: మలబార్ గోల్డ్, డైమండ్స్ నగరంలోని విశాలమైన నూతన ప్రదేశంలోకి మార్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సుభాష్‌రోడ్డులోని సప్తగిరి సర్కిల్ సమీపంలో కొత్త షోరూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో ప్రత్యేకంగా రూపొందించి గ్రౌండ్, మొదటి అంతస్తులతో వినియోగదారులకు సేవలు అందించేలా రూపొందించినట్లు వివరించారు. షోరూమ్‌ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మలబార్ గ్రూప్ ఛైర్మన్ అహ్మద్‌లు ప్రారంభించారు. సీనియర్ మేనేజ్‌మెంట్ బృందం సిరాజ్, నిఖిల్ చంద్రన్, జోనల్ హెడ్ హఫీజ్ మహమ్మద్ పాల్గొన్నారు.

చిన్నారులకు చిత్రలేఖనంపై శిక్షణ

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఎన్‌వీఆర్ నగరపాలక ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులకు చిత్రలేఖనంపై శనివారం ఉచిత శిక్షణ ఇచ్చారు. శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిత్రకళా శిక్షకులు కత్తి విజయ్‌కుమార్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

దూరవిద్యతో ఎన్నో అవకాశాలు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్య డిగ్రీ చేసిన వారు ఎన్నో ఉపాధి అవకాశాలు పొందవచ్చని ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఇగ్నో అధ్యయన కేంద్రంలో కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆయన వర్చువల్ విధానంలో విద్యార్థులతో మాట్లాడారు. ఇగ్నో అందించే కోర్సులు, వాటి ఉపయోగాలు తెలియజేశారు.

సాఫ్ట్‌వేర్‌లపై ప్రావీణ్యం సాధించాలి

రుద్రంపేట: ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై సివిల్ విభాగం ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రావీణ్యం సాధించాలని పీవీకేకే ఐటీ కళాశాల ఛైర్మన్ పల్లె కృష్ణకిశోర్ పేర్కొన్నారు. పీవీకేకే ఐటీ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో సాఫ్ట్‌వేర్‌లపై శిక్షణ తరగతులను ఆయన శనివారం ప్రారంభించారు. యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, సివిల్ విభాగాధిపతి రాజేష్, వహీదా పర్వీన్, నర్మద పాల్గొన్నారు.

స్పందించారు.. ప్రాణాలు కాపాడారు

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: పాముకాటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ బాలుడి ప్రాణాలను అనంతపురం సర్వజన ఆసుపత్రి వైద్యులు కాపాడారు. కళ్యాణదుర్గం ఇట్లాంపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు వారం రోజుల క్రితం పాముకాటుకు గురయ్యాడు. మెరుగైన వైద్యం కోసం సర్వజన ఆసుపత్రిలో చేర్పించగా చిన్నపిల్లల వార్డు వైద్యులు బాలుడి పరిస్థితిని గుర్తించి చికిత్స చేశారు. ప్రస్తుతం బాలుడు కోలుకున్నాడు.

బంగారు నగలు చూపుతున్న హీరోయిన్ మాళవిక మోహన్, యాజమాన్యం

నగరంలో గోయాజ్ జ్యువెలరీ షోరూం ప్రారంభం

కమలానగర్: నగరంలోని సుభాష్‌రోడ్డు సమీపంలో గోయాజ్ జ్యువెలర్స్ 23వ షోరూమ్‌ను సినీనటి రాజాసాబ్ చిత్రం హీరోయిన్ మాళవిక మోహన్ శనివారం ప్రారంభించారు. హీరోయిన్ వస్తుందన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు షోరూమ్ వద్దకు చెరుకొని సందడి చేశారు. ఆమె అభిమానులతో సెల్ఫీ దిగారు. ఆమె మాట్లాడుతూ నేటి యువతకు కావలసిన మంచి డిజైన్లతో జ్యువెలరీ గోయాజ్ కలెక్షన్స్ షోరూమ్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్వాహకులు రవితేజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చీకటి పడితే దోమల స్వైరవిహారమే

శ్రీనగర్ కాలనీ పార్కు సమీపంలో డ్రైనేజీ కాలువలు లేకపోవడం వల్ల మురుగు పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్లలోకి ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడితే దోమల స్వైరవిహారంతో బయట నుంచోలేని పరిస్థితి ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. మురుగు నిలవడంతో దుర్వాసన వెదజల్లుతోందని వాపోతున్నారు. నగర కార్పొరేషన్ అధికారులు స్పందించి కాలువలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రుద్రంపేట**

వ్యర్థాలిలా.. నడక సాగేదెలా?

రుద్రంపేట-ఆలమూరు వైపు వెళ్లే ప్రధాన రహదారిలో వంతెన వద్ద కాలినడక నడకన వచ్చేవారికి అనుగుణంగా పుట్‌పాత్‌ను ఏర్పాటుచేశారు. అయితే ఇవి వినియోగంలో లేకపోవడం వల్ల పుట్‌పాత్ పొడవునా వ్యర్థాలు కుప్పలుగా పడి ఉన్నాయి. నూతనంగా నిర్మించినా వ్యర్థాలు పోగుపడటంతో కళావిహీనంగా కనిపిస్తోంది. ర.భ శాఖ ఇంజినీర్లు పుట్‌పాత్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రుద్రంపేట**

పునాదులకు విద్యుత్తు సదుపాయమా?

అనంతపురం గ్రామీణం ఆలమూరు పంచాయతీ పరిధి లే అవుట్ కాలనీలో పునాదులకు విద్యుత్తు సదుపాయాన్ని గత వైకాపా ప్రభుత్వ హయాంలో కల్పించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయితే విద్యుత్తు సదుపాయం కల్పించడం పరిపాటి. అదేంటో కానీ వింతగా పునాదులకే పరిమితమైన ఖాళీ ప్రదేశంలో విద్యుత్తు స్తంభాలు, తీగలు ఏర్పాటు చేసి రూ.లక్షల బిల్లులు చేసి గత ప్రభుత్వ హయాంలో దండుకున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. **- న్యూస్‌టుడే, రుద్రంపేట**

సామూహిక సుదర్శన హోమంలో భక్తులు

భక్తిశ్రద్ధలతో మహాకుంభాభిషేక పూజలు

అనంత సాంస్కృతికం: నగరంలోని హౌసింగ్‌బోర్డు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఆలయంలో మహాకుంభాభిషేకాన్ని మహాగణపతి పూజతో ప్రారంభించారు. వందలాది జంటలతో సామూహిక మహాసుదర్శన, నవగ్రహ హోమాలు జరిపారు. సాయంత్రం ప్రదోష కాలపూజ, జపాలు, దీక్ష హోమం, ప్రాకారబలి నిర్వహించారు.

నేడు మహాకుంభాభిషేకం

అనంత సాంస్కృతికం: హౌసింగ్ బోర్డు వేంకటేశ్వరాలయంలో జరుగుతున్న మహాకుంభాభిషేకం ఉత్సవాలకు విశిష్ట అతిథిగా ఉడుపి అదమూరు పీఠాధిపతి విశ్వప్రియ తీర్థ మహాస్వామీజీ హాజరయ్యారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభం, మహిళలు దీపాలతో స్వాగతం పలికారు. ఆలయ పరిధిలోని సమ్మిళిత ఆలయాలన్నింటిని స్వామీజీ దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. స్థానిక హౌసింగ్ బోర్డు వెంకటేశ్వరాలయంలో కర్ణాటక ఉడుపి అదమూరు పీఠాధిపతి 1008 విశ్వప్రియ తీర్థ మహాస్వామీజీ చేతులమీదుగా ఆదివారం ఉదయం 10.30కు మహాకుంభాభిషేకం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీ ఛైర్మన్ కేశవచంద్రారావు, మేనేజింగ్ ట్రస్టీ ప్రతాపరెడ్డి, శ్రీనివాస రెడ్డి, అనిల్, బాబూరావు, నీలకంఠ స్వామి, ధర్మకర్తలు పాల్గొన్నారు.

అనుగ్రహ భాషణం చేస్తున్న స్వామీజీ

'తెదేపా బలోపేతానికి కృషి చేయండి'

బుక్కరాయసముద్రం : శింగనమల నియోజకవర్గంలో తెదేపా బలోపేతానికి కొత్త మండల కన్వీనర్లు కృషి చేయాలని ఆ పార్టీ తెదేపా అధ్యక్షుడు పూల నాగరాజు పిలుపునిచ్చారు. ఆయన శనివారం బుక్కరాయసముద్రంలో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డితో కలిసి ఆరు మండలాల కొత్త కన్వీనర్లు లక్ష్మీనారాయణ, మారుతినాయుడు, కుళ్లాయప్ప, శ్రీనివాసులు, రంగనాయకులు, రామాంజనేయులుతో ప్రమాణస్వీకారం చేయించి మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు, మద్దతు దారులను నిలిపి గెలిపించాలన్నారు. గ్రామాల్లో విభేదాలను పక్కనపెట్టి అందరు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. తెదేపా గెలుపే ధ్యేయంగా అందరూ సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడుతూ 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, దీనిపై ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. కార్యకర్తల సమస్యలు తీర్చాలన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు రామలింగారెడ్డి, శ్రీధర్‌చౌదరి, శ్రీరామిరెడ్డి, దండు శ్రీనివాసులు, ఆదినారాయణ, అశోక్, నారాయణ స్వామి, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుపై ఆపితే.. మలుపులో తిప్పలే!

జాతీయ రహదారిపై రోడ్డు పక్కన వాహనాలు ఆపడం ఇతరులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. పంగల్ రోడ్డు కూడలిలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక లారీని రోడ్డు పక్కన నిలిపి చోదకుడు హోటల్‌కు వెళ్లాడు. ఇంతలో ఓ భారీ ట్రైలర్ బెంగళూరు వైపు వెళ్లడానికి మలుపు తిరిగింది. లారీ వెనుక భాగం నిలిపి ఉన్న లారీని తాకుతుండడంతో ఆ ట్రైలరును పది నిమిషాలు ఆపాల్సి వచ్చింది. దీంతో 20 నిమిషాలు ట్రాఫిక్ జాం అయింది. చివరికి ఆ లారీ చోదకుడు వచ్చి ముందుకు జరపడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఇలా రోడ్డు మధ్యలో ఆపితే చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉండాలని స్థానికులు నిట్టూర్చారు. **- ఈనాడు అనంతపురం**

WANTED
VENKATADRI INFRA
డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ : డిజిటల్ మార్కెటింగ్ నందు 5 సం॥ల పైబడి అనుభవం ఉండాలి ఆకర్షణీయమైన జీతం
సివిల్ ఇంజనీర్ : అర్హత : B.Tech Civil / Diploma, సివిల్ కన్‌స్ట్రక్షన్ రంగంలో 5 సం॥ల అనుభవం ఉండాలి. ఆకర్షణీయమైన జీతం
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ : అర్హత మార్కెటింగ్ రంగం నందు అనుభవం కలవారికి ప్రాధాన్యత, జీతం + ఇన్సెంటివ్స్.
ఇంటర్వ్యూ తేదీ & సమయం : ఫిబ్రవరి 8, 9, 10, 11, 12. 10 AM To 6 PM
సంప్రదించండి
VENKATADRI INFRA
1-1349-B-15, NH-44, Service Road, Opp: Sakshi office, Anantapuram.
Cell : 9848462555, 7779992688

(c) eenadu

ఈనాడు అన్నమయ్య

ఆదివారం ఫిబ్రవరి 8, 2026

బుజ్జమ్మా.. ఎంత కష్టం వచ్చిందమ్మా!

కల్పన వృద్ధురాలు

ఈ చిత్రంలో ఉన్న వృద్ధురాలి పేరు కల్పన అలియాస్ బుజ్జమ్మ.. కర్ణాటక రాష్ట్రంలోని హసన్. ఈమెకు భర్త, ముగ్గురు కుమారులున్నారు. కుమారులు ఆదిల్, మునివరల్, కోణికలన్‌లకు వివాహాలు కాగా కోడళ్లు పట్టించుకోకపోవడంతో భర్త వదిలేసి వెళ్లిపోయారు. ఆమెకూ అదే పరిస్థితి ఎదురవడంతో అటూ ఇటూ తిరుగుతూ చివరకు మదనపల్లె వచ్చి చేరుకుంది. అందరూ ఉన్నా అనాథలా అవసాన దశలో మదనపల్లెలో చిత్తు కాగితాలు, పేపర్లు, సీసాలు సేకరించి ఒక చోటుకు చేర్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తోంది. ఆ సొమ్ము కూడా కొందరు మద్యం మత్తులో వచ్చి దోచుకెళ్తున్నారని వాపోతోంది. బతుకులీడుస్తుండడంతో గుర్తించిన స్థానికులు ఆమెకు ఛార్జీల నిమిత్తం కొంత నగదును ఇచ్చి తిరుపతి బస్సు ఎక్కించి పంపారు. ఆమె ఏమైందో ఎటు వెళ్లిందో ఎవరికీ తెలియదు..

- ఇటీవల తిరుపతికి చెందిన అమ్మణ్ణమ్మ అనే వృద్ధురాలిని కుటుంబ సభ్యులే మదనపల్లె బస్టాండులో వదిలేసి వెళ్లిపోయారు.. తన వారు వస్తారని ఎంతో ఆశగా వారం రోజుల పాటు అక్కడే ఎదురు చూసింది. ప్రయాణికులు దయ తలిచి ఏదైనా పెడితే తింటూ కాలం గడిపింది. వారం రోజులుగా బస్టాండులోనే
- ఇలాంటి బుజ్జమ్మలు.. అమ్మణ్ణమ్మలు పట్టణంలో తరచూ కన్పిస్తూనే ఉన్నారు.. కర్ణాటక, తమిళనాడు, ఇతర జిల్లాల నుంచి వృద్ధులను తెచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా కొరుపులుగా మారిన కొడుకులు వారిని బయటికీ గెంటుతూనే ఉన్నారు.

అయినవారే.. కాదు పొమ్మంటున్నారు

■ వృద్ధులపై పెరుగుతున్న దాడులు

ఎందుకు సేవ చేయాలని కోడలు.. డబ్బు తీసుకు రాలేదని కుమార్తె.. ఇంట్లో పాచి పని చేయడం లేదని కొడుకులు.. పింఛను సొమ్ము తమకిస్తేనే అన్నం పెడతామని బంధువులు.. ఇలా ఏదో ఒక కారణంతో వృద్ధులను ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. కాళ్లు చేతులు సహకరించిన వృద్ధులు భిక్షాటన చేస్తూ బతుకులీడుస్తుండగా కూర్చున్న చోటు నుంచి కదల్లేని వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాల కార్మికుల నుంచి హంతకుల వరకు అందరినీ పోషించే ప్రభుత్వాలు ఎందుకు వీరిని పట్టించుకోవడం లేదన్నది అందరినీ వేధించే ప్రశ్న. జిల్లాలో వృద్ధులపై దాడులు, బిడ్డలే ఇళ్ల నుంచి తరుముతున్న ఘటనల నేపథ్యంలో అవసాన దశలో వారి బాగోగుల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- న్యూస్‌టుడే, మదనపల్లె నేరవార్తలు

ఇటీవల జరిగిన ఘటనలు

- రాయచోటి మండలం శిబ్యాల గ్రామం అనుంపల్లెలో సుబ్బరాయుడు (70) ఆయన భార్య నాగమ్మ (65)కు నలుగురు పిల్లలు. వారిలో పెద్ద కుమారుడు వారిని పోషించడం తన వల్ల కాదని ఇంట్లో నుంచి గెంటేశారు. విషయం పోలీసుల వద్దకు వెళ్లడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దడంతో పెద్దకుమారుడే వారిని ఇంటికి తీసుకెళ్లారు.
- మదనపల్లెకు చెందిన వృద్ధ దంపతులను కుమార్తె మోసం చేసి ఇల్లు రాయించుకుంది. ఇప్పుడు ఇంట్లో నుంచి గెంటేసింది. తమకు దిక్కెవరని వృద్ధులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.
- ములకలచెరువు ప్రాంతానికి చెందిన వృద్ధ జంట మదనపల్లెలోని ఓ కల్యాణ మండపంలో కాపాలాదారులుగా చేరారు. అక్కడే అద్దెకు ఉంటూ వారు పెట్టింది తింటూ జీవిస్తున్నారు. ఇటీవల అక్కడకు వచ్చిన చిన్న కుమారుడు పూటుగా మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించలేదని వారిని చితకబాదాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు హల్‌చల్ చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు.

రక్షణకు టోల్ ఫ్రీ నంబరు

వయో వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం 14567 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. వృద్ధులు తమ సమస్యలను వీరికి తెలపడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ నంబరు వారంలో ఏడు రోజులు పనిచేస్తుంది. తమ ఇళ్లలో ఎదుర్కొనే సమస్యలపైన కూడా వృద్ధులు ఈ విభాగానికి సమాచారం ఇవ్వవచ్చు.

చట్టపరమైన చర్యలకు అవకాశం

వయో వృద్ధుల రక్షణకు ప్రభుత్వం 2007లో చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో బిడ్డలతో పాటు మనవళ్లు, మనమరాండ్రు కూడా చట్టం పరిధిలోకి వస్తారు. ఇబ్బందులకు గురి చేస్తే కేసులు నమోదు చేస్తారు. కోర్టుల్లో న్యాయసేవా అధికార సంస్థ ఉచిత న్యాయ సాయం అందిస్తుంది.

సమాచారమిస్తే కాపాడతాం



వయో వృద్ధులకు ఎలాంటి సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే సంఘం తరఫున ఆదుకుంటాం. ఇది వరకు కొన్ని సంఘటనలపై పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూశాం. - మునిగోపాలకృష్ణ, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర నాయకులు

టోల్ ఫ్రీ నంబరు : 14567 చరవాణి నంబరు: 98495 57974

104 శకటాలను మింగేశారు

రాయచోటి, న్యూస్‌టుడే: ప్రజల చెంతకే వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 104 వాహనాల అపహరణ వ్యవహారం రాయచోటిలో కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ వైద్య సేవ సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో నడుస్తున్న 104 వాహనాలు డెబ్బై తొమ్మిదిని ఆరు నెలల కిందట సర్వీసులు నిలిపేశారు. ఆ వాహనాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం లేదా రవాణా శాఖ ద్వారా సామర్థ్యం పరీక్షించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోకుండా ఆసుపత్రి ఆవరణలోనే వదిలేశారు. రూ.50 లక్షల విలువైన ఈ వాహనాలను కొందరు ఆసుపత్రి ఆవరణ నుంచి గుట్టు చప్పుడు కాకుండా తరలించేశారు. ఆరు మాసాల తర్వాత మేల్కొన్న అధికారులు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అపహరణ విషయం వెలుగు చూసింది.

చోరీకి గురైన 104 వాహనాలు ఇవే (పాత చిత్రం)

ఆవరణ నుంచే మాయం చేశారిలా..

వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 104 వాహనాలు ఆసుపత్రి ఆవరణలోనే ఉంచాల్సి ఉన్నా అక్కడి సిబ్బంది అధికారుల అనుమతి లేకుండానే డంపింగ్ యార్డుకు తరలించారని అధికారులు చెబుతున్నారు. డంపింగ్ యార్డు వద్ద కాపలాదారులతో పాటు అక్కడ చెత్త నుంచి రీసైక్లింగ్ ద్వారా సంపద సృష్టించే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రహరీ లోపలికి ఎవరు వెళ్లినా అక్కడి సిబ్బంది ప్రశ్నించి పంపుతారు. అలాంటి చోటికి వాహనాలను ఇతరులు తీసుకెళ్లే అవకాశం లేదు. సిబ్బంది అనుమతితోనే వాహనాలు అపహరణకు గురై ఉంటాయన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చలపతి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.

అక్రమాల గుట్టు.. పట్టేస్తుందీ కిట్టు

● రేషన్ బియ్యం అవకతవకలకు చెక్

రాయచోటి, న్యూస్‌టుడే: రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అక్రమాలు ఆగడం లేదు. కొందరు అధికారులు, డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తూ క్షేత్రస్థాయిలో చౌకబియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి చౌకగా కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.. అధికార బలం కలిగిన రేషన్ మిల్లులకు తరలించి పాలిష్ పట్టాక మార్కెట్‌కు తరలిస్తున్నారు.. ఇకపై అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు సాంకేతికత జోడించి తయారుచేసిన ఎఫ్ఆర్‌కే ఐరన్ స్పాట్ కిట్లు జిల్లాకు కేటాయించారు. వాటి వినియోగంపై ఎంఎల్ఎస్ పాయింట్లు, ఎన్‌ఫోర్సుమెంట్ డీటీలకు అవగాహన కల్పించారు.. ఒక్కో డివిజన్‌లో ఒక్కో కిట్ అందుబాటులో ఉంచనున్నారు.

6ఏ కేసులు నమోదు

- ఎక్కడైనా బియ్యం నిల్వలు లేదా తరలిస్తున్న సమయంలో పట్టుబడితే ఇక నుంచి అధికారులు ఐరన్ స్పాట్ కిట్ల ద్వారా పరీక్షిస్తారు. రేషన్ బియ్యంగా నిర్ధారణ అయితే వెంటనే సరకు స్వాధీనం చేసుకోవడంతో పాటు తరలించే వ్యక్తులు లేదా డీలర్లపై 6ఏ కేసు నమోదు చేస్తారు.

నిరంతరం తనిఖీలు

పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా అందించే బియ్యం పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తాజాగా జిల్లాకు 10 ఐరన్ స్పాట్ కిట్లు వచ్చాయి. వీటితో తరచూ సీఎస్ డీటీలు తనిఖీలు నిర్వహిస్తారు. తనిఖీల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.

- పద్మజ, డీఎం, పౌర సరఫరాల శాఖ

రేషన్ దుకాణాలు: 1,036
రేషన్‌కార్డులు: 4,39,485
లబ్ధిదారులు: 13,75,258
పంపిణీ చేస్తున్న బియ్యం: 6,876 మెట్రిక్ టన్నులు

ఎస్టీ గురుకులం.. ఉన్నత విద్యకు సోపానం

పీలేరు గ్రామీణ, కంభంవారిపల్లె, న్యూస్‌టుడే: ఏపీ గిరిజన గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గిరిజన సంక్షేమ శాఖ 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రేణిగుంట (బాలుర), కాళహస్తి జూనియర్ కళాశాల (బాలికలు), రాయచోటి (బాలికలు), కంభంవారిపల్లె (బాలికలు). ఒక్కో గురుకులంలో మొత్తం 80 సీట్లు చొప్పున ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది.

అర్హతలివి..

గిరిజన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 01/09/2013 నుంచి 31/08/2018 మధ్యలో జన్మించి ఉండాలి. బీసీ, ఓసీలు 01/09/2015 - 31/08/2017 మధ్యలో జన్మించి ఉండాలి. ఈ నెల 5వ తేదీ నుంచి 28వ తేదీ వరకు https:// twreiscet. apcfss.in, https:aptwgurukulam. ap.gov.in వెబ్ సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్షకు మించకూడదు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 4న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

సౌకర్యాలు

గురుకులాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఐదేళ్ల పాటు సౌకర్యవంతమైన వసతి, మెనూ ప్రకారం సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, ఏడాదికి జత సమ దుస్తులు, జత బూట్లు, టై, తదితర వస్తువులు అందజేస్తారు. క్రమశిక్షణ, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు.

బాలికా.. ఇబ్బందిలేదిక!

☛ కేజీబీవీలకు నిధుల విడుదల

కలకడ, న్యూస్‌టుడే : కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థినుల ఇబ్బందులు తీరనున్నాయి. కూటమి ప్రభుత్వం ఇటీవల కాస్మొటిక్ ఛార్జీలతో పాటు పది, ఇంటర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు రాసే నిమిత్తం అయ్యే రవాణా ఛార్జీలు విడుదల చేయడంతో విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో వీటిని విడుదల చేయలేదు. దీంతో నానా అవస్థలు పడ్డారు.

- జిల్లాలో 25 మండలాలుండగా 17 కస్తూర్బా బాలికల విద్యాలయాలున్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 4,152 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అలాగే పది, ఇంటర్ విద్యార్థులు 1,938 మంది ఉన్నారు. ఒక్కో విద్యార్థినికి నెలకు రూ.వంద చొప్పున పది నెలలకు రూ. వెయ్యి చొప్పున తల్లుల ఖాతాలకు ప్రభుత్వం నిధులు జమ చేసింది.



కలకడ కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు

కస్తూర్బా విద్యాలయాలు: 17
విద్యార్థినులు : 4,152
కాస్మొటిక్ ఛార్జీలు : రూ.41,52,000
పది, ఇంటర్ చదివేవారు : 1,938
రవాణా భత్యం : రూ.6,78,300

ముందుగానే రవాణా ఛార్జీలు

ఈ విద్యాలయాల్లో పదితో పాటు ఇంటర్ చదివే విద్యార్థినులు పబ్లిక్ పరీక్షలు రాసేందుకు ఇతర కేంద్రాలకు వెళుతుంటారు. ప్రభుత్వమే రవాణా ఛార్జీ ఒక్కో విద్యార్థినికి రూ. 350 వంతున మంజూరు చేసింది. గతంలో విద్యార్థినులు పరీక్షలు రాసిన తరువాత అందించేవారు. ఈసారి ముందుగానే తల్లుల ఖాతాలకు జమ చేసింది. ఈ విషయమై సమగ్ర శిక్షా అభియాన్ ఏపీసీ అనురాధ మాట్లాడుతూ.. వార్షిక పరీక్షలు రాసే పది, ఇంటర్ విద్యార్థినులకు ముందుగానే ప్రభుత్వం రవాణా ఛార్జీలు అందించిందని పేర్కొన్నారు.

నాడు క్షోభిల్లి.. నేడు శోభిల్లి

రూ.55.14 కోట్లతో పల్లెలకు దారులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధికి నోచుకోని గ్రామీణ రహదారుల దశ తిరిగింది. గతేడాది పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా కొన్ని పనులు చేపట్టగా, మరికొన్ని పనులు వివిధ పథకాల కింద చేపట్టారు. జిల్లాలో మదనపల్లె ర.భ.శాఖ పరిధిలోని తంబళపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో రూ.55.14 కోట్లతో రోడ్డు పనులు చేపట్టారు. ఇందులో కొన్ని పలు దశల్లో ఉండగా, ఇంకొన్ని పనులు ప్రారంభించాల్సి ఉంది. గ్రామీణ దారులు గుంతలు పడి కనీసం నడిచేందుకు వీలుకాని దుస్థితికి చేరుకోగా నాడు కనీసం మరమ్మతులైనా చేయించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు అనిపించలేదు. నాబార్డు పథకం కింద మదనపల్లె-రామసముద్రం మధ్య 19.5 కి.మీల పునర్నిర్మాణానికి రూ.4.5 కోట్లు, మదనపల్లె- నిమ్మనపల్లె రోడ్డు 19.5 కి.మీలకు రూ.4.5 కోట్లు నిధులు మంజూరయ్యాయి. రామసముద్రం రోడ్డు ఈశ్వరమ్మ కాలనీ నుంచి కొత్తపల్లె వరకు సీసీ రోడ్డు నిర్మించారు. రూరల్ డెవలప్‌మెంట్ కింద మూడు నియోజకవర్గాల్లో రూ. 32 కోట్ల అంచనా వ్యయంతో 10 పనులు చేపట్టగా ఇందులో 2 పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఎండీఆర్ కింద రూ. 4.9 కోట్లతో 47 పనులు చేపట్టగా ఇందులో ఏడు పూర్తి చేసినట్లు ర.భ.శాఖ ఈఈ అరవిందాదేవి తెలిపారు.

రామసముద్రం రోడ్డు నుంచి కొత్తపల్లె వరకు నిర్మించిన సీసీ రోడ్డు

గంజాయి జోలికెళ్తే జైలుకే!

3కే రన్‌లో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లె విద్య, (కురబలకోట), న్యూస్‌టుడే : గంజాయి, మత్తు పదార్థాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని, వాటి జోలికెళితే జీవితాంతం జైలులోనే మగ్గాల్సి వస్తుందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి యువతను హెచ్చరించారు. శనివారం కురబలకోట మండలం మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయం, అన్నమయ్య జిల్లా పోలీసుశాఖ సంయుక్తాధ్వర్యంలో 'సే నో డ్రగ్.. ఎస్ టు లైఫ్' నినాదంతో 3కే రన్ నిర్వహించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు బానిసలైన విద్యార్థులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా మిట్స్ ఎంఎస్ఆర్ క్లబ్ డ్రగ్‌పై చేసిన స్కిట్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం 3కే రన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్ సి.యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్, ప్రిన్సిపల్ రామనాథన్, అడ్వైజర్ తులసీరాం నాయుడు, రూరల్ సీఐ రవినాయక్, ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

3కే రన్ ప్రారంభిస్తున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్‌గవర్నమెంట్

శానిటరీ ఇన్‌స్పెక్టర్ డిప్లొమా కోర్సు

ప్రోగ్రాం వ్యవధి	బోధనా మాధ్యమం	విద్యార్హత
శానిటరి ఇన్‌స్పెక్టర్ 1 సంవత్సరం	ఇంగ్లీష్ మరియు తెలుగు	డిగ్రీ, ఇంటర్ మీడియట్ (లేదా) ఎం.పి.హెచ్.డబ్ల్యు

సంప్రదించండి:
9391219991, 8074363702
అర్హత నియమావళి మరియు ఇతర వివరముల కొరకు www.aiilsg.org వెబ్‌సైట్‌ను చూడండి
అప్లికేషన్ దరఖాస్తుకు చివరి తేది:15-02-2026

సోమల.. సోమేశ్వరుడి లీల

చుట్టూ సుందరమైన అడవుల మధ్య వెలసిన సోమేశ్వరస్వామితోనే ఈ మండల కేంద్రానికి సోమల అన్న పేరొచ్చింది. సోమేశ్వరుడే స్వయంభేశ్వరస్వామిగా ఇక్కడ నిత్య పూజలందుకొంటున్నారు. తమిళంలో మల అంటే అటవీ ప్రాంతం. సోముడు కొలువైన అటవీ ప్రాంతం కావడంతో సోమలగా మారింది. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి వారికి నిత్య పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది.

- న్యూస్‌టుడే, సోమల

న్యాయవ్యవస్థలో సాంకేతిక విధానాలు అందిపుచ్చుకోండి

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: న్యాయవ్యవస్థలో నూతన సాంకేతిక విధానాలపై న్యాయమూర్తులు అవగాహన పెంచుకుని అందిపుచ్చుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులకు 'ఈకోర్ట్స్ ప్రోగ్రాం', 'న్యాయ వ్యవస్థలో కంప్యూటర్ పరిజ్ఞానం'పై రెండు రోజుల శిక్షణను ప్రారంభించారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఎస్.కమలాకరరెడ్డి(జ్యుడిషియల్), హైకోర్టు రిజిస్ట్రార్ వి.శ్రీనివాస శివరామ్(విజిలెన్స్), కర్నూలు జిల్లా సివిల్ జడ్జి దివాకర్(సీనియర్ డివిజన్)లు రిసోర్సుపర్సన్లుగా వ్యవహరించారు. న్యాయవ్యవస్థలో కంప్యూటర్ నైపుణ్యం, ఈ కోర్ట్స్‌పై రిసోర్సుపర్సన్లు వివరించారు. శిక్షణలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్, మూడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురునాథ్, నాల్గవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన, ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్, ఎనిమిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు, పదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రామచంద్రుడు, 11వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి మహేష్, 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసనాయక్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక. చిత్రంలో రిసోర్సుపర్సన్లు

డిస్ట్రిబ్యూటర్స్ కావలెను

VISAKHA DAIRY ...The Health of India
విశాఖ డెయిరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అగ్రగామి డెయిరీ అయిన విశాఖ డెయిరీకి
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య సిటీల పరిధిలో
పాలు మరియు పాల ఉత్పత్తుల పంపిణీదారులు
(DISTRIBUTORS) కావలెను.

ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించండి...
శ్రీ కె.వి. గణేష్ గారు
7989537829
E-MAIL ID: marketing@visakhadairy.com

ఇక అన్నీ శుభ ఘడియలే!

☛ 19 నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

కలకడ, న్యూస్‌టుడే: మాఘమాసం శుభ ముహూర్తాలతో జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొననుంది. ఈ మాసం శుభప్రదం కావడంతో ఎక్కువగా శుభ కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు, ఇలా ఒక్కటేంటి.. అన్నిటికీ మంచి రోజులు మొదలుకానున్నాయి. ఆరు నెలలు ఈ ముహూర్తాలు ఉండటం విశేషం.

- ఆగస్టు నుంచి అక్టోబరు వరకు చాతుర్మాసం, శూన్య మాసం వల్ల ముహూర్తాలు లేవు. మూడు నెలలు శుభకార్యాలకు బ్రేకులు పడనున్నాయి. మళ్లీ నవంబరు, డిసెంబరు నెలలో ముహూర్తాలు రానున్నాయి.

ముహూర్తాలివి..

ఫిబ్రవరి : 19, 20, 21, 24, 25, 26 మార్చి : 1, 3, 4, 7, 8, 9, 11, 12 ఏప్రిల్ : 15, 20, 21, 25, 26, 27, 28, 29 మే : 1, 3, 5, 6, 7, 8, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 27, 29 జులై : 1, 6, 7, 11 నవంబరు : 21, 24, 25, 26 డిసెంబరు: 2, 3, 4, 5, 6, 11, 12

ప్లాస్టిక్ రాచపుండు.. పాకుతున్నా గమ్మునుండు!

☛ పట్టణాల్లో గుట్టలుగా వ్యర్థాలు

మదనపల్లె పట్టణం, పుంగనూరు, రాయచోటి, న్యూస్‌టుడే: ప్లాస్టిక్ భూతం పర్యావరణ పరిరక్షణకు పెనుముప్పుగా మారింది. ప్లాస్టిక్ నిషేధం అమలు నామమాత్రంగా ఉండడంతో వ్యాపారులు, హోటళ్లు, మాంసం, చికెన్ దుకాణాల్లో ఏ మాత్రం తగ్గడం లేదు. వినియోగం అనంతరం ఎక్కడబడితే అక్కడ పడేయడం పెద్ద సమస్యగా మారింది. మురుగు కాలువలు, ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. మురుగు నీటి పారుదలకు అవరోధంగా మారుతున్నాయి. క్యాన్సర్ కారకంగా రాచపుండు బ్రహ్మాండంగా విస్తరిస్తోంది.

- పురపాలికలు, పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో గృహాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు నిత్యం 120 టన్నులకు పైగా వ్యర్థాలను సేకరిస్తున్నారు. వీటిలో 50 టన్నుల వరకు సింగిల్ యూసేజ్ కవర్లు ఉంటున్నాయి. చాలా మంది వాటిలో మిగిలిన ఆహార పదార్థాలు ఉంచి రోడ్ల పక్కన పడేస్తున్నారు. వాటిని తిని మూగజీవాలు అనారోగ్యం పాలవుతున్నాయి.
- స్వర్ణ, స్వచ్ఛాంధ్ర పేరుతో పురపాలక సంఘాలు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పేపరు, గోనె సంచులు వాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. దుకాణదారులు, ప్రజల్లో మార్పు రావడంలేదు.

ఇందిరానగర్‌లో ఇళ్ల మధ్య ఇలా..

జిల్లాలో ఇలా..

పురపాలికలు: పుంగనూరు, మదనపల్లె, రాయచోటి
నగర పంచాయతీ: బి.కొత్తకోట
పంచాయతీలు: 411
రోజుకు చెత్త ఉత్పత్తి : 120 టన్నులు
పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు: 50 టన్నులు

పూర్తిగా నిషేధించేలా చర్యలు

పట్టణాల్లో తరచూ దాడులు నిర్వహించి కవర్లు దొరికితే భారీగా జరిమానాలు వేస్తాం. సింగిల్ యూసేజ్ బ్యాగుల్ని విక్రయించకుండా చర్యలు చేపడతాం. ప్రజలు కూడా మార్కెట్‌కు వెళ్లే సమయంలో గోనె సంచులు వాడి పర్యావరణాన్ని పరిరక్షించాలి.

- నాగరాజు, మున్సిపల్ ఆర్డీ, అనంతపురం

స్టాఫ్ కావలెను

వస్త్ర వ్యాపార రంగం లో 20 సంవత్సరముల సుధీర్ఘ అనుభవం కలిగి, సుమారు 2,50,000 చదరపు అడుగుల రిటైల్ విస్తీర్ణం, 2000 కు పైగా ఉద్యోగులు కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ తమ యొక్క 15వ బ్రాంచ్ మదనపల్లెలో త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రొత్త బ్రాంచ్ నందు పని చేయుటకు శ్రద్ధ, సత్ప్రవర్తన, అంకితభావంతో పనిచేసే ఆసక్తి కలిగిన అభ్యర్థులకు సదవకాశం. క్రింది విభాగాలలో కనీసం 2 సంవత్సరాల అనుభవంతో, 18 నుండి 45 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు కావలెను.

* శారీస్ * చుడీదార్స్ * లేడీస్ వేర్ * కిడ్స్ వేర్ * మెన్స్ వేర్ * సూటింగ్ & షర్టింగ్స్

✦ సూపర్ వైజర్స్ ✦ క్యాషియర్స్
✦ టైలర్స్ ✦ రిసీవర్స్
✦ సేల్స్ గర్ల్స్ ✦ సేల్స్ బాయ్స్
✦ ఎలక్ట్రీషియన్ ✦ హౌస్ కీపింగ్

ఎంపిక కాబడిన అభ్యర్థులకు మంచి వేతనం, EPF మరియు ESI తో పాటు మంచి సేల్స్ ఇన్సెంటివ్ కలదు.
FRESHERS CAN ALSO APPLY
ఆసక్తి గల అభ్యర్థులు క్రింద నంబర్స్ కి సంప్రదించగలరు.
6309494508 , 8712601893
DATE OF INTERVIEWS 10-02-2026 9:30AM - 5:30PM
చిరునామా: # 14-2A, చంద్ర మోహన్ హాస్పిటల్ ప్రక్కన, CTM రోడ్, మదనపల్లి - 517325.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

అన్ని కులాల (NRI) ప్రవాస భారతీయ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు అన్ని కులాల (NRI) ప్రవాస భారతీయ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', అన్ని కులాల (NRI) ప్రవాస భారతీయ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91543 66099
91547 72006
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి

- మార్చి 9 లోగా ఓటర్ల జాబితా
- పంచాయతీ అధికారులకు ఎస్ఈసీ ఆదేశం

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి అడుగు పడింది. మార్చి 9వ తేదీ కల్లా పంచాయతీ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ అధికారులను ఆదేశించింది. గత ఎన్నికలు 2021 ఫిబ్రవరిలో జరిగాయి. అదే ఏడాది ఏప్రిల్ 2వ తేదీ సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీకి పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ లోపు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈసీ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సుముఖత వ్యక్తం చేస్తే త్వరలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.

గత ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో..

2021 ఫిబ్రవరి 9, 13, 17, 21వ తేదీల్లో నాలుగు విడతలుగా జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 1,412 గ్రామ పంచాయతీలుండేవి. కోర్టు కేసుల కారణంగా 43 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. 1,369 పంచాయతీలు, 13,068 వార్డులకు ఎన్నికలు నిర్వహించి సభ్యులను ఎన్నుకున్నారు.

అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోకి 716

2022లో నాటి వైకాపా ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 716 పంచాయతీలు చేరాయి. చిత్తూరు జిల్లాలో 696 పంచాయతీలు మిగిలాయి. ఇటీవల పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు, సదుం, సోమల, చౌడేపల్లి మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడంతో మరో 75 పంచాయతీలు ఆ జిల్లాలో కలిశాయి.

ఆదేశాలు రావాలి: - సుధాకర్‌రావు, డీపీవో

ఓటర్ల జాబితా సిద్ధం చేయమని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. గతంలో ఎన్నికలు జరగని పంచాయతీల్లో సమస్యలు పరిష్కరించి అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం.

నవోదయలో ప్రవేశానికి పోటాపోటీ

పర్యవేక్షిస్తున్న నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ గీత

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించారు. జిల్లా ఉన్నత పాఠశాలలోని రెండు కేంద్రాల్లో 11వ తరగతిలో చేరేందుకు 530 మంది పరీక్ష రాశారు. 199 మంది గైర్హాజరయ్యారు. 9వ తరగతిలో చేరేందుకు పట్టణంలోని హోప్ ఉన్నత పాఠశాల, జవహర్ నవోదయ విద్యాలయంలోని కేంద్రాల్లో 370 మంది హాజరయ్యారు. 158 మంది గైర్హాజరయ్యారు. నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ గీత పర్యవేక్షించారు.

10న ప్రేరణ ఉత్సవాలు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రేరణ ఉత్సవాలు నిర్వహించాలని డీఈవో సుబ్రహ్మణ్యం సూచించారు. ఉమ్మడి అన్నమయ్య జిల్లాలోని 30 మండలాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, సీబీఎస్ఈ, కేవీఎస్, జేఎన్‌వీ పాఠశాలల్లో ప్రేరణ పోర్టల్‌లో నమోదు చేసి విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. ఈ నెల 10వ తేదీన పాఠశాల స్థాయిలో 8, 9, 11 తరగతుల విద్యార్థులకు వికసిత్ భారత్, సమాజం, దేశం కోసం నా భాగస్వామ్యం అంశాలపై వ్యాసరచన, కవితలు, కథలు, పాటలు, చిత్రలేఖనం పోటీలు ఉంటాయన్నారు.

రెవెన్యూ సమస్యలు త్వరగా పరిష్కరించండి: జేసీ

మాట్లాడుతున్న జేసీ శివనారాయణశర్మ

వాల్మీకిపురం, పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: రెవెన్యూ సమస్యలు త్వరగా పరిష్కారించాలని జేసీ శివ నారాయణశర్మ ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ రీసర్వే సమస్యలు, మ్యుటేషన్లు, పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని, వాటి పరిష్కారంలో అలసత్వం వద్దన్నారు. తహసీల్దార్ పామిలేటి పాల్గొన్నారు. ● పీలేరులో నూనెవిత్తుల కర్మాగారానికి చెందిన భూములను జేసీ పరిశీలించారు. తొలుత ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించారు. తహసీల్దార్ శివకుమార్ మండల పరిస్థితులు, నూనెవిత్తుల కర్మాగారం ఆవరణలోని భూముల వివరాలు జేసీకి తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ
జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి ,
అన్నమయ్యజిల్లా, మదనపల్లి.

టెండర్ నోటీసు

RC.No. 1075/Mission Sakthi-Sambal/OSC/2025. తేది: 07-02-2026

జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, అన్నమయ్య జిల్లాలోని వన్‌స్టాప్ సెంటర్‌కు అద్దె వాహనము కొరకు ఒక సంవత్సరమునకు టెండరుల కోరబడుచున్నవి. టెండర్ నోటీస్ నెం. **RC.No. 1075/Mission Sakthi-Sambal/OSC/2025. తేది: 07-02-2026** టెండర్ షెడ్యూల్ తేదీ: 09-02-2026వ ఉ.10.00 గంIIల నుండి తేదీ. 16-02-2026 మ.01.00 గంట వరకు. ఆసక్తి గల సంస్థలు మా కార్యాలయం అనగా జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, నిజాం ట్రేడర్స్ బిల్డింగ్, అమ్మ చెరువు మిట్ట, మదనపల్లి నందు టెండర్ అప్లికేషన్ పొందగలరు. అలాగే 17-02-2026వ తేదీ మ.1.00 గంట లోపు టెండర్ అప్లికేషన్స్ సమర్పించవలెను.

టెండర్ బాక్స్ తేదీ: 17-02-2026న సా.5.00 గంటలకు సంయుక్త కలెక్టరు వారి కార్యాలయం, అన్నమయ్య జిల్లా నందు కమిటీ సమక్షంలో తెరవబడును. టెండర్ మార్పులు చేయుటకు, వాయిదా వేయుటకు మరియు రద్దు పరచుటకు ఈ క్రింది సంతకం వారికి పూర్తి అధికారము కలదు.

సంప్రదించవలసిన ఫోన్ నెంబరు: 9490869638.

సం/-సంయుక్త కలెక్టరు మరియు చైర్మన్ వారి తరపున, జిల్లా కొనుగోలు కమిటీ, అన్నమయ్య జిల్లా, మదనపల్లి

అత్యుత్తమ క్రీడావిధానం అమలు చేస్తున్నాం

పోటీలు ప్రారంభిస్తున్న శాప్ ఛైర్మన్ రవినాయుడు, చిత్రంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నాయకులు

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: ఒడిశా, కేరళ, హరియాణా వంటి అనేక రాష్ట్రాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ క్రీడావిధానం అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా రెండ్రోజులపాటు జరగనున్న ఐదో దక్షిణాది షూటింగ్‌బాల్ జూనియర్, సీనియర్ ఛాంపియన్‌షిప్- 2026ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్తీ ఆహారాలకు క్రీడాకారులు దూరంగా ఉంటూ వ్యాయామం చేయాలని సూచించారు. శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ షూటింగ్‌బాల్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారని, అందుకే ఈ క్రీడకు శాప్ గుర్తింపునిచ్చినట్లు చెప్పారు. పుదుచేర్చి, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తరలివచ్చారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్ మహేష్‌యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వాసు, తెలుగు యువత నేత రంజిత్, షూటింగ్‌బాల్ సమాఖ్య పరిశీలకుడు ఇళయరాజన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుశరాముడు, సీడీసీఏ కార్యదర్శి సతీష్ యాదవ్ పాల్గొన్నారు.

'శ్రీవారి భక్తులకు వైకాపా క్షమాపణ చెప్పాలి'

రాయచోటి పట్టణం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ అంశంలో వేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలను గత వైకాపా ప్రభుత్వం దెబ్బతీసిందని జనసేన పార్టీ నేతలు మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వారు శనివారం మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా, జోగి రమేష్ సంభాషిస్తున్న వీడియోలో వారుచేసిన తప్పు ఒప్పుకొన్నట్లు అర్థమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనను ఓర్వలేక నీచ రాజకీయాలకు వైకాపా పాల్పడుతోందని మండిపడ్డారు. భక్తుల విశ్వాసాలకు భంగం కల్గించే ఎలాంటి చర్యలనైనా తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నేత రామా శ్రీనివాస్, రాయచోటి సమన్వయకర్త మయాన మహమ్మద్ అలీ ఖాన్, చిన్నారి జయరాం, బుడ్డా నాగభూషణ్, ప్రదీప్, జెట్టి వెంకటేష్, బుల్లెట్ విజయ్ పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు.. ఆపై సస్పెన్షన్

గుర్రంకొండ, న్యూస్‌టుడే: తరిగొండ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులతో అసభ్యంగా వ్యవహరించిన విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు జాకీర్‌పై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్సై రవీంద్రబాబు శనివారం తెలిపారు. ఓ విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు ఇచ్చారు.

సమస్యల పరిష్కారానికి పోస్టుకార్డు ఉద్యమం

రాయచోటి, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పోస్టుకార్డులలో రాసి ప్రభుత్వానికి పంపనున్నామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. జాబీర్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. రాయచోటిలో శనివారం పోస్టుకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నియమించి 29 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని సీఎంకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైచిలుకు పోస్టుకార్డులు పంపుతామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. యూటీఎఫ్ నాయకులు భాస్కర్‌రెడ్డి, సురేంద్రారెడ్డి, శివారెడ్డి, దావుద్దీన్, లక్ష్మీకల్యాణి, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

శ్రీ విఘ్నేశ్వర్ స్వామి ఇంటీరియర్ డిజైనర్స్ కబోర్డ్స్, డబుల్‌కాట్ విండోస్ ద్వారాలు అల్యూమినియం వర్క్ మరియు అపార్ట్‌మెంట్ వర్క్ ప్లానింగ్ మిషన్‌తో పాటు వర్క్స్ చేయబడును. ✆ 95812 56014.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీగా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ చేసే 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

నెల్లూరులోని పడారుపల్లి, కొండాయపాళెం, కనుపర్తిపాడు, వేదాయపాళెం, బి.బి.నెల్లూరు, చెముడుగుంట, కాకుటూరు, వెంకటాచలం, పొదలకూరు & ముత్తుకూరు రోడ్డులలో ప్లాట్లు అమ్మ / కొన ✆ 9704887789, 9440934689

మీ సొంతఇంటి నిర్మాణానికి కేవలంRs.1600లకే నాణ్యమైన కట్టుబడితో మీకు నచ్చిన స్టీలు& సిమెంట్‌తో కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగులు మీకు సకాలంలో కట్టి ఇవ్వబడును. Cont: స్టెల్త్ ఇంజనీర్స్. TPT. 93936 26376, 9133848804.

FLAT FOR SALE

GENERAL

తిరుచానూరు రోడ్డులోని పద్మావతి పురం, గాలిముద్దుకృష్ణమనాయుడు స్ట్రీట్‌లో TempleView రెసిడెన్సీలో ఫ్లాట్‌నెం:102,1600 Sqft, ఉత్తరముఖం ట్రిబుల్ బెడ్‌రూమ్‌ని అమ్మబడును. ధర: 60 లక్షలు ✆ డా|| నారాయణ రాజు: 90521 60690, వాచ్‌మెన్ రాజమ్మ: 6309585533.

3 BHK East Facing, Semi Furnished Flat with 3 Bath Rooms measuring 1409 Sft. is for Sale. Location: Sri Srinivasa Residency, beside Bhupal Housing Colony Arch, Karakambadi Road, Tirupati. Contact: 73372 66995.

Flat for Sale. 3BRK, Flat No.: 416, Srimani Towers, Lakshmipuram, Tirupathi. North Facing. 7032442719, 9491859439.

NEW EAST 4TH FLOOR/ West 1st Floor 3BHK Flats 1450 Sft SALE at Hathiramji Colony, Near Annamaiah Circle, TPTY.9885275099.

2BHK లీలావతి రెసిడెన్సీ 23-10-80/5, న్యూ మారుతి నగర్ ఎక్స్‌టెన్షన్, ఎం.ఆర్.పల్లి, రాయల్‌నగర్, తిరుపతి. Cont: 98485 57776.

HOUSE FOR SALE

GENERAL

తిరుపతి కాటన్‌మిల్, బస్టాండ్ దగ్గర రోడ్డు, 30/48, 40 అం|| ఉత్తరం G+1 పెంట్‌హౌస్ Own కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ అమ్మబడును. కారుపార్కింగ్, బోర్ వాటర్ Only పార్టీస్.6301663544.

3BHK Apartments for sale in Prime Location Near 3 Universities at Tirupati call 98665 14054 for details.

తిరుపతి కపిలతీర్థం దగ్గరలో NGO's కాలనీలో అపార్ట్‌మెంట్ నందు Ready to Occupy 2 BHK Pent House అమ్మకానికి కలదు. ✆ 96668 21667.

తిరుపతి - తుమ్మలగుంట పంచాయతీ ఆఫీస్ సమీపంలో 17అంకణముల రెండంతస్తుల ఇల్లు అమ్మకమునకు కలదు. ✆ 97056 88405, 91823 22151.

తిరుపతి, శ్రీనివాసపురం నందు G+3, దక్షిణ ముఖం కలిగి 59అంకణముల గల ఇల్లు అమ్మకమునకు ఉన్నది. Contact: 80996 66099.

తిరుపతి ఆంధ్రాబ్యాంకు కాలనీ అవిలాల పంచాయితీలో G+1 ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి కలదు. 94418 77128, 93901 45085.

LAND FOR SALE

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

తిరుపతి శ్రీనివాసపురంలో రాయలసీమ కాలేజి రోడ్డుకు చైతన్య స్కూల్ ప్రక్కన 50x72 కొలతలతో దక్షిణముఖం గల స్థలం అమ్మబడును. ✆ 93936 01299.

తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం కొత్తూరు గ్రామము 38 సెంట్లు కన్వర్షన్ భూమి 228 అం||లు NH రోడ్డు ఆనుకొని వున్నది అమ్మబడును. ✆ 98483 15763.

PLOT FOR SALE

GENERAL

తొండవాడ మెయిన్‌రోడ్డు జె.ఎస్. రోడ్డు సర్వే నెం: 220-3, 220-4 ప్లాట్ (టేక్ వుడ్ ట్రీస్) 219 అంకణములు అమ్మకానికి కలదు. Cont: 98497 55977.

166 ankanams West facing plot for sale in STV nagar, Air Bypass Road, Tirupati. Ph: 8073415714

TUDA APPROVED 90x80 (200Ankanams) East/ West 40'Roads with Compound Wall, Bore for Sale at Taduku Puttur. ✆ 98492 84874.

చిత్తూరు బోడికొండ వద్ద గల లే అవుట్ నందు సుమారు 1800 Sft గల కార్నర్ ప్లాట్స్ అమ్మబడును. కావలసిన వారు సంప్ర. ✆ 62811 85837.

ఎయిర్‌పోర్ట్ సమీపంలో విశ్వతమాల నందు భాను గ్రీన్ గార్డెన్స్ వెంచర్‌లో ప్లాట్ నెం 577 తూర్పు ఫేస్ 65.5 అం|| ఒక అం|| 37000. 9959228774.

తిరుచానూరు అమ్మవారి గుడి నుండి పాడిపేట రూట్ 3కి.మీ దూరంలో తుడ ఫైనల్ అప్రూవల్ ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ అం||57 వేలు, (33x60)55 అం|| ఫుల్లీ డెవలప్ అన్ని వసతులు గల ప్లాట్లు అమ్మబడును. 8099988088.

తిరుపతి IIT, IISERకేంద్ర ప్రభుత్వవిద్యాసంస్థల దగ్గరలో ఫైనల్‌అప్రూవ్డ్ గల ప్లాట్లు అతి తక్కువ ధరకే, డైరెక్ట్ ఓనర్. 9966262221/9502774175.

ఏర్పేడు to వెంకటగిరి రోడ్డు పల్లం నందు అప్రోవెల్ కలిగిన 36.66 అంకణాల ప్లాట్ కేవలం రూ.6,25,000/- మాత్రమే. సంప్ర: 80997 85333.

తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ Opp: తుడా అప్రూవల్ లేఔట్‌లో తక్షణ గృహ నిర్మాణానికి అనువైన ప్లాట్లు. 1 sq.ft 1500 రూ. సంప్ర:99660 66111.

తిరుపతి, ద్వారకానగర్, Opp:S.V.అగ్రికల్చర్ కాలేజ్‌వద్ద 47x72=94 అం||.(సౌత్‌ఫేస్) & 47x92=120అం|| (నార్త్‌ఫేస్) Plot అమ్మబడును. 89703 33399.

LEASE/ RENT

GENERAL

NEW CONSTRUCTION Building HomeStayకు లీజుకు ఇవ్వబడును. 200ft NHకు సమీపములో/అవిలాల, తిరుపతి. 9490922944, 9392028569.

COMMERCIAL SHOP PLACE FOR RENT
తిరుపతి కమర్షియల్ మున్సిపల్ కార్పొరేషన్ జంక్షన్‌లోని కరూర్ వైశ్యాబ్యాంక్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంచి వ్యాపారానికి అనువైన 550 చదరపు అడుగుల జాగా బాడుగకు కలదు.
-: CONTACT :-
90001 11272

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

తిరుపతిలో కాలేజీకి 3 అంతస్థుల భవనము కావలెను. ✆ 70131 19918.

TO LET

Tolet G+2 కమర్షియల్ బిల్డింగ్. RCరోడ్, అవిలాల,తిరుపతి. GF415Sft, 1st/2nd 394Sft. ఆఫీసు/ ఇన్స్టిట్యూట్స్/ క్లినిక్స్/ IT/ షోరూంలకు. 94405 85279, 79890 87225

TO-LET: 2BHK, East Facing 1st Floor available for rent at 4-35/A, Sri Krishna Nagar, MR Palli, Tirupati. ✆ 90527 93238.

తిరుపతిలో 80x100, 40x100కొలతలు గల 2 గోడౌన్‌లు అద్దెకు కలవు. రామాపురం రోడ్డు, CPR Villas &GATEకాలేజ్‌కి Opp.✆9346211020.

చంద్రగిరి కొత్తపేట, బజారువీధి, D.No:2/7,2BHK హౌస్, 24Hrs. వాటర్ మరియు ఏసీతో కలిపి అద్దెకుఇవ్వబడును. 98858 01024, 94903 62354.

1-5-563 1st ఫ్లోర్, కొమ్మినేని బిల్డింగ్స్ Opp:S.V. మ్యూజిక్ కాలేజ్, తిరుపతి. Hill Bottam Stays, LuxuryRooms 3rd ఫ్లోర్, Con: 98485 57776, 92855 50777.

తిరుపతి PK లేఔట్ పార్థడెంటల్‌కు Opp: MPRC బిల్డింగ్ నందు 2 షాపులు అద్దెకు ఇవ్వబడును. 99085 47557, 94407 99968.

TOLET/ LEASE
COMMERCIAL SPACE
K.T.Road, TIRUPATI
(Premium Location)
3 Floors with Parking
Ideal for
CORPORATE & REGIONAL OFFICES
IT FIRMS | BANKS | SHOWROOMS etc.
Cont: 9866858628, 9100679196

JOBS

WANTED MALE Process Associates Qual: Degree/ Diploma with Typing Skills of 25 NWPM, Sal: 14K to 18K. Mob: 80967 30137.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

Teachers LKG to 10th. Salary, 15K-40K, Drivers upto 22K, Watchman upto 15K. RTS Schools, Mangalam, TPT. ✆ 93923 22270.

Wanted Female Hostel Incharges Qualification any Degree. Age Limit: 25 to 45 Years. Salary upto: 15,000/- working Location: Master Minds College, Tirupati. Contact: 89781 80843.

WANTED Female Office Asst. our Tirupati Office. Skilled in MS Office, Tally, Salary 15000/-, PF, ESI, Cont: 99490 08909.

ADMISSION PRO for Om Narayana E.M. High School. Q: Any Degree, S: 15 to 30K + Incentives, TPT. Anmh, NLR Dt. ✆ 81068 91985.

WANTED SALES Executives for a Leading Auto Mobile Company in Tirupati. Con: 91007 73493, Email: hr@hoshikia.com

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

CHINMAYA VIDYALAYA Tirupati WantedTeachers for English,Science,Hindi, PET, Chemistry. Montessori Trained Teachers. Good Fluency inEnglish Qualified & Experienced Candidates Preferred Send your CVonor before 12th Feb2026 tothe email: chinmayavidyalayatpt2 @ gmail.com. 7995813624.

REQUIRED A COMPUTER Known person either full or Part Time. College Students can also Apply. Cont: 63050 13932.

Wanted B.Com/ M.Com/ MBA Finance to be work as Field Executive in Chittor/ Tirupati in a Reputed Audit Firm Interested persons (Male Only) Cont.70135 11502 or mail to: kowthahr @ gmail. com

ప్రముఖ అడ్వకేట్ లా ఫర్మ్ ఆఫీసు నందు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఏరియాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. కంప్యూటర్ అనుభవం తప్పనిసరి. జీతం 10,000/- to 12,000/-. సంప్ర: 94412 49798.

బజాజ్ ఎలక్ట్రానిక్స్, TPTలో ప్యాకింగ్ హెల్పర్స్, వెయిట్ లిఫ్టింగ్, బాయ్స్. జీ 13K, హౌస్ కీ. (F)జీ. 9.5K, సె.గార్డ్స్ జీ. 12K. 99891 39239, 81791 96300.

ప్రముఖ MNC కంపెనీ తిరుమల కొండపై గెస్ట్‌హౌస్‌లో పనిచేయుటకు కాఫీ సర్వీస్ బాయ్స్, హౌస్‌కీపింగ్ వర్కర్స్, ఎలక్ట్రీషియన్ వెంటనే కావలెను. Ph: 9866355113.

కారు డ్రైవర్ తిరుపతిలో 3 స్టార్ హోటల్ కోసం పనిచేయుటకు కావలెను. Cont: 9000095333.

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ F/M కావలెను. ఇంటర్నేషనల్ మ్యాట్రిమోనియల్ కన్సల్టెన్సీ తిరుపతి బ్రాంచ్ కొరకు. 98666 98833, 98855 28453.

తిరుపతి ఎయిర్ బైపాస్‌రోడ్లో గల KVR జ్యువెలరీలో పనిచేయుటకు Sales Executives కావలెను. Q-డిగ్రీ, Age25 - 35Y. ఆకర్షణీయమైన జీతం. 770249 6916, 86397 68068.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

ప్రముఖ కంపెనీలో టీం లీడర్స్‌గా చిత్తూరు, తిరుపతి ఏరియాలలో On/ Off Roleలో M/F కావలెను. Q: డిగ్రీ, MBA, MCA etc., ✆94403 51657.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

గూడ్స్ ఆటో డ్రైవర్ -1 no. (టౌన్‌లో డెలివరీ చేయుటకు) Tally బిల్లింగ్ person-1no. సేల్స్ పర్సన్స్ -2 no's కావలెను. Cont: 97034 02722

MGB బజాజ్ టూ వీలర్ షోరూమ్ కలికిరికి టెక్నీషియన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. పీలేరు& మదనపల్లె నుండి కూడా రాగలరు. ✆ 92467 77131.

తిరుపతిలోని శ్రీ సాయిపద్మ సూపర్ మార్కెట్‌లో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జ్ గల కాషీయర్ (M/F) Q: Deg/ Int& డెలివరీ బాయ్స్, అసిస్టెంట్స్ కావలెను. 97045 00005.

SLRT ట్రాన్స్‌పోర్ట్ పార్సిల్ సర్వీసు చిత్తూరు &కర్నూల్ నందు పనిచేయుటకు ఆపరేషన్స్ నందు అనుభవంగల మేనేజర్‌లు కావలెను. ✆ 9248193949 Email: slrthyd@gmail.com

ఒంటరి 80 సం|| పురుషుని, వంటఇంటిపనులకు అక్కడే వుండి అతని సహాయంగా వుండుటకు స్త్రీకావలెను. జీ:25వేలు.ఫ్రీ రూం, మీల్స్ తిరుపతి. 9182307077.

TELE CALLING కొరకు House Wifes మరియు Retired Persons కావలెను. Contact: 86867 78080.

మెడికల్ షాప్‌లో రెండు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అవసరం. మంచి జీతం. Cont: 93467 77932.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు టెక్నీషియన్లు/ హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హింది, తమిల్ ఇంగ్లీష్ ఏవైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 7760062220.

CHRISTIAN MEDICAL COLLEGE
Ida Scudder Road, Vellore-4, TN.
SITUATION VACANT
Post :
DEPUTY SECURITY OFFICER
Department :
Security Services - G.S.Office (Chittoor Campus)
Qualifications : Any Graduate + 10 Years of relevant experience
Age limit : **60 years and below**
Consolidated Salary :
As per Institutional Norms.
Experience :
Previous experience in Armed Forces / Police service in Senior position.
Please log on to https://clin.cmcvellore.ac.in/cmcapp/listapplication.aspx
Link – "Vacancies". Icon – "Deputy Security Officer"
Hard Copies and emails will not be accepted.
Apply on or before **28.02.2026.**
Note: Applications should be made online. Applications through other job portals will not be considered.
General Superintendent, CMC Vellore

WANTED HONDA
- SALES CONSULTANTS
- ADVISORS
- TECHNICIANS
- DRIVERS

Qly.: Any degree
LM AUTOMOTIVES INDIA PVT. LTD.
Renigunta Road, TIRUPATI.
✆ 7702213222 / 9908542222

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాధ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాధ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768.

HEALTH & CARE ఆరోగ్యమే మహాభాగ్యం

మనోహరి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్
యూరాలజీ & ఐవీఎఫ్ సెంటర్
548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2220244, 7659077770
కిడ్నీలో రాళ్ళు?
ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్టు, కోత లేకుండా చికిత్స
కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు
యూరాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రో, ల్యాపరోస్కోపీ, టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్
Dr. K.HARSHA
MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS
CONSULTANT UROLOGIST & ANDROLOGIST

DENTAL

మేఘన దంత వైద్యశాల
18-2-91/B, అశోక్‌నగర్, తిరుపతి.
క్లిప్స్ లేకుండా INVISIBLE BRACES (INVISALIGN)
TTD, POSTAL, APSPDCL ఉద్యోగులకు రీయంబర్స్‌మెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వ, APSRTC, యూనివర్శిటీ ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్
డా|| ఎం.హేమాద్రి, MDS
0877-2248330
7893327036

SKIN

ప్రొ|| డా||V. సుధాకర్‌బాబు MD, DDVLచర్మసుఖ, HIV/AIDS/ కాస్మటాలజి సమస్యలకు ఉ||10 - 12 గం||, సా||6-8గం|| చిన్నబజారువీధి, తిరుపతి.9618976619.

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్
స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల
శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి.
గత 20 సం||లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా|| యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్
డా|| యం.మమత MBBS, MD(OBG) స్త్రీల వైద్యనిపుణులు
0877-2222606
7337556382

THE EENADU WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

PAEDIATRIC

శ్రీ విష్ణు చిల్డ్రన్స్ హాస్పిటల్
SV CHILDREN'S HOSPITAL
మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
డా|| కె.కీర్తన
MD Pediatrics, SVMC, Ex-Senior Resident RUIA - Fellowship in Neonatology
పుట్టిన బిడ్డల & చిన్న పిల్లల స్పెషలిస్ట్
- 24 గం||ల అత్యవసర చికిత్స
- NICU ✦ PICU ✦ నెల తక్కువ, బరువు తక్కువ పిల్లలకు చికిత్స
- వెంటిలేటర్
- CPAP, SURFACTANT వేయుట
- అన్ని రకాల టీకాలు వేయబడును

6303553359

CARDIOLOGY

వెంకటరమణ హార్ట్ & మెటర్నిటీ హాస్పిటల్
డి.నెం. 10-3-206/ఎ3/ఎ, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2258183, 9490109100
ప్రముఖ గుండె వైద్య నిపుణులు
డా|| సి.వెంకటరమణ
ఎం.డి.,డి.ఎం.,(కార్డియాలజీ)
- సంపూర్ణ గుండె చికిత్స
- ఇసిజి, 2డి ఇకో & కలర్ డాప్లర్
- పీడియాట్రిక్ (చిన్నపిల్లలు) గుండె స్కానింగు ✿ టియం.టి, హోల్టర్
- ఏంజియోగ్రామ్, ఏంజియోప్లాస్టి
- పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్
- వెంటిలేటర్ సదుపాయం
- 24 గం|| ఐసియు

ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు
డా|| ఆర్.నిరుపమ
ఎం.బి.బి.ఎస్., డిజిఓ
- స్త్రీలకు & ఆడోలెసెంట్ కేర్ క్లినిక్
- పిల్లలు లేనివారికి చికిత్స
- నార్మల్ డెలివరీ & సిజేరియన్ ఆపరేషన్లు ✿ అల్ట్రాసౌండ్ స్కానింగ్
- ల్యాపరోస్కోపి & క్రయోథెరపి

EHS, WJHS, ALL TYPES OF INSURANCES AVAILABLE APSPDCL ప్రభుత్వ ఉద్యోగస్తులకు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలదు
24 గంటలు ఎమర్జెన్సీ, ICU Cathlab, CTOT, Advanced Surgical OT, Labour Room సౌకర్యం కలదు

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా|| ఎన్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st రైట్‌క్రాస్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

డా|| గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌సైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

డా|| సి.తిరుమల, MD (చెస్ట్), శ్రీ జగన్నాథ్ అలర్జీ & చెస్ట్ హాస్పిటల్ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు. ఆస్మా, అలర్జీ T.B., కోవిడ్ సమస్యలకు సంప్ర: 18-3-53, శాంతినగర్, ఖాదీకాలనీ, అన్నారావు సర్కిల్ దగ్గర, తిరుపతి. ✆ 94411 74811.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

RHEUMATOLOGY

డా|| దామోదరం, MD, DM (NIMS), సీనియర్ రుమటాలజిస్ట్, కీలవాతం నిపుణులు, శుభోదయ రుమటాలజీ హాస్పిటల్, Opp:Raj Tyres, రామానుజ సర్కిల్ దగ్గర, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. సంప్ర: ✆ 77023 22499.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్
- పక్షవాతం, మూర్ఛ వ్యాధి
- తలనొప్పి, మెడ నొప్పి, నడుమునొప్పి
- నరములు, కండరముల జబ్బులు
- మెదడు & వెన్నెముక ఇన్‌ఫెక్షన్
- తల, కాళ్ళు చేతులు వణుకుట
- మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు

డా|| యమ్. సుధాకర్ రావు
MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS) CONSULTANT NEUROLOGIST
మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు
10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2250600
9246770603

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర|| పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

డా|| నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర|| సాయినారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825.

రవి న్యూరో & ఎమర్జెన్సీ హాస్పిటల్
24 గం|| స్ట్రోక్ కేర్ సెంటర్
పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకై సంప్రదించండి.
డా|| రవిశేఖర్‌రెడ్డి, MD, DM (న్యూరో)
576, రెడ్డి & రెడ్డి కాలని, తిరుపతి.
✆ 0877-2226668, 9394831151

HAIR CARE

సూర్య స్కిన్ & హేర్ హాస్పిటల్, 208, కోటకొమ్మల వీధి, Opp: వినాయక స్వామి గుడి, తిరుపతి. ✆ 96666 30626, లేజర్ ట్రీట్‌మెంట్స్, Hair Loss, PRP, Skin Whitening, Pimple, Scar, Nail & Allergy Treatments.

PSYCHIATRIST

Dr. కె. కవిత, MD (Psy). మానసిక వైద్య నిపుణులు, శ్రీ వేంకటేశ్వర న్యూరో సైకియాట్రి క్లినిక్ మరియు కౌన్సిలింగ్ సెంటర్, (1st Floor, శ్రీ వేంకటేశ్వర ENT హాస్పిటల్) రష్ హాస్పిటల్ వీధి, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి. ✆ 95025 29719.

రాయచోటి
• రాయచోటి • పీలేరు

నేడు కలికిరికి మాజీ సీఎం రాక

కలికిరి, న్యూస్‌టుడే: మాజీ సీఎం, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఆదివారం కలికిరికి విచ్చేయనున్నారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బాబురెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 8.45 నిమిషాలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరి.. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం రంగన్నగారిగడ్డ గ్రామానికి 11.30 గంటలకు చేరుకుంటారన్నారు. అక్కడ నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని చెప్పారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి 1.10 గంటలకు కలికిరి భాజపా కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

వ్యర్థాల తొలగింపు

స్థానిక కావలిపల్లె ప్రాథమిక పాఠశాల వెనక స్థానికులు చెత్తాచెదారం, కుళ్లిన వ్యర్థాలు పడేస్తున్నారు. ఫలితంగా తీవ్ర దుర్గంధం వ్యాపిస్తున్న సమస్యపై పంచాయతీ అధికారులు స్పందించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టి సమస్య పరిష్కరించారు. **-న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ**

స్పందనకు వందనం

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
రాయచోటి : 9703622242
పీలేరు : 8008574958
చిన్నమండెం: 9440170752

న్యూస్‌టుడే, కలకడ

సమస్య: స్థానిక మహబూబ్‌నగర్ వీధిలోని కాలువలో చెత్త తొలగించి శుభ్రం చేయాలి. దోమలను నివారించాలి. **-అహ్మద్‌బాషా, కలకడ**

సమాధానం: చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించి బ్లీచింగ్ చల్లిస్తాం. **-శైలజ, కార్యదర్శి**

న్యూస్‌టుడే, పీలేరు

సమస్య: వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగే గొర్రెల సంతలో మూగజీవాలకు తాగునీరు అందుబాటులో లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. **-రమణయ్య, అడవిపల్లె**

సమాధానం: మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఉన్న సిమెంట్ తొట్టెల్లో నీరు నింపుతున్నా గొర్రెలు ఎక్కువగా వచ్చినప్పుడు త్వరగా ఖాళీ అవుతున్నాయి. ఇకపై సమృద్ధిగా ఉండేలా చూసుకుంటాం. **-హరినాథ్, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ**

న్యూస్‌టుడే, చిన్నమండెం

సమస్య: స్థానిక ఎస్టీ కాలనీ నుంచి నాగిరెడ్డి కాలనీకి వెళ్లే దారిలో కొద్దిదూరం ఉన్న మట్టిరోడ్డులో కంపచెట్లు విపరీతంగా పెరిగాయి. **-బాషా, చిన్నమండెం**

సమాధానం: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **-శ్రీధర్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో**

అర్హులందరికీ మూడు సెంట్ల నివాస స్థలం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో అర్హులందరికీ మూడు సెంట్ల ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో చేసిన భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు ఇప్పుడు చేస్తామంటే కుదరదని, ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. వారంలో రెండుసార్లు కార్యకర్తలతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి తదనుగుణంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే ప్రకటించారు. అంతకుముందు పింఛా నది ఒడ్డున కట్టుకాల్వ వీధి సమీపంలో రూ.1.85 కోట్లతో.. 'మనబడి-మన భవిష్యత్తు' పథకం కింద నిర్మించిన జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.

కార్మికులకు న్యాయం చేస్తాం

పీలేరు, న్యూస్‌టుడే: పంచాయతీ కార్మికులకు ఇచ్చిన భూమిని సర్వే చేయించి అందరికీ నివేశన స్థలాలు చూపుతామని ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పీలేరు పంచాయతీ కార్మికుల సంఘ నాయకులు వెంకట్రామయ్య, ఓబులయ్య, వెంకటరమణ.. ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దానిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెవెన్యూ వారు కేటాయించిన స్థలాన్ని పూర్తి సర్వే చేయించి సరిహద్దులు నిర్ణయిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు.. ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.

అటకెక్కించారు..!

- ✤ మంజూరైనా విడుదల కాని రూ.6 కోట్లు
- ✤ సగంలో పనులు నిలిపేసిన గుత్తేదారు
- ✤ ప్రశ్నార్థకంగా సుందరీకరణ పనులు

పాత కలెక్టరేట్ వద్ద శిథిలమైన విభాగిని గోడ

న్యూస్‌టుడే, రాయచోటి

పూర్వ జిల్లా కేంద్రమైన రాయచోటిని పచ్చదనంతో నింపేందుకు గత ప్రభుత్వం చేపట్టిన పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.. రూ.6 కోట్లు నిధులు మంజూరు కాగానే ఆగమేఘాల మీద అప్పటి వైకాపా ప్రభుత్వంలో గుత్తేదారులు సుందరీకరణ పనులు ప్రారంభించారు.. కడప రింగ్‌రోడ్డు నుంచి మాసాపేట మీదుగా లక్కిరెడ్డిపల్లె రోడ్డు సర్కిల్, వీరబల్లి రోడ్డు, రాజా, నేతాజీ కూడలి, శివాలయం కూడలి మీదుగా మూడు రోడ్ల కూడలి నుంచి చిత్తూరు రోడ్డు కూడలి వరకు ఈ పనులు చేయాల్సి ఉన్నా కొంతవరకే రాతి కట్టడంతో విభాగిని నిర్మించి వదిలేశారు.. పచ్చదనం పెంపొందించడం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర పనులు చేపట్టలేదు.. కడప రింగ్ రోడ్డు కూడలి నుంచి మాసాపేట వరకు చేసిన పనులకు వైకాపా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో గుత్తేదారు ఈ పనులు నిలిపేశారు.

ఊడిపడుతున్న విభాగిని రాళ్లు..

పట్టణంలో చేపట్టిన సుందరీకరణ పనుల్లో నాణ్యత లోపించింది. కడప రింగ్ రోడ్డు కూడలి నుంచి మాసాపేట వరకు జాతీయ రహదారి మధ్యన రాతి గోడ(విభాగిని) నిర్మించారు. దీని నిర్మాణ సమయంలో క్యూరింగ్ సక్రమంగా చేయకపోవడంతో రాతి కట్టడం అనతి కాలంలోనే దెబ్బతింది. గోడ రాళ్లు ఊడి రోడ్డుపై పడిపోతున్నాయి. జాతీయ రహదారిపై జారిపడిన రాళ్లతో ఎక్కడ.. ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుందరీకరణ పనులు పురపాలక పరిధిలోకి వస్తాయని ఎన్‌హెచ్ అధికారులు మిన్నకుండడం.. జాతీయ రహదారి కావడంతో ఎన్‌హెచ్ అధికారులే చూసుకుంటారనే భావనలో పురపాలక అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. పాత కలెక్టరేట్, సాయి ఇంజినీరింగ్ కళాశాల, మాసాపేట ప్రాంతాల్లో ఈ గోడ దెబ్బతింది. పనులు చేసేందుకు రూ.కోటి వరకు వెచ్చించినా పర్యవేక్షణ కొరవడడంతో నేడు ఆ గోడ శిథిలావస్థకు చేరింది.

దట్టంగా పెరిగిన కంప..

రహదారులపై విభాగినులు ఏర్పాటు చేసి పట్టణంలో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రూ. 6 కోట్లు మంజూరు చేసింది. వీటిని ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో మధ్యన సారవంతమైన మట్టి నింపి పూలమొక్కలతో పచ్చదనం పెంపొందించాల్సి ఉన్నా అలాంటి పనులేవీ చేయలేదు. దీంతో వాటి మధ్య ముళ్లచెట్లు, కంప పెరిగింది. మరికొన్నిచోట్ల నివాసాల వారు చెత్తాచెదారం, ఇళ్ల నిర్మాణ వ్యర్థాలతో నింపేశారు. పెరుగుతున్న ముళ్లచెట్లు, కంపను కనీసం పురపాలక సిబ్బంది తొలగించనే లేదు. వీటిని ఇలానే వదిలేస్తే రహదారిపైకి పెరిగి రాకపోకలు సాగించే వాహనదారులకు అడ్డంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సుందరీకరణ పనులు పునరుద్ధరించాలని పురవాసులు కోరుతున్నారు.

పనులు త్వరలో పునఃప్రారంభిస్తాం..

గుత్తేదారులతో చర్చించి పనులు పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. ప్రణాళిక ప్రకారం పట్టణాన్ని తప్పక సుందరీకరిస్తాం. **-జి.రవి, కమిషనర్**

మాసాపేటలో విభాగినిలో ముళ్ల చెట్లు

ఉద్యోగుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గురుప్రసాద్ విన్నవించారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. బకాయిలు రాక ఉద్యోగులు పడుతున్న అవస్థలను వినతిపత్రంలో ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ప్రతినిధులు ఉన్నారు.

రాష్ట్ర స్థాయిలో మెరిసిన నిహారిక

గాలివీడు, న్యూస్‌టుడే: నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్‌లో.. గాలివీడు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం తొమ్మిదో తరగతి విద్యార్థిని **నిహారిక** రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందని పాఠశాల ఎస్‌వో పుష్ప శనివారం విలేకరులకు తెలిపారు. జనవరి 21న జరిగిన ఉమ్మడి రాష్ట్రాల వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఈ పరీక్షలు నిర్వహించారని చెప్పారు. ఈ మేరకు హైదరాబాదులోని సంస్థ కార్యాలయంలో పరీక్ష సంచాలకులు అనిల్ కుమార్ ద్వివేది ఫలితాలు విడుదల చేశారన్నారు. ఈ నెల 22న తమ విద్యార్థినికి హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో నిర్వహించే కార్యక్రమంలో బహుమతి అందజేస్తారన్నారు. ఎస్‌వో, ఉపాధ్యాయులు నిహారికను అభినందించారు.

ప్రభుత్వాసుపత్రిలో త్వరలో పోలీసు ఔట్‌పోస్టు

ఔట్‌పోస్టు ఏర్పాటు గది పరిశీలిస్తున్న ఏఎస్పీ వెంకటాద్రి

రాయచోటి, న్యూస్‌టుడే: స్థానిక ఏరియా ఆసుపత్రి ఆవరణలో పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరగడంతో పాటు అత్యవసర ప్రమాద కేసులు రెఫర్ చేసే సమయంలో కేసులు నమోదుకు జాప్యం జరుగుతోందని బాధితులు ఇటీవల మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఔట్‌పోస్టు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించగా శనివారం అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి ఆసుపత్రి ఆవరణలోని పలు గదులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న ఇబ్బందులను.. వైద్యాధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఔట్‌పోస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ ఎం.వెంకటాద్రి తెలిపారు.

సరిహద్దుల్లో డ్రోన్ నిఘా పెట్టాలి: ఎస్పీ

సిబ్బంది నివాస స్థల పత్రాలు పరిశీలిస్తున్న ఎస్పీ ధీరజ్

గాలివీడు, న్యూస్‌టుడే: మండల సరిహద్దు గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. గాలివీడు పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేసి మాట్లాడుతూ గ్రామాల్లో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలని, నూతన టెక్నాలజీ ఉపయోగించి నేరగాళ్ల ఆట కట్టించాలని ఆదేశించారు. స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువులు జాగ్రత్తగా భద్రపరచాలని, స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. అనంతరం పోలీస్ క్వార్టర్స్ స్థలాన్ని పరిశీలించారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లె సీఐ కృష్ణంరాజు నాయక్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎం.పెద్దయ్య, ఎస్సై నరసింహారెడ్డి ఆయన వెంట ఉన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతి

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అటవీశాఖ డైరెక్టర్ రెడ్డెయ్య యాదవ్ కోరారు. శనివారం రేణిగుంట విమానాశ్రయంలో రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పారు. రీ సర్వేలో లోపాలు ఉన్నాయని, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విన్నవించామన్నారు. మండలంలోని మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని, రహదారి వసతి కలిగిన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరామన్నారు. డీసీసీబీ మాజీ డైరెక్టర్ పోలిరెడ్డి సుబ్బారెడ్డి, నాగార్జునరెడ్డి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో నాయకులు

ప్రజా భాగస్వామ్యంతోనే పాఠశాలల అభివృద్ధి

చిన్నమండెం: మాట్లాడుతున్న ఎంఈవో ఆంజనేయులునాయుడు

చిన్నమండెం, న్యూస్‌టుడే: పాఠశాలల అభివృద్ధికి, బలోపేతానికి సమాజ భాగస్వామ్యం అవసరమని ఎంఈవో-2 ఆంజనేయులునాయుడు పేర్కొన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం విద్యాంజలి పథకంపై అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. మల్లూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రెడ్డెన్న మాట్లాడుతూ నేడు చాలామంది దాతలు, సంస్థలు పాఠశాలల అభివృద్ధికి ముందుకు వస్తుండటం గర్వకారణమన్నారు. **గాలివీడు:** ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహాయపడే 'విద్యాంజలి 2.0 యాప్‌ను ఉపయోగించుకోవాలని ఎంఈవోలు శ్రీనివాసులు, నాగరాజు కోరారు. స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. **సంబేపల్లె:** విద్యాంజలి కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసి పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంఈవో శ్రీనివాసులు కోరారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాంజలి కార్యక్రమ లక్ష్యాలు వివరించారు.

శిక్షా అధిష్ఠాన్ బిల్లు ఉపసంహరించుకోవాలి

నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్-2025 బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని బంగ్లా సర్కిల్‌లో ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. ఈ బిల్లు ద్వారా విద్యారంగంపై రాష్ట్ర హక్కులను.. కేంద్రం హరిస్తోందని విమర్శించారు. బడ్జెట్‌లో విద్యారంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు బ్రహ్మతేజ, మధు, ధనకుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

కంభంవారిపల్లె, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఇన్‌సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారు. శనివారం స్థానిక ఆదర్శ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. టెట్ మినహాయింపు, ఇవ్వాల్సిన నాలుగు డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ నియమించి, నివేదిక ఇచ్చేలోగా 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనునాయక్, ఆపస్ మండల అధ్యక్షుడు రావూరు సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, గౌరవాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరేష్‌కుమార్ పాల్గొన్నారు.

త్యాగశీలి రమాబాయి

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: మౌన విప్లవానికి, త్యాగానికి మారుపేరుగా బీఆర్ అంబేడ్కర్ సతీమణి రమాబాయి చరిత్రలో నిలిచారని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పి.శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధరణీకుమార్ అన్నారు. శనివారం కోళ్లఫారం గ్రామంలో ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు.

యువతి అదృశ్యంపై కేసు.. రాయచోటి: పట్టణానికి చెందిన ఓ మహిళ(31) ఈ నెల ఐదో తేదీన ఇంటి నుంచి వెళ్లి మళ్లీ రాలేదని, తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

● రోడ్డు ప్రమాదంలో గాయాలు

చిన్నమండెం: చిన్నమండెంకు చెందిన రజియాబేగం తన కుమారుడు మహమ్మద్‌తో కలిసి మదనపల్లె నుంచి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ముండ్లవారికోట సమీపాన ముందు వెళ్తున్న టిప్పర్ నుంచి ఇనుపరాడ్ ఒకటి ఊడి కింద పడింది. దానిపై వీరి ద్విచక్ర వాహనం ఎక్కి బోల్తాపడింది. ఆ సమయంలో మదనపల్లె నుంచి వస్తున్న చిన్నమండెం, రామాపురం, లక్కిరెడ్డిపల్లె ఎస్సై పోలీసులు గాయపడిన రజియాబేగంను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కారు-ఆటో ఢీకొని ఒకరికి.. వాల్మీకిపురం: తిరుపతి నుంచి మదనపల్లె వెళ్తున్న ఆటోను చింతలవారిపల్లె సమీపంలో వెనకవస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారు, ఆటో నుజ్జునుజ్జయి ఆటోడ్రైవర్ నగేష్ కాలు విరిగి పడిపోయింది. బాధితుడిని హైవే అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై తిప్పేస్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

16 మంది అరెస్ట్.. వాల్మీకిపురం: తాటిగుంటపల్లె సమీప ఓ మామిడి తోటలో అక్రమంగా కోడి పందెం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసుల బృందంతో కలిసి ఎస్సై తిప్పేస్వామి శనివారం దాడులు నిర్వహించారు. 16 మంది జూదరులను అరెస్ట్ చేసి వారినుంచి రూ.1,80,270 నగదు, 14 సెల్‌ఫోన్లు, నాలుగు కార్లు, స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు

ఈ పథకం అందివచ్చేనా..?

తహసీల్దార్ కార్యాలయం వద్ద, శ్రీ దేవరరాయి నల్ల గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద గత తెదేపా ప్రభుత్వంలో సౌరశక్తితో పనిచేసే నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. నేడు అవి పనిచేయక నిరుపయోగంగా ఉన్నాయి. సౌర విద్యుత్తుతో పనిచేసే తాగునీటి మోటార్లు అమర్చి సింథటిక్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఈ పథకంతో సంబేపల్లె ఇందిరానగర్‌కాలనీకి నీటి సరఫరా నిమిత్తం తహసీల్దార్ కార్యాలయ సమీపంలో కుళాయిలు పెట్టారు. శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ తల్లి ఆలయం వద్ద చేతిపంపునకు సోలార్‌ను అనుసంధానం చేశారు. ఇవన్నీ మరమ్మతులకు గురై నేటికీ పనిచేయట్లేదు. **-న్యూస్‌టుడే, సంబేపల్లె**

ముక్కు మూసుకోవాల్సిందే..!

పీలేరు ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ప్రయాణికులు దిగే స్టాండు వద్ద వ్యాపార సముదాయం, హోటళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. మురుగు ప్రవాహం నిమిత్తం ఏర్పాటు చేసిన మ్యాన్‌హోల్‌లు పూడిపోయి రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీనికితోడు తీవ్ర దుర్వాసన వెలువడుతుండటంతో దాన్ని భరించలేక ముక్కు మూసుకుని ముందుకు సాగాల్సిన దయనీయ స్థితి నెలకొంది. కళ్లెదుటే ఇలా ఉన్నా.. ఇప్పటికీ ఆర్టీసీ అధికారులు దీని గురించి పట్టించుకోలేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. **-న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ**

ఈ చీకట్లు తొలగేదెన్నడో..?



పట్టణంలోని మున్సిపల్ గ్రౌండ్ వెనుక పక్కనున్న వీధిలో గత ఐదు రోజులుగా దీపాలు వెలగటం లేదు. ఈ వీధి దారి మధ్యలో ఒక ట్రాన్స్‌ఫార్మర్, వీధి ఆనుకుని ఓ మురుగు కాలువ ఉంది. రాత్రి వేళ చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులు అటుగా రాకపోకలు సాగిస్తుంటారు. పొరపాటున వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, దీపాలు వెలిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, రాయచోటి**

శ్రద్ధాంజలి

శ్రీ వలసారెడ్డి వెంకటరెడ్డి గారు
మాజీ వైస్ చైర్మన్
Bannari Amman Sugars Limited
జననం 18.01.1937
మరణం 06.02.2026
స్వచ్ఛమైన మనసు, కల్మషంలేని హృదయం మీది... మీరు మాపై చూపిన ప్రేమ,
ఆప్యాయతానురాగాలను మరువలేము... మీ మధురమైన జ్ఞాపకాలు వదలి అనంతలోకాలకు పయనమైన
శ్రీ వలసారెడ్డి వెంకటరెడ్డి గారు బెంగుళూరు నందు 06.02.2026 తేదీన అకాల మరణం చెందినారు.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ...
తదుపరి అంత్యక్రియలు 08.02.2026 వ తేది ఆదివారం మ॥ 1 గంటకు శ్రీ కొల్లాపురమ్మ గుడి,
రంగన్నగారిగడ్డ, చిన్నగొట్టిగల్లు, తిరుపతి జిల్లా నందు జరుగునని తెలియజేయడమైనది.
శోకతప్తహృదయాలతో...
వలసారెడ్డి కుటుంబ సభ్యులు
సెల్: +91 98450 95272, 93413 81818

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

అన్ని కులాల (NRI) ప్రవాస భారతీయ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు అన్ని కులాల (NRI) ప్రవాస భారతీయ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', అన్ని కులాల (NRI) ప్రవాస భారతీయ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91543 66099
91547 72006
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి

- మార్చి 9 లోగా ఓటర్ల జాబితా
- పంచాయతీ అధికారులకు ఎస్ఈసీ ఆదేశం

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి అడుగు పడింది. మార్చి 9వ తేదీకి పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ అధికారులను ఆదేశించింది. గత ఎన్నికలు 2021 ఫిబ్రవరిలో జరిగాయి. అదే ఏడాది ఏప్రిల్ 2వ తేదీ సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీకి పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ లోపు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈసీ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సుముఖత వ్యక్తం చేస్తే త్వరలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.

గత ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో..

2021 ఫిబ్రవరి 9, 13, 17, 21వ తేదీల్లో నాలుగు విడతలుగా జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 1,412 గ్రామ పంచాయతీలుండేవి. కోర్టు కేసుల కారణంగా 43 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. 1,369 పంచాయతీలు, 13,068 వార్డులకు ఎన్నికలు నిర్వహించి సభ్యులను ఎన్నుకున్నారు.

2022లో నాటి వైకాపా ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 716 పంచాయతీలు చేరాయి. చిత్తూరు జిల్లాలో 696 పంచాయతీలు మిగిలాయి. ఇటీవల పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, సదుం, సోమల, చౌడేపల్లి మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడంతో మరో 75 పంచాయతీలు

అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోకి 716

ఆ జిల్లాలో కలిశాయి.

ఆదేశాలు రావాలి: - సుధాకర్‌రావు, డీపీవో

ఓటర్ల జాబితా సిద్ధం చేయమని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. గతంలో ఎన్నికలు జరగని పంచాయతీల్లో సమస్యలు పరిష్కరించి అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం.

నవోదయలో ప్రవేశానికి పోటాపోటీ

పర్యవేక్షిస్తున్న నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ గీత

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించారు. జిల్లా ఉన్నత పాఠశాలలోని రెండు కేంద్రాల్లో 11వ తరగతిలో చేరేందుకు 530 మంది పరీక్ష రాశారు. 199 మంది గైర్హాజరయ్యారు. 9వ తరగతిలో చేరేందుకు పట్టణంలోని హోప్ ఉన్నత పాఠశాల, జవహర్ నవోదయ విద్యాలయంలోని కేంద్రాల్లో 370 మంది హాజరయ్యారు. 158 మంది గైర్హాజరయ్యారు. నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ గీత పర్యవేక్షించారు.

వివాహితతో అసభ్యకర ప్రవర్తనపై ఫిర్యాదు

పుంగనూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: వివాహితతో వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించి వేధించడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఎస్సై కె.వి.రమణ వివరాల మేరకు.. రామసముద్రం మండలానికి చెందిన గౌరమ్మ, భర్తతో కలిసి కోనేటిపాళ్యంలో ఉంటున్నారు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్థానికుడు అంజప్ప (65) అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె కేకలు వేయడంతో పక్క ఇంట్లో వారు రావడంతో అంజప్ప పారిపోయాడు. మహిళ ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరం

జ్యోతి వెలిగిస్తున్న సతీష్‌కుమార్

మదనపల్లె విద్య(కురబలకోట), న్యూస్‌టుడే: ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వ వినియోగదారులు, వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయ డైరెక్టర్ సతీష్‌కుమార్ అన్నారు. శనివారం మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయంలో మేధో సంపత్తి హక్కులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ నిధులు, పథకాలపై వివరించారు. జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణకిషోర్, జేఎన్‌టీయూ ఐపీఆర్ సమన్వయకర్త అరుణ, అధికారులు ప్రదీప్‌కుమార్, తులసీరాంనాయుడు, శివయ్య, బాలాజీ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ
జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, అన్నమయ్యజిల్లా, మదనపల్లి.

టెండర్ నోటీసు

RC.No. 1075/Mission Sakthi-Sambal/OSC/2025. తేది: 07-02-2026

జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖా, అన్నమయ్య జిల్లాలోని వన్‌స్టాప్ సెంటర్‌కు అద్దె వాహనము కొరకు ఒక సంవత్సరమునకు టెండరుల కోరబడుచున్నవి. టెండర్ నోటీస్ నెం. RC.No. 1075/Mission Sakthi-Sambal/OSC/2025. తేది: 07-02-2026 టెండర్ షెడ్యూల్ తేదీ: 09-02-2026న ఉ.10.00 గంIIల నుండి తేదీ: 16-02-2026 మ.01.00 గంట వరకు. ఆసక్తి గల సంస్థలు మా కార్యాలయం అనగా జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, నిజాం ట్రేడర్స్ బిల్డింగ్, అమ్మ చెరువు మిట్ట, మదనపల్లి నందు టెండర్ అప్లికేషన్ పొందగలరు. అలాగే 17-02-2026వ తేదీ మ.1.00 గంట లోపు టెండర్ అప్లికేషన్స్ సమర్పించవలెను.

టెండర్ బాక్స్ తేదీ: 17-02-2026న సా.5.00 గంటలకు సంయుక్త కలెక్టరు వారి కార్యాలయం, అన్నమయ్య జిల్లా సందు కమిటీ సమక్షంలో తెరవబడును. టెండర్ మార్పులు చేయుటకు, వాయిదా వేయుటకు మరియు రద్దు పరచుటకు ఆ క్రింది సంతకం వారికీ పూర్తి అధికారము కలదు.

సంప్రదించవలసిన ఫోన్ నెంబరు: 9490869638.

సం/-సంయుక్త కలెక్టరు మరియు చైర్మన్ వారి తరఫున, జిల్లా కొనుగోలు కమిటీ, అన్నమయ్య జిల్లా, మదనపల్లి

చెరువులో కోళ్ల కళేబరాలతో జల కాలుష్యం

మదనపల్లె (గ్రామీణ), న్యూస్‌టుడే: మండలంలోని పెద్దచెరువులో మృతి చెందిన కోళ్లను కొందరు కుమ్మరిస్తున్నారు. దీంతో ఈ చెరువు సీటీఎం, పోతబోలు, కొత్తవారిపల్లె పంచాయతీల్లో విస్తరించి ఉంది. స్థానికంగా కొందరు కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో వివిధ రకాల వ్యాధులతో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఇలాంటి వాటిని పూడ్చి వేయాల్సి ఉండగా కొందరు మాత్రం ఇలా చెరువులో వేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కలుషితం అవుతోందని, ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో తిప్పారెడ్డి చెరువును పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.

హజ్ యాత్రికులకు టీకాలు

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే: మదనపల్లె ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని పీపీ యూనిట్‌ను డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్య శనివారం తనిఖీ చేశారు. ఆదివారం హజ్ యాత్రికులకు వేయనున్న వ్యాక్సిన్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. హజ్ యాత్రికులకు ఆదివారం ఉదయం ఆసుపత్రి ఆవరణలోని డీఈఐసీ విభాగంలో టీకాలు వేస్తామన్నారు. 104 నోడల్ అధికారి శ్రీధర్, సిబ్బంది ఉన్నారు.

అత్యుత్తమ క్రీడావిధానం అమలు చేస్తున్నాం

పోటీలు ప్రారంభిస్తున్న శాప్ ఛైర్మన్ రవినాయుడు, చిత్రంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నాయకులు

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: ఒడిశా, కేరళ, హరియాణా వంటి అనేక రాష్ట్రాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ క్రీడావిధానం అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా శనివారం జాతీయస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్... ఏడో దక్షిణాది షూటింగ్‌బాల్ జూనియర్, సీనియర్ ఛాంపియన్‌షిప్- 2026ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో రాణించే ఆటగాళ్లకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడలు దూరంగా ఉంటూ వ్యాయామంతో ధృఢంగా ఉండాలని సూచించారు. శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ షూటింగ్‌బాల్‌ను రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారని, అందుకే ఈ క్రీడకు శాప్ గుర్తింపునిచ్చినట్లు చెప్పారు. పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తరలివచ్చారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్ మహేష్‌యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వనం, తెలుగు యువత నేత రజింత్, షూటింగ్‌బాల్ సమాఖ్య పరిశీలకుడు ఇళయరాజన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుశరాముడు, సీడీసీపీ కార్యదర్శి సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

వేర్వేరు ఘటనల్లో నలుగురికి గాయాలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: వేర్వేరు ఘటనల్లో నలుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిమ్మనపల్లె మండలం బాలినాయునిపల్లెకు చెందిన శ్రీనివాసులు (60) శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై కిందపడి గాయపడ్డాడు. తిరిగి వస్తుండగా మరింతోట్ల వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆయనకు గాయాలయ్యాయి. ✶ మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డిలేఅవుట్‌కు చెందిన పాపయ్య (48) చేతికర్చుకుడు. శుక్రవారం రాత్రి మిద్దెపై నెలదండగా ప్రమాదవశాత్తు పడిపోవడంతో గాయాలయ్యాయి. ✶ మదనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన వసంత (40), కుమారుడు వినయ్ (23) శనివారం సీటీఎం గంగమ్మ దర్శనానికి వెళ్లారు. తన ఆటో ఎక్కాలని బలవంతపెట్టిన చెందిన కార్తిక్ కొడారు. వారు నిరాకరించడంతో గొడవపడి దాడికి పాల్పడ్డాడు. ఇద్దరికి గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు.. ఆపై సస్పెన్షన్

గుర్రంకొండ, న్యూస్‌టుడే: తరిగొండ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులతో అసభ్యంగా వ్యవహరించిన విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు జాకీర్‌పై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్సై రవీంద్రబాబు శనివారం తెలిపారు. ఓ విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు ఇచ్చారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

శ్రీ విఘ్నేశ్వర్ స్వామి ఇంటీరియర్ డిజైనర్స్ కబోర్డ్స్, డబుల్‌కాట్ విండోస్ ద్వారాలు అల్యూమినియం వర్క్ మరియు అపార్ట్‌మెంట్ వర్క్ ప్లానింగ్ మిషన్‌తో పాటు వర్క్స్ చేయబడును. ✆ 95812 56014.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్
మార్ట్ గేజ్ లోన్
హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

నెల్లూరులోని పడారుపల్లి, కొండాయపాళెం, కనుపర్తిపాడు, వేదాయపాళెం, బి.బి.నెల్లూరు, చెముడుగుంట, కాకుటూరు, వెంకటాచలం, పొదలకూరు & ముత్తుకూరు రోడ్డులలో ప్లాట్లు అమ్మ / కొన ✆ 9704887789, 9440934689

మీ సొంతఇంటి నిర్మాణానికి కేవలంRs.1600లకే నాణ్యమైన కట్టుబడితో మీకు నచ్చిన స్టైలు& సిమెంట్‌తో కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగులు మీకు సకాలంలో కట్టి ఇవ్వబడును. Cont: స్టైల్ ఇంజనీర్స్. TPT. 93936 26376, 9133848804.

FLAT FOR SALE

GENERAL

తిరుచానూరు రోడ్డులోని పద్మావతి పురం, గాలిముద్దుకృష్ణమనాయుడు స్ట్రీట్‌లో TempleView రెసిడెన్సీలో ఫ్లాట్‌నెం:102,1600 Sqft, ఉత్తరముఖం త్రిబుల్ బెడ్‌రూమ్‌ని అమ్మబడును. ధర: 60 లక్షలు ✆ డా॥ నారాయణ రాజు: 90521 60690, వాచ్‌మెన్ రాజమ్మ: 6309585533.

3 BHK East Facing, Semi Furnished Flat with 3 Bath Rooms measuring 1409 Sft. is for Sale. Location: Sri Srinivasa Residency, beside Bhupal Housing Colony Arch, Karakambadi Road, Tirupati. Contact: 73372 66995.

Flat for Sale. 3BRK, Flat No.: 416, Srimani Towers, Lakshmipuram, Tirupathi. North Facing. 7032442719, 9491859439.

NEW EAST 4TH FLOOR/ West 1st Floor 3BHK Flats 1450 Sft SALE at Hathiramji Colony, Near Annamaiah Circle, TPTY.9885275099.

2BHK లీలావతి రెసిడెన్సీ 23-10-80/5, న్యూ మారుతి నగర్ ఎక్స్‌టెన్షన్, ఎం.ఆర్.పల్లి, రాయల్‌నగర్, తిరుపతి. Cont: 98485 57776.

HOUSE FOR SALE

GENERAL

తిరుపతి కాటన్‌మిల్, బస్టాండ్ దగ్గర రోడ్డు, 30/48, 40 అం॥ ఉత్తరం G+1 పెంట్‌హౌస్ Own కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ అమ్మబడును. కారుపార్కింగ్, బోర్ వాటర్ Only పార్టీస్.6301663544.

3BHK Apartments for sale in Prime Location Near 3 Universities at Tirupati call 98665 14054 for details.

తిరుపతి కపిలతీర్థం దగ్గరలో NGO's కాలనీలో అపార్ట్‌మెంట్ నందు Ready to Occupy 2 BHK Pent House అమ్మకానికి కలదు. ✆ 96668 21667.

తిరుపతి - తుమ్మలగుంట పంచాయతీ ఆఫీస్ సమీపంలో 17అంకణముల రెండంతస్తుల ఇల్లు అమ్మకమునకు కలదు. ✆ 97056 88405, 91823 22151.

తిరుపతి, శ్రీనివాసపురం నందు G+3, దక్షిణ ముఖం కలిగి 59అంకణముల గల ఇల్లు అమ్మకమునకు ఉన్నది. Contact: 80996 66099.

తిరుపతి ఆంధ్రాబ్యాంకు కాలనీ అవిలాల పంచాయితీలో G+1 ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి కలదు. 94418 77128, 93901 45085.

LAND FOR SALE

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

తిరుపతి శ్రీనివాసపురంలో రాయలసీమ కాలేజి రోడ్డుకు చైతన్య స్కూల్ ప్రక్కన 50x72 కొలతలతో దక్షిణముఖం గల స్థలం అమ్మబడును. ✆ 93936 01299.

తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం కొత్తూరు గ్రామము 38 సెంట్లు కన్వర్షన్ భూమి 228 అం॥లు NH రోడ్డు ఆనుకొని వున్నది అమ్మబడును. ✆ 98483 15763.

PLOT FOR SALE

GENERAL

తొండవాడ మెయిన్‌రోడ్డు జె.ఎస్. రోడ్డు సర్వే నెం: 220-3, 220-4 ప్లాట్ (టేక్ వుడ్ ట్రీస్) 219 అంకణములు అమ్మకానికి కలదు. Cont: 98497 55977.

166 ankanams West facing plot for sale in STV nagar, Air Bypass Road, Tirupati. Ph: 8073415714

TUDA APPROVED 90x80 (200Ankanams) East/ West 40'Roads with Compound Wall, Bore for Sale at Taduku Puttur. ✆ 98492 84874.

చిత్తూరు బోడికొండ వద్ద గల లే అవుట్ నందు సుమారు 1800 Sft గల కార్నర్ ప్లాట్స్ అమ్మబడును. కావలసిన వారు సంప్ర. ✆ 62811 85837.

ఎయిర్‌పోర్ట్ సమీపంలో వికృతమాల నందు భాను గ్రీన్ గార్డెన్స్ వెంచర్‌లో ప్లాట్ నెం 577 తూర్పు ఫేస్ 65.5 అం॥ ఒక అం॥ 37000. 9959228774.

తిరుచానూరు అమ్మవారి గుడి నుండి పాడిపేట రూట్ 3కి.మీ దూరంలో తుడ ఫైనల్ అప్రూవల్ ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ అం॥57 వేలు, (33x60)55 అం॥ ఫుల్లీ డెవలప్ అన్ని వసతులు గల ప్లాట్లు అమ్మబడును. 8099988088.

తిరుపతి IIT, IISERకేంద్ర ప్రభుత్వవిద్యాసంస్థల దగ్గరలో ఫైనల్‌అప్రూవ్డ్ గల ప్లాట్లు అతి తక్కువ ధరకే, డైరెక్ట్ ఓనర్. 9966262221/9502774175.

ఏర్పేడు to వెంకటగిరి రోడ్డు పల్లం నందు అప్రోవెల్ కలిగిన 36.66 అంకణాల ప్లాట్ కేవలం రూ.6,25,000/- మాత్రమే. సంప్ర: 80997 85333.

తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ Opp: తుడా అప్రూవల్ లేఔట్‌లో తక్షణ గృహ నిర్మాణానికి అనువైన ప్లాట్లు. 1 sq.ft 1500 రూ. సంప్ర:99660 66111.

తిరుపతి, ద్వారకానగర్, Opp:S.V.అగ్రికల్చర్ కాలేజ్‌వద్ద 47x72=94 అం॥.(సౌత్‌ఫేస్) & 47x92=120అం॥ (నార్త్‌ఫేస్) Plot అమ్మబడును. 89703 33399.

LEASE/ RENT

GENERAL

NEW CONSTRUCTION Building HomeStayకు లీజుకు ఇవ్వబడును. 200ft NHకు సమీపములో/అవిలాల, తిరుపతి. 9490922944, 9392028569.

COMMERCIAL SHOP PLACE FOR RENT
తిరుపతి కమర్షియల్ మున్సిపల్ కార్పొరేషన్ జంక్షన్‌లోని కరూర్ వైశ్యాబ్యాంక్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంచి వ్యాపారానికి అనువైన 550 చదరపు అడుగుల జాగా బాడుగకు కలదు.
-: CONTACT :-
90001 11272

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

తిరుపతిలో కాలేజీకి 3 అంతస్థుల భవనము కావలెను. ✆ 70131 19918.

TO LET

Tolet G+2 కమర్షియల్ బిల్డింగ్. RCరోడ్, అవిలాల,తిరుపతి. GF415Sft, 1st/2nd 394Sft. ఆఫీసు/ ఇన్స్టిట్యూట్స్/ క్లినిక్స్/ IT/ షోరూంలకు. 94405 85279, 79890 87225

TO-LET: 2BHK, East Facing 1st Floor available for rent at 4-35/A, Sri Krishna Nagar, MR Palli, Tirupati. ✆ 90527 93238.

తిరుపతిలో 80x100, 40x100కొలతలు గల 2 గోడౌన్‌లు అద్దెకు కలవు. రామాపురం రోడ్డు, CPR Villas &GATEకాలేజ్‌కి Opp.✆9346211020.

చంద్రగిరి కొత్తపేట, బజారువీధి, D.No:2/7,2BHK హౌస్, 24Hrs. వాటర్ మరియు ఏసీతో కలిపి అద్దెకుఇవ్వబడును. 98858 01024, 94903 62354.

1-5-563 1st ఫ్లోర్, కొమ్మినేని బిల్డింగ్స్ Opp:S.V. మ్యూజిక్ కాలేజ్, తిరుపతి. Hill Bottam Stays, LuxuryRooms 3rd ఫ్లోర్, Con: 98485 57776, 92855 50777.

తిరుపతి PK లేఔట్ పార్థడెంటల్‌కు Opp: MPRC బిల్డింగ్ నందు 2 షాపులు అద్దెకు ఇవ్వబడును. 99085 47557, 94407 99968.

TOLET/ LEASE
COMMERCIAL SPACE
K.T.Road, TIRUPATI
(Premium Location)
3 Floors with Parking
Ideal for
CORPORATE & REGIONAL OFFICES
IT FIRMS | BANKS | SHOWROOMS etc.
Cont: 9866858628, 9100679196

JOBS

WANTED MALE Process Associates Qual: Degree/ Diploma with Typing Skills of 25 NWPM, Sal: 14K to 18K. Mob: 80967 30137.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

Teachers LKG to 10th. Salary, 15K-40K, Drivers upto 22K, Watchman upto 15K. RTS Schools, Mangalam, TPT. ✆ 93923 22270.

Wanted Female Hostel Incharges Qualification any Degree. Age Limit: 25 to 45 Years. Salary upto: 15,000/- working Location: Master Minds College, Tirupati. Contact: 89781 80843.

WANTED Female Office Asst. our Tirupati Office. Skilled in MS Office, Tally, Salary 15000/-, PF, ESI, Cont: 99490 08909.

ADMISSION PRO for Om Narayana E.M. High School. Q: Any Degree, S: 15 to 30K + Incentives, TPT. Anmh, NLR Dt. ✆ 81068 91985.

WANTED SALES Executives for a Leading Auto Mobile Company in Tirupati. Con: 91007 73493, Email: hr@hoshikia.com

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

CHINMAYA VIDYALAYA Tirupati WantedTeachers for English,Science,Hindi, PET, Chemistry. Montessori Trained Teachers. Good Fluency inEnglish Qualified & Experienced Candidates Preferred Send your CVonor before 12th Feb2026 tothe email: chinmayavidyalayatpt2 @ gmail.com. 7995813624.

REQUIRED A COMPUTER Known person either full or Part Time. College Students can also Apply. Cont: 63050 13932.

Wanted B.Com/ M.Com/ MBA Finance to be work as Field Executive in Chittor/ Tirupati in a Reputed Audit Firm Interested persons (Male Only) Cont.70135 11502 or mail to: kowthahr @ gmail. com

ప్రముఖ అడ్వకేట్ లా ఫర్మ్ ఆఫీసు నందు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఏరియాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. కంప్యూటర్ అనుభవం తప్పనిసరి. జీతం 10,000/- to 12,000/-. సంప్ర: 94412 49798.

బజాజ్ ఎలక్ట్రానిక్స్, TPTలో ప్యాకింగ్ హెల్పర్స్, వెయిట్ లిఫ్టింగ్, బాయ్స్. జీ 13K, హౌస్ కీ. (F)జీ. 9.5K, సె.గార్డ్స్ జీ. 12K. 99891 39239, 81791 96300.

ప్రముఖ MNC కంపెనీ తిరుమల కొండపై గెస్ట్‌హౌస్‌లో పనిచేయుటకు కాఫీ సర్వీస్ బాయ్స్, హౌస్‌కీపింగ్ వర్కర్స్, ఎలక్ట్రీషియన్ వెంటనే కావలెను. Ph: 9866355113.

కారు డ్రైవర్ తిరుపతిలో 3 స్టార్ హోటల్ కోసం పనిచేయుటకు కావలెను. Cont: 9000095333.

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ F/M కావలెను. ఇంటర్నేషనల్ మ్యాట్రిమోనియల్ కన్సల్టెన్సీ తిరుపతి బ్రాంచ్ కొరకు. 98666 98833, 98855 28453.

తిరుపతి ఎయిర్ బైపాస్‌రోడ్లో గల KVR జ్యువెలరీలో పనిచేయుటకు Sales Executives కావలెను. Q-డిగ్రీ, Age25 - 35Y. ఆకర్షణీయమైన జీతం. 770249 6916, 86397 68068.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

ప్రముఖ కంపెనీలో టీం లీడర్స్‌గా చిత్తూరు, తిరుపతి ఏరియాలలో On/ Off Roleలో M/F కావలెను. Q: డిగ్రీ, MBA, MCA etc., ✆94403 51657.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

గూడ్స్ ఆటో డ్రైవర్ -1 no. (టౌన్‌లో డెలివరీ చేయుటకు) Tally బిల్లింగ్ person-1no. సేల్స్ పర్సన్స్ -2 no's కావలెను. Cont: 97034 02722

MGB బజాజ్ టూవీలర్ షోరూమ్ కలికిరికి టెక్నీషియన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. పీలేరు& మదనపల్లె నుండి కూడా రాగలరు. ✆ 92467 77131.

తిరుపతిలోని శ్రీ సాయిపద్మ సూపర్ మార్కెట్‌లో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జ్ గల కాషియర్ (M/F) Q: Deg/ Int& డెలివరీ బాయ్స్, అసిస్టెంట్స్ కావలెను. 97045 00005.

SLRT ట్రాన్స్‌పోర్ట్ పార్సిల్ సర్వీసు చిత్తూరు &కర్నూల్ నందు పనిచేయుటకు ఆపరేషన్స్ నందు అనుభవంగల మేనేజర్‌లు కావలెను. ✆ 9248193949 Email: slrthyd@gmail.com

ఒంటరి 80 సం॥ పురుషుని, వంటఇంటిపనులకు అక్కడే వుండి అతని సహాయంగా వుండుటకు స్త్రీకావలెను. జీ:25వేలు.ఫ్రీ రూం, మీల్స్ తిరుపతి. 9182307077.

TELE CALLING కొరకు House Wifes మరియు Retired Persons కావలెను. Contact: 86867 78080.

మెడికల్ షాపులో రెండు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అవసరం. మంచి జీతం. Cont: 93467 77932.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హింది, తమిల్ ఇంగ్లీష్ ఏదైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 7760062220.

CHRISTIAN MEDICAL COLLEGE
Ida Scudder Road, Vellore-4, TN.
SITUATION VACANT
Post :
DEPUTY SECURITY OFFICER
Department :
Security Services - G.S.Office (Chittoor Campus)
Qualifications : Any Graduate + 10 Years of relevant experience
Age limit : 60 years and below
Consolidated Salary :
As per Institutional Norms.
Experience :
Previous experience in Armed Forces / Police service in Senior position.
Please log on to https://clin.cmcvellore.ac.in/cmcapp/listapplication.aspx
Link – "Vacancies". Icon – "Deputy Security Officer"
Hard Copies and emails will not be accepted.
Apply on or before 28.02.2026.
Note: Applications should be made online. Applications through other job portals will not be considered.
General Superintendent, CMC Vellore

WANTED HONDA
• SALES CONSULTANTS
• ADVISORS
• TECHNICIANS
• DRIVERS
Qly.: Any degree
LM AUTOMOTIVES INDIA PVT. LTD.
Renigunta Road, TIRUPATI.
✆ 7702213222 / 9908542222

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768.

HEALTH & CARE ఆరోగ్యమే మహాభాగ్యం

HEALTH & CARE

మనోహరి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్
యూరాలజి & ఐవీఎఫ్ సెంటర్
548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2220244, 7659077770
కిడ్నీలో రాళ్ళు?
ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్టు, కోత లేకుండా చికిత్స
కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు
యూరాలజి, గైనకాలజి, గ్యాస్ట్రో, ల్యాపరోస్కోపి, టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్
Dr. K.HARSHA
MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS
CONSULTANT UROLOGIST & ANDROLOGIST

DENTAL

మేఘన దంత వైద్యశాల
18-2-91/B, అశోక్‌నగర్, తిరుపతి.
క్లిప్స్ లేకుండా
INVISIBLE BRACES (INVISALIGN)
TTD, POSTAL, APSPDCL ఉద్యోగులకు రీయింబర్స్‌మెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వ, APSRTC, యూనివర్సిటీ ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్
డా॥ ఎం.హేమాద్రి, MDS
0877-2248330
7893327036

SKIN

ప్రొ॥ డా॥V. సుధాకర్‌బాబు MD, DDVLచర్మ,సుఖ, HIV/AIDS/ కాస్మటాలజి సమస్యలకు ఉ॥10 - 12 గం॥, సా॥6-8గం॥ చిన్నబజారువీధి, తిరుపతి.9618976619.

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్
స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల
శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి.
గత 20 సం॥లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా॥ యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్
డా॥ యం.మమత MBBS, MD(OBG) స్త్రీల వైద్యనిపుణులు
0877-2222606
7337556382

PAEDIATRIC

శ్రీ విష్ణు చిల్డ్రన్స్ హాస్పిటల్
మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
డా॥ కె.కీర్తన
MD Pediatrics, SVMC, Ex-Senior Resident RUIA - Fellowship in Neonatology
పురిటి బిడ్డల & చిన్న పిల్లల స్పెషలిస్ట్
✦ 24 గం॥ల అత్యవసర చికిత్స
✦ NICU ✦ PICU ✦ నెల తక్కువ, బరువు తక్కువ పిల్లలకు చికిత్స
✦ వెంటిలేటర్
✦ CPAP, SURFACTANT వేయుట
✦ అన్ని రకాల టీకాలు వేయబడును
6303553359

CARDIOLOGY

వెంకటరమణ హార్ట్ & మెటర్నిటీ హాస్పిటల్
డి.నెం. 10-3-206/ఎ3/ఎ, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2258183, 9490109100
ప్రముఖ గుండె వైద్య నిపుణులు
డా॥ సి.వెంకటరమణ
ఎం.డి.,డి.ఎం.,(కార్డియాలజీ)
✿ సంపూర్ణ గుండె చికిత్స
✿ ఇసిజి, 2డి ఇకో & కలర్ డాప్లర్
✿ పిడియాట్రిక్ (చిన్నపిల్లలు) గుండె స్కానింగు ✿ టియం.టి, హోల్టర్
✿ ఏంజియోగ్రామ్, ఏంజియోప్లాస్టి
✿ పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్
✿ వెంటిలేటర్ సదుపాయం
✿ 24 గం॥ ఐసియు
ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు
డా॥ ఆర్.నిరుపమ
ఎం.బి.బి.ఎస్., డిజిఓ
✿ స్త్రీలకు & ఆడోలెసెంట్ కేర్ క్లినిక్
✿ పిల్లలు లేనివారికి చికిత్స
✿ నార్మల్ డెలివరీ & సిజేరియన్ ఆపరేషన్లు ✿ అల్ట్రాసౌండ్ స్కానింగ్
✿ ల్యాపరోస్కోపి & క్రయోథెరపి
EHS, WJHS, ALL TYPES OF INSURANCES AVAILABLE APSPDCL
ప్రభుత్వ ఉద్యోగస్తులకు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలదు
24 గంటలు ఎమర్జెన్సీ, ICU Cathlab, CTOT, Advanced Surgical OT, Labour Room సౌకర్యం కలదు

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా॥ ఎన్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st రైట్‌క్రాస్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

డా॥ గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌షైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

డా॥ సి.తిరుమల, MD (చెస్ట్), శ్రీ జగన్నాథ్ అలర్జీ & చెస్ట్ హాస్పిటల్ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు. ఆస్మా, అలర్జీ, T.B., కొవిడ్ సమస్యలకు సంప్ర: 18-3-53, శాంతినగర్, ఖాదీకాలనీ, అన్నారావు సర్కిల్ దగ్గర, తిరుపతి. ✆ 94411 74811.

RHEUMATOLOGY

డా॥ దామోదరం, MD, DM (NIMS), సీనియర్ రుమటాలజిస్ట్, కీలవాతం నిపుణులు, శుభోదయ రుమటాలజీ హాస్పిటల్, Opp:Raj Tyres, రామానుజ సర్కిల్ దగ్గర, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. సంప్ర: ✆ 77023 22499.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్
★ పక్షవాతం, మూర్ఛ వ్యాధి
★ తలనొప్పి, మెడ నొప్పి, నడుమునొప్పి
★ నరములు, కండరముల జబ్బులు
★ మెదడు & వెన్నెముక ఇన్‌ఫెక్షన్
★ తల, కాళ్ళు చేతులు వణుకుట
★ మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు
డా॥ యమ్. సుధాకర్ రావు
MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS)
CONSULTANT NEUROLOGIST
మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు
10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2250600
9246770603

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర॥ పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

డా॥ నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర॥ సాయినారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825.

రవి న్యూరో & ఎమర్జెన్సీ హాస్పిటల్
24 గం॥ స్ట్రోక్ కేర్ సెంటర్
పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకై సంప్రదించండి.
డా॥ రవిశేఖర్‌రెడ్డి, MD, DM (న్యూరో)
576, రెడ్డి & రెడ్డి కాలని, తిరుపతి.
✆ 0877-2226668, 9394831151

HAIR CARE

సూర్య స్కిన్ & హేర్ హాస్పిటల్, 208, కోటకొమ్మల వీధి, Opp: వినాయక స్వామి గుడి, తిరుపతి. ✆ 96666 90626, లేజర్ ట్రీట్‌మెంట్స్, Hair Loss, PRP, Skin Whitening, Pimple, Scar, Nail & Allergy Treatments.

PSYCHIATRIST

Dr. కె. కవిత, MD (Psy). మానసిక వైద్య నిపుణులు, శ్రీ వేంకటేశ్వర న్యూరో సైకియాట్రి క్లినిక్ మరియు కౌన్సిలింగ్ సెంటర్, (1st Floor, శ్రీ వేంకటేశ్వర ENT హాస్పిటల్) రష్ హాస్పిటల్ వీధి, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి. ✆ 95025 29719.

THE EENADU WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

మదనపల్లె
• మదనపల్లె • తంబళ్లపల్లె • పుంగనూరు

మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు

పోషకాహారంపై అవగాహన అవసరం

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: పోషకాహారంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించి ఆరోగ్యం కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఏపీఎం, సీసీలకు ఆహారం, పోషణ, ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై శిక్షణ ఇచ్చారు. గర్భిణులు, బాలింతలను గుర్తించి అంగన్‌వాడీల ద్వారా ప్రభుత్వ పథకాలు చేరువ చేయాలన్నారు. డీపీఎంలు ధర్మరాజు, సత్యనారాయణ, సీడీపీవో నాగవేణి, డీఆర్‌పీ సునీత తదితరులు పాల్గొన్నారు.

సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరణ

స్పందనకు వందనం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: పురపాలిక పరిధిలో పాడైన వీధి దీపాలను అధికారులు బాగు చేయిస్తున్నారు. స్థానిక సమస్యపై ఈనెల 18న 'ఈనాడు'లో 'వీధుల్లో అంధకారం' శీర్షికతో వార్త ప్రచురితమైంది. కమిషనర్ ప్రమీల స్పందించి వీధి దీపాలను బాగు చేయించారు.

శుద్ధజల యంత్రం బాగు

సోమల, న్యూస్‌టుడే: సోమల శివాలయం ముందున్న శుద్ధజల కేంద్రం పాడవడంతో పది రోజులుగా నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యపై గత శుక్రవారం 'ఈనాడు'లో చిత్రవార్త ప్రచురితమవగా డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీదేవి, కార్యదర్శి విశ్వమాళిని స్పందించారు. యంత్రం బాగు చేయించి నీరు అందించారు.

రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపిక

ఎంపికైన హేమలతతో ఉపాధ్యాయులు

రామసముద్రం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు రామసముద్రం మండలం నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొననున్నారు. అన్నమయ్య జట్టుకు రామసముద్రం ఉపాధ్యాయురాలు రమాదేవి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఉన్నత పాఠశాల పీడీ రమాదేవి, భువనేశ్వరి మేనేజర్లుగా ఉంటారు. ఎంపికైన వారిని ఎంఈవో హేమలత, ఎస్టీయూ నాయకులు మురళి, ఆయూబ్‌ఖాన్ అభినందించారు.

త్యాగానికి మారుపేరు మాతా రమాబాయి

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: త్యాగానికి మారుపేరుగా మాతా రమాబాయి చరిత్రలో నిలిచిపోయారని భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు శివప్రసాద్ అన్నారు. శనివారం అంబేడ్కర్ కూడలి వద్ద రమాబాయి జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాకవి పి.రెడ్డెప్ప, నాయకులు ఎం.గిరిబాబు, గంగాధర్, రెడ్డిప్రసాద్, రెడ్డెప్ప, రమణ, క్రాంతి, మనోహర్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ రుణాలు.. ఉపాధి వెలుగులు

కుటుంబాలకు అండగా మహిళలు

పుంగనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం అందజేసే రుణాలను కొందరు మహిళలు వినియోగించుకొని వ్యాపారాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం వంట గదికే పరిమితం కాకుండా స్వయం ఉపాధిలో రాణిస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పిల్లల చదువులతో పాటు కుటుంబ పోషణకు తమ వంతు సాయంగా ఉంటున్నారు. కేవలం వ్యాపారాలు చేయడంతో సరిపెట్టకుండా ప్రభుత్వ రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. వ్యాపారాలను విస్తరించుకునేలా అడుగులు వేస్తున్నారు.

ఇవీ వివరాలు..
- పట్టణం: పుంగనూరు
- స్వయం సహాయక సంఘాలు: 1,070
- సభ్యులు: 10,027
- గతేడాది ఇచ్చిన రుణాలు: రూ. 42 కోట్లు

కుట్టు యంత్రాలు కొనుగోలు

కొన్నాళ్ల నుంచి పొదుపు సంఘంలో సభ్యురాలుగా ఉంటున్నా. ఐదేళ్ల క్రితం రూ. 50 వేలు రుణం తీసుకున్నా. కుట్టు యంత్రం, అవసరమైన సామగ్రి కొనుగోలు చేశా. స్థానికంగా ఆదరణ బాగుంది. ఈసారి రూ.2 లక్షలు తీసుకొని జిగ్‌జాగ్, ఇతర అత్యాధునిక యంత్రాలు, మెటీరియల్ కొనుగోలు చేయాలని నిర్ణయించా. ప్రస్తుతం రోజుకు రూ.1000కి తక్కువ రావడం లేదు. - హిమబిందు, కొత్తపేట

వేర్వేరుగా వ్యాపారాలు

మాది అన్నమయ్య స్వయం సహాయక సంఘం. సభ్యులందరూ రుణం తీసుకొని వ్యాపారాలు చేస్తున్నాం. గతంలో తీసుకున్న రుణంతో సిండికేట్ వస్తువుల దుకాణం ఏర్పాటు చేశాం. వ్యాపారం బాగా సాగడంతో మరో రూ.2 లక్షలు తీసుకుని దుకాణం విస్తరించాం. గతంలో నెలకు రూ.15 వేలు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రూ.20 వేలు నుంచి రూ.25 వేల వరకు వస్తోంది. కుటుంబ పోషణ సాఫీగా సాగుతోంది. - లక్ష్మీదేవి, చౌడేపల్లె రోడ్డు

రూ.2 లక్షలతో దుకాణం

మాది సాధారణ కుటుంబం. మా వీధిలో 10 మందితో కలిసి బోయకొండ గంగమ్మ స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేశాం. పొదుపు చేసుకోవడంతో పాటు మా సంఘానికి వచ్చే మొత్తంలో నా రుణం రూ.2 లక్షలతో ఫ్యాన్సీ దుకాణం ఏర్పాటు చేశాం. అన్ని ఖర్చులు పోనూ రోజుకు రూ.1000 మిగులుతుంది. కుటుంబ పోషణకు అండగా నిలుస్తున్నా. - శిరీష, మేలుపట్ల

ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై దృష్టి

విద్యాసాగర్‌ను గజమాలతో సత్కరిస్తున్న ఎన్‌ఎంయూ నాయకులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఎన్‌ఎంయూ జిల్లా గౌరవాధ్యక్షుడు నాదెళ్ల విద్యాసాగర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యాసాగర్‌ను నాయకులు, కార్మికులు సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన అందరికీ రుణపడి ఉంటానన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోఆపరేటివ్ టౌన్‌బ్యాంకు డైరెక్టర్ దేవేంద్ర, ఎన్‌ఎంయూ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పి.వి.రమణారెడ్డి, నాయకుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మామిడి కాయల రక్షణకు కవర్లు

సదుం, న్యూస్‌టుడే: వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పంచాయతీల్లో అదనపు బోర్లు తవ్వాలని జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి సూచించారు. శనివారం సదుంలో మండల సమావేశం జరిగింది. ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులుంటే సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. మామిడి రైతుల కోసం రక్షణ కవర్లు మంజూరు చేశారని, అవసరమైన వారు సంప్రదించాలని ఉద్యానశాఖ అధికారిణి సంతోషికుమారి సూచించారు. ఉప ఎంపీపీలు ధనంజయరెడ్డి, అమరావతి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

మంత్రి లోకేశ్ దృష్టికి సమస్యలు

లోకేశ్‌తో శ్రీనివాసులునాయుడు

రామసముద్రం, న్యూస్‌టుడే: రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి రామసముద్రం మండల సమస్యలను తీసుకెళ్లినట్లు పుంగనూరు నియోజకవర్గ తెదేపా ఎన్నికల కమిటీ పరిశీలకుడు సీతప్ప తెలిపారు. విజయవాడలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మండలానికి హంద్రీ-నీవా జలాలు, డబుల్ రోడ్ల నిర్మాణం, చెరువులు, కుంటలు, వంకలు, వాగుల పటిష్టీకరణ మొదలైన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పని చేయాలని లోకేశ్ సూచించారని సీతప్ప తెలియజేశారు.

సోమల, ములకలచెరువు, న్యూస్‌టుడే: సోమల ఏఎంసీ ఛైర్మన్ శ్రీనివాసులునాయుడు మంత్రి లోకేశ్‌ను కలిశారు. నంజంపేట- సూరయ్యగారిపల్లె మార్గంలో దెళవాయిచెరువు కట్ట, పెద్దఉప్పరపల్లె రోడ్లు బాగు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ● వైకాపా హయాంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసులు మాఫీ చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్‌ను సోంపల్లి సింగిల్ విండో ఛైర్మన్ జి.త్యాగరాజు కోరారు. మంగళగిరి మంత్రిని కలిసి సమస్యలు చెప్పారు.

అక్రమ కట్టడాలపై కొరడా

రామాలయంవీధిలో నిర్మాణాల తొలగింపు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: మదనపల్లె పట్టణంలో అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పట్టణంలోని కదిరిరోడ్డులో ఇరువైపులా ఆక్రమణలను తొలగించారు. సొసైటీకాలనీ రామాలయం వీధిలోనూ కొన్ని కట్టడాలు కూల్చేశారు. కొందరు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకున్నారు. బెంగళూరు వైపు నుంచి వచ్చే వాహనాలను కాలనీగేటు వైపు నుంచి రామాలయం వీధి మీదుగా ఎన్టీఆర్ కూడలికి మళ్లించేలా చూస్తున్నారు.

విద్యార్థులు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి

పాఠశాలలో ప్లకార్డుల ప్రదర్శన

సోమల, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే అందరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి బాలాజీ, సహాయ అధికారి మహమ్మద్ రఫీ సూచించారు. మండలంలోని పెద్దఉప్పరపల్లె ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కుష్ఠు, క్యాన్సర్ లక్షణాలను గుర్తించి, సీజనల్ వ్యాధులు, నులి పురుగుల నిర్మూలన, లింగ వివక్ష తదితర అంశాల గురించి వివరించారు. హెచ్‌ఎం లోకేశ్వరి, ఎంపీహెచ్‌వో ఉదయభాస్కర్, వైద్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

మదనపల్లె పట్టణం: 80085 74611
తంబళ్లపల్లె: 94416 29636
పుంగనూరు: 80085 74622
(10 AM TO 1 PM)

? మండలంలోని బాలాజీ కాలనీ పురపాలిక సంఘం బోర్డు వద్ద అంతర్గత రోడ్లపై వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. - **రమణమ్మ** ● పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. - **రవి, కార్యదర్శి** ? చీకలబైలులో రోడ్లకు ఇరువైపులా చెత్త వేస్తున్నారు. కాలువలు పూడుకుపోయి మురుగు పారడం లేదు. - **బాషా** ● కాలువలు శుభ్రం చేయిస్తాం. - **బాలాజీ, కార్యదర్శి** ? భవానీనగర్‌లోని ఎగువ ప్రాంతంలో హంద్రీ-నీవా కాలువ సమీపంలోని గుట్టలో మట్టిని అక్రమంగా తోడేస్తున్నారు. - **శ్రీనివాసులు** ● క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - **బాలసుబ్రహ్మణ్యం, ఆర్ఐ** ? బసినికొండ పంచాయతీ నక్కలకుంటలో చెత్త వేస్తుండటంతో నీరు కలుషితం అవుతోంది. - **ప్రసాద్** ● కుంటల్లో చెత్త వేయకుండా చూస్తాం. - **భారతి, డిప్యూటీ ఎంపీడీవో** – మదనపల్లె గ్రామీణం

? చదళ్ల గ్రామ పొలిమేరల్లో పొలాల మధ్య విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. - **వెంకటరెడ్డి** ● క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - **శ్రీనివాసులు, ఏడీఈ** ? చదళ్ల పంచాయతీ పరిధిలో దిగువ చదళ్ల, చెర్లోపల్లె, గొల్లపల్లెలో మురుగు కాలువలు లేక పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. - **జి.వెంకటరెడ్డి** ● కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు చేపడతాం. – **నారాయణ, ఈవో ఆర్డీ** – పుంగనూరు

కుష్ఠుపై అవగాహన ర్యాలీ.. పెద్దమండ్యం: కుష్ఠు వ్యాధిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సీహెచ్‌వో మురళీధర్ సూచించారు. కలిచెర్లలోని ఉన్నత పాఠశాలలో సదస్సు నిర్వహించారు. హెచ్‌ఎం నాగలక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పీ శ్రీవిద్య, ఏఎన్‌ఎం ఉషారాణి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు.

ఎరువుల విక్రయాల నిలిపివేత

కురబలకోట, న్యూస్‌టుడే: ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువుల అమ్మకాలు చేపట్టాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని లక్కిరెడ్డిపల్లి ఏడీఏ జయరాణి హెచ్చరించారు. శనివారం మండలంలోని అంగళ్లులో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల ముందు ధరల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కురబలకోట, అంగళ్లులో రూ. 2.34 లక్షల విలువైన ఎరువుల అమ్మకాలు నిలిపేసినట్లు ఏవో వినుత తెలిపారు.

కాలువ గట్టుపై మృతదేహం

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: బి.కొత్తకోట మండలంలోని సుంకు కళాశాల వెనుక భాగంలో కాలువ గట్టుపై ఓ వృద్ధుడు నోటిలో నురగతో పడి ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని 108లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రాగి తీగల చోరీ

కల్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని మతుకువారిపల్లెలో వ్యవసాయ బోర్ల వద్ద మోటారు తీగలను దుండగులు చోరీ చేశారు. గత బుధవారం రాత్రి మతుకువారిపల్లెలో ఏడుగురు రైతులకు చెందిన 146 మీటర్ల తీగలు చోరీకి గురయ్యాయి. గురువారం రాత్రి వినాయక ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనలపై శనివారం ఫిర్యాదులు అందాయని, నిందితులను పట్టుకుంటామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలియజేశారు.

యువతి అదృశ్యంపై కేసు

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: బి.కొత్తకోట మండలానికి చెందిన యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ గోపాల్‌రెడ్డి శనివారం తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బాలిక కొన్నాళ్లుగా ఇంటి వద్దనే ఉంటుందని, ఈ నెల 5న వెళ్లి తిరిగి రాలేదన్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు.

రూ.1.65 లక్షల టమాట సీడ్ కట్టెలు దగ్ధం

ములకలచెరువు, న్యూస్‌టుడే: టమాట మొక్కలకు అనుసంధానంగా ఏర్పాటు చేసే కట్టెలకు నిప్పంటుకొని కాలి బూడిదయ్యాయి. కురబలకోట మండలంలోని కవతంపల్లికి చెందిన రవీంద్ర తన పొలంలో 1.65 లక్షల విలువైన కట్టెలు నిల్వ చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో మొత్తం కాలిపోయాయి. దీనిపై ఆయన పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.

ఆక్రమణల తొలగింపునకు చర్యలు

పుంగనూరు: పుంగమ్మ చెరువు గట్టుపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడతామని జలవనరుల శాఖ డీఈఈ రాయల్‌బాబు తెలిపారు. ఆక్రమణలపై శనివారం రెవెన్యూ అధికారులతో సర్వే చేయించారు.

IN THE COURT OF THE 7th ADDITIONAL DISTRICT JUDGE, MADANAPALLE
O.S.No. 8 of 2016
Lachigari Venkataramana (died) and others ... Plaintiffs
Vs
K.Madhavi and another ... Defendants
NOTICE
To 1. L.Ramalakshmamma (D4), W/o late L.Venkataramana,
2. L.Karunakar (D5), S/o late L.Venkataramana,
3. L.Kumar (D6), S/o late L.Venkataramana,
All are residing at D.No. 3-146-14-7/1, Muneppa Colony, Madanapalle Town, Annamayya District.
The plaintiffs have filed the above suit for specific performance of contract in which L.Venkataramana is one of the plaintiff and he died leaving behind you as legal heir and you did not Co-operate to implead as the legal heir of L.Venkataramana, therefore you have been added as defendants 4 to 6 in the suit and suit is posted to 11-02-2026 for your appearance at 10.30 A.M. before the above Court. You can appear in person or through advocate before the Court above time failing which the matter will be decided in your absence.
Sri Y.V.Sesha Reddy,
Sri M.V.Ramanappa,
Advocates for Plaintiffs, Madanapalle.

శివలింగంపై సూర్య కిరణాలు



రామసముద్రం, న్యూస్‌టుడే: రామసముద్రం దిగువపేటలో వెలసిన చంద్రశేఖర స్వామిని శనివారం సూర్యోదయం వేళ కిరణాలు తాకాయి. శివలింగంపై పడిన కిరణాలను చూసేందుకు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. * **నేడు విగ్రహ ప్రతిష్ఠ..** పుంగనూరు, న్యూస్‌టుడే: వనమలదిన్నెలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వనమలదిన్నెకు చెందిన సోదరులు గురుమూర్తి, రాధాకృష్ణ, మునిరత్నం, రఘుపతి, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఆలయం నిర్మించారు. శనివారం కర్ణాటకకు చెందిన స్వామీజీలు హోమంలో పాల్గొని పూజలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.

గోవుల తరలింపుపై ఫిర్యాదు

ములకలచెరువు, న్యూస్‌టుడే: గోవుల అక్రమ తరలింపుపై ములకలచెరువు పోలీసులకు హైందవ ధర్మ రక్షణ, గోరక్షణ సమితి సభ్యులు రెడ్డిశేఖర్, హేమంత్, నిరంజన్ ఫిర్యాదు చేశారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా తిమ్మమ్మ మర్రిమాను వెళ్తుండగా ములకలచెరువు సమీపంలో గోవులను తరలిస్తున్న వాహనాన్ని ఆపారు. చోదకుడిని విచారించగా సరైన సమాధానాలు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించి కాపాడాలని వారు కోరారు.

STATE BANK OF INDIA
Assistant General Manager,
RBO 2 CHITTOOR
REQUIREMENT OF PREMISES
SBI invites offers for leasing of premises for shifting of its **NTR CIRCLE,MADANAPALLE BRANCH,Annamaiah District, AP.** The premises should have about 3000 Sq. ft. carpet area with good frontage, adequate parking space for vehicles with all amenities. Bank requires ground floor premises with in 1km radius from the existing bank premises.
Interested parties may download the proforma for Technical & Price bids from SBI website **"https://bank.sbi/portal/web/home/procurement-news"** and submit the same in separate sealed covers super scribed **"Technical Bid" and "Price Bid"** with name and address of the tenderer's on or before **3.00 PM hours. On 23.02.2026**
Bank reserves the right to reject any/all offer(s) without assigning any reasons thereof.
- Assistant General Manager, SBI, RBO-2 CHITTOOR

పోలీసులు కొట్టారని ఫిర్యాదు

మదనపల్లె నేరవార్తలు: మతిస్థిమితం లేని మహిళ మాటలు విని ఆమె భర్తను పోలీసులు కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మదనపల్లె పట్టణంలోని అనపగుట్టకు చెందిన భర్త వెంకటరమణ, కుమారులు గిరి, సురేష్ తనను కొట్టారని పేర్కొంటూ నరసమ్మ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టకుండా వెంకటరమణను స్టేషన్‌కు పిలిపించి కొట్టారని, నరసమ్మ మానసిక స్థితి సరిగా లేదని కుమారులు తెలిపారు. అనంతరం ఆరా తీసిన పోలీసులు తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పారు. బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. చెబుతున్నా వినకుండా ఓ కానిస్టేబుల్ విచక్షణా రహితంగా దాడి చేయడంతో తమ తండ్రి వేళ్లు విరిగాయని ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు గిరి, సురేష్ ఫిర్యాదు చేశారు. ఎస్సై రహీముల్లా వద్ద ప్రస్తావించగా.. వెంకటరమణపై ఎవరూ దాడి చేయలేదన్నారు.

వచ్చారు.. వెళ్లారు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక సంఘం పరిధిలోని దినసరి, వారపు సంత మార్కెట్‌కు సంబంధించిన వేలం గురువారం నిర్వహించారు. మార్చి నెల గడువు ముగియనుండటంతో కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో శనివారం ఆమె ఛాంబర్‌లో వేలం పాట వేశారు. వారపు సంత ప్రారంభ ధర రూ. 47.60 లక్షలు, దినసరి మార్కెట్‌ను రూ. 1.20 కోట్లతో ప్రారంభించారు. కానీ గిట్టుబాటు కాదని వచ్చిన నలుగురు గుత్తేదారులు వెళ్లిపోయారు. మరోసారి నిర్వహించాలని ఆర్వో పల్లవి, ఆర్.ఐ. శ్రీనివాసులను కమిషనర్ ఆదేశించారు.

నాణ్యమైన సేవలు అందించాలి

కంపెనీని ప్రారంభిస్తున్న పురాధ్యక్షురాలు మనూజ, నాయకులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: ప్రాఫిట్ షూకంపెనీ ప్రపంచ ఖ్యాతి గడించిందని పురాధ్యక్షురాలు వి.మనూజ, భాజపా నాయకుడు సీహెచ్. నరసింహారెడ్డి, జనసేన కోకన్వీనర్ జి.రాందాస్‌చౌదరి అన్నారు. శనివారం కదిరిరోడ్డు ఎల్ఐసీ కార్యాలయం పక్కన ప్రాఫిట్ షోరూమ్‌ను ప్రారంభించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఏఎంసీ అధ్యక్షుడు శివరామ్, పి.సుబ్బాచారి, మల్లికార్జుననాయుడు, సంస్థ మేనేజర్లు సతీష్, బి.రాంబాబు, బి.పవన్‌కుమార్, ఖాదర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఆటో యూనియన్ ఎన్నిక

ములకలచెరువు, న్యూస్‌టుడే: ములకలచెరువు ఆటో యూనియన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మండల తెదేపా కన్వీనర్ పి.సిద్ధ అన్నారు. శనివారం ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. యూనియన్ మండలాధ్యక్షుడిగా మహమ్మద్‌రఫీ, ఉపాధ్యక్షుడిగా బయన్నను ఎన్నుకున్నారు. ప్రయాణికులు, మహిళలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు ఖాదర్‌బాషా, మహబూబ్‌బాషా, సయ్యద్ బాషా, మస్తాన్, తెదేపా నాయకులు కాలేషా, సోముశేఖర్, జహీర్, చాను తదితరులున్నారు.

ఎన్నికైన సంఘ సభ్యులు



ఈనాడు
బాపట్ల
ఆదివారం ఫిబ్రవరి 8, 2026

కొండవీడు చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు చంద్రశేఖర్, రామనారాయణరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు ✦ 'కాంతారా' ప్రదర్శన

కొండవీడు ఉత్సవం.. చారిత్రక వైభవం

సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి

ఎడ్లపాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, యడ్లపాడు: కొండవీడు కోట ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక వైభవాన్ని చాటి చెప్పాయి. కొండ దిగువన శనివారం ఉదయం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా జెండా ఊపి హెలీరైడ్‌ను ప్రారంభించారు. అనంతరం కొండపైకి వెళ్లారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆహ్వానం పలికారు. అనంతరం అతిథులు కొండవీడు ఉత్సవాల్ని ప్రారంభించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూల ప్రదర్శన.. నాగార్జున సాగర్ బుద్ధ విగ్రహం, ధరణి కోట, ఉండవల్లి గుహలు, కోటప్పకొండ, అమరావతి స్తూపం నమూనా శిల్పాల ప్రదర్శనను తిలకించారు. డీఎస్పీ కృష్ణప్రియ, జేసీ సంజనా సింహ పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంది.

గత ఐదేళ్లు ఉత్సవాల ఊసేలేదు: మంత్రి ఆనం

ఒకప్పుడు కొండవీడు కోటకు దారి లేదు. సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వల్లే రహదారి సౌకర్యం ఏర్పడింది. కోటపై లక్ష్మీనరసింహస్వామి, శివుని ఆలయాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. వందల ఏళ్ల కిందట నిర్మించిన ఆలయాలను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసి పునర్నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. వైకాపా హయాంలో ఐదేళ్లు కొండవీడు ఉత్సవాలను నిర్వహించలేదు. రెడ్డి రాజులు పాలించిన కోటను అభివృద్ధి చేయాలని వారికి అనిపించకపోవడం దారుణం. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్వవైభవం వచ్చింది. ఇక్కడ పర్యాటకులకు ఎలాంటి వసతి లేదు. రిసార్ట్స్ నిర్మాణానికి ఈ ప్రాంత వాసి రామిరెడ్డి సహకారం అందిస్తానని ముందుకు రావడం అభినందనీయం. కొండవీడు అభివృద్ధికి అందరూ కలిసి పుల్లారావుకు తోడ్పాటు అందిస్తాం.

వేల మంది విద్యార్థుల రాక..

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వేల మందిని ప్రత్యేక బస్సుల్లో కొండవీడు కోటకు తరలించారు. ఉపాధ్యాయుల సమక్షంలో వారంతా కోటపై చరిత్ర ఆనవాళ్ల గురించి తెలుసుకున్నారు. వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని తిలకించారు. మధ్యాహ్నం నుంచి యువత రాక ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో కొందరు, స్నేహితులతో మరికొందరు ఉత్సవం తిలకించేందుకు వచ్చారు. ఆర్టీసీ చిలకలూరిపేట, పిడుగురాళ్ల, నరసరావుపేట నుంచి ప్రత్యేక బస్సుల్ని నడిపింది.

జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు కృషి: ఎంపీ లావు

కొండవీడు కోటపై జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. త్వరలో కార్యాచరణ చేపడతాం. ఏకోటూరిజం అభివృద్ధికి యత్నిస్తున్నాం. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టాల్సిన పనుల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. విద్యార్థులకు చరిత్ర గురించి తెలియజేయడానికి ఉత్సవాలు తోడ్పడతాయి. మాచర్ల వెళ్తే పల్నాటి చరిత్ర, మరో వైపు నాగార్జునకొండ.. ఇలా జిల్లాలో ఏళ్ల చరిత్ర కనిపిస్తుంది. ఇలాంటి కోటల వద్ద కార్తిక వన భోజనాలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నాం. తగిన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తాం. కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణంతో పర్యాటకుల రాకపోకలకు వీలు కుదిరింది.

ఉత్సవాలకు తరలివచ్చిన విద్యార్థులు

నృసింహునికి సహస్ర దీపాలంకరణ

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహునికి శనివారం రాత్రి భక్తులు 1008 దీపాలతో ఊంజల్ సేవ నిర్వహించారు. దీప కాంతుల నడుమ శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని దర్శించి భక్తులు పులకించారు. కైంకర్యపరులుగా తాడేపల్లికి చెందిన భక్తులు లక్ష్మీనృసింహ, మల్లేశ్వరి దంపతులు వ్యవహరించారు.

పరిశోధనలు విస్తృతం.. ఆవిష్కరణలకు అవకాశం

బాపట్లకు కొత్త ప్రాజెక్టు కేటాయించిన ఐసీఏఆర్

న్యూస్‌టుడే, అప్పికట్ల, కంకటపాలెం (బాపట్ల)

రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాల ఆవిష్కరణలో పరిశోధనలు వేగం అందుకోనున్నాయి. ప్రస్తుతం బాపట్లలోని అఖిల భారత సమన్వయ యంత్ర పరికరాల ప్రాజెక్టు స్థాయిని పరిశోధన కేంద్రంగా పెంచుతూ ఐసీఏఆర్ అనుమతి ఇచ్చింది. అవసరమైన సాయం చేయనుంది. పరికరాల పరీక్ష కేంద్రాన్ని సైతం కేటాయించారు. కృష్ణా డెల్టా, ఎన్టీఎస్ ఆయకట్టులో పనిచేసే సాగు సాంకేతిక పరిజ్ఞానం త్వరలో రైతులకు అందుబాటులోకి రానుంది.

బాపట్లలో ప్రస్తుతం యంత్ర పరికరాల పరిశోధన ప్రాజెక్టు, పరీక్ష కేంద్రం ఉంది. ఇందులో శాస్త్రవేత్త వీరప్రసాద్, ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు కంపెనీలు రూపొందించిన వివిధ యంత్ర పరికరాలు తెచ్చి రైతుల అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వీటిని పరీక్షిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రదర్శనలు ఏర్పాటుచేసి యంత్రాల పనితీరును రైతులకు వివరిస్తున్నారు. వరి, ఉద్యాన పంటల సాగులో వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారు. కొత్త యంత్రాల రూపకల్పనపై పరిశోధనలు చేస్తున్నారు. త్వరలో మొక్కజొన్న కండెలు ఒలిచే రిమోటర్ ఆధారిత యంత్ర పరికరాన్ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పరీక్ష నిమిత్తం వచ్చిన యంత్ర పరికరం

యంత్ర పరికరాల పరీక్ష కేంద్రం

ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై రైతులకు అందజేస్తున్నాయి. కొత్త పరికరం తయారైన తర్వాత దాని పనితీరుకు సంబంధించి అనంతపురం జిల్లా గార్లదిన్నెలోని దక్షిణ ప్రాంతీయ వ్యవసాయ యంత్ర పరికరాల శిక్షణ, టెస్టింగ్ సంస్థలో నిపుణులు పరీక్షలు చేస్తున్నారు. అక్కడ ఆమోదం లభించిన తర్వాతే వ్యవసాయశాఖ రాయితీపై కొనుగోలు చేయడానికి సాగుదారులకు అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలో రెండో ఫార్మ్ మెషినరీ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను బాపట్లకు మంజూరుచేశారు. ఇందుకు రూ.25 కోట్లు కేటాయించారు. త్వరలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇకనుంచి కొత్త పరికరాల్ని శాస్త్రవేత్తలు పరీక్షించి పనితీరును అన్ని కోణాల్లో పరిశీలించి విజయవంతమైన తర్వాత అన్నదాతలకు ఇవ్వడానికి ఆమోదం తెలుపుతారు.

అమృత్ పనులకు పచ్చజెండా

పేదల కాలనీల్లో తీరనున్న దాహార్తి

న్యూస్‌టుడే, రైలుపేట, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (బాపట్ల): జిల్లా కేంద్రం బాపట్లలోని శివారు ప్రాంతాలు, పీఎం ఆవాస్ అర్బన్ గృహకల్ప నగర్‌లలో ప్రజల దాహార్తి త్వరలో తీరనుంది. అమృత్ నిధులు రూ.25.32 కోట్లతో చేపట్టనున్న పనులకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాల్లో చేపట్టనున్న అన్ని తాగునీటి పనులకు కలిపి పిలిచిన టెండర్‌ను మేఘా సంస్థ దక్కించుకుంది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నారు.

బాపట్ల పట్టణ జనాభా లక్ష దాటింది. శివారు ప్రాంతాలకు కొళాయిల ద్వారా నీరు అందడం లేదు. కొత్తగా అభివృద్ధిచెందిన ప్యాడిసన్‌పేట, బేతనీకాలనీ, మూలపాలెం కాలనీలకు తాగునీటి సౌకర్యం లేనందున పేదలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తుండగా డ్రమ్ముల్లో పట్టుకుని వాడుకుంటున్నారు. వేసవిలో నీటికి కటకటలాడుతున్నారు. ట్యాంకర్ కోసం వారానికిపైగా ఎదురు చూడాల్సి వస్తోంది. అమృత్ 2.0 కింద మూడేళ్ల కిందటే కొత్త పైప్‌లైన్లు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరుచేసినా టెండర్లు పిలిచి పనులు చేపట్టకుండా గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నిధులు దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడేసింది.

ఏడాదిన్నరలో.. కూటమి ప్రభుత్వం వచ్చాక అమృత్ పనులపై దృష్టి సారించింది. అన్ని పురపాలికల్లో చేపట్టాల్సిన పనుల్ని ఓ ప్యాకేజీగా రూపొందించి ఇటీవల టెండర్ పిలవగా మేఘా సంస్థ దక్కించుకుంది. త్వరలో ఒప్పందం చేసుకుని పనులకు శ్రీకారం చుట్టనుంది. ప్యాడిసన్‌పేట, పెయింటర్స్ కాలనీ, బేతనీకాలనీలో మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తారు. రక్షిత నీటి పథకం చెరువు నుంచి కాలనీలకు ప్రధాన పైప్‌లైన్లు వేస్తారు. అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టి కొత్తగా ఎనిమిది వేల కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఏడాదిన్నరలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. పనులు పూర్తయితే కొత్తగా మూడు కాలనీలతో పాటు శివారు ప్రాంతాలకు కొళాయిల ద్వారా తాగునీరు అందుతుందని పురపాలక డీఈ కృష్ణారెడ్డి తెలిపారు.

పైపులైను ఏర్పాటు పనులు

వృద్ధులకు అటల్ భరోసా

ఖాజీపాలెం (పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: అటల్ పింఛను యోజనను కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు కొనసాగించేందుకు నిర్ణయించింది. అసంఘటిత రంగ కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులకు పథకంతో ప్రయోజనం చేకూరనుంది. వృద్ధాప్యంలో వారికి, అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా లభించనుంది.

వివరాలిలా.. ✦ ఆదాయపు పన్ను చెల్లించే వారు మినహా 18-40 ఏళ్లలోపు వయసు వారు అర్హులు. ✦ 18 ఏళ్ల వయసు వారు నెలకు రూ.210 చొప్పున చెల్లిస్తే 60 ఏళ్ల అనంతరం రూ.5 వేల వరకు పింఛను పొందవచ్చు. ✦ 39 సంవత్సరాల వయసు వారైతే రూ.1318 వరకు చెల్లించాలి. అన్ని తపాలా కార్యాలయాలు, ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖల్లో ఖాతాలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ✦ చందాదారుడు మరణిస్తే నామినీకి అదే మొత్తం పింఛనుతో పాటు నిధి మొత్తాన్ని చెల్లిస్తారు. ఏక మొత్తం కింద రూ.8.5 లక్షల వరకు నామినీకి చెల్లించే వెసులుబాటు ఉంది. ఎంచుకున్న ప్రకారం నెలవారీ, మూడు, ఆరు నెలల్లో వాయిదా సొమ్ము బ్యాంకు లేదా తపాలా ఖాతా నుంచి పింఛను పథకంలోకి వెళ్తుంది. ఇలా చెల్లించిన సొమ్ము ఆధారంగా ప్రతి నెలా రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పింఛను పొందవచ్చు.

పంచాయతీలకు అందని స్టాంప్ డ్యూటీ!

గత ఏడాది మార్చి నుంచి నిలిచిన వైనం

కొత్తపేట, గాంధీనగర్, దేశాయిపేట (చీరాల అర్బన్), న్యూస్‌టుడే: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే క్రయవిక్రయాలపై స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం పంచాయతీ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు చెల్లిస్తోంది. దీన్ని గతంలో ప్రతి మూడు నెలలకొకసారి స్థానిక సంస్థలకు సబ్ రిజిస్ట్రార్లు బదిలీ చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే కానీ వాటిని అందజేయలేని పరిస్థితి ఉంది. గత ఏడాది మార్చిలో ఇవ్వాల్సిన డ్యూటీని మేలో చెల్లించారు. నాటి నుంచి నేటి వరకు మళ్లీ జమచేయలేదు. దీని వల్ల చీరాల నియోజకవర్గంలోని పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పారిశుద్ధ్య సిబ్బంది జీతాల చెల్లింపులు, తాగునీటి పథకాల మరమ్మతులకు అధికారులు వెనుకాడుతున్నారు. న్యాయపరమైన సమస్యతో ఇక్కడ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడంతో ఆర్థిక సంఘ నిధులు నిలిచిపోయాయి. పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారు విధులకు సక్రమంగా హాజరు కావడంలేదు. ఫలితంగా పలుచోట్ల పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఈ సమయంలో ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణపై ఐవీఆర్ సర్వే నిర్వహించడంతో ఏమి చేయాలో అర్థం కాక కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి స్టాంప్ డ్యూటీని విడుదల చేస్తే కార్మికులకు జీతాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

జిల్లాలో రూ.31 కోట్ల బకాయిలు.. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి స్టాంప్ డ్యూటీ రూ.31 కోట్ల బకాయిలున్నాయి. జడ్పీ, మండల పరిషత్తులకు రూ.17 కోట్లు, పంచాయతీలకు రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆయా పంచాయతీలకు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిధులు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

దశ మార్చే ఘట్టం.. దార్శనికతకు పట్టం

కలల క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన

తుళ్లూరు, న్యూస్‌టుడే: ఒక్క అడుగు.. ఎంత పెద్ద ప్రయాణమైనా ఆ అడుగుతోనే ప్రారంభమవుతుంది. దీనికి మహోజ్వల సంకల్పం ఇంధనమైతే.. దార్శనిక నాయకత్వం తోడైతే.. ఇక ఎదుగుదలకు ఆకాశమే హద్దు. ప్రజా రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వేదికగా జరిగిన క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన వేడుకకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, వివిధ సంస్థల ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. క్వాంటమ్ వ్యాలీ ప్రాధాన్యత, రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ వక్తలు చేసిన ప్రసంగాలకు వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు మాట్లాడుతున్నప్పుడు ఉత్సాహంతో పెద్ద ఎత్తున చప్పట్లు, కేరింతలు కొట్టారు. రాష్ట్ర యువత క్వాంటమ్ సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రపంచ స్థాయిలో ఎదగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి రాజధాని రైతులు, మహిళలు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ భోజనం, అల్పాహారం, తాగునీరు అందజేశారు. పోలీసులు కట్టుదిట్ట భద్రత కల్పించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

హాజరైన అధికారులు, విద్యార్థులు, రాజధాని ప్రజలు

జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, ప్రొఫెసర్ కామకోటి, మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

కఠోర సాధనే విజయానికి పునాది

గుంటూరు, న్యూస్‌టుడే: కఠోర సాధనతో విజయాన్ని సొంతం చేసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ అన్నారు. గుంటూరులోని జేసీ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే జాతీయస్థాయి మూట్‌కోర్టు పోటీలకు శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మూట్‌కోర్టు పోటీల ద్వారా న్యాయ విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని సూచించారు. నిరంతర కృషితో న్యాయవాద వృత్తిలో రాణించవచ్చన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను ఈ సందర్భంగా వివరించారు. ఈ పోటీల్లో 9 రాష్ట్రాల నుంచి 28 విద్యాసంస్థల జట్లు పాల్గొంటున్నట్లు నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్, కార్యదర్శి వేమన కుప్పుస్వామి, ప్రిన్సిపల్ డాక్టర్ సి.హెచ్.సుధాకర బాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జస్టిస్ రామకృష్ణప్రసాద్

మళ్లీ అదే తంతు

ఒకటో స్థాయీ సంఘం సమావేశం అజెండా తిరస్కరణ

గుంటూరు, న్యూస్‌టుడే: అభివృద్ధి పనుల విషయంలో జడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ వైకాపా సభ్యులు ఒకటో స్థాయీ సంఘం అజెండాను తిరస్కరించారు. నవంబరులో జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముందస్తుగా మంజూరు చేసిన పనుల ఆమోదానికి అజెండాలో చేర్చగా తిరస్కరించిన సభ్యులు.. శనివారం జరిగిన స్థాయీ సంఘ సమావేశంలోనూ అనుబంధ అజెండాను తిరస్కరించారు. ఛైర్‌పర్సన్ క్రిస్టినా, సీఈవో జ్యోతిబసు అభివృద్ధి పనులను ఆమోదించాలని.. మీరు సూచించిన పనులకు వెంటనే వర్క్ ఆర్డర్లు ఇస్తామని చెప్పినా సభ్యులు పట్టించుకోకుండా డిసెంట్ నోటీసు అందజేశారు. క్రిస్టినా అధ్యక్షతన ఒకటో స్థాయీ సంఘ సమావేశంలో 15వ ఆర్థిక సంఘం విడుదల చేయనున్న రూ.14 కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అజెండాలో అనుబంధ అంశంగా చేర్చారు. దీనిపై కమిటీలోని జడ్పీటీసీ సభ్యులు చిట్టిబాబు, మస్తాన్‌రావు, విజయప్రతాప్‌రెడ్డి అభ్యంతరం తెలిపి ముందస్తుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. టేబుల్ అంశంగా తీసుకున్నామని సీఈవో చెప్పినా సభ్యులు సంతృప్తి చెందలేదు. గత సమావేశంలో ముందస్తుగా అనుమతిచ్చిన పనులను తిరస్కరించామని.. వాటిపై నిర్ణయం తీసుకోకుండా కొత్త పనులను చేర్చడంపై ప్రశ్నించారు. ఛైర్‌పర్సన్, సీఈవోలు అజెండాను ఆమోదించాలని సభ్యులను కోరినా వారు తిరస్కరిస్తూ డిసెంట్ నోటీసు ఇచ్చారు. కర్లపాలెం జడ్పీటీసీ సభ్యుడు పిట్ల వేణుగోపాల్‌రెడ్డి మద్దతు తెలిపారు. జడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇచ్చే వరకు అజెండాను ఆమోదించమని స్పష్టం చేశారు. జడ్పీ ఇన్‌ఛార్జి గణాంక అధికారి శామ్యూల్‌పాల్ 2026-27 వార్షిక ఏడాదికి సంబంధించి జడ్పీ బడ్జెట్‌ను చదివి వినిపించారు. బడ్జెట్ తీర్మానాన్ని సభ్యులు ఆమోదిస్తూ రిజిస్టర్‌లో సంతకాలు చేశారు.

సమావేశం నిర్వహిస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు బడ్జెట్ (రూ.లలో)

వివరం	2025-26 అంచనా	2025-26 సవరణ	2026-27 అంచనా
ఆదాయం	71,11,57,000	53,85,75,000	54,10,05,000
వ్యయం	69,10,87,000	50,45,75,000	51,40,15,000
మిగులు బడ్జెట్	2,00,70,000	3,40,00,000	2,69,90,000

పక్కాగా ఏకీకృత కుటుంబ సర్వే

సర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్

అప్పికట్ల (బాపట్ల), న్యూస్‌టుడే: జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని అప్పికట్లలో నిర్వహిస్తున్న సర్వేను ఆయన శనివారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పొరపాట్లకు తావు లేకుండా సర్వే చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేయడం ద్వారా అర్హులకు ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో కె.పూర్ణచంద్రరావు కుటుంబాన్ని సచివాలయ సిబ్బందితో కలిసి ఆయన సర్వే చేశారు. వ్యవసాయ భూమి, వార్షిక ఆదాయం, రేషన్ కార్డు, పిల్లల చదువు వివరాలు, డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉన్నారా, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, ఇంకా ఏమైనా సాయం కావాలా అంటూ అడిగి తెలుసుకుని యాప్‌లో నమోదు చేయించారు. ఆర్డీవో గ్లోరియా, తహసీల్దారు సలీమా, ఎంపీడీవో బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

పరీక్షించక.. ఫలితం లేక..

పనిచేయని అగ్రి ల్యాబ్‌లు

న్యూస్‌టుడే, బాపట్ల

బాపట్ల జిల్లాలో 3.78 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో వరి ప్రధాన పంట. రబీలో పొగాకు, మొక్కజొన్న, అపరాలు, శనగ తదితరాలు వేస్తుంటారు. ఐదు వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. మిర్చి, పత్తి తక్కువ విస్తీర్ణంలో వేస్తారు. సాగుదారులు నిల్వ ఉంచిన విత్తనాలతోపాటు తోటి రైతులు, ప్రైవేటు కంపెనీలు, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కొనుగోలు చేసి విత్తుతారు. వరి, మిర్చి, గోంగూర తదితర రకాల్లో నాసిరక విత్తనాలతో గతంలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.

✦ విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షించడానికి జిల్లాలో బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరులో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కోదాని నిర్మాణానికి రూ.70 లక్షల చొప్పున అయిందింటికి రూ.3.50 కోట్లు ఖర్చు చేశారు. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు నిర్వహించడానికి ప్రయోగశాలలో ప్రత్యేకంగా ఓ ఏవో, ఇద్దరు ఏఈవోల చొప్పున ఉండాలి. అయితే ఒక్క ఏఈవోతోనే నడిపిస్తున్నారు. మండల వ్యవసాయాధికారికి అగ్రి ప్రయోగశాల ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఏవోకు క్షేత్రస్థాయి పర్యటనలు, ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణాల తనిఖీలు, సమావేశాలతోనే సమయం సరిపోతోంది. స్థానిక ల్యాబ్‌లో ఏఈవో ఒక్కరే ఉండటంతో విత్తన నాణ్యత పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. ఎరువుల నాణ్యత పరీక్షల నమూనాల్ని ఏజీ కళాశాలలోని ఎఫ్‌సీవో ల్యాబ్‌కు పంపిస్తున్నారు.

అగ్రి ల్యాబ్‌లు అలంకారప్రాయంగా మారాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆరేళ్ల క్రితం మార్కెట్ యార్డుల ఆవరణల్లో భవనాలు నిర్మించి ఆర్భాటంగా ప్రారంభించారు. పరీక్షలకు అవసరమైన సిబ్బందిని నియమించలేదు. రసాయనాలు, పరికరాలు సమకూర్చలేదు.

నిరుపయోగంగా పరికరాలు

బాపట్ల ల్యాబ్‌లో చేసిన పరీక్షలు	
మొత్తం విత్తన నమూనాలు	195
మొలక శాతం లేక తిరస్కరణకు గురైనవి	04
మొత్తం ఎరువుల నమూనాలు	280
నాణ్యత లేనివిగా గుర్తించినవి	03

❖ కర్లపాలెం మండల రైతులు పొన్నూరులోని ఓ దుకాణంలో కొనుగోలు చేసిన వరి విత్తనాల్లో నాణ్యత లేకపోవడంతో కేళీలు వచ్చాయి. గతేడాది ఓ ప్రైవేటు సంస్థ నుంచి విత్తనాలు కొనుగోలుచేసి వరి పండించిన రైతులు నాసిరకం కావడంతో దిగుబడులు తగ్గి నష్టపోయారు. ముందుగా విత్తన నాణ్యత పరీక్షలు చేసి ఉంటే అన్నదాతలు నష్టపోకుండా ఉండేవారు.

అగ్రి ల్యాబ్‌ల విషయమై జేడీఏ విజయనిర్మల మాట్లాడుతూ సిబ్బంది కొరతతో పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని, ఏవోలు, ఏఈవోల నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్షలు బాగా జరిగేలా చూస్తామన్నారు.

బరిలో దిగితే పతకమే

జూడోలో రాణిస్తున్న యువకుడు

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే

నరసరావుపేట యువకుడు జూడోలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు. స్థానిక స్టేడియంలో సాధన చేస్తూ విశ్వవిద్యాలయ, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతున్నాడు. ఇతని చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నలుగురు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తోంది. ఆమె కష్టాన్ని చూసిన ఇతను చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నాడు.

పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ మస్తాన్‌వలీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నతనం నుంచే జూడో, పరుగు పందెం క్రీడల్లో శిక్షకుడి సహకారంతో సాధన చేస్తున్నాడు. స్కూల్‌గేమ్స్ అండర్ -17, జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సొంతం చేసుకున్నాడు. 2024, 2025 సంవత్సరాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపికయ్యాడు. ఏఎన్‌యూ అంతర్ కళాశాలల పోటీల్లో రెండుసార్లు బంగారు పతకాలు గెలుపొందాడు. పరుగు పందెంలోనూ అంతర్ కళాశాలల పోటీల్లో పలుమార్లు సత్తా చాటాడు.

మస్తాన్‌వలీ

అంతర్జాతీయ పోటీల్లో గెలుపే లక్ష్యం.. 'చిన్నతనం నుంచి జూడోలో శిక్షణ పొందుతున్నా. ఇప్పటివరకు రెండుసార్లు ఏఎన్‌యూ జట్టుకు, రెండుసార్లు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యా. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నా' అని మస్తాన్‌వలీ తెలిపారు.

(c) eenadu

EENADU Classifieds

BUSINESS SERVICES

COURIERS

USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, యూరప్ మొ.దేశాలకు పచ్చళ్ళు, స్వీట్స్, బట్టలు, డాక్యుమెంట్స్, మెడిసిన్స్ తక్కువ ధరకే పంపించ బడును ★ ICL ఇంటర్నేషనల్ కొరియర్ చంద్రమౌళీ నగర్ 7వ లైన్ GNT. ✆ 77992 56644.

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464.

WANTED

We are interested in taking over of schools in Guntur, Bapatla and Prakasam Districts. Interested may call on: 9985537617.

FOR SALE

బాపట్ల పట్టణానికి 14km రేటూరు గ్రామంలోని శ్రీ సీతా రామాంజనేయ రైస్‌మిల్ 35HP రన్నింగ్ మోడ్రన్ మిల్ అమ్మకం. సెల్ 98495 10021.

గుంటూరు, బృందావన్ గార్డెన్స్, కుందుల రోడ్‌లో రన్నింగ్‌లో ఉన్న లేడీస్ బ్యూటీ పార్లర్ అమ్మకానికి కలదు. 83328 90632, 93478 46864.

BUILDING CONSTRUCTION

కోటి పాత బిల్డింగ్స్, పెంకుటిల్లు, రేకుల షెడ్లు పగలకొట్టి నేలమట్టం చేయబడును. పాతదర్వాజాలు, కిటికీలు, కలప, ఐరన్ కొనబడును. సెల్లార్ తీయబడును. 9949760367.

చిర్రావూరులోని పాత భవనాన్ని (చర్చిని) తొలగించు వారు మరియు రద్దు, (టేకు) కలప, ఐరన్ ట్రస్సులు, బంగళా పెంకులు మొత్తంగా కానీ విడివిడిగా కానీ కొనుగోలు చేయుటకు ఆసక్తిగలవారు సంప్రదించండి. 95334 86482, 88867 32208.

మీ సొంత స్థలంలో మీకు నచ్చిన విధంగా, చ॥అ॥ ప్రకారం పూర్తి కాంట్రాక్ట్ పద్ధతిలో కన్‌స్ట్రక్షన్స్ చేయబడును. శిష్టా శ్రీనివాసులు, బిల్డర్. ✆ 93907 05477.

WATER PROOFING

బాత్‌రూమ్ లీకేజీ గోడలపై చెమ్మ, శ్లాబ్ లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఏ లీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 8096113137, 9642458892.

EDUCATION

SPOKEN ENGLISH

స్పోకెన్ ఇంగ్లీష్ కేవలం 35రోజుల్లో తేలికైన పద్ధతుల ద్వారా గ్రామర్‌తో సహా పూర్తిగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పబడును. బిళ్ళా అశోక్ కోచింగ్ సెంటర్, 4/17, బ్రాడీపేట, గుంటూరు. Cell: 77806 18307, 94401 81403.

HOME TUITIONS

1 to 10th / Inter / Degree Studentsకు Maths Home Tution మీ ఇంటి వద్దనే చెప్పబడును. Ph. 99518 29308.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్
మార్ట్ గేజ్ లోన్
హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా
అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ ని రిఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

HEALTH & CARE

మీరు వెయిట్‌లాస్ అవ్వాలని అనుకుంటున్నారా ఎంత ప్రయత్నించినా మీరు అనుకున్నది సాధించలేదా చివరిగా ఒక్కసారి మా వద్దకు రండి రిజల్ట్ చూపించబడును. నో కెమికల్ నో సైడ్ ఎఫెక్ట్. ✆ 93816 78565.

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్ డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్. ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గా ప్రసాద్. 98495 69111.

PEST CONTROL

చెద పురుగుల నివారణ 10 సంవత్సరాల గ్యారంటీ ISO సంస్థ యూనివర్సల్ పెస్ట్‌కంట్రోల్ ITC దగ్గర, గుంటూరు. ✆: 90305 09880, 7702127789.

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో గజం 5,000/-, 10,000/-, 23,000/- కమర్షియల్ ప్లాట్ 37 లక్షలు. 15,000/- రెంటు. లోను కలదు. 9052345356.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు, పెదకాకాని, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా/ కొనాలన్నా సంప్ర. 73823 96677.

గుంటూరుసిటీ MG ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 & జనచైతన్య ప్లాట్స్, గోరంట్ల, లాం నందు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు అమ్మాలన్నా, కొనాలన్నా 8978056257.

ఎర్రచందనం పెంపకానికి అనువైన నేలలున్న ప్రకాశం జిల్లాలో ఎర్రచందనం ఫామ్‌ల్యాండ్‌ను కొన్ని వేలమంది ఇప్పటికే కొనియున్నారు. మరి మీరుకూడా ఆలోచించండి/ చూడండి తరువాతే నిర్ణయం తీసుకోండి. 9908822077.

శ్రీ సాయి రియల్‌ఎస్టేట్ & కన్సల్టెన్సీ. గుంటూరు రాజధాని ప్రాంతాల్లో ఇల్లు, స్థలాలు, పొలాలు, అపార్టుమెంట్స్, కమర్షియల్ స్థలాలు, బిల్డింగ్స్ కొన॥ అమ్మ॥ & లోన్స్‌కు సంప్ర॥ చంద్రమౌళినగర్, 7/2 ఎన్టీఆర్ స్టేడియం, మెయిన్‌గేటు ఎదురురోడ్డు, 9849038672, 8186946260.

FLAT FOR SALE

AMARAVATHI ROAD

EAST / WEST - 2BHK - 1210 sft @ Nakshath Enclave @ Himani Nagar, Amara vathi Road, Guntur. No Brokers. Cont: 8885369999.

లాం సెంటర్, జొన్నలగడ్డ అడ్డరోడ్డు, అమరావతి రాజధానికి వెళ్ళే రోడ్డుకి అతి దగ్గరలో నెలకి ఫిక్స్‌గా 15,000/- అద్దె, 5 నెలలు అడ్వాన్స్, 5 సంవత్సరాలు అగ్రిమెంట్ గల 1265 S.Ft., 2 BHK అపార్ట్మెంట్ ప్లాట్లు అమ్మకానికి కలవు. 9553155743,

గుంటూరు, అమరావతిరోడ్, ఆంజనేయపేట 1st లైన్, KVR అపార్ట్మెంట్, డుప్లెక్స్ ఫ్లాట్ 4B/R & 2B/R, ఫ్లాట్స్ అమ్మకం. ✆: 97042 69015.

గుంటూరులో గోరంట్ల వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో గల శివగ్రీన్ వాలీ గేటెడ్ కమ్యూనిటీ లోని "D" Block (2 BHK, 1150 Sq.ft., ఈస్ట్ ఫేస్) అమ్మకానికి కలదు. - Contact Cell No. 9848085592.

BRODIPET

గుంటూరు, 6/18 బ్రాడీపేట, భవ్య ఓరియన్ అపార్టుమెంట్ నార్త్‌ఫేస్ 100% వాస్తు. ప్రతిఫ్లోర్ 2000sft ఫుల్లీ ఫర్నీచర్డ్ 1st & 5th ఫ్లోర్స్ అమ్మబడును. ✆ 93962 72999, 92487 13999.

KOTHAPETA

2 BHK 1050 Sft beside Manipuram Bridge, Nehru Nagar 1 Line, Very close to RTC Bus Stand. Newly renovated and freshly painted, sft @ 3700 ready to move in. Ph: 9885966486.

NALLAPADU ROAD

నల్లపాడు రోడ్డులోని సీతారామ టౌన్‌షిప్‌లో తూర్పుముఖంగా కొన్ని లగ్జరీఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. 78938 17275, 98491 15045 నంబర్లలో సంప్రదించండి.

SATTENAPALLI

సత్తెనపల్లి, రఘురామనగర్‌లో శ్రీ కల్కిబాబు రెసిడెన్సీలో 2BHK-4 ఫ్లాట్స్ అమ్మకము. 1277sft E/F & W/F & 1087sft - 2 N/F ✆ 94405 22721.

TADEPALLI

VJA-GNT హైవే తాడేపల్లి నవోదయ కాలనీ, రెయిన్‌బో విల్లాస్ ప్రక్కన బొప్పనాస్ స్క్వేర్‌లో, E/F, 3BHK (1736 S.Ft.) డీలక్స్ ఫ్లాట్ గృహప్రవేశానికి సిద్ధంగా 1 మాత్రమే అమ్మకమునకు కలదు. ✆ 99088 45111.

తాడేపల్లి/AIIMS దగ్గర్లో APCR-DA అప్రూవ్డ్ గృహప్రవేశానికి సిద్ధంగా తూర్పుఫేస్, 5th ఫ్లోర్, న్యూ 3BHK ఫ్లాట్ (1615 S.Ft) సీలింగ్, కబోర్డ్స్, లిఫ్ట్, RO ప్లాంట్, బ్యాంక్‌లోన్ సౌకర్యంతో అమ్మబడును. Tejas Residency. ✆ 87901 84566.

VIDYANAGAR

విష్ణునగర్ 3వలైను శ్రీశ్రీనివాసం 3 B/R 2300 sft. శ్రీహరివాసం E-1250 W-1225ఫుల్ ఫినిష్డ్ రెడీటు ఆక్యుపై 9704139333, 9855700115.

GENERAL

2BHK Flat for Sale W/F SaiSneha Residency Flat No: 404, 14th Line, A.T. Agraharam, Guntur. Contact: ✆ 98667 34479.

గుంటూరు, దేవాపురం 4 లైన్, లక్ష్మి నిలయం, 2 B/R, 1070 S.Ft., ఈస్ట్ ఫేస్, 42 చ॥గ॥ (కబోర్డ్స్/ వాలోకేరో/ కార్ పార్కింగ్) ఫ్లాట్ అమ్మకం. 9032423377.

ట్రాన్స్‌ఫర్ అవ్వటంవలన, తక్కువ ధరకే 2BHKఅమ్మకం ఫ్లాట్‌నెం: 508. ఓం శ్రీశివసాయిటవర్స్, మార్కాపురంరోడ్, వినుకొండ. ✆9491876145, 9603303678.



తాడేపల్లి లగ్జరీ రాయల్ అపార్ట్‌మెంట్స్‌లో, 5వఫ్లోర్ B-బ్లాక్, ఫ్లాట్ నెం:506, అన్నివసతులతో అమ్మకానికి కలదు. సంప్ర. Ph: 9000059583, 9000046605.

గుంటూరు, గుజ్జనగుండ్ల సెంటర్, పలకలూరు రోడ్డుకి ఆనుకొని 2 BHK Flats రెడి టు ఆక్యూపై అమ్మకం. ✆: 9154261480 & 9000054902.

నెహ్రూనగర్ 1st లైను మహా లక్ష్మమ్మ గుడి ప్రక్కన, యర్రంశెట్టి డైమండ్ హోమ్స్ 3BHK, 2140sft గల ఫుల్ ఫర్నీష్డ్ ఫ్లాట్స్ అమ్మకం కలవు. ✆ 9652927952.

గుంటూరు, NGO కాలనీ, సంతోష్ నగర్, 3వలైన్, మెయిన్‌రోడ్ దగ్గరలో న్యూకన్‌స్ట్రక్షన్ కృష్ణశివ రెసిడెన్సీ, 3 B/R, 1600S.Ft., W/Fఫ్లాట్ అమ్మకం.7893471037.

జెకెసీ కాలేజీరోడ్, జయంతినగర్ 3వ లైన్, ఆపిల్‌బార్ ఎదురు, శాంతి స్ప్రింగ్‌డేల్ అపార్టుమెంట్‌లో 5వ ఫ్లోర్ 1650 sft. తూర్పుఫేస్ ఫ్లాట్ అమ్మకము నకు కలదు. సం. 94404 74044, 93473 93139.

తాడేపల్లి NH-16 సర్వీసు రోడ్డులో క్యాపిటల్ టవర్స్ 2nd ఫ్లోర్‌నందు 2BHK (1125 sft) Flat అమ్మబడును. యూనియన్ బ్యాంక్ పక్కన. ✆ 94404 76659, 94404 76658.

గుంటూరు, కొత్తపేట, బాస్కర్‌డీలక్స్ రోడ్, డోర్ నెం.9-10-48, 70 గ. క్రింద 2 & పైన 2పోర్షన్లు నెలకు 15 వేలు అద్దె వచ్చు ఇల్లు అమ్మకం. ✆ 8985294812.

PATTABHIPURAM

గుంటూరు, కృష్ణనగర్ 7వ లైను ఫారెస్ట్ ఆఫీసర్స్ కాలనీలో 340 చ॥గ॥లో నిర్మించిన తూర్పు ఫేసింగ్ డాబా ఇల్లు అమ్మకము. డైరెక్ట్ పార్టీస్. ✆: 9866127490.

TADEPALLI

VJA-GNT హైవే తాడేపల్లి KL యూనివర్సిటీని ఆనుకొని గృహప్రవేశానికి సిద్ధంగా బొప్పన విల్లాస్‌లో W/F, 180 గ॥ (1952 S.Ft.) బిల్డర్‌షేర్ 3BHK డూప్లెక్స్ విల్లా 1 మాత్రమే అమ్మకమునకు కలదు. ✆ 9908845511.

HOUSE FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరుసిటీ లిమిట్స్ నుండి కేవలం 5 Kms దూరంలో, రాజధాని అమరావతి రహదారికి దగ్గరలో లామ్‌అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర 25 ఎకరాలలో గేటెడ్‌కమ్యూనిటీ వెంచర్ లోటస్ ఇన్‌ఫ్రావారి Luxurio. 105 ప్రీమియం 4 BHK విల్లాలు, 4 వైవిధ్యభరిత మైన పార్కులు, క్లబ్‌హౌస్, గ్రాండ్‌ఎంట్రన్స్ ఆర్చ్ 40అ॥ CC రోడ్స్ కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్‌తో, CC TV CRDA & Rera అప్రూవ్డ్ వెంచర్, బ్యాంక్ లోన్ కలదు. 98668 33383, 81422 23456.

గుంటూరు సిటీ, గోరంట్ల కొత్తగా నిర్మించిన ఇండిపెండెంట్ గృహము 215 చ.గ. సిద్ధముగా ఉన్నది. వాటర్, బ్యాంక్‌లోన్, 2 కార్ల పార్కింగ్. ✆ 9849510021.

ARUNDELPETA

గుంటూరుసిటీ, అరండల్‌పేట, 16/2, 6-16-11, 3ఫ్లోర్స్ బిల్డింగు 123చ॥గ॥ 60x18 N/F ఇల్లు అమ్మకం&అద్దెకు. 2కో॥ 30ల॥. 35 సం॥ లైఫ్. 9866121632.

AUTO NAGAR

గుంటూరు RTC కాలనీ, గాంధీనగర్ 2వ లైన్, తూర్పు ఫేస్ 30 అ॥రోడ్డు (60X42) 280 చ॥గ॥ క్లియర్ టైటిల్ రేకుల ఇల్లు అమ్మకం. 90594 66285.

CHUTTUGUNTA

A.T.అగ్రహారం 17వలైన్ ఎదురు, శాంతినగర్ 1వలైన్ లారీఆఫీస్, సాయిగారి ఇల్లు శ్రీ పోలేరమ్మ గుడి ప్రక్కలైన్, చుట్టుగుంట 153గజాలు దక్షిణం ఫేసింగ్ 28x50 REG ఇల్లు 2 స్టేర్స్, గ్రౌండ్ ఫ్లోర్ 2BHK ఇల్లు పైన 2 పోర్షన్లు 26 వేలు అద్దె వచ్చును. ✆ 9440715707, 8523822212.

DONKA ROAD

గుంటూరు, డొంక రోడ్డు , ఓంకారం గుడి ప్రక్కన, 230 చ॥గ॥ నెలకు 50,000/- అద్దెలు వచ్చే కమర్షియల్ బిల్డింగ్ (G+1 మెయిన్ రోడ్ ఫేస్) అమ్మబడును. గోడౌన్‌లకు అద్దెకు ఇవ్వబడును. ✆ 83743 09436.

KOTHAPETA

కొత్తపేట, కుగ్గర్ హాస్పిటల్ రోడ్డు, లీలా కార్తికేయ హాస్పిటల్ ఎదురు 180 చ.గ. నార్త్‌ఈస్ట్ ఫేస్, పాత ఇల్లు అమ్మకం. సెల్ 92811 82204.

GENERAL

2 BHK Ground floor House for immediate Sale 6/18 Brodipet, Guntur. Site area: 209 sq.yds. Contact Mob: 9989622243.

నవులూరు, మంగళగిరినందు, 300 గజాలలో పడమర ఫేసింగ్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కలదు. Phone: 9440822781.

House For Sale చీరాల కొత్తపేట RTC కాలనీలో 9 సెంట్ల విస్తీర్ణములో 2 అంతస్తుల డాబా ఇల్లు సౌత్ (ఈస్ట్ రోడ్) అమ్మకానికి కలదు. ✆ 9177644898, 7093321399.

VJA,భవానీపురం, స్వాతి థియేటర్ దగ్గరలో బ్యాంకు సెంటర్‌లో NHనుండి 2వ బిట్ 40Ft లోపల 150 గ॥ల G+1 ఇల్లు అమ్మకం. ✆ 95730 59117.

గుంటూరు, చుట్టుగుంట VIP రోడ్ చివర, భవానిపురంలో 120 చ॥గ॥ వెస్ట్ ఫేస్ ఇండివిడ్యువల్ హౌస్ రెడీ టు ఆక్యూపై. 67 ల॥ 9848331042.

గుంటూరులో ఇల్లు, స్థలాలు, పొలాలు అమ్మాలన్నా, కొనాలన్నా (30 సం॥ల అనుభవం) పాల బూత్ మస్తాన్‌వలి కారుమూరి హాస్పటల్ ఎదురు కొత్తపేట. ✆ 98666 68822.

గుంటూరు సిటీ, కొత్తపేట, విజయటాకీస్ వెనుకవైపు సందులో 107 గజాలు స్థలము, 3 అంతస్తుల భవనము అమ్మ బడును. ✆ 9849302422.

తెనాలి నాజరుపేట దేవిచౌక్‌కు 1 కి.మీ. దూరంలో 100 గజాలలోని G+1 పెంట్‌హౌస్ 12 సం॥ల క్రితం బిల్డింగ్ అమ్మకం. 47 లక్షలు. ✆ 6300192820.

LAND FOR SALE

GENERAL

ఫిరంగిపురం (మం), బేతపూడి గ్రా, డాక్టర్ గారి పొలం నెం: 243/A, 249/A, 250లోని 4 ఎ.96 సెంట్లు మెట్ట, మాగాణి పొలం అమ్మకం. 85005 70760.

గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్-1, భాష్యం సుధక్యాంపస్ వెనుక 3500చ॥గ॥ ఉత్తర ఈశాన్యం 33 అ॥రోడ్డు, ప॥ 30 అ॥రోడ్డు గలదు. గజం 32K స్థలం అమ్మకం. ✆:7995759911.

రాజధాని పరిధిలో అమరావతి మండలం యండ్రాయి గ్రామం నందు 4.5 ఎకరాల పొలము అమ్మబడును. డైరెక్ట్ పార్టీ మాత్రమే సంప్ర: 70134 15069.

కంకటపాలెం మెయిన్ రోడ్ సైడ్ బాపట్ల, బిపిసిఎల్ పెట్రోల్ పంప్ దగ్గర 55 సెంట్లు, 35 సెంట్లు, భూమి అమ్మకానికి ఫోన్ నంబర్: 95533 22091, 95533 22081.

ఫ్లాష్.... ఫ్లాష్....
వినుకొండ (పల్నాడు జిల్లా)
అవకాడో ప్లాంటేషన్‌లో 11 సెంట్లు 6 లక్షలు మాత్రమే
లిమిటెడ్ ఆఫర్ only
24 నెలల సులభ వాయిదాలు కలవు.
✆9133574455

PLOT FOR SALE

AUTO NAGAR

గుంటూరు-మంగళగిరి రోడ్డు ఒమేగా కిమ్స్‌శిఖర హాస్పిటల్స్‌కు సమీపంలో టెలిఫోన్ కాలనీలో చ.గ. 650 స్థలం అమ్మకం. గజం 27000. ✆ 9949399632.

BRUNDAVAN GARDENS

బృందావన్ గార్డెన్స్ 270 గజాలు ప్రధాన రోడ్డు వెనుక వైపు ప్లాట్ N/F, స్టేడియంకు & చౌదరి మెడికల్స్ చాలా దగ్గరగా. సరసమైన ధర Ph: 9391032238.

MANGALAGIRI

మంగళగిరి, రత్నాలచెరువు దగ్గరలో 430 చ॥గ॥ సర్వీస్ రోడ్డు నుండి 3వ ప్లాటు సౌత్‌ఫేసింగ్ అమ్మకమునకు కలదు. ✆ 9059496474, 9110543264.

INNER RING ROAD

ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1 అతిదగ్గరలో సాయినాథ్ కాలనీ 2వలైన్ నార్త్‌ఫేస్ 30" రోడ్డు గల 277చ.గ. ఖాళీస్థలము కలదు. చ.గ. 54,000. ✆ 9849351256.

REPALLE

రేపల్లె ABR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రక్కన గల బాల విద్యా నికేతన్ బజారులో తూర్పుఫేసింగ్ 311 చ॥గ॥ల స్థలం అమ్మకం. నోబ్రోకర్స్. 9849478498.

TENALI

తెనాలిలో రాబోవు బైపాస్, ఇన్నర్ రింగ్‌రోడ్‌కు ప్రక్కనే CRDAవెంచర్లో స్థలాలు గ॥ 13వేలకే కలవు. 50లక్షలకే 2BR ఇల్లు బుకింగ్స్. ✆: 7673930924.

VINUKONDA

133 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ పల్నాడు జిల్లాలో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133574455.

GENERAL

West Facing Plot 466Sq Yards Approved Layout Polakampadu Near Vundavalli X Roads Close to Amaravathi 2nd Line to Main Road Only Buyers Contact. ✆ 90103 54062.

గుంటూరు, అమరావతి రోడ్, మెడికల్ హాస్టల్ వెనుక, కొండయ్య కాలనీ ప్రక్కన, ఎంప్లాయిస్ కాలనీ 706 చ॥గ॥ ఈస్ట్ ఫేస్ స్థలం అమ్మకం. 85005 70760.

గుంటూరు శ్యామలానగర్ 12వ లైన్, TSR ఎన్‌క్లేవ్ ప్రక్కన 578 చ॥గ॥ సౌత్ ఫేస్ స్థలం అమ్మబడును. ✆ 99599 53290.

స్పెషల్ ఆఫర్ GNT- VJA రోడ్డు Nh-16 కి దగ్గరగా నంబూరులో CRDA LP No. 129/25 ప్లాట్స్‌కలవు. బ్యాంక్ లోన్ & స్పాట్ రిజిస్ట్రేషన్. 8686562888.

గుంటూరు శ్యామలానగర్ 11వ లైనులో 204 చ॥గ॥ ప్లాటు (ఉత్తరం ఫేసింగ్) అమ్మకమునకు కలదు. కావలసిన వారు సంప్ర దించగలరు. ✆ 98401 52955.

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

మార్కాపురం (కుంట) దగ్గరలో 133 గజాలు కేవలం 2 లక్షలు మాత్రమే దానకొండ దగ్గరలో 133 గజాలు 1 లక్ష మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్. 9398621767.

గుంటూరు ఈదులపాలెం N.H 5 దగ్గర, శ్రీవారి బృందావనంలో, 196 చ.గ. తూ.ఫే, స్థలము అమ్మకమునకు కలదు. ఫోన్: 9440296077.

వెంటనే అమ్మకం.చీరాల, దగ్గుబాడురోడ్, బృందావనం ఎదురు, 4సెంట్లు N/E ఫేస్ స్థలం అమ్మకం. 8ల॥ (Nego) 8828322556, వాట్సప్ 9949609500.

గుంటూరు & అమరావతి CRDA అప్రూవ్డ్ ప్లాట్లు ఎనికేపాడు - నరుకుళ్ళపాడు గ॥ 23 వేలు వెంగళాయపాలెం - నల్లపాడు గ॥ 16 వేలు. మేడికొండూరు - సిరిపురం గ॥ 11వేలు. 9392242019.

గుంటూరుజిల్లా, పెదకాకాని మం॥ వెనిగండ్ల గ్రామంలో 33 అ॥ R&B రోడ్, పడమర ఫేసింగ్‌తో, 19సెంట్ల స్థలం అమ్మకం. సెంటు 9లక్షలు. ✆ 8247588099.

(విజయవాడ) ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ చేయుటకు లీడర్స్‌కి స్వాగతం మంచి కమీషన్ & శాలరీ ఇవ్వబడును. ఫోన్: 9133574455.

తెనాలిదగ్గర అంగలకుదురు గ్రామం రాబోవురోజులలో అభివృద్ధి చెందుతున్న గ్రామంలో 4సెంట్లు స్థలంఅమ్మకం. సెంటు 6లక్షలు (డైరెక్ట్ ఓనర్) ✆9515520741.

గ్రేటర్ గుంటూరుకు ఆనుకొని లాల్‌పురంలో ఇళ్లకు ఆనుకొని ఇల్లు నిర్మించుటకు అనువైన 167 గజాల స్థలం అమ్మకానికి కలదు. సం॥ 78938 61980.

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599.

SHOP FOR SALE

GENERAL

గుంటూరు బస్టాండ్ దగ్గర మంగళగిరి రోడ్డులో పద్మజ పెట్రోలు బంకు ఎదురుగా అన్నపూర్ణ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్‌లో 148 నెం. షాపు అమ్మకం. ✆ 8247588099.

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact: ✆ 8754809650.

PROPERTY FOR SALE

GENERAL

Site with House is for sale 229.8/9 Sq Yds west facing site at D.No 5-16-1 Brodipet 2/15, Guntur. Site size: 28X73 Ft. Ph No:70935 06668.

గుంటూరు, అరండల్‌పేట 17 వ లైన్, మెయిన్ రోడ్ దగ్గర, GF, FF & SHOP 166.66 చ॥ గ॥ (25 60) నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకం. ✆ 99484 30214, 97048 48587.

LEASE/ RENT

LEASE/RENT
1. గుంటూరు బ్రాడీపేట 4వ లైను బ్లూ స్టోన్ బిల్డింగ్ పైన ఉత్తరం ఫేసింగ్ 2nd & 3rd ఫ్లోర్స్ Each 1400 S.Ft. గల స్థలము ఆఫీసులకు.
2. గుంటూరుకు 7KM దూరములో పొత్తూరు NH-16 హైవే మీద తూర్పు ఫేసింగ్ 2 ఎకరములలో ఉన్న 30000 S.Ft. గల గోడౌను ఫ్యాక్టరీ / గోడౌనుకు Lease కి ఇవ్వబడును.
✆ 90302 34020

TO LET

2 BHK 1050 Sft beside Manipuram Bridge, Nehru Nagar 1 Line, Very close to RTC Bus Stand. Newly renovated and freshly painted, ready to move in. Ph: 9885966486.

గుంటూరు, ఇన్నర్ రింగ్ రోడ్‌ఫేస్ - 1, డెకాథ్లాన్ షోరూమ్‌దగ్గర, సాయి ప్రకాష్‌రెసిడెన్సీ, 401, 2BHK, కార్ పార్కింగ్ గల ఫ్లాట్ అద్దెకు కలదు. 8790403888.

గుంటూరు, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే గేట్ దగ్గర, పర్ణిక నివాస్ 2BHK ఫ్లాట్ అద్దెకు కలదు. హిందువులకు మాత్రమే. 94412 81611/80086 87470.

గుంటూరు, JKC కాలేజీ రోడ్, ఒరియన్ హోటల్ ఎదురు అదిత్రి హెక్సోటిక, 109, ఫుల్ ఫినిష్డ్ 3B/R ఫ్లాట్, కార్ పార్కింగ్‌తో అద్దెకు కలదు. 94411 14761.

గుంటూరు-నల్లచెరువు బొమ్మల సెంటర్ దగ్గర, 8000 అడుగుల గోడౌన్ మొత్తంగా కాని విడివిడిగా కాని అద్దెకు కలదు. Ph: 98663 15903, 98663 15913.

గుంటూరు నగరంపాలెం - 1వ లైను మూడు బొమ్మల సెంటర్ ఎదురు సందులో 2BHK ఇళ్ళు అద్దెకు కలదు. @ 63019 63337, 77020 65426.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిల్డింగ్ 1st ఫ్లోర్ బ్రాడీపేట 4/14 ఆఫీసు & కమర్షియల్‌కు 2700 sft గల స్థలం అద్దెకు కలదు. ✆ 9490308256.

గుంటూరు అరండల్‌పేట 15/2-3లో ఫస్ట్ ఫ్లోర్లో 3 పెద్ద గదులు, 1 చిన్నగది, కిచెన్, అటాచ్ బాత్‌రూమ్ ఫ్యామిలీస్/ఆఫీసులకు అద్దెకు కలదు. ✆ 9885222462.

గుంటూరు, బృందావన్ గార్డెన్స్ 4వ లైను, బృందావన పార్క్ 102, 3 BHK కారు పార్కింగ్ వసతి గల ఫ్లాట్ అద్దెకు ఇవ్వబడును. ✆ 99662 13466.

TOLET
నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా, NH -16 కి ఆనుకొని ఉన్న గేటెడ్ కమ్యూనిటీ రెయిన్ ట్రీ పార్క్ ద్వారకా కృష్ణలో అన్ని ఆధునిక వసతులు ఉన్న Luxury A Type Triplex Villa (4BHK) East Facing అద్దెకు ఇవ్వబడును.సంప్రదించండి:
9848112678

COMMERCIAL

GNT Brodipet 4/18 Sri Guru Raghavendra Complex 2 Floors Commercial Space Rent with lift facility each floor 1350Sft. Ideal for coaching center, Hospitals, Office Space, banks. 9884584181.

Tolet for G+3 Commercial Building at Gorantla (Amara vathi Road), each Floor 1100 Sft Banks, Offices, any Comm. ✆ 8499907068.

GNT Gujjanagundla Opp: CurrentOffice 1500S.Ft. full Furnished IT-Office with Cubicles for RENT/ LEASE for Offices, 8309314773.

గుంటూరు అరండల్‌పేట 11/2 లో 1200 Sft, లాలాపేట జిన్నాటవర్ సెంటర్‌లో 1800 Sft గల కమర్షియల్ బిల్డింగ్స్ ఆఫీసులకు, బ్యాంకులకు అద్దెకు ఇవ్వబడును. ✆ 99637 75262.

గుంటూరు, అరండల్‌పేట 11/1, నెం: 6-11-42 నందు 2వ & 3వ ఫ్లోర్స్ ఆఫీసర్స్/స్ & హౌస్ పార్కింగ్ సౌకర్యంతో అద్దెకుకలవు. 73968 87273, 9492716403.

కొత్తపేట, యడవల్లి వారి వీధి, డాక్టర్స్ ప్లాజా దగ్గర, G+3 కొత్తబిల్డింగ్ అద్దెకు/లీజు ప్రాతిపదికన ఇవ్వబడును. ఒక్కొక్క ఫ్లోర్ 2076 చ.అ. ఫోన్: 98491 27290.

సత్తెనపల్లిలో SBI మెయిన్ బ్రాంచ్ ప్రక్కన కొండారెడ్డి హాస్పిటల్ ఎదురు G+3 కొత్తబిల్డింగ్ బ్యాంకులకు, హాస్పిటల్స్, ఆఫీసులకు అద్దెకు కలదు. ✆ 99490 69611.

WANTED

400 to 600S.ft గల గ్రౌండ్‌ఫ్లోర్ షాపు, లక్ష్మీపురం మెయిన్‌రోడ్, బ్రాడ్ రోడ్స్, బృందావన్ గార్డెన్స్ Main రోడ్డుపై అద్దెకు కావలెను. సంప్ర ✆ 9533430709.

JOBS

WANTED Staff (M/F) Qua: B.Sc., Chemistry or Inter. Lakshmi Narasimha hall Marking Centre, Lalapet, Guntur. ✆ 85009 16916.

Wanted 1.English, Maths & Biology Teachers (6th to 10th) 2.All Subjects (3rd to 5th) 3.IIT-Physics & Chemistry (6th to 9th) 4.Hostel wardens (M) 5.HRS (Preferably Ladies) with minimum 2years exp with Good Spoken English, Good Communication Skills are preferred. ✆ 87126 18895, Guntur.

Saripudi Suzuki is hiring for the following positions: Workshop Manager, MIS executives, System Operators, CRM, CRE & Service Advisors. Both experienced & Freshers can apply. Interview Dt: 10-02-2026, Location: Guntur. ✆ 77999 60199, 149.

SKILL Flex Academy Bapatla Hiring Jr. Marketing Executives MBA (Marketing) 0-2 Yrs. Exp. Eligible Candidates Apply Via. Contact: 89770 07055.

We are hiring Open Positions Pre Primary, Secondary, Middle School Teachers, Marketing Executives, PET, Art & Craft Councillors and Front Office Staff. Cont: International Delhi Public School, Sattenapalli. 70955 00572, watsapp @ 90303 21818. corporate@idpshyderabad.com.

Lakshmi Spares Corporation, Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers Qul: B.Tech / Diploma Location: Krishna, Guntur & Prakasam Districts. Note: Complete field work please send your resumes to Mail ID: hr.lakshmispares@gmail.com ✆ 90325 74443.

SR & JR. Accountant Exp. in GST, TDS, Tally, MS - Excel & Basic Comm. Skills (2) Export Documentation Staff, Guntur ✆ 9381797599.

WANTED Marketing Executives & Accountant (Tally must), Exp. 0 to 3 yrs, Office: SVN Colony, Guntur. ✆ 91777 21609.

Wanted Experienced Teachers & Counsellors. Con: Makoons Play School, Guntur. ✆: 83097 53703 & 91823 16569.

Wanted Accountant Q: Graduate/ CA or CMA Inter with experience of Accounts in Tally and Having MS Excel, word knowledge to work at Coldstorage & Chillies business at Guntur. ✆: 93941 52990.

Wanted Sales Engineers for a Reputed for air Compressor Company Having ITI/ Diploma/ Degree/ Engineering With Exp/ Freshers. Attractive Salary+ Incentives. ✆ 98481 13083, 77805 26322 coastguru@gmail.com

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG, Age: 25-40 years. Salaray upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

Wanted Residential Doctors, Nursing Staff, Receptionist & Lab Technician at Mandhadam(V), Amaravathi, Guntur. ✆ 94419 93089.

గుంటూరు దగ్గరలో మేడికొండూరు గ్రామంలో గల చిల్లీస్ పౌడర్ ఫ్యాక్టరీ నందు పనిచేయుటకు అనుభవము కలిగిన ఆపరేటర్లు మరియు ఎలక్ట్రీషియన్లు కావలెను. 94948 63859, 99089 20230.

జై గణేష్ సెక్యూరిటీ సర్వీసెస్. గుంటూరులో సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్స్ కావలెను. ప్రారంభ జీతం: 30,000/- PF & ESI. ✆ 79933 22229.

ఇంటీరియర్ కంపెనీ నందు గుంటూరు, తెనాలి, నరసరావు పేట, మంగళగిరి ఏరియాలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. 98855 37058.

గుంటూరు లోకల్ హోల్‌సేల్ మెడికల్ షాప్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన బాయ్స్, స్టాఫ్ 2 వీలర్ తప్పనిసరి. జీతం: 12000, టైమింగ్స్: 9.30 am to 8.30 pm. అర్హత: 10th గుంటూరు లోకల్ వారికి ప్రాధాన్యత. 8142104680.

TATA కంపెనీలో లైఫ్ & హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మరియు టీమ్ లీడర్లు కావలెను. మీ శ్రమకు తగిన ఆదాయం + ఫారిన్ ట్రిప్స్ కలవు. ✆ 99089 85109.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేటేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వారి ఓపెన్‌ప్లాట్లు, ఫామ్ ల్యాండ్స్ అమ్ముటకు మార్కెటింగ్ సిబ్బంది కావలెను. మంచికమీషన్ ఇవ్వబడును. 93915 26523.

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

ప్రముఖ MNC కొరకు రిటైర్డ్ ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ టీచర్స్, లెక్చరర్స్, ఆడిటర్స్, గృహిణులు కావలెను వ: 25-65 Q: X. ✆ 90523 09256.

గుంటూరు శ్రీ మేధ కాలేజినందు పనిచేయుటకు అనుభవజ్ఞులైన టెలీకాలర్లు (F), హాస్టల్ వార్డెన్ల (M) మరియు కంప్యూటర్ ఆపరేటర్లు కావలెను. సంప్ర॥ 9032004632.

నరసరావుపేటలో ఒక వ్యక్తికి వంటమనిషి కావలెను. 45 సం॥లోపు, వైశ్యులు, బ్రాహ్మణులు స్త్రీలు మాత్రమే కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. ✆: 98486 34409.

అకౌంటెంట్ మరియు ఆఫీస్ బాయ్ కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. జీ: 16 to 28 వేలు. KK డిస్ట్రిబ్యూటర్, బ్రాడీపేట, 4/2, Gnt. 93939 22448.

గుంటూరు సిటీలోని ప్రముఖ బ్యాంక్ అనుబంధసంస్థతో కలిసి పని చేయుటకు విశ్రాంత ఉద్యోగులు 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారు. 10th పాస్‌కావలెను. T.లక్ష్మణ మూర్తి, Rtd.డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. ✆: 6304796450.

గుంటూరు టౌన్‌లో కోడిగ్రుడ్ల షాపు నందు క్యాషియర్, కోళ్ళఫారం నందు ఎలక్ట్రీషియన్, వ్యాన్ డ్రైవర్, సూపర్ వైజర్స్ కావలెను. నెం: 38, NTR స్టేడియం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు-7. సం: 9346227777.

కేఎస్ఆర్ మోటార్స్ తెనాలి యమహా షోరూమ్‌కు అనుభవం కలిగిన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. 7396913003.

స్వర్ణముఖి పెట్రోలియం (బోయపాలెం) నందు బాయ్స్ నైట్ డ్యూటీ & గర్ల్స్ పగల డ్యూటీ చేయుటకు కావలెను. Cont: 90001 02177.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 14000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్ వారికి ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు వయస్సు: 22 సంవత్సరాలు ఉండవలెను. వివరములకు సంప్ర. ✆ : 92487 33372.

అమర్‌నాద్ డైరీ ఫామ్స్ నాదెండ్లలో పనిచేయుటకు వెటర్నరీ డాక్టర్, వెటర్నరీ అసిస్టెంట్ కావలెను. ఆసక్తి గల వారు సంప్రదించగలరు. ✆ : 88864 43969.

అమర్‌నాద్ డైరీ ఫామ్స్ నాదెండ్లలో పనిచేయుటకు అకౌంటెంట్ కావలెను. ఆసక్తి గల వారు ఈ నెంబరుకు సంప్ర దించగలరు. ✆: 88864 43969.

DTDC కొరియర్ గోరంట్ల, కన్నావారితోట నందు ఫుల్ టైమ్‌గా పనిచేయుటకు యువకులు కావలెను. లోకల్స్‌కు ప్రాధాన్యత. 91003 47997, 98661 08599.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు క్లాసు ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12,000/- నుండి 14,000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించ బడును) విద్యా అర్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు. వయస్సు: 22 సం॥లు నుండి 40సం॥లవరకు ఉండవలెను. వివరములకు ఫోన్ : 9248733320.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు బ్యాచ్ ఇన్‌ఛార్జీస్, క్యాంపస్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12,000/- నుండి 21,000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: ఇంటరు నుండి పి.జి. వరకు. వయస్సు: 21 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు ఉండవలెను. వివరములకు ఫోన్ నెంబర్: 9248713335.

గుంటూరు సిరి స్వీట్స్ షాపు నందు ఆటో నడుపుటకు డ్రైవర్లు కావలెను. జీతం: 15000 - 20000. Ph. No. 9347166699.

గుంటూరు సిరి స్వీట్స్ షాపు నందు పనిచేయుటకు సేల్స్ గర్ల్స్ / బాయ్స్ కావలెను. Q: 10th P/F, జీతం: 10K - 20K అర్హతను బట్టి. ✆ 93471 66699.

ప్రముఖ దినపత్రికలో పని చేయుటకు బిఎస్సీ/డిగ్రీ అర్హత కలిగి తెలుగు, ఇంగ్లీష్ టైపింగ్ చేయగల DTP ఆపరేటర్ కావలెను. QuarkXPress, Photo shop, MS Excel వచ్చిన వారికి ప్రాధాన్యత. జీతం: మీ అనుభవాన్ని బట్టి రూ. 20,000/- నుండి రూ.30,000/- వరకు ఇవ్వబడును. ✆ 80085 51769 (టైం: 9.00-5.30).

గుంటూరు, JKC కాలేజ్ రోడ్ స్టోన్ క్రషర్ ఆఫీస్ నందు 8-12 సం॥ అనుభవమున్న GST & TDS వచ్చిన అకౌంటెంట్ (Male) కావలెను. 8008295361.

పద్మప్రియ ఆటో ఫైనాన్స్‌లో పనిచేయుటకు టెలికాలర్ (F) కావలెను. 7th లైన్, గుంటూరు వారితోట, సాయిక్యాష్ ఎదురు... గుంటూరు. 8074590361.

ఒమేగా హాస్పిటల్‌లో వృద్ధులను/పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663.

ప్రముఖ హాస్పటల్ నందు పని చేయుటకు నర్సింగ్ స్టాఫ్ (B.Sc., GNM, ANM) మరియు ఫార్మసిస్టు, అనస్థీషియా అసిస్టెంట్ కావలెను. (3 సం॥ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత) సం॥ 8886077467.

వాచ్‌మెన్ కావలెను. బాపట్ల జిల్లా, రేపల్లె దగ్గర విలేజ్‌లో కళ్యాణ మండపం నందు పనిచేయుటకు 40 సం॥ల లోపు ఒ.సిలు భార్యభర్తలు కావలెను. వివరాలకు ✆ 9849983681.

మంగళగిరిలో హాల్‌మార్కింగ్ సెంటర్ నందు పనిచేయుటకు B.Tech/ B.Sc కెమిస్ట్రీ చదివిన యువతీ యువకులు కావలెను. ✆ 88660 14148.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525.

విజయవాడ మరియు సమీపంలో లాజిస్టిక్ కంపెనీకి 3.5టన్ పికప్ ట్రక్ నడుపుటకు 10th/ ఇంటర్ పాసైన డ్రైవర్లు కావలెను. ✆ 80080 28171 (వాట్సప్).

అలివ్ జ్యువలరీ. 18/2 అరండల్ పేట, గుంటూరులో పనిచేయుటకు "సేల్స్‌గర్ల్స్" కావలెను. అనుభవం: 2 సం.లు, జీతం: 14000/-. వివరాలకు ✆ 8186911815.

కావలెను. గుంటూరులోని మ్యారేజ్ బ్యూరో & రియల్‌ఎస్టేట్ ఆఫీసులో ఫిమేల్ టెలికాలర్స్ టైపింగ్ వచ్చినవారు కావలెను. జీతం: 12Kto15000. సెల్ 9393763666, 9052233399.

గుంటూరు 6/1 అరండల్‌పేట Promac Fit Shopలో నరసావు పేట, బాపట్ల ఏరియాలో [illegible] ఎగ్జిక్యూటివ్ (Gents & Girls) కావలెను. ✆ 8985664871.

గుంటూరు శాకాహార రెస్టారెంట్‌లో పనిచేయుటకు సీనియర్ ఫ్లోర్ మేనేజర్, కిచెన్ సూపర్‌వైజర్, వెయిటర్స్ & అలోరౌండ్ మాస్టర్ కావలెను. ✆ 63050 54647.

గుంటూరులో పనిచేయుటకు ఇన్సూరెన్స్ రంగంలో అనుభవం గల లేడీ టెలికాలర్స్ (2) కావలెను. ✆ 80744 14932, 87129 36292.

గుంటూరు నగరంలోని ఒక షోరూంలో పని చేయుటకు సేల్స్‌మెన్ కావలెను. అనుభవం బట్టి ఆకర్షణీయమైన జీతం. సెల్ 7893587077, 9392549008.

నూతక్కి ఇంట్లో వంట చేయుటకు అనుభవం గల మహిళా వంట మనిషి కావలెను. జీతం+ వసతి. నూతక్కి గ్రామము, మంగళగిరి (మం). ✆ 98662 67599.

M.S.OFFICE నందు అనుభవం కలిగిన లేడీస్ కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. Siti Cable, JKC Road, Guntur. 70930 76288.

అమరావతి రోడ్లో ఉన్న క్లినిక్ నందు పనిచేయుటకు నర్సింగ్ స్టాఫ్ కావలెను. 89858 81682.

తాడేపల్లిఫుడ్స్‌మెడికల్ డిస్ట్రిబ్యూషన్ నందు బిల్లింగ్ చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ కావలెను. మంగళగిరి, తాడేపల్లి వారికి. ✆ 98568 83399/ 7287883399.

గుంటూరు, గుజ్జనగుండ్ల నందు 5 మంది ఉన్న ఫ్యామిలీకి వంట చేయుటకు బ్రాహ్మణులు కావలెను. ✆ 99599 86689.

ప్రముఖ ఆకౌంటింగ్ సంస్థ నందు పనిచేయుటకు మార్కెటింగ్/ అకౌంటెంట్స్ ట్రైనీస్, జూనియర్ అకౌంటెంట్స్, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కావలెను. Loc: గుంటూరు, తెనాలి. 89193 01093, hrbookxpert@gmail.com

మచిలీపట్నంలో ప్రముఖ డైనింగ్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం॥ అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి. ✆ 70136 29928.

మా ఫుడ్ ప్రాడక్ట్స్ సేల్ చేయుటకు (P/F) అభ్యర్థులు కావలెను. అనుభవమును బట్టి జీతం ఇవ్వ బడును. OSR ఫుడ్స్, బ్రాడీపేట, గుంటూరు. ✆ 80748 39053.

గుంటూరులోని ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నందు పనిచేయుటకు B.Tech లేదా ఏదైనా డిగ్రీ చదివిన లేడీ స్టాఫ్ అర్జెంటుగా కావలెను. Ph.9703883646.

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కావలెను. విద్యార్హత: ఎస్ఎస్‌సి పాస్. జీతం + కమీషన్ బేసిస్. గుంటూరు. 91605 13161, 94402 08131.

Hyd కూకట్‌పల్లి UPSవ్యాటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్స్, టెక్నీషియన్స్/హెల్పర్స్ & M/F ఆఫీస్‌సిబ్బంది తెలుగు, హిందీ, తమిళ్, E, 2 భాషలు మాట్లాడేవారు కా॥. అకామిడేషన్ 81050 11213, 77600 62220.

పూజారి కావలెను. విజయవాడ సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరం మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు, + వసతి. ✆ 80080 61818.

గుంటూరు పరిధిలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజ్‌లో పని చేయుటకు 10th / Inter చదివిన ఫుల్ టైం లేడీ వార్డెన్ కావలెను. & Degree చదివిన DTP cum Cleark (Male) కావలెను. ✆ 93944 47117, 92477 45046.

చెన్నైలోని ప్రముఖ యూనివర్సిటీ నందు పనిచేయుటకు టెలీకాలర్స్, PRO'S, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కన్సల్టెంట్లు, హాస్టల్ వార్డెన్స్, కుకింగ్ మాస్టర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీ:12-30వేలు ✆ 9848061289, 9848473635.

Wanted Lab టెక్నీషియన్స్ బాయ్స్ &రూమ్స్ వేకెంట్ for డాక్టర్స్ (రెంటు ఫ్రీ).కొల్లిపర బోసుబొమ్మసెంటర్ దగ్గర యాపిల్ డెంటల్ కేర్ ✆ 81423 37441.

ఐక్వేర్ తయారుచేయుటలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయుటకు వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంజిల్లాలలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168.

మంగళగిరిలో ప్రముఖ హాస్పిటల్ నందు పని చేయుటకు నర్సులు, OT టెక్నీషియన్లు, ఆయాలు, ICU స్టాఫ్, రిసెప్షనిస్టు కావలెను. ✆ 94418 38083.

WANTED
WANTED MARKETING PROFESSIONALS TO WORK AS BUSINESS ASSOCIATE TO A FINTECH SOFTWARE COMPANY IN VIJAYAWADA, GUNTUR, HYDERABAD.
QUA: MBA FRESHERS FROM 2025, 2026 BATCH WITH STRONG COMMUNICATION & PRESENTATION SKILLS
CONTACT: SINDHU HR-EXECUTIIVE
7416240240
EMAIL : jaysoftechltd@gmail.com

టాటా మోటార్స్ స్మాల్ కమర్షియల్ వాహనాలకు మార్కెటింగ్ (సేల్స్) ఎగ్జిక్యూటివ్ లు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా ప్రాంతాలకు
డిగ్రీ/ ఇంటర్ విద్యార్హత, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
జీతం రూ.18,000/-, ట్రావెలింగ్ అలవెన్స్ & ఇన్సెంటివ్స్.
టూ వీలర్ లైసెన్స్ తప్పనిసరి
జాస్పర్ ఇండస్ట్రీస్ (ప్రై) లి. ఆటోనగర్, గుంటూరు
Cell: 9000443417

DRIVERS

గుంటూరు బుడంపాడులో పనిచేయుటకు హెవీ డ్రైవర్ కావలెను. జీతం: ₹20000/, నెలకు 4 సెలవులు. ✆ 70936 14567.

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000.

MEDICAL

Running 30Beded Hospital Lease. MiryalgudaTown, Nalgonda, for Obstetrics, Urology, Paediatrics, Ortho, Physician. 9848231654.

TOURS AND TRAVELS

శ్రీలంక 4/5ను, 4/4ను ముక్తినాథ్, నేపాల్, 26/5ను యమునాదిని పుష్కరాలకు చార్‌ధామ్, ఖాళీలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీవర్ణ టూర్స్. ✆ 94901 19768.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ప్రతి పాఠకుడూ [illegible] వచ్చే విధంగా ప్రకటనలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ప్రకటనలలో తెలిపిన విషయాలకు ఈనాడు బాధ్యత వహించదు. [illegible] ఈ వార్తాపత్రికకు ఎటువంటి సంబంధం లేదు. ప్రకటనదారులకు డబ్బులు చెల్లించే ముందు జాగ్రత్తగా పరిశీలించుకొని, [illegible]

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

బాపట్ల
•బాపట్ల •రేపల్లె •వేమూరు

చురుగ్గా ఉత్సవాల ఏర్పాట్లు

క్యూలైన్ల ఏర్పాటు

గోవాడ, (అమృతలూరు), న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా గోవాడ క్షేత్రం వద్ద అయిదు రోజుల జరగనున్న ఉత్సవాలకు ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. భక్తుల విశ్రాంతి కోసం తాత్కాలిక పందిళ్లు వేశారు. ఇనుప బారికేడ్లతో క్యూలైన్ల పనులు జరుగుతున్నాయి. కాలువకు కోసం హుండీలను ముస్తాబు చేస్తున్నారు. రాజగోపురం శుభ్రపరుస్తున్నారు. పనులను ఈవో విరల్ శ్రీనివాసవర్మ, పాలక మండలి ఛైర్మన్ పావులూరి రమేష్ పర్యవేక్షిస్తున్నారు.

వ్యాధులపై అవగాహన అవసరం

ప్రదర్శన నిర్వహిస్తున్న వైద్యఆరోగ్య సిబ్బంది

రేపల్లె అర్బన్: కుష్ఠు, క్షయ, మలేరియా వ్యాధులపై అందరికీ అవగాహన ఉండాలని వైద్యుడు రాజశేఖరరెడ్డి అన్నారు. రేపల్లె మండలం పెనుమూడిలో శనివారం కుష్ఠు, క్షయ, మలేరియా వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాధుల లక్షణాలు ఉంటే వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. డీపీఎంవో వెంకటేశ్వరరావు, మలేరియా సబ్ యూనిట్ అధికారి సుధాకర్, సూపర్‌వైజర్లు చక్రధరరావు, ఎల్లయ్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

వేమూరు, న్యూస్‌టుడే: ? వేమూరు నుంచి కుచ్చెళ్లపాడు వెళ్లే మార్గంలో వధాపురంలో సేకరించిన చెత్తను రోడ్డు పక్కన పారబోస్తున్నారు. -స్థానికుడు, వరహాపురం ✔ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతా. - రవికుమార్, ఎండీవో

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: ? రేపల్లె మండలం పేటేరు పంచాయతీ గౌడపాలెంలో వీధి దీపాలు వెలగడం లేదు. -కోటేశ్వరరావు, స్థానికుడు. ✔ వెంటనే మరమ్మతులు చేయించి దీపాలు వెలిగేలా చేస్తాం. -బొర్రా ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, పేటేరు. ? రేపల్లె మండలం బేతపూడి అంబేడ్కర్ విగ్రహం ఏరియాలో పలు చోట్ల వీధిదీపాలు వెలగడంలేదు. -రాంబాబు, స్థానికుడు. ✔ తక్షణం వెలగని దీపాలను గుర్తించి మరమ్మతులు చేయిస్తాం.

-ఉయ్యూరు నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: ? అద్దేపల్లి చర్చి వద్ద కాలువలో మురుగు స్తంభించి దుర్వాసన వెదజల్లుతోంది. -పాల్, అద్దేపల్లి. ✔ పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడి ఆ ప్రాంతంలో పూడిక తీయించి సమస్య లేకుండా చేస్తాం.

-నాయక్, పంచాయతీ కార్యదర్శి, భట్టిప్రోలు.

ఖాజీపాలెం(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: ? ఖాజీపాలెం పంచాయతీ పరిధిలోని నాంచారమ్మ ఆలయం వీధిలో ఇళ్ల మధ్యనే వ్యర్థాలు వేస్తున్నారు. -మనోహర్, ఖాజీపాలెం. ✔ పరిశీలించి వెంటనే తొలగిస్తాం.

- ప్రసాదరావు, కార్యదర్శి, ఖాజీపాలెం

చెరుకుపల్లి: ? కొత్తపేటలో వీధిదీపాలు సరిగా వెలగడం లేదు. -వీరాంజనేయులు, కొత్తపేట, చెరుకుపల్లి ✔ త్వరలో సిబ్బందిని పంపి వెలగని దీపాల స్థానంలో కొత్తవి వేయిస్తాం. -కేజేఏ శ్రీనివాసన్, డిప్యూటీ ఎంపీడీవో, చెరుకుపల్లి

స్పందన: వ్యర్థాల తొలగింపు:- రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె మండలం పేటేరు జడ్పీ పాఠశాల పక్కన మురుగు కాలువలో వ్యర్థాలు పేరుకుని దోమలు వృద్ధి చెందుతున్నాయి. సమస్యను ఈ నెల 7న మేమున్నాం..మీకుతోడుగా శీర్షికన ఈనాడు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి బొర్రా ప్రసాద్ శనివారం కార్మికులను పంపి వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

పాఠశాలల ప్రాంగణాలు.. ప్రమాదాలకు నిలయాలు

న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం

శిథిల భవనాలు కూల్చివేయడంలో జాప్యం

అల్లూరు ఉన్నత పాఠశాల ఆవరణలో తుపాను రక్షిత భవనం

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. శిథిల భవనాలు, ఇతర నిర్మాణాలు తొలగించడంలో జాప్యం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాలిట శాపంగా మారుతోంది. మండలంలోని కోమలి ప్రాథమిక పాఠశాల, అల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో తుపాను రక్షిత భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ భవనాల్లో తరగతులు నిర్వహించేవారు. పెద్దలకిడి పడటం, భవనాలు సిద్ధంగా ఉండటంతో నూతన భవన సముదాయంలోకి తరగతులు మార్చారు. నిత్యం 240 విద్యార్థులు ఇక్కడే ఆటలాడుతుంటారు. ఈ రక్షిత భవనాలతో ప్రమాదం పొంచి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొత్త భవనాల్లో తరగతులు ప్రారంభించిన తర్వాత పాత భవనాల కూల్చివేతలో అశ్రద్ధ చూపుతున్నారు. ఏ క్షణం పడిపోతాయో తెలియని భవనాలతో చిన్నారులకు ముప్పు పొంచి ఉంది. ఇదే పరిస్థితి బాపట్ల, రేపల్లె మండలాల్లోనూ ఉంది.

ఇదీ పరిస్థితి..

పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు, ఖాజీపాలెం, కోమాలి ప్రభుత్వ పాఠశాలల్లో పాత భవనాలు పూర్తిగా శిథిలమయ్యాయి. వాటిని తొలగించడానికి గతంలో అంచనాలు వేసినా తొలగింపు చర్యలు చేపట్టలేదు. కోమలి, కోమలిలో శిథిలావస్థకు చేరిన భవనాల పక్కనే పాఠశాల నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ గదులు కూడా శిథిలావస్థకు చేరాయి. ఈ భవనాలకు మరమ్మతులు చేయటం లేదు. తొలగించటం లేదు. దీంతో భయం గుప్పెట్లో చిన్నారులు రోజులు గడుపుతున్నారు. దీనిపై ఎంఈవో-2 రాజారత్నం మాట్లాడుతూ వినియోగంలో లేని బడి భవనాలను పరిశీలిస్తామన్నారు. ప్రమాదకరంగా ఉన్న వాటిని గుర్తించి తొలగించేలా కృషి చేస్తామని చెప్పారు.

నూరుశాతం సిమెంట్ రోడ్ల నిర్మాణమే లక్ష్యం

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే నరేంద్రవర్మ

బాపట్ల, చందోలు(పిట్టలవానిపాలెం): నియోజకవర్గంలోని పల్లెల్లో నూరుశాతం సిమెంటు రోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ.10.89 కోట్లతో బాపట్ల, పీవీపాలెం మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. పూండ్లలో రూ.45 లక్షలతో నిర్మించిన మినీ గోదామును ప్రారంభించారు. వేగేశన మాట్లాడుతూ జల్‌జీవన్ మిషన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా రక్షిత నీరు సరఫరా చేస్తామని తెలిపారు. భర్తిపూడిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు, బాపుడా ఛైర్మన్ సలగల రాజశేఖరబాబు మాట్లాడుతూ కూటమి పాలనలో గ్రామాలకు మహర్దశ పట్టిందన్నారు. ఏఎంసీ ఛైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, జనసేన సమన్వయకర్త శివనారాయణ, సర్పంచి అమరేష్, తెదేపా మండల అధ్యక్షులు శివ, అఫ్జల్, నేతలు భాస్కరరావు, వెంకటస్వామి, సరోజని, గ్లోరీ, నిజాం, బాజీ, వసంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి

బాపట్ల, బాపట్ల వెస్ట్: ప్రాంతీయ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే నరేంద్రవర్మ అన్నారు. ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. అత్యవసర ఔషధాలకు కొరత లేకుండా చూడాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆర్డీవో గ్లోరియా, డీసీహెచ్ఎస్ పద్మావతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థ పాల్గొన్నారు.

మానవతా సంస్థ సేవలు భేష్: మానవతా స్వచ్ఛంద సంస్థ మల్లికార్జున బృందావనం కాలనీ హిందూ శ్మశానవాటికను దత్తత తీసుకుని సదుపాయాల కల్పనకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. కాలనీ హిందూ శ్మశానవాటిక అభివృద్ధి కమిటీని శనివారం ప్రారంభించారు.

డిజి లక్ష్మీ కేంద్రాలతో ప్రజల చెంతకు సేవలు

డిజి లక్ష్మీ కేంద్రంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వేగేశన

బాపట్ల, న్యూస్‌టుడే: డిజిటల్ ఇండియా స్ఫూర్తితో సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా డిజి లక్ష్మీ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలో తొలి డిజి లక్ష్మీ కేంద్రాన్ని పట్టణంలోని రామకృష్ణాపురంలో ఆయన శనివారం ప్రారంభించారు. వేగేశన మాట్లాడుతూ ఇవి మినీ ఈ-సేవా కేంద్రాలుగా పని చేస్తాయన్నారు. ఈ కేంద్రంలో ఆధార్ సేవలు, రేషన్‌కార్డు దరఖాస్తులు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులు, బ్యాంకింగ్, బీమా వంటి వందలాది ఆన్‌లైన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నేతృత్వంలో ఏపీని డిజిటల్ సేవల రంగంలో అగ్రగామిగా నిలపటానికి డిజి లక్ష్మీ కేంద్రాలు కీలకంగా మారతాయన్నారు. మెప్మా పీడీ ఆనంద సత్యపాల్, పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డి, జనసేన సమన్వయకర్త శివనారాయణ, తెదేపా పట్టణాధ్యక్షుడు శ్రీనివాసరావు, మెప్మా సీఎంఎం సుబ్రహ్మణ్యం, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

జంపనిలోని దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న ఏడీఏ లక్ష్మి

జంపని (వేమూరు), న్యూస్‌టుడే: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని రేపల్లె ఏడీఏ లక్ష్మి హెచ్చరించారు. మండలంలోని వేమూరు, జంపనిలోని పలు ఎరువుల దుకాణాలను శనివారం ఆమె తనిఖీ చేశారు. అక్కడ ఎరువుల విక్రయాలకు సంబంధించి స్టాక్ రిజిస్టర్లు చూశారు. పెరవలిలోని సొసైటీ గిడ్డంగిలో ఎరువుల నిల్వలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఎరువుల విక్రయాలు చేయాలని సూచించారు. ఏవో ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.

అపరాలపై చీడపీడల ఉద్ధృతి

ఉల్లిపాలెం(నగరం), న్యూస్‌టుడే: వాతావరణంలో వచ్చిన మార్పులతో మినుము, పెసర పంటలను చీడ పీడలు చుట్టుముట్టాయి. మండల పరిధిలో సుమారు 15 వేల ఎకరాల్లో మినుము పైరు సాగు చేశారు. పూత, పిందె దశలో ఉన్న పైర్లను ఆకుముడత, పేనుబంక, తెల్ల దోమతో పాటు రసం పీల్చే పురుగులు ఆశించాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికి మూడు నుంచి నాలుగు పర్యాయాలు మందులు పిచికారీ చేశామని రైతులు తెలుపుతున్నారు. అయినా ఆశించిన స్థాయిలో పైర్లు ఆరోగ్యంగా లేవని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఎకరానికి ఏడు క్వింటాళ్ల నుంచి తొమ్మిది క్వింటాళ్ల వరకు మినుము పంట చేతికందిందని కొందరు రైతులు తెలిపారు. ఈ ఏడాది కూడా పంట బాగా పండుతుందని ఆశించామని తీరా చీడపీడల వల్ల దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని తీరం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి

కరపత్రాల ఆవిష్కరణలో సీఐటీయూ నాయకులు, కార్మికులు

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముజుందార్ అన్నారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో శనివారం కార్మికులతో సమావేశం నిర్వహించారు. సమ్మెకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయకపోతే కార్మికులు నష్టపోతారని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కూలీలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందరు కలిసికట్టుగా ఉండి సమ్మెను విజయంతం చేయాలని కోరారు. సీఐటీయూ నాయకులు పి.మనోజ్, జి.సుధాకర్, డి.రమాదేవి, అంగన్‌వాడీ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.

రేపల్లె అర్బన్: లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న జరిగే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో రేపల్లెలో ప్రచారం నిర్వహించారు. తాము సమ్మెలో పాల్గొంటున్నామని మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కమిషనర్ కాకర్ల సాంబశివరావుకు సమ్మె నోటీసు అందజేశారు.

రెస్టారెంట్లో దౌర్జన్యం.. కేసు

బాపట్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని పోలేరమ్మ ఆలయం సమీపంలోని మదీనా రెస్టారెంట్లో యజమానిపై దౌర్జన్యానికి పాల్పడిన హైదరాబాద్‌కు చెందిన లడ్డూ సింగ్, ట్రాన్స్‌జెండర్ చల్లా స్నేహపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాంబాబు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ భోజనం చేసిన ప్లేటులో కాకుండా సింకులో చేయి కడగాలని హోటల్ యజమాని చెప్పినందుకు గొడవకు దిగారన్నారు. రెస్టారెంట్‌లో వస్తువులు ధ్వంసం చేసి అసభ్యకరంగా వ్యవహరించినట్లు యజమాని ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

కర్లపాలెం, న్యూస్‌టుడే: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. మండల కేంద్రం కర్లపాలెంతో పాటు పెదగొల్లపాలెం పంచాయతీ పరిధి గాంధీనగర్, నర్రావారిపాలెం పంచాయతీ పరిధి మరికట్టవ, యాజలి గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న సిమెంటు రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నేతలు పమిడి భాస్కరరావు, పమిడి రవీంద్ర, షేక్ బాజీ, మద్దాల ముసలయ్య, నక్కల వెంకటస్వామి పాల్గొన్నారు.

పంట కాలువే డంపింగ్ యార్డు!

నిప్పుపెట్టిన వ్యర్థాలు

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: కొత్తపాలెం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గ్రామంలోని వ్యర్థాలను పంట కాలువ కట్టపై వేసి నిప్పు పెడుతున్నారు. కొన్ని వ్యర్థాలు కాలువలో కలవడంతో పూడిక చేరుతోంది. ఈ కాలువ కింద సుమారు 300 ఎకరాలు సాగు అవుతోంది. రబీలో వేరుసెనగ, మినుము తదితర పైర్లకు నీరు సక్రమంగా చేరడం లేదు. కాలువ వద్ద వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను రైతులు కోరుతున్నారు.

చేతికి అందే ఎత్తులో ప్రమాదం

రాజోలు (చెరుకుపల్లి (గ్రామీణ), న్యూస్‌టుడే: మండలంలోని రాజోలు రెడ్లపాలెం సమీపంలో కాల్వ గట్టుపైన రైతులకు కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లలకు సైతం చేతికి అందే ఎతుల్లో ఉన్న తీగలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

అనుసంధానం లేక అవస్థలు

ఎస్టీ కాలనీలో అప్రోచ్ లేకుండా ఇలా..

నగరం, న్యూస్‌టుడే: నగరంలో కొత్తగా ఏర్పాటైన ఎస్టీ కాలనీలో సుమారు రూ. 2 కోట్లతో అంతర్గత రహదారులు నిర్మించారు, అంతేకాకుండా రేపల్లె మురుగు కాలువపై వంతెన చెరుకుపల్లి ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి వంతెన వరకు సీసీ రోడ్లు నిర్మించారు. సిమెంట్ రోడ్డు నుంచి వంతెన వరకు మధ్య ఉన్న అప్రోచ్ నిర్మాణం మాత్రం మరిచారు. వంతెనపై నుంచి ప్రయాణించాలంటే అప్రోచ్ లేక స్థానికులు ఇబ్బందులతో పాటు ప్రమాదాలకు గురవుతున్నారు.

ఆఖరి మజిలీకి అగచాట్లు

శ్మశాన వాటిక దారి

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: మండలంలోని భవనంవారిపాలెం శ్మశాన వాటికకు వెళ్లే రహదారిపైకి ముళ్లపొదలు రావటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. శ్మశాన వాటికకు మృతదేహాలను తీసుకెళ్లే సమయంలో అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే ముళ్లపొదలు తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పొక్లెయిన్ సాయంతో ముళ్లపొదలు తొలగించి సమస్య పరిష్కరిస్తామన్నారు.

అవీ ఇవీ

ఆలయ వార్షికోత్సవం

ఆరుంబాక (చెరుకుపల్లి (గ్రామీణ), న్యూస్‌టుడే: మండలంలోని ఆరుంబాక గ్రామ దేవత నెల్లెమ్మ అమ్మవారి ఆలయ వార్షిక వేడుకలు శనివారంతో ముగిశాయి. మూడు రోజులుగా ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ చేశారు.

పేదలకు అన్నదానం

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె శ్రీ వాసవీ సేవా మహిళా మండలి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అమృతధార కార్యక్రమంలో భాగంగా శనివారం ఓల్డ్ టౌన్ అంకమ్మ చెట్టు వద్ద పొన్నూరు మల్లికార్జునరావు సహకారంతో 110 మంది పేదలకు అన్నదానం చేశారు.

మాదకద్రవ్యాలతో అనర్థం

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటితో అనర్థాలతో పాటు ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని చందోలు ఎస్సై శివకుమార్ అన్నారు. మండలంలోని సంగుపాలెం కోడూరులో గ్రామస్థులకు, వాహనచోదకులకు శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్, సైబర్ నేరాలపై శనివారం ఆయన అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని సూచించారు.

పంట నమోదుపై అవగాహన

కొల్లూరు: రైతులు పండించిన పంటలను ఫోన్‌లో ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేసుకొనే విధానంపై శనివారం వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రేపల్లె సహాయక వ్యవసాయ సంచాలకురాలు లక్ష్మి మాట్లాడుతూ రైతులే పంటలను స్వయంగా నమోదు చేసే విధానాన్ని వివరించారు. ఈనెల 20లోపు ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత

అమృతలూరు, న్యూస్‌టుడే: అమృతలూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు అనారోగ్యంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు పొందారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ.2.16 లక్షలు మంజూరయ్యాయి. సంబంధిత చెక్కులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శనివారం బాధితులకు అందజేశారు.

జూదస్థావరంపై దాడి

నిజాంపట్నం, న్యూస్‌టుడే: కూచినపూడిలో జూదస్థావరంపై పోలీసులు దాడిచేసి ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.9,500 స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నిజాంపట్నం ఎస్సై శ్రీనివాసరావు హెచ్చరించారు.

రేపల్లె వాసికి లయన్స్ సేవా పురస్కారం

అవార్డు అందుకుంటున్న జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం 2025-26 సంవత్సరానికి మల్టీపుల్ లయన్స్ సేవా సర్వీసు అవార్డు పొందారు. ఈ నెల 6న విజయవాడలో ఇంటర్‌నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇంటర్‌నేషనల్ డైరెక్టర్ విష్ణుకుమార్‌రాజు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. 24 ఏళ్ల నుంచి చేస్తున్న సేవలను గుర్తించి పురస్కారం ఇచ్చినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. దాతల చేయూతతో పట్టణంలో అభివృద్ధి చేసిన రెండు హిందూ శ్మశాన వాటికలే పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయని చెప్పారు. లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ధర్మరక్షణకు పాటుపడాలి

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఫౌండేషన్ సభ్యులు

కొల్లూరు: సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి దేవస్థానం ఆవరణలో ధర్మరక్షణ కోసం ఈనెల 15 నుంచి మార్చి 15 వరకు జరిగే ధర్మనిధి సేకరణ కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. హిందువులందరూ కలిసికట్టుగా ధర్మరక్షణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఫౌండేషన్ సభ్యులు జంజనం హేమశంకరరావు, శ్రీనివాసశాస్త్రి, చిట్టా రాముడు, వంకాయల సాయి, వేముల జయకృష్ణ, ప్రసాద్, నాగేంద్రం, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

బాపట్లటౌన్: హిందూ బంధువులందరూ హిందూ ధర్మరక్షణకు పాటుపడాలని సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం పట్టణంలోని సమరసత ఫౌండేషన్ కార్యాలయంలో సమావేశంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ ధర్మరక్షణ కోసం ధర్మనిధిని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ధర్మనిధిని ఈ నెల 15 నుంచి మార్చి 15 వరకు సేకరిస్తామన్నారు. అంకమ్మ చౌదరి, సత్యనారాయణ, విజయలక్ష్మీ, పద్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ

బాపట్ల, న్యూస్‌టుడే: లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా నియంత్రించేందుకు స్కానింగ్ కేంద్రాలను వైద్యాధికారులు నిరంతరం తనిఖీ చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి స్కానింగ్ కేంద్ర నిర్వాహకులు పీసీపీఎన్‌డీటీ నిబంధనలు విధిగా పాటించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో విజయమ్మ, ఏడీఎంహెచ్‌వో సోమ్లానాయక్, డీసీహెచ్ఎస్ పద్మావతి, వైద్యులు పాల్గొన్నారు.

అనాథలకు అండ

బాపట్ల: పీఎం కేర్ పథకం కింద లబ్ధిదారులైన ఆరుగురు అనాథ పిల్లలకు అండగా నిలిచి సేవా సేతు ద్వారా విద్యకు సాయం చేయనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంరక్షణ భారం ప్రభుత్వం చేపట్టిందన్నారు. జిల్లాకు చెందిన అనాథ బాలలు తిరుపతి, నంద్యాల, తెనాలిలో చదువుతున్నారని పేర్కొన్నారు. వీరి కస్టోడియన్‌గా బాగోగుల్ని చూస్తానన్నారు.

గుంతలు పూడ్చాలని ఆదేశం: జీబీసీ రోడ్డు ఆర్వోబీపై గుంతలు తక్షణమే పూడ్చాలని ఆర్‌అండ్‌బీ డీఈ అరుణను కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. ఆర్వోబీని ఆయన శనివారం పరిశీలించారు.

జాతీయ పోటీల్లో ప్రతిభ

బాపట్ల, బాపట్ల వెస్ట్: బెంగళూరు సంస్థ నిర్వహించిన కాట్ లెవల్ టూ ప్రతిభా పరీక్షల్లో శ్రీచైతన్య పాఠశాలకు చెందిన 84 మంది విద్యార్థులు ప్రతిభ చూపి పసిడి పతకాలు, నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు సాధించారని ఏజీఎం అంజయ్య తెలిపారు. విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల ఆర్ఐ అప్పాజీ అభినందించారు.

పిల్లల ఆసక్తి గమనించాలి

బాపట్లటౌన్: పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర ఎక్కువగా ఉండాలని, సైకాలజిస్టు డాక్టర్ ప్రత్యూష్ సుబ్బారావు అన్నారు. పడమర బాపట్ల పంచాయతీ నందిరాజుతోటలోని హోలీక్రాస్ పాఠశాలలో పిల్లల పెంపకం తల్లిదండ్రుల పాత్ర అంశంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులు పిల్లల మనస్తత్వాలను గుర్తెరిగి సమాజం కోసం పాటుపడేలా పెంచాలన్నారు. హెచ్ఎమ్ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సామూహిక వరలక్ష్మీ పూజలు

బాపట్ల: తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో పట్టణంలోని అష్టలక్ష్మీదేవి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేశారు.

15 లోగా ఉపాధి పనులు పూర్తి చేయండి

చెరుకుపల్లి, న్యూస్‌టుడే : అసంపూర్తిగా ఉన్న ఉపాధి పనులను ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేయాలని ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభానీ, ఏపీవో మహేష్ ఆదేశించారు. డ్వామా కార్యాలయం నుంచి వచ్చిన మహేష్ శనివారం గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనులపై ఆరా తీశారు. త్వరలో సామాజిక తనిఖీ బృందం మండలంలో పర్యటించనున్నారని, రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. పనుల్లో అవకతవకలు ఉంటే చర్యలు ఉంటాయని చెప్పారు.

దారుల్లో అగాధాలు.. దాటలేక ప్రమాదాలు

వేమూరు, న్యూస్‌టుడే

అధ్వాన రహదారులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత వైకాపా పాలనలో కనీసం గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయకపోవడంతో అవి పెద్దవిగా మారి నేడు అగాధాలుగా మారాయి. నియోజకవర్గంలో 330 కిలోమీటర్ల మేర ఆర్ అండ్‌బీ రహదారులు ఉంటే వాటిలో 100 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత కొన్ని రోడ్లకు మరమ్మతులు చేసినా 70 కిలోమీటర్ల మేర ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఎక్కడెక్కడంటే..

రావికంపాడు నుంచి అబ్బనగూడవల్లి వెళ్లే రహదారి ఇలా..

కొల్లూరు మండలంలో కృష్ణానది వరదల కారణంగా కొల్లూరు కరకట్ట నుంచి పెసర్లంక, చింతల్లంక మీదుగా చిలుమూరులంక రోడ్డు బాగా దెబ్బతింది. దోనేపూడి నుంచి పోతార్లంక, తోకలవాని పాలెం మీదుగా జువ్వలపాలెం, తడికిలపూడి వెళ్లే రోడ్డు గుంతలు గోతులుగా మారింది. భట్టిప్రోలు మండలంలో వెల్లటూరు నుంచి కిష్కిందపాలెం మీదుగా చింతమోటు వెళ్లే రహదారి పూర్తిగా పాడైంది. చుండూరు మండలంలో మండల కేంద్రానికి వచ్చే అన్ని అనుసంధాన రహదారులు, తారు రోడ్లు కాస్త గ్రావెల్ రోడ్లను తలపిస్తున్నాయి.

మండూరు నుంచి పెదగాదెలవర్రు మీదుగా చుండూరు వెళ్లే రోడ్డులో కారు మూరివాపాలెం-మండూరు మధ్య ఒక్కొక్క చోట రెండడుగులలోతున గుంతలు పడ్డాయి. చినపరిమి నుంచి చినగాదెలవర్రు రోడ్డు దయనీయంగా మారింది. వేమూరు నుంచి రావికంపాడు మీదుగా అబ్బనగూడవల్లి వెళ్లే రహదారి కిలోమీటర్ల పైగా దారుణంగా మారింది. సమస్యపై ఆర్‌అండ్‌బీ డీఈ అరుణ మాట్లాడుతూ దెబ్బతిన్న కొన్ని రహదారులకు మరమ్మతులు చేశామని, ఇంకా చేయాల్సిన వాటికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

PUBLIC NOTICE

మా క్లయింట్ అయినటువంటి, చేబ్రోలు మండలం, మంచాల గ్రామ వాస్తవ్యురాలు ప్రస్తుతం U.S.A నందు నివాసి అయిన యక్కటి @ గూడపాటి నాగతేజశ్రీ భర్త: యక్కటి బాజీ నారాయణ గారి వలన సంజాయిషీ పొంది. యావన్మందికి తెలియచేయునది ఏమనగా:- మా క్లయింట్ మరియు సదరు యక్కటి బాజీ నారాయణ ఇరువురూ భార్యా, భర్త లైయున్నారు. సదరు యక్కటి బాజీ నారాయణ మా క్లయింట్ మీద బాపట్ల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో విడాకుల కొరకు తప్పుడు సంగతులతో H.M.OP.No. 19/2025గా పిటీషన్ దాఖలు చేసి మా క్లయింట్‌పై Exparte Decreeని పొందియు న్నాడు. ఈ పరిస్థితులలో మా క్లయింట్ సదరు Exparte Decree ని రద్దు చేయమని కోరుతూ H.M.OP.No.19/2025 నందు I.A.No. 44/2026, I.A.No.45/2026, I.A.No.46/ 2026గా పిటీషన్లు దాఖలు చేయగా శ్రీకోర్టు వారు సదరు యక్కటి బాజీ నారాయణను ది.06-03-2026 వ తేదీన శ్రీ కోర్టుకు హాజరు కావలసిన దిగా నోటీసు జారీ చేసియు న్నారు. ఈ పరిస్థితులలో సదరు యక్కటి బాజీ నారాయణ తృతీయ వివాహము చేసుకొనుటకు ప్రయత్నించు చున్నాడని తెలియ వచ్చినది. కావున సదరు యక్కటి బాజీ నారాయణ యొక్క తృతీయ వివాహము విషయము నందు యావత్ ప్రజానీకము అప్రమత్తముగా ఉండవలసినదిగా కోరుచున్నాము.

Bapatla,
Date: 04-02-2026

ఇట్లు,
నల్లమోతు సుబ్బా రావు.
ఊసా గోపి కృష్ణ
న్యాయవాదులు,బాపట్ల-522101.

(c) eenadu

చీరాల

• చీరాల • పర్చూరు

ఆర్థిక సాయం అందజేత

చెక్కు అందజేస్తున్న సహకార సంఘ ప్రతినిధులు

పావులూరు (ఇంకొల్లు): పావులూరు సహకార సంఘంలో అసిస్టెంట్‌గా పనిచేస్తూ మృతిచెందిన ప్రత్తిపాటి వెంకట సుబ్బారావు కుటుంబానికి సహకార సంఘ సీఈవోల బృందం ఆర్థిక సాయం అందజేసింది. శనివారం సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మృతుడి భార్య పెద అనసూర్యమ్మకు భర్త చేసిన ఉద్యోగంతో పాటు రూ.50 వేల చెక్కు అందజేశారు. సంఘ ఛైర్మన్ రాంబాబు, డైరెక్టర్ తాతారావు, సీఈవోలు రాయుడు, హనుమంతరావు, కృష్ణ, ఆంజనేయులు, రామారావు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

పర్చూరు, న్యూస్‌టుడే: నాగులపాలెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో 5, జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.విశ్వరాణి శనివారం తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరంలో అర్హులైన బాలికలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 19వ రకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆమె వివరించారు.

కోలలపూడి పంచాయతీకి మూడు చెత్త రిక్షాలు

కోలలపూడి (మార్టూరు), న్యూస్‌టుడే: మండలంలోని కోలలపూడి పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం మూడు చెత్త తొలగించే రిక్షాలు మంజూరు చేసినట్లు శనివారం సర్పంచి మోరపాకుల సతీష్ తెలిపారు. గ్రామ వీధుల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సతీశ్ సిబ్బందిని ఆదేశించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

చీరాల: 915484713 వేటపాలెం: 8008574099
చీరాల గ్రామీణ: 8919838695 పర్చూరు: 9063144743
మార్టూరు: 8008574106 ఇంకొల్లు: 8008574102
చినగంజాం: 8008574103

? ఆణుమల్లిపేటలోని మురుగు కాలువల్లో చెత్తతో పాటు పాచి పట్టింది. పిచ్చిమొక్కలు ఏర్పడ్డాయి. దుర్వాసన వస్తోంది. **-రాధ, స్థానికురాలు** ✔ వెంటనే సిబ్బందిని పంపి బాగు చేయిస్తాం. **-పూర్ణకుమారి, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి, దేశాయిపేట** –న్యూస్‌టుడే, వేటపాలెం

వీధి దీపాలకు మరమ్మతులు

స్పందనకు వందనం: చినగంజాం, న్యూస్‌టుడే: కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని భాగ్యనగర్ తూర్పు వీధిలో వీధి దీపాలు వెలగడం లేదు. సమస్యను స్థానికులు శనివారం 'మేమున్నాం..మీకు తోడుగా' దృష్టికి తెచ్చారు. స్పందించిన గ్రామ కార్యదర్శి ఆర్.వర్ధని సిబ్బందిని పంపి దీపాలకు మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించారు.

రైలు పట్టాలు దాటడం ప్రమాదకరం

పట్టాలు దాటిన వారికి అవగాహన కల్పిస్తున్న ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీనివాసరెడ్డి

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: రైలు పట్టాలు దాటడం అత్యంత ప్రమాదం. అత్యవసరాలు ఒక వేళ దాటాల్సి వస్తే తప్పనిసరిగా రైళ్ల రాకపోకలను గమనిస్తూ వెళ్లాలని ఆర్పీఎఫ్ ఎస్సై రాజు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌కు పడమర వైపు ఉన్న నివాస ప్రాంతాలకు చెందిన ప్రజలు శనివారం పట్టణం లోకి పట్టాలు దాటి వెళ్తుంటే వారికి అవగాహన కల్పించారు. మూడో ట్రాక్ ఏర్పడినప్పటి నుంచి ముందు వైపుల నుంచి రైళ్లు వెళ్తున్నాయని, దీన్ని గుర్తుంచుకోవాలన్నారు. కొంత మంది యువకులు వెళ్తున్న రైళ్ల మీద రాళ్లు రువ్వుతున్నారని, ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, పట్టుబడితే కఠినంగా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

నిత్యావసరాలు సకాలంలో అందజేయాలి

ఇంకొల్లు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాలకు సకాలంలో నిత్యావసరాలు అందజేయాలని తహసీల్దారు శ్రీనివాస్ పేర్కొన్నారు. వెలుగు కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులు, చౌక దుకాణ డీలర్లతో సమీక్ష నిర్వహించారు. బియ్యం కందిపప్పు, నూనెలు ప్రతి నెల 5లోపు అందజేయాలని, సాంకేతిక సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలన్నారు. డీలర్ల సంఘ అధ్యక్షుడు సాంబయ్య మాట్లాడుతూ సకాలంలో నిత్యావసరాలు అందజేస్తున్నామని, సాంకేతిక అంశాల పరిష్కారంలో రెవెన్యూ సిబ్బంది తక్షణమే స్పందించాలని కోరారు. వెలుగు ఏపీఎం అనూరాధ ఐసీడీఎస్ పర్యవేక్షకులు లీలావతి, ఉషాకుమారి పాల్గొన్నారు.

అతివలకు అక్షర వెలుగులు

అక్షరాంధ్రతో చదవడం.. రాయడం నేర్చుకుంటూ..

నూతలపాడు, అడుసుమల్లి (పర్చూరు), న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను విద్యావంతులుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగువేసింది. అక్షరాంధ్ర పేరిట వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ(వెలుగు) సహకారంతో అతివలకు చదువు నేర్పిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 8 నుంచి తరగతులు ప్రారంభించగా ఇప్పుడిప్పుడే మహిళలు చదవడం, రాయడం, లెక్కించడం వంటి అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధిస్తున్నారు. ఈ బాధ్యతలను గ్రామాల్లోని సహాయ సంఘాలకు, యానిమేటర్లకు అప్పగించగా వీరు స్వచ్ఛందంగా తమ పరిధిలోని నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించారు. 10 మంది మహిళలకు ఒక వాలంటీరు చొప్పున 100 గంటలపాటు తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి అక్షరాంధ్ర పేరుతో పాఠ్యపుస్తకాలు అందజేశారు. సులభమైన రీతిలో బొమ్మలతో కూడిన చిత్రాలను, వాటి ఎదురుగా వస్తువులు కన్పించేలా అర్థమయ్యే రీతిలో అక్షర జ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. పాఠాలు విన్నవారి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈనెల 23న ముందస్తు పరీక్ష (ప్రీఫైనల్) నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తరగతులకు హాజరవుతున్న వారి వివరాలు

మండలాలు	వాలంటీర్లు	అభ్యాసకులు
పర్చూరు	178	1780
ఇంకొల్లు	176	1760
యద్దనపూడి	214	2140
కారంచేడు	178	1780
చినగంజాం	255	2550
మార్టూరు	264	2640

నూతలపాడు ఉర్దూ పాఠశాలలో తరగతులను పరిశీలిస్తున్న అధికారులు

లెక్కలు కట్టగలుగుతున్నా

చదువులేక పోవడం వల్ల లెక్కలు కట్టడం ఇబ్బందిగా ఉండేది. అక్షరాంధ్రతో చదువు నేర్చుకుని అంకెలు గుర్తు పట్టి స్వయం సహాయక సంఘం లోని నా పొదుపు, అప్పు లెక్కలు తెలుసుకోగలుగుతున్నా. – వి.దీనమ్మ, అడుసుమల్లి

అక్షరాస్యతకు కృషి చేస్తున్నాం

సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. అక్షరాంధ్రతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నాం. మార్చి 29న ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష నిర్వహిస్తాం.
– కె.మనోరంజన్, పర్యవేక్షకులు, వయోజన విద్య, చీరాల డివిజన్

అక్షరాలు కలిపి చదువుతున్నా

గతంలో వేరే గ్రామం వెళ్లాలంటే బస్సు పేరు చదవడం ఇబ్బందిగా ఉండేది. అక్షరాంధ్ర తరగతులకు హాజరు కావడం వల్ల ఇప్పుడిప్పుడే బస్సు పేర్లు నేనే చదవగలుగుతున్నాను. తరగతులకు వెళ్లడం ఎంతగానో ఉపయోగపడింది. – షేక్ కరీమూన్, నూతలపాడు

మహిళా సాధికారతతోనే అభివృద్ధి

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, న్యూస్‌టుడే: మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు. లింగ వనరుల కేంద్రాన్ని (జెండర్ రిసోర్స్ సెంటర్) శనివారం పేరాలలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం, లింగ ఆధారిత కేసుల పరిష్కారం కోసం ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. మహిళల్లో నైపుణ్యాలు పెంపొందించి ఆర్థిక, సామాజిక సాధికారతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. అనంతరం రూ.2 కోట్ల స్త్రీనిధి చెక్కులు అందజేశారు. జిల్లా జెండర్ డీపీఎం మేనేజర్ సునిత, ఏపీఎంలు మధుసూదనరావు, కె.అంజిబాబు, కొమ్మనబోయిన నాగేశ్వరరావు, సురేష్ పాల్గొన్నారు. ✦ పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంటేనే ఆరోగ్య సమస్యలు ఉండవని ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేటపాలెంలో రిక్షాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఏఎంసీ ఛైర్మన్ కె.జనార్ధన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

పాసు పుస్తకాల పరిశీలన

పాసు పుస్తకాలు పరిశీలిస్తున్న లవన్న

గంగవరం (ఇంకొల్లు), న్యూస్‌టుడే: రైతులకు అందజేయాల్సిన పాసు పుస్తకాల్లో నమోదు చేసిన వివరాలను గంగవరంలో శనివారం కేఆర్ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ లవన్న పరిశీలించారు. మార్చిలో రైతులకు పాసు పుస్తకాలు అందజేయనున్నారు. ఇప్పటికే రైతులకు అందజేసిన పుస్తకాల్లో తప్పులు దొర్లాయన్న ఆరోపణలు రావడంతో ముందస్తుగా డ్రాఫ్ట్ పట్టాదారు పుస్తకాలను రైతులకు చూపించి వివరాలు సక్రమేమనని ధ్రువీకరించుకున్న రైతుల నుంచి మాత్రమే ఈకేవైసీ తీసుకున్నారు. తహసీల్దారు శ్రీనివాస్, ఏపీడీజీవో శ్రీనివాసరావు, వీఆర్వో కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

నేడు పర్చూరు కోర్టు తాత్కాలిక భవనాలు ప్రారంభం

హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తులు

పర్చూరు, న్యూస్‌టుడే: పర్చూరు కోర్టు తాత్కాలిక భవనాలు ఆదివారం ప్రారంభించనున్నట్లు పర్చూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.జాన్ బాబు, కార్యదర్శి షేక్ రుక్సానా శనివారం తెలిపారు. కొంతకాలంగా పర్చూరు కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరడంతో నాగులపాలెంలోని ఓ భవనంలోకి కోర్టు సముదాయాన్ని తాత్కాలికంగా మారుస్తున్నట్లు చెప్పారు. ఈ భవనాలను ప్రారంభించేందుకు రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ డాక్టర్ వై.లక్ష్మణరావుతో పాటు విశ్రాంత జడ్జిలు జస్టిస్ టి.సునీల్ చౌదరి జస్టిస్ ఎ.వి రవీంద్రబాబు, ప్రకాశం జిల్లా జడ్జి టి.రాజ్యలక్ష్మి, విశ్రాంత జడ్జి ఎ.భారతి హాజరు కానున్నట్లు తెలిపారు. వీరితోపాటు ప్రకాశం జిల్లాలోని అన్ని కోర్టుల జడ్జిలు పాల్గొంటారని బార్ అసోసియేషన్ ట్రెజరర్ కర్రి ప్రవీణ్ వివరించారు.

శనగ నూర్పిళ్లకు సన్నద్ధం

మరమ్మతుల కోసం రైతులు తీసుకొచ్చిన నూర్పిడి యంత్రాలు

ఇంకొల్లు, న్యూస్‌టుడే: మరో పది రోజుల్లో శనగ నూర్పిళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకొల్లు ఆటోనగర్‌లో శనగ నూర్పిళ్లకు యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. రెండేళ్లుగా కోత నూర్పిడి ఒకేసారి చేసే భారీ యంత్రాలను వినియోగిస్తున్నప్పటికి ట్రాక్టర్‌తో నూర్పిడి చేసే యంత్రాలకు గిరాకీ మాత్రం తగ్గలేదు. భారీ యంత్రాలు వినియోగిస్తే ముందుగా శనగ కూలీలతో కోత కోసే పనిలేకుండా ఎకరానికి రూ.3 వేలు మాత్రమే ఖర్చవుతుంది. నూర్పిడి అనంతరం శనగల్లో వచ్చే మట్టి రాళ్లు తొలగించేందుకు డీస్టోన్ చేయించుకోవాలి. శనగలను డాల్ మిల్లుల వద్దకు చేరవేయడం, డీస్టోన్ అనంతరం శీతల గిడ్డంగులకు చేర్చుకోవడం అదనపు ఖర్చు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ట్రాక్టరుతో నడిచే యంత్రాలతో నూర్పిడి అనంతరం డీస్టోన్ వేయాల్సిన పనిలేదు. నేరుగా శీతల గిడ్డంగుల్లో దాచుకునే వీలుంది. శనగ కోసే కూలీలు అందుబాటులో ఉంటే ట్రాక్టరుతో నడిచే యంత్రాలే మేలని రైతులు అంటున్నారు. అంతేకాక పెద్ద యంత్రాలతో నూర్పిడి చేసిన శనగలు శీతల గిడ్డంగుల్లో రంగు మారుతున్నాయని, ట్రాక్టర్ల ద్వారా నూర్పిడి చేసినవి నాణ్యత తగ్గకుండా ఉంటున్నాయని అనుభవం గల కర్షకులు చెబుతున్నారు. ఖర్చు మాత్రం రెండు యంత్రాల మధ్య పెద్ద వ్యత్యాసం కనిపించడంలేదు. స్థానిక ఆటోనగర్‌లో రైతులు నూర్పిడి యంత్రాలకు మరమ్మతులు చేయించుకుంటున్నారు.

నేడు హేతువాద సంఘ మహాసభలు

ఇంకొల్లు, న్యూస్‌టుడే: ఏపీ హేతువాద సంఘ 24వ మహాసభలు, ఇంకొల్లు రాడికల్ హ్యూమనిస్టు సెంటర్ 35వ వార్షికోత్సవం ఆదివారం ఇంకొల్లులో నిర్వహిస్తున్నామని భారత హేతువాద సంఘ కార్యదర్శి మేడూరి సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమాలు పర్చూరు రోడ్డులోని వెంకటాద్రి మీటింగ్ హాలులో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. గ్రంథావిష్కరణలు, వక్తల ప్రసంగాలు, మహాసభ నిర్వహిస్తున్నారు. భారత, ఏపీ హేతువాద, మానవవాద సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

ఆకట్టుకున్న ఎగ్జిబిషన్

చినగంజాం, న్యూస్‌టుడే: చినగంజాం జిల్లా ఉన్నత పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఆర్ట్, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్‌ను శనివారం హెచ్ఎం కె.శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నాలుగు తరగతులు విద్యార్థులు పలు రకాల ఎగ్జిబిట్లను ప్రదర్శించారు.

వీరాంజనేయుడికి విశేష పూజలు

వీరాంజనేయస్వామి

మార్టూరు, న్యూస్‌టుడే: మండలంలోని బొబ్బేపల్లి- రాజుగారిపాలెం గ్రామాల సరిహద్దు కొండపై ఉన్న వీరాంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆకుపూజ, అర్చన చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది.

పేదలకు అన్నదానం

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె శ్రీ వాసవీ సేవా మహిళా మండలి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అమృతధార కార్యక్రమంలో భాగంగా శనివారం ఓల్డ్ టౌన్ అంకమ్మ చెట్టు వద్ద పొన్నూరు మల్లికార్జునరావు సహకారంతో 110 మంది పేదలకు అన్నదానం చేశారు.

ఒరిగింది.. ప్రమాదం పొంచి ఉంది

మండలంలోని పూనూరు- గన్నవరం గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన కరెంటు స్తంభం నేలవాలుతోంది. వ్యవసాయ పనులకు ఆటంకంగా మారిందని, పనుల్లో నిజ్జమైన సమయాల్లో కూలీలపై పడుతుందనే ఆందోళన రైతుల్లో అలముకుంది. సంబంధిత అధికారులు వాలి పోతున్న కరెంటు స్తంభానికి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. **-న్యూస్‌టుడే, యద్దనపూడి**

పైన గండం.. కింద విధులు

చిత్రంలో కనపడుతున్న దృశ్యం చీరాల ఇరిగేషన్ కార్యాలయం లోనిది. భవనం శిథిలావస్థకు చేరడంతో అందులోనే ఉద్యోగులు బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల శ్లాబు పెచ్చు ఊడి కిందపడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కనీసం మరమ్మతులకైనా నిధులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. **-న్యూస్‌టుడే, చీరాల అర్బన్**

పశు వైద్యశాల నిర్మాణానికి అడుగులు

రూ.50 లక్షలతో ప్రతిపాదనలు

కేటాయించిన స్థలం

దేశాయిపేట, కొత్తపేట, పందిళ్లపల్లి(వేటపాలెం), న్యూస్‌టుడే: వేటపాలెం పశు వైద్య కేంద్రం రెండున్నర దశాబ్దాల క్రితం ప్రస్తుత మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో ఉండేది. అది కాస్త శిథిలావస్థకు చేరడంతో స్థానిక రైల్వే స్టేషను రోడ్డులోని కోడూరి తాయారమ్మ మాతా శిశు కేంద్రంలోకి మార్చారు. దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడే ఉంది. ఆ భవనం కూడా దెబ్బతినడంతో ఆ స్థలాన్ని పక్కనే ఉన్న బాలికోన్నత పాఠశాలలో కలిపారు. పాఠశాలల విలీనంలో భాగంగా పశు వైద్యశాలను గొల్లపూడి సత్రం వెనుక ఖాళీగా ఉన్న భవనంలోకి మార్చారు. అక్కడ కనీసం వసతులు లేకపోవడంతో ఉదయం పది గంటలకు వచ్చిన సిబ్బంది సాయంత్రం నాలుగు వరకు ఉండాల్సి రావడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మరో వైపు ఒకేసారి పది పశువులు వైద్యం కోసం వస్తే వాటిని కట్టేయడానికి అవకాశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో 2017లో పశువైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నాయునిపల్లి గోరీల తోటలో పనులు మొదలెట్టారు. అయితే వక్ఫ్ బోర్డు సభ్యులు దీనిపై అభ్యంతరం తెలపడంతో అది కాస్తా నిలిచిపోయింది. దీంతో పశువుల కాపరులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

సొంత భవనానికి అడుగులు

వేటపాలెం పశువైద్యశాల పరిధిలో రామన్నపేట, ఆణుమల్లి పేట, దేశాయి పేట, చల్లారెడ్డిపాలెం, అక్కాయిపాలెం ప్రాంతాల పరిధిలో తెల్ల పశువులు-150, నల్లవి-4500, గొర్రెలు-10 వేలు, మేకలు- 350, కోళ్లు- 5వేల వరకు ఉన్నాయి. పశు వైద్యం కోసం ఇక్కడకు రావాల్సిందే. ప్రస్తుతం సొంత భవనం ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యే కొండయ్య సిఫార్సుల మేరకు రూ.50 లక్షల నిధులు మంజూరుకు పశు సంవర్ధకశాఖ ముందుకొచ్చింది. వీటితో ఆనుమల్లిపేటలోని సచివాలయం పక్కనే నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. దీనిపై మండల ప్రత్యేకాధికారి, చీరాల పశువైద్య సహాయక సంచాలకులు సజ్జా చిట్టిబాబు మాట్లాడుతూ పశువైద్యశాల నిర్మాణానికి ప్రతిపాదనలు అధికారులకు అందజేశామని తెలిపారు. కొత్తపేట, పందిళ్లపల్లి పశు వైద్యశాలల్లో మరమ్మతులకు మండల పరిషత్తు నుంచి ఒక్కొక్క దానికి రూ.4 లక్షలు చొప్పున రెండింటికి మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు చెప్పారు. వైద్యశాలకు కూడా నిధులు మంజూరైతే ఆ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు.

కూడళ్లు.. రద్దీకి నకళ్లు

కొట్ల బజారు కూడలి వద్ద ఇలా..

చీరాల, న్యూస్‌టుడే

పట్టణంలోని పలు ప్రాంతాల కూడళ్లలో వేగ నిరోధకాలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టణం ఇరుకు ప్రాతం. దీనికితోడు వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ఎవరికి వారు హడావుడిగా వెళ్లే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్నారు. దీంతో పలు కూడళ్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. కొట్ల బజారు రహదారిలో నల్లగాంధీ బొమ్మ రోడ్డు కూడలి వద్ద నాలుగు వైపుల నుంచి ఒకేసారి వాహనాలు వేగంగా వస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు రహదారి పైనే వాహనాలు నిలుపుతుండటంతో సమస్య మరింత జటిలమవుతోంది. మున్సిపల్ కార్యాలయం వద్ద మలుపు ప్రమాదకరంగా ఉంది. అక్కడ రైలే గేటు వేసిన ప్రతిసారి వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోతున్నాయి. ముక్కోణం పార్కు కూడలి వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. మసీదు కూడలి వద్ద కొద్దికాలం క్రితం రహదారి విస్తరించారు. అక్కడ పట్టణంలోకి వచ్చే వాహనాలు, కొత్తపేట వైపు వెళ్లే వాహనాలు వేగంగా వస్తుండటంతో ప్రమాదం పొంచి ఉంది. దీంతోపాటు ప్రభుత్వ వైద్యశాల వద్ద కోర్టుకు వెళ్లే రహదారి కూడలి, పేరాల మసీదు మలుపు, ముంతావారి కూడలి ప్రాంతాల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అధికారులు స్పందించి వేగ నిరోధకాలు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అడగలేక.. ఆగలేక.. అవస్థలు

పట్టణంలో మూత్రశాలలు కరవు

నిరుపయోగంగా మరుగుదొడ్లు

పేరాల న్యూస్‌టుడే: వైద్యం, విద్య, వస్త్ర వ్యాపారం, ఇతర వాణిజ్య, పర్యాటక రంగానికి కేంద్ర బిందువైన చీరాల పట్టణానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది వచ్చి వెళ్తుంటారు. పట్టణంలో ప్రజా అవసరాలకు తగ్గట్టుగా యంత్రాంగం తగినన్ని మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంలో విఫలమైంది. పట్టణంలో ఉన్న ఒకటి, రెండు మరుగుదొడ్లు సైతం నిరుపయోగంగా మారి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు అత్యవసర సమయాల్లో పడరాని పాట్లు పడుతున్నారు.

నిర్వహణే అసలు సమస్య

ముక్కోణం పార్కు కూడలిలోని మరుగుదొడ్లు నిర్వహణ లేక మూలన పడ్డాయి. దాదాపు ఏడాదిగా ఇదే పరిస్థితి. మున్సిపల్ బాలికల హైస్కూల్ సమీపంలోని మరుగుదొడ్లు సైతం అదే పరిస్థితి. సామూహిక మరుగుదొడ్ల నిర్వహణే అసలు సమస్యగా మారింది. శుభ్రపరచక పోవడం, చిన్నపాటి మరమ్మతులు సైతం నెలలు తరబడి చేయించకపోవడంతో వినియోగించుకునేందుకు వీలు లేకుండా పోతున్నాయి. ఫలితంగా అపరిశుభ్ర వాతావరణం నెలకొని అటు వైపు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని వ్యాపార సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అనేక అవసరాల నిమిత్తం చీరాల పట్టణానికి వచ్చే మహిళలు అత్యవసర సమయాల్లో నరకం చూస్తున్నారు. స్థానికంగా ఉన్న దుకాణదారులను బతిమాలి అక్కడ మరుగుదొడ్లు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పాలకులు స్పందించి పట్టణంలోని జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఉన్నవాటికి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

దట్టంగా పెరిగి.. ఇబ్బందిగా మారి


దట్టంగా పెరిగిన చెట్లు

చినగంజాం, న్యూస్‌టుడే: సోపిరాల నుంచి మున్నంవారిపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డులో చినగంజాం రైల్వేస్టేషన్ ఎదురుగా 200 మీటర్ల పరిధిలో చెట్లు దట్టంగా పెరిగాయి. రోడ్డు విస్తీర్ణం తక్కువగా ఉంది. రాత్రుళ్లు చీకటిగా ఉండటంతో ప్రజలు, ప్రయాణికులు ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించాలంటే చీకటి కారణంగా భయపడుతున్నారు. దీనికి తోడు పాముల బెడద కూడా ఉంది. 15న మహాశివరాత్రి తిరునాళ్లకు వేలాది మంది ఈ రోడ్డు నుంచి శివాలయాలకు రాకపోకలు సాగిస్తారు. ఆ సమయంలో భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సంబంధితశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి దట్టంగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

పగలే వెన్నెల

కారంచేడులోని చెంచురామయ్య కాలనీలో పగలే వీధి దీపాలు నిరంతరాయంగా వెలుగుతున్నాయి. కాలనీలోని అన్ని వీధుల్లోని దీపాలు రేయింబవళ్లు తేడా వెలుగుతుండటంతో పంచాయతీపై భారం పడే అవకాశం ఉంది. విద్యుత్తు సరఫరాలో లో ఓల్టేజీ ఏర్పడిన సమయంలో దీపాలు పాడయ్యే అవకాశం ఉందని కొందరు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి పగటి వేళల్లో విద్యుత్తు దీపాల సరఫరా నిలిపివేయాల్సిన అవసరం ఉంది. **-న్యూస్‌టుడే, కారంచేడు**

నీటి వృథా పట్టదా..?

మంచినీరు వృథాగా పోతున్నా పంచాయతీ అధికారులకు, పాలకులకు పట్టడం లేదు. కారంచేడు గ్రామ ప్రజల దాహార్తిని, నీటి అవసరాలను తీర్చే జయప్రకాష్ నారాయణ చెరువు నుంచి నీరు పైపుల ద్వారా విడుదల చేస్తారు. కొంత కాలంగా చెరవుకు సమీపంలో స్వర్ణ మార్గంలోని పైపులైను ఉండే ఎయిర్ వాల్ పూర్తిగా దెబ్బతిని నీరు వృథాగా పోతుందని స్థానికులు వాపోతున్నారు. ఎయిర్ వాల్‌కు మరమ్మతులు చేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని, రానున్న వేసవిలో ఇదే పరిస్థితి కొనసాగితే నీరు గ్రామంలోని శివారు ప్రాంతాలకు అందే పరిస్థితి ఉండదని ఆందోళన చెందుతున్నారు. సంబంధితాధికారులు ఎయిర్ వాల్‌కు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, కారంచేడు**

చురుగ్గా ఉత్సవాల ఏర్పాట్లు

అమృతలూరు, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా గోవాడ శైవక్షేత్రం వద్ద అయిదు రోజులు జరగనున్న ఉత్సవాలకు ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. భక్తుల విశ్రాంతి కోసం తాటాకు పందిళ్లు వేశారు. ఇనుప బారికేడ్లతో క్యూలైన్ల పనులు జరుగుతున్నాయి. కానుకల కోసం హుండీలను ముస్తాబు చేస్తున్నారు. రాజగోపురం శుభ్రపరుస్తున్నారు.

డిమాండ్ల సాధనకు పోస్టు కార్డుల ఉద్యమం

కారంచేడులో కార్డులు పోస్ట్ డబ్బాలో వేస్తున్న యూటీఎఫ్ సభ్యులు

చినగంజాం, న్యూస్‌టుడే: యూటీఎఫ్ పిలుపు మేరకు 12వ పీఆర్సీ ఆర్థిక పరమైన డిమాండ్ల సాధనకు పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టినట్లు యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు ఎస్.పాపారావు తెలిపారు. మండల పరిధిలోని ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబుకు శనివారం పోస్టు కార్డులు పంపినట్లు తెలిపారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని 17న చలో విజయవాడ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు.

కారంచేడు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహిస్తున్న పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కారంచేడు మండలంలో శనివారం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి పోస్ట్ కార్డులను పంపించారు. యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

ఎండిన చెట్లు తొలగించరూ..

కడవకుదురు నుంచి ఎర్రగేటు వరకు ఆర్‌అండ్‌బీ రహదారికి తూర్పు వైపు ఉన్న పెద్ద చెట్లు ఎండిపోయాయి. ఆరేడు నెలల క్రితం వరకు ఎండిన చెట్ల కొమ్మలు రోడ్డుపై విరిగి పడి పోయాయి. వీటివల్ల అటుగా వెళుతున్న పలువురు ద్విచక్ర వాహన చోదకులు గాయాలపాలయ్యారు. ఆ చెట్లను తొలగించాలని స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందన లేదు. గాలులకు కొమ్మలు విరిగిపోగా ప్రస్తుతం ఎండిన చెట్లు దర్శనమిస్తున్నాయి. వీటిని తొలగించి, వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని స్థానికులు, వాహన చోదకులు కోరుతున్నారు.– న్యూస్‌టుడే, చినగంజాం

హైవే వెంట పచ్చదనం

మార్టూరు, న్యూస్‌టుడే: జాతీయ రహదారి వెంట పచ్చదనం పెంపొందించేందుకు మార్టూరు పంచాయతీ అధికారులు, పాలకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పట్టణ పరిధిలోని సేవా మార్గం, ఎక్స్‌ప్రెస్ హైవే మధ్య ఖాళీ ప్రదేశాల్లో కాలుష్యాన్ని నివారించాలనే లక్ష్యంతో వివిధరకాల మొక్కలు నాటారు. కార్మికులు మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నేటి నుంచి అఖండ రామనామ సప్తాహం

కోలలపూడి (మార్టూరు), న్యూస్‌టుడే: మండలంలోని కోలలపూడి హనుమత్ సీతా లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి ఆలయంలో 8 నుంచి అఖండ హరే రామ నామ సప్తాహ దీక్ష నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ సూరగాని గంగారావు తెలిపారు. ఆదివారం 7.29 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం 49 రోజులపాటు జరుగుతుందన్నారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

(c) eenadu

దరఖాస్తు చేశారా?

◆ తపాలా శాఖలో 28,636 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
చివరి తేదీ: 16.02.2026

◆ బీఈఎల్‌లో 154 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు
చివరి తేదీ: 2026, ఫిబ్రవరి 18

కరెంట్ అఫైర్స్

మాదిరి ప్రశ్నలు

◆ దేశీయ, అండర్ 19 క్రికెట్‌లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు 14 ఏళ్ల వర్ధమాన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు?

జ: రాష్ట్రీయ బాల పురస్కార్ (క్రీడలు, కళలు, సైన్స్, సామాజిక సేవ, పర్యావరణం, ధైర్యం తదితర రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 5 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.)

◆ 2026-29 కాలానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికయ్యారు? (డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన డెబోరా జిల్లె నియమితులయ్యారు.)

జ: పీవీ సింధు

◆ వినియోగదారుల భద్రత, ఉత్పత్తి నాణ్యతను బలోపేతం చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన అగరబత్తి ప్రమాణం ఏది? (2025లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిసెంబరు 24న మొదటి అగరబత్తి ప్రమాణాన్ని ప్రకటించారు.)

జ: ఐఎస్ 19412 : 2025

◆ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025, నవంబరు చివరినాటికి భారత్‌లో ఎంతమంది బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు?

జ: 100.37 కోట్లు

మరింత సమాచారం

ఈనాడు ప్రతిభ
https://pratibha.eenadu.net ◆ https://eenadupratibha.net
విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

తెగులు తెచ్చే సూక్ష్మ జీవరసం!



పరిసరాలతో పాటు మనుషుల శరీరంలోనూ ఉండే అత్యంత సూక్ష్మజీవులు వైరస్‌లు. ఇవి జీవ క్రియలు లేని జీవులు. ఎక్కువశాతం వ్యాధికారకాలు. అన్నిరకాల జీవులపై, జీవపదార్థాలపై దాడి చేసి జీవించగలిగిన పరాన్నజీవులు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, వికారం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు పోలియో, రేబిస్, మెదడువాపు, బర్డ్ ఫ్లూ, ఎయిడ్స్, కరోనా లాంటి ప్రమాదకర రోగాలకు, పంటలకు సోకే వివిధ తెగుళ్లకు ఈ వైరస్‌లే కారణం. సులువుగా వ్యాపిస్తూ, అత్యంత వేగంగా పునరుత్పత్తి జరిపే వైరస్‌లపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. వాటి నిర్మాణం, పరిమాణం, ఆకారం, రసాయన కూర్పు ఆధారంగా వాటిలోని రకాలు, అవి మనుషులతోపాటు మొక్కల్లో కలిగించే వ్యాధుల గురించి తెలుసుకోవాలి.

వైరస్

లాటిన్ భాషలో వైరస్ అంటే విషపదార్థం అని అర్థం. ఇవి బ్యాక్టీరియాల కంటే చిన్నవి. వీటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడటం సాధ్యమవుతుంది. బైజరింక్ అనే శాస్త్రవేత్త వైరస్‌లను 'తెగులు తెచ్చే జీవరసం' అని పేర్కొన్నాడు. వాల్టర్ రీడ్ అనే శాస్త్రవేత్త ఎల్లోఫీవర్ వ్యాధి వైరస్‌ల వల్ల వస్తుందని కనుక్కున్నాడు. బ్యాక్టీరియాలను సంక్రమణ చేసే వైరస్‌ల గురించి ట్వార్ట్ తెలిపాడు.

వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్‌లను విశిష్టమైన ప్రత్యేక లక్షణాలున్న వ్యాధికారక జీవులుగా పేర్కొనవచ్చు. వీటికి కణ నిర్మాణం ఉండదు. కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవుల కణనిర్మాణానికి భిన్నంగా వైరస్‌లు ఉంటాయి. వీటి కణంలో కణాంగాలైన కేంద్రకం, మైటోకాండ్రియా, రైబోజోమ్‌లు లాంటివి ఉండవు.

జనరల్ స్టడీస్
బయాలజీ



నిర్మాణం: వైరస్‌లు సరళ నిర్మాణంతో ఉంటాయి. వీటిలో 1) కేంద్రకామ్లం 2) ప్రొటీన్ తొడుగు అని రెండు భాగాలు ఉంటాయి. కేంద్రకామ్లం మధ్యలో ఉండి దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి న్యూక్లియోక్యాప్సిడ్ అని పిలుస్తారు. కేంద్రకామ్లం, ప్రొటీన్ ఉండటం వల్ల వైరస్‌లను 'న్యూక్లియో ప్రొటీన్ రేణువులు' అంటారు. ఇవి కాకుండా కొన్ని వైరస్‌లలో ఎంజైమ్‌లు, లిపిడ్‌లు, లైపో ప్రొటీన్లు ఉంటాయి. క్షీరదాల్లో వ్యాధులను కలిగించే అనేక వైరస్‌లలో ప్రొటీన్ తొడుగు బయట ఉన్న పొరను 'ఎన్వలప్' లేదా 'పరిమేయ త్వచం' అంటారు. వైరస్ కేంద్రకామ్లం చుట్టూ ఉన్న ప్రొటీన్ తొడుగును 'క్యాప్సిడ్' అంటారు. దీనివల్ల వైరస్‌లకు ఒక ప్రత్యేకమైన ఆకారం ఏర్పడుతుంది. ఇది కేంద్రకామ్లానికి రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రొటీన్ ఆతిథేయిలోకి వైరస్‌లు ప్రవేశించినప్పుడు ప్రతిరక్షక ధర్మంగా కూడా పనిచేస్తుంది. క్యాప్సిడ్ ప్రొటీన్ తొడుగులో ఉండే ప్రొటీన్ ఉపప్రమాణాలను 'క్యాప్సోమియర్‌లు' అంటారు.

వైరస్‌లలో జన్యుపదార్థం

వైరస్‌లలో ఆర్ఎన్ఏ, డీఎన్ఏ జన్యుపదార్థంగా పనిచేస్తాయి. వైరస్‌ను బట్టి ఆర్ఎన్ఏ, డీఎన్ఏల్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఆర్ఎన్ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను ఆర్ఎన్ఏ వైరస్‌లు అంటారు. ఇది ఒకే పోచ ఆర్ఎన్ఏ లేదా రెండు పోచల ఆర్ఎన్ఏగా ఉండొచ్చు. డీఎన్ఏ జన్యు పదార్థం ఉన్న వైరస్‌లను 'డీఎన్ఏ వైరస్‌లు' అంటారు. ఇది ఒక పోచ డీఎన్ఏ లేదా రెండు పోచల డీఎన్ఏగా ఉండొచ్చు. మొక్కలపై వ్యాధులు కలిగించే వైరస్‌లలో ఆర్ఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్‌లు, డాహ్లియా మొజాయిక్ వైరస్ లాంటి మొక్కల వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. సాధారణంగా జంతువులపై దాడిచేసే వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ పోలియో వైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్, రేబిస్ వైరస్, మీజిల్స్ వైరస్, ఎబోలా వైరస్ లాంటివాటిలోజన్యుపదార్థంగా ఆర్ఎన్ఏ ఉంటుంది.

వైరస్‌ల రకాలు: అతిథేయి కణంపై దాడి చేసే స్వభావాన్ని బట్టి వైరస్‌లను పలు రకాలుగా విభజించారు. అవి..

1) బ్యాక్టీరియోఫేజ్‌లు - బ్యాక్టీరియా కణంపై దాడి చేస్తాయి.
2) ఫైటోఫేజ్‌లు - మొక్కల కణాలపై దాడి చేస్తాయి.
3) జూఫేజ్‌లు - జంతువుల కణాలపై దాడి చేస్తాయి.
4) మైకోఫేజ్‌లు - శిలీంధ్ర కణాలపై దాడి చేస్తాయి.
5) ఫైకోఫేజ్‌లు - శైవల కణాలపై దాడి చేస్తాయి.
6) సయనోఫేజ్‌లు - నీలి ఆకుపచ్చ శైవలాలపై దాడి చేస్తాయి.
7) జైమోఫేజ్‌లు - ఈస్ట్ కణాలపై దాడి చేస్తాయి.

వైరస్‌ల ఆకారం: వైరస్‌లు అనేక ఆకారాల్లో ఉంటాయి. అవి..

1) దండాకారం - పొగాకు మొజాయిక్ వైరస్
2) తోక కప్ప ఆకారం - బ్యాక్టీరియోఫేజ్
3) బుల్లెట్ ఆకారం - రాబ్డో వైరస్
4) దీర్ఘచతురస్రాకారం - వాక్సీనియా వైరస్
5) బహుభుజి - అడినో వైరస్
6) గుండ్రని ఆకారం - పోలియో

నిర్వచనం

అతిథేయి కణంలోని జీవపదార్థ ప్రక్రియలను తమకు అనుకూలంగా మార్చుకుని పిల్ల వైరస్‌లను ఉత్పత్తి చేసుకునే వ్యాధికారక అతి సూక్ష్మజీవులే వైరస్‌లు.
– (పెల్జార్, శాస్త్రవేత్త)

వైరస్‌ల వల్ల మొక్కల్లో కలిగే వ్యాధులు



వ్యాధి పేరు	కలగజేసే వైరస్
పొగాకు మొజాయిక్ వ్యాధి	పొగాకు మొజాయిక్ వైరస్
వంకాయ చిన్నఆకుల వ్యాధి	వంకాయ చిన్న ఆకుల వైరస్
టమాటో ఆకుముడత వ్యాధి	టమాటో ఆకుముడత వైరస్
బొప్పాయి మొజాయిక్ వ్యాధి	బొప్పాయి మొజాయిక్ వైరస్
బంగాళాదుంప స్వల్ప మొజాయిక్ వ్యాధి	బంగాళాదుంప X వైరస్
నిమ్మ ట్రిస్టేజా వ్యాధి	నిమ్మ ట్రిస్టేజా వైరస్

ప్రత్యుత్పత్తి: వైరస్‌లు కణం బయట ప్రత్యుత్పత్తిని చూపవు. ఆతిథేయి కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇవి ఆతిథేయి కణాన్ని మొదట అంటిపెట్టుకుని కణంలోకి తమ జన్యుపదార్థాన్ని పంపిస్తాయి. దీని తర్వాత ఆతిథేయి కణాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని వైరస్‌ల భాగాలను విడివిడిగా తయారు చేసుకుంటాయి. ఇవన్నీ కలిసి పిల్ల వైరస్‌లుగా మారి ఆతిథేయి కణం నుంచి బయటకు వస్తాయి.

వైరస్‌లు-ప్రత్యేకతలు: ◆ వీటిలో కేంద్రకామ్లం, దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది. ◆ వైరస్‌ల కణంలో కణాంగాలు ఉండవు. ◆ శ్వాసక్రియ, పెరుగుదల, పోషణ లాంటివి ఉండవు. ◆ కణం బయట ఇవి నిర్జీవులుగా ఉండి, ఆతిథేయి కణంలోకి వెళ్లిన తర్వాత సజీవంగా మారతాయి. ◆ ఆతిథేయి కణంలోకి ఇవి ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే ప్రవేశిస్తాయి. ◆ ఇవి సజీవులకు, నిర్జీవులకు వంతెన లాంటివి. ◆ వైరస్‌లు బ్యాక్టీరియాలతో సహా అన్ని జీవులపై దాడి చేయగలవు. ◆ వైరస్ కేంద్రకామ్లాల లక్షణాలు పిల్లజీవులకు సంక్రమించి, ఉత్పరివర్తనం జరుగుతుంది. వీటివల్లనే వైరస్‌లను సజీవులని చెప్పవచ్చు. ◆ ఆతిథేయి కణం వెలుపల ఇవి నిర్జీవ స్ఫటికాలుగా ఉంటాయి.



రచయిత: డాక్టర్ బి. నరేష్

SENIOR INTER ENGLISH

ON HIS HAVING ARRIVED AT THE AGE OF TWENTY THREE - *JOHN MILTON*

PARAGRAPH ANSWERS 4 Marks

1. 'Time and tide wait for none' is an old saying. Discuss this in the context of the poem "On His Having Arrived at the age of Twenty Three".

A: John Milton (1608 - 1674) was a great poet in English Literature, known for his Grand Style in composing grandeur poems. His well composed poem Paradise Lost is a timeless classic as an epic.

The present poem "On His Having Arrived at the age of Twenty Three" is a devotional sonnet and his autobiographical. It glorifies God for showing mercy upon His creation. Milton uses this sonnet to symbolize his journey from doubt to self-discovery. Milton asserts the importance of time in our lives. If things like money and vehicles are lost, we can get them back with efforts, whereas we can not get back even a single moment of time, if once it is lost though we she'll down bundles of currency notes. It reminds us of the dictum that 'The time and tide wait for none'. The poet regrets for wasting the prime time of his age without producing any work of writing in the service of God. He feels so sad for not being recognized by the world, though he is mentally matured. He realises later that what is lost is lost forever and he should not waste his precious future at least here afterwards. He starts his journey as a poet, choosing poetry as the best mode to praise his task-master. The lateral realization makes the poet become a versatile genius to compose such great poems, and thus he has attained immortality as a poet through his poetry and his service to God.

Practice Questions 4 Marks

ANNOTATIONS

1. How soon hath Time, the subtle thief of youth,
Stol'n on his wing my
Three and twentieth
year!

Final Exams-2026 IMPORTANT Q&A

2. And inward ripens do that much less appear,
That some more timely happy spirits
endu'th.

For more IMP Q & A

3. All is, if I have grace to use it so
As ever in my great task
-master's eye.

Writer: SHAIK ABDUL ZILANI

సివిల్స్‌లో యువతకు ఉచిత శిక్షణ

గుంటూరు, న్యూస్‌టుడే: పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో వెంకటపతి విద్యాదీవెనలో భాగంగా యువతకు సివిల్స్‌లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, ఏపీ పశువైద్యమండలి బోర్డు అధ్యక్షుడు డాక్టర్ పీవీ లక్ష్మయ్య తెలిపారు. శనివారం కొత్తపేటలోని పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశ్రాంత సైనికుడు, సామాజిక సేవకుడు సీబీఆర్ ప్రసాద్ సహకారంతో వందమంది పురుషులు, వంద మంది మహిళలకు ఉచితంగా ఈ శిక్షణ ఇస్తామని వివరించారు. పురుషులకు వినుకొండలో, మహిళలకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో తరగతులు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ చదివిన 32 సంవత్సరాలలోపు అభ్యర్థులు మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 78420 54669. మార్చి 5న ప్రవేశ పరీక్షలు నిర్వహించి మార్చి 10 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. 6 నుంచి 12వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచిత పాఠశాల నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారికి కూడా ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. బాలలకు వినుకొండలో, బాలికలకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో ఉచిత పాఠశాల ఏర్పాటు చేశామని చెప్పారు.

సమావేశంలో లక్ష్మయ్య తదితరులు

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటమే 'ధనిక్ భారత్' విద్యాసంస్థల లక్ష్యమని ఆ సంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు అన్నారు. గుంటూరు రూరల్ పరిధిలోని పలకలూరు రోడ్డులో ఉన్న విజేత కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాసంస్థల ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 9, 10 తరగతుల విద్యార్థుల కెరియర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రమ నారాయణరావు మాట్లాడుతూ..కొత్త బోధనా పద్ధతులతోపాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని చెప్పారు. ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభించామన్నారు. తొలుత 'విజేత' విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోటివేషన్ సదస్సులో బాలలత ప్రసంగించారు. ధనిక్ భారత్ విద్యాసంస్థల ప్రతినిధి కందిమళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ధనిక్ భారత్ విద్యాసంస్థల డైరెక్టర్ బాలలత, పక్కన ప్రతినిధులు

విద్యుత్తు విజిలెన్స్ అధికారుల దాడులు

చీరాల అర్బన్: చీరాల గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. చీరాల విద్యుత్తు ఈఈ కె. జాన్ థామస్, విజిలెన్స్ ఈఈ ఎన్. భాస్కరరావు ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేసి రూ.1,62,500 అపరాధ రుసుం వసూలు చేసినట్లు జిల్లా ఎస్ఈ జి.ఆంజనేయులు తెలిపారు. సబ్ డివిజన్ సిబ్బంది 34 బృందాలుగా ఏర్పడి 2,927 సర్వీసులను తనిఖీ చేశామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు అధికారులు కృషిచేయాలని ఎస్ఈ పేర్కొన్నారు. చీరాల, వేటపాలెం, పర్చూరు డీఈఈలు బి.హరిప్రసాద్, పి. శ్రీనివాసరావు, జె. శ్రీనివాసరావు తదితరులున్నారు.

పెట్టుబడులతో స్వర్ణ బాపట్లగా తీర్చిదిద్దుతాం

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాకు వస్తున్న రూ.వేల కోట్ల పెట్టుబడులతో స్వర్ణ బాపట్లగా రూపుదిద్దుకోనుందని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో పెట్టుబడిదారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా మరుప్రోలు వారిపాలెం వద్ద 216 ఏ జాతీయ రహదారి నుంచి పాండురంగాపురం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. బాపట్లలో రూ.4,555 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 20 మంది పెట్టుబడిదారులు ముందుకు రావటం అభినందనీయమన్నారు. ఆర్-1 కేటగిరీలో 300 మందికి ఉపాధి కల్పించేలా రూ.50 కోట్లతో ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆర్-2 కేటగిరీ కింద 3,385 మందికి, ఆర్-3లో 1950, ఆర్-4 780 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. పరిశ్రమల శాఖ మేనేజర్ రామకృష్ణ, ఏపీఐఐసీ డీజీఎం మణికుమారి, జిల్లా పర్యాటక శాఖాధికారి అలీ అస్గర్ పాల్గొన్నారు.

ఫ్యాన్లు అందజేస్తున్న ఏవో మల్లికార్జునరావు

సేవా సేతుతో వసతిగృహాల్లో మెరుగైన సౌకర్యాలు

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల సేవా సేతు వెబ్‌సైట్ ద్వారా దాతల సహకారంతో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ చెప్పారు. సేవా సేతు ద్వారా రేపల్లె బీసీ బాలికల కళాశాల వసతిగృహానికి కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు రూ.50 వేల పది ర్యాక్‌లు, పది ఫ్యాన్‌లను కలెక్టర్‌కు శనివారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ మల్లికార్జునరావు తన తండ్రి దేవిశెట్టి మస్తానయ్య స్మారకార్థం వీటిని విరాళంగా అందజేశారని తెలిపారు. ఏవోను అభినందించారు. డీఆర్వో గంగాధర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖాధికారి శివలీల పాల్గొన్నారు.

పీజీఆర్ఎస్‌కు ద్విచక్ర వాహనాలపై వచ్చేవారికి శిరస్త్రాణం తప్పనిసరి

బాపట్ల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్‌లో అర్జీలు ఇవ్వటానికి ద్విచక్ర వాహనాల్లో వచ్చేవారు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. అనారోగ్యంతో ఉన్న, నడవలేని స్థితిలో ఉండి మంచానికే పరిమితమైన వారిని పీజీఆర్ఎస్‌కు తీసుకురావద్దని సూచించారు. సమస్యలపై వారి తరపున కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఒకరు వచ్చి అర్జీలు అందజేయాలన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోతే 1100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని సూచించారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
విశ్వబ్రాహ్మణ కుల వధూవరులకు సువర్ణావకాశం

నేడు విశ్వబ్రాహ్మణ కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, విశ్వబ్రాహ్మణ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. గుంటూరు ఈనాడు కార్యాలయంలో (9వ లైను, పోలీసుస్టేషన్ ఎదురుగా, అరండల్‌పేట) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (8 ఫిబ్రవరి 2026)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
92475 20500 & 95501 28306
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

బాపట్ల: బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా apbragcet.apcfss.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. గురుకుల విద్యాలయాల ప్రవేశాల గోడపత్రికలను ఆయన శనివారం ఆవిష్కరించారు. ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 19తో గడువు ముగుస్తుందన్నారు. గురుకుల విద్యాలయాల సమన్వయకర్త శ్రీదేవి, ప్రిన్సిపల్ పద్మావతి పాల్గొన్నారు.

జ్యోతిబాఫులె పాఠశాలల్లో..

వేటపాలెం, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబాఫులె వెనుకబడిన గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగాను 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యురాలు మహ్మద్ నహీదా తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, వేటపాలెం, కొండెపి పాఠశాలల్లో బాలురు, టంగుటూరు, మార్కాపురం, కనిగిరి పాఠశాలల్లో బాలికలు మార్చి 4లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. వీరికి పోటీ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 96188 80036 నంబరులో సంప్రదించాలని తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో ₹కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 128, రిటైల్ ధర - 155, చికెన్ విత్‌స్కిన్ - 225, చికెన్ స్కిన్‌లెస్ - 256.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -133 రిటైల్ ధర 160 చికెన్ విత్ స్కిన్ - 232 చికెన్ స్కిన్‌లెస్ - 264.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 140, 149, 160 చికెన్ విత్ స్కిన్ - 268 చికెన్ స్కిన్‌లెస్ - 278.

చిట్‌ఫండ్ బాధితులు స్టేట్‌మెంట్లు నమోదు చేసుకోవాలి

బాపట్ల, న్యూస్‌టుడే: నరసరావుపేట కేంద్రంగా సాగిన సాయి సాధన చిట్‌ఫండ్ సంస్థలో చిట్ హోల్డర్లను మోసం చేసిన కేసులో సమగ్ర విచారణకు సీఐడీ సిట్‌ను ప్రభుత్వం నియమించిందని సిట్ విచారణాధికారి, రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు అన్నారు. ఆయన శనివారం మాట్లాడుతూ కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు సాయి సాధన చిట్‌ఫండ్ సంస్థ వద్ద మోసపోయిన 489 మంది బాధితుల స్టేట్‌మెంట్లను అధికారులు నమోదు చేశారని తెలిపారు. ఇంకా నమోదు చేయించుకోని బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆధారాలను నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావాలన్నారు. నగదు చెల్లించినట్లుగా ఉన్న బ్యాంకు స్టేట్‌మెంట్లు, చిట్‌ఫండ్ కంపెనీకి చెందిన చిట్‌పుస్తకాలు, ఇతర చెల్లింపు రసీదులు, గుర్తింపు కార్డులు స్టేట్‌మెంట్ నమోదుకు ముందు సమర్పించాలన్నారు. సిట్ అధికారులుగా ఉన్న ఐవో, రేపల్లె డీఎస్పీ 83338 13225, మాచర్ల సీఐ 94407 96229, ఎస్సై అశోక్ 94910 10234 ఫోన్ నంబర్లలో సంప్రదించి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పాసు పుస్తకాలు సకాలంలో అందజేయాలి

డేగరమూడి (మార్టూరు): రైతులకు పాసు పుస్తకాలు సకాలంలో అందజేయాలని సంయుక్త కలెక్టర్ భావన సూచించారు. శనివారం మండలంలోని రాజుపాలెం రెవెన్యూ డేగరమూడిలో పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియను ఆమె పరిశీలించారు. తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు ఈనెల 9 తర్వాత ప్రభుత్వం అవకాశం కల్పించిందని, పాసు పుస్తకాలను రైతులను అందజేసే సమయంలో పూర్తిగా పరిశీలించి అందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాసు పుస్తకాల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట తహసీల్దారు ప్రశాంతి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

ఈకేవైసీ ప్రక్రియ పరిశీలిస్తున్న సంయుక్త కలెక్టర్ భావన

రాజు బంగారుపాలెంలో మహిళకు డెంగీ నిర్ధారణ

చినగంజాం: రాజు బంగారుపాలెంలో ఓ మహిళకు డెంగీ సోకిందని చినగంజాం పీహెచ్‌సీ వైద్యాధికారి సాయి శ్రీచరణ్ తెలిపారు. మేడారం జాతరకు వెళ్లి వచ్చిన ఆమె తజ్వరంతో ఇబ్బంది పడుతూ చికిత్స నిమిత్తం ఈ నెల 3న ఒంగోలు రిమ్స్‌లో చేరారు. అక్కడ ఆమెకు డెంగీగా వైద్యులు నిర్ధారించారు. ఆమె శనివారం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. మహిళ నివాసం ఉన్నా ప్రాంతాన్ని జిల్లా మలేరియా అధికారి నాగార్జున, కమ్యూనిటీ అధికారి ఎస్.రవి, చినగంజాం పీహెచ్‌సీ వైద్యాధికారి సాయి శ్రీచరణ్ పరిశీలించారు. ఫీవర్ సర్వే, లార్వా సర్వేలు చేసినట్లు వైద్యాధికారి తెలిపారు.

విద్యార్థులకు ఉచితంగా ఇచ్చి.. అలవాటు చేసి...

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గంజాయి విక్రయం కేసులో ఐదుగురు నిందితులను కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గుంటూరులో సౌత్ డీఎస్పీ భానోదయ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో డిసెంబరు 12న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను ఎస్సై ఏక్‌నాథ్ సిబ్బందితో కలిసి కాకుమాను శివారులో తనిఖీలు చేశారు. ఓ ఆటోలో పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి పారిపోగా.. ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌లో గంజాయిని గుర్తించి అతడిని సంరక్షణ కేంద్రానికి పంపించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 6న బాపట్ల - పెదనందిపాడు రహదారిలో డంపింగ్‌యార్డు వద్ద తనిఖీ చేయగా.. బాపట్లకు చెందిన దేవరకొండ వెంకటరంజిత్‌కుమార్, జూటు చైతన్యపరమేశ్వరరావు, మల్లెల ఆరాధనరాజా, పొట్లూరి గణేష్, మచిలీపట్నానికి చెందిన జొన్నకూటి ఉదయ్‌కిరణ్‌లను అరెస్టు చేసి నాలుగు కిలోల గంజాయి జప్తు చేశారు. నిందితులు.. కళాశాల విద్యార్థులకు ఉచితంగా గంజాయి ఇచ్చి అలవాటు చేసి.. అనంతరం అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. చిన్నపొట్లాలుగా చేసి బాపట్ల, మచిలీపట్నం ప్రాంతాల్లో విక్రయిస్తున్నారన్నారు. సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై లోక్‌నాథ్ పాల్గొన్నారు.

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సౌత్ డీఎస్పీ భానోదయ, సీఐ శ్రీనివాసరావు తదితరులు

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హ్యాష్‌ట్యాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

ఈనాడు
చిత్తూరు
ఆదివారం ఫిబ్రవరి 8, 2026

అందాలనిధి

సినీ కథానాయకి నిధి అగర్వాల్ శనివారం నారాయణవనం మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో సందడి చేసింది. విద్యార్థి దశలోనే అన్ని విషయాలను ఆకళింపు చేసుకోవాలని యువతకు సందేశమిస్తూ అలరించారు. - న్యూస్‌టుడే, నారాయణవనం

అరణియార్ తీరం.. ప్రశాంత సమీరం

పిచ్చాటూరు మండలం అరణియార్ జలాశయం వద్ద పర్యాటక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వ్యూ టవర్, బోటింగ్ పాయింట్ పనులు తుది దశలో ఉన్నాయి. గార్డెన్ పనులు చేస్తున్నారు. పిల్లల ఆటవస్తువులు ఏర్పాటు చేయాల్సిఉంది. వ్యూ టవర్ నుంచి చూస్తే జలాశయం విశాఖపట్నం ఆర్కే బీచ్‌ను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో వారాంతంలో జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. - ఈనాడు, తిరుపతి

తరలిస్తాం బియ్యం.. మాకేం భయ్యం

- కర్ణాటక, తమిళనాడుకు యథేచ్ఛగా రవాణా
- ఉమ్మడి జిల్లాలో ఆగని దందా

☛ జిల్లాలో ఏ మూలన రేషన్ బియ్యం పట్టుకున్నా మూలాలు నగరి, సూళ్లూరుపేట వైపు చూపుతున్నాయి. ఇటీవల వడమాలపేటలో 20 టన్నుల రేషన్‌బియ్యం ఎస్వీపురం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరులో 2 టన్నులు, నిండ్రలో ఇటీవల 4 టన్నుల వరకు బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

☛ నగరిలో ఓ గోదాంలో పోలీసులు దాడులు నిర్వహించి 13 టన్నుల రేషన్ బియ్యం, 4 వాహనాలు పట్టుకున్నారు. దీనిపై పోలీసులు 6(ఏ) కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. అక్రమార్కులు దర్జాగా బెయిల్ తీసుకుని మళ్లీ వ్యాపారం కొనసాగిస్తుండటం గమనార్హం.

పుత్తూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అటు కర్ణాటక, ఇటు తమిళనాడు సరిహద్దు కావడంతో అక్రమ వ్యాపారులకు కలిసొస్తోంది. పశ్చిమ ప్రాంతంలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలు కర్ణాటకకు సరిహద్దున ఉన్నాయి. ఇక కుప్పం అయితే తమిళనాడు పక్కనే ఉండటంతో అక్రమ వ్యాపారులు రేషన్ బియ్యం సేకరించి వేలూరు, కృష్ణగిరి, పేర్నంబట్టు, గుడియాత్తం ప్రాంతాలకు తరలించేస్తున్నారు.

నగరి: పట్టుబడిన రేషన్ బియ్యం (పాతచిత్రం)

అధికారుల కనుసన్నల్లోనే!

నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో సేకరించిన బియ్యం కర్ణాటకు తరలిపోతోంది. తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో సేకరిస్తున్న బియ్యం తడకు చేరుతుంది. ఆపై నెల్లూరుకు చేరి వివిధ పోర్టులకు తరలిస్తున్నారు. అధికారులకు తెలిసినా మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లా నుంచి నిత్యం 10-15 లారీల రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో కిలో రూ.14కు కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో రూ.35కు విక్రయిస్తున్నారు.

అక్రమార్కుల గోదాంలోకి బస్తాలు

రేషన్ బస్తాలున్న బియ్యం ట్యాగ్‌లతో సహా అక్రమార్కులు వారి గోదాంలోకి చేర్చుతున్నారు. సరకు ఎక్కడ కొనుగోలు చేశారనే కూపీ లాగితే డొంక కదులుతుంది. ఏ పౌరసరఫరాలశాఖ స్టాకు పాయింట్ నుంచి వచ్చాయని వెల్లడవుతుంది. ఆ దిశగా అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.

ఉపిరిపోశావు.. ఉరెందుకయ్యావు!

నవ మాసాలు మోశావు
అప్పులున్నా.. తిప్పలెదురైనా
ఆకలి దప్పులు తీర్చావు
కన్నీళ్లను దాచావు.. కష్టాల కడలి ఈదావు

ఇన్ని భరించిన నీవు
మృత్యువునెందుకు ఎదురించలేకపోయావు
నీతోనే మమ్మల్ని తీసుకెళ్లావు
ఊపిరి పోసిన నీవే.. 'ఉరి'వయ్యావు

ఈ దా'రుణాలు' శాశ్వతం కాదు కదా!
ఈ 'పద్మం' ఏదో ఒక రోజు వికసించదా!
మా అమ్మవు కదూ!.. మాటిస్తావు కదూ!
మరుజన్మలోనైనా మాకు జీవితాన్నిస్తావని!

..ఆర్థిక కష్టాలతో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన పుత్తూరులో చోటుచేసుకుంది. అందరినీ కంటతడి పెట్టించింది. - వివరాలు ప్రధాన సంచికలో

కలకడ, న్యూస్‌టుడే: మాఘమాసం శుభ ముహూర్తాలతో జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొననుంది. ఈ మాసం శుభప్రదం కావడంతో ఎక్కువగా శుభ కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు, ఇలా ఒక్కటేంటి.. అన్నిటికీ మంచి రోజులు మొదలుకానున్నాయి. ఆరు నెలలు ఈ ముహూర్తాలు ఉండటం విశేషం.

ఇక అన్నీ శుభ ఘడియలే!

19 నుంచి మోగనున్న పెళ్లిబాజాలు

- ఆగస్టు నుంచి అక్టోబరు వరకు చాతుర్మాసం, శూన్యమాసం వల్ల ముహూర్తాలు లేవు. మూడు నెలలు శుభకార్యాలకు బ్రేకులు పడనున్నాయి. మళ్లీ నవంబరు, డిసెంబరు నెలలో శుభకార్యాలు రానున్నాయి.

ముహూర్తాలు ఇవీ..

ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 **మార్చి:** 1, 3, 4, 7, 8, 9, 11, 12 **ఏప్రిల్:** 15, 20, 21, 25, 26, 27, 28, 29 **మే:** 1, 3, 5, 6, 7, 8, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 27, 29 **జులై:** 1, 6, 7, 11 **నవంబరు:** 21, 24, 25, 26 **డిసెంబరు:** 2, 3, 4, 5, 6, 11, 12

న్యాయవ్యవస్థలో సాంకేతిక విధానాలు అందిపుచ్చుకోండి

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: న్యాయవ్యవస్థలో నూతన సాంకేతిక విధానాలపై న్యాయమూర్తులు అవగాహన పెంచుకుని అందిపుచ్చుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులకు 'ఈకోర్ట్స్ ప్రోగ్రాం', 'న్యాయ వ్యవస్థలో కంప్యూటర్ పరిజ్ఞానం'పై రెండు రోజుల శిక్షణను ప్రారంభించారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఎస్.కమలాకరరెడ్డి(జ్యుడిషియల్), హైకోర్టు రిజిస్ట్రార్ వి.శ్రీనివాస శివరామ్(విజిలెన్స్), కర్నూలు జిల్లా సివిల్ జడ్జి దివాకర్(సీనియర్ డివిజన్)లు రిసోర్సుపర్సన్లుగా వ్యవహరించారు. న్యాయవ్యవస్థలో కంప్యూటర్ నైపుణ్యత, ఈకోర్ట్స్‌పై రిసోర్సుపర్సన్లు వివరించారు. శిక్షణలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్, మూడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురునాథ్, నాల్గవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన, ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్, ఎనిమిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు, పదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రామచంద్రుడు, 11వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి మహేష్, 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసనాయక్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాలలోని రెండు కేంద్రాల్లో 11వ తరగతిలో చేరేందుకు 530 మంది పరీక్ష రాశారు. 199 మంది గైర్హాజరయ్యారు. 9వ తరగతిలో చేరేందుకు పట్టణంలోని హోప్ ఉన్నత పాఠశాల, జవహర్ నవోదయ విద్యాలయంలోని కేంద్రాల్లో 370 మంది హాజరయ్యారు. 158 మంది గైర్హాజరయ్యారు. నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ గీత పర్యవేక్షించారు.

సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే): నేరుగా వచ్చే భక్తులకు 10 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శుక్రవారం శ్రీవారిని 67,085 మంది భక్తులు దర్శించుకోగా రూ.3.78 కోట్ల హుండీ కానుకలు లభించాయి. తిరుపతిలో శనివారం 15 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి ఆదివారం వేకువ జామున మూడు నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో రెండువేల టోకెన్లు జారీ చేశారు.

సెమిస్టర్ ఫలితాల విడుదల

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో డిసెంబరులో నిర్వహించిన ఎమ్మెస్సీ సెరికల్చర్ కోర్సు 3వ సెమిస్టర్ ఫలితాలను శనివారం విడుదల చేశారు.

దళారుల జేబులు నిండు.. భక్తుల బేజారు..!

ముక్కంటి దర్శనార్థం భక్తులు ఎక్కువగా తిరుమంజన గోపురం (మూడో ప్రవేశ గోపురం) ద్వారా వస్తుంటారు. రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500 అంతరాలయ దర్శనం కోసం అందుబాటులో ఉంచిన కౌంటర్లలో టికెట్లు పొందేవారు. ప్రస్తుతం అక్కడకు వచ్చే భక్తులు అటు రెండో ప్రవేశ గోపురం, లేదంటే నాలుగో ప్రవేశ గోపురం వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మెట్లు ఎక్కి వచ్చిన భక్తులు మళ్లీ అటు, ఇటు వెళ్లలేక బేజారైపోతున్నారు. రూ.500, రూ.750 రాహు, కేతు పూజలు చేయించుకున్నాక మళ్లీ దర్శనం కోసం ఒకటో ప్రవేశ గోపురానికి వెళ్లాల్సి రావడంతో కష్టాలు తప్పడం లేదు. టికెట్లు తీసుకునేలోగా దళారులను ఆశ్రయించి అడ్డదారిన దర్శనాలకు వెళ్తున్నారు. ఈ కారణంగా ఆలయానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పడుతోంది. భక్తుల అవసరార్థం కనీసం రూ.200, రూ.500 టికెట్లు ఇచ్చే కౌంటర్‌ను మాత్రం అందుబాటులోకి తేకుంటే ఆలయానికి వచ్చే ఆదాయం దళారుల జేబులకు చేరే అవకాశం ఉంది. - న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

వెంకన్న బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

చంద్రగిరి, న్యూస్‌టుడే: శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంకురార్పణ ఘట్టాన్ని శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుడు మాడవీధుల్లో విహరించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

విశేష అలంకరణలో శ్రీవారి సర్వసేనాధిపతి

బ్రహ్మోత్సవాల్లో 'ఈనాడు': ఉ.8.15 -8.35 గంటలకు ధ్వజారోహణం. సా. 5 - 6 గంటలకు ఊంజల్ సేవ. రాత్రి 7 - 8 గంటలకు పెద్దశేష వాహన సేవ.

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి

- మార్చి 9 లోపు ఓటర్ల జాబితా తయారు చేయండి
- పంచాయతీ అధికారులకు ఈసీ ఆదేశం

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి అడుగు పడింది. మార్చి 9వ తేదీకి పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సుముఖత వ్యక్తం చేస్తే త్వరలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.

2022లో నాటి వైకాపా ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 716 పంచాయతీలు చేరాయి. చిత్తూరు జిల్లాలో 696 పంచాయతీలు మిగిలాయి. ఇటీవల పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు, సదుం, సోమల, చౌడేపల్లి మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడంతో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో 621 పంచాయతీలున్నాయి.

23.94 లక్షల మంది ఓటర్లు

2021 పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 23,94,612 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 11,88,049, మహిళలు 12,06,378 మంది ఓటర్లు ఉన్నారు.

ప్రభుత్వ ఆదేశాలు రావాలి

ఓటర్ల జాబితా సిద్ధం చేయమని ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాలి. - సుధాకర్‌రావు, డీపీవో

తాత్సారం ఖరీదు ప్రాణం!

- చిత్తూరు-తిరుపతి ఆరు వరుసల రోడ్డులో 600 మీటర్ల అడ్డంకి
- కొలిక్కిరాని పరిహారం పంపిణీ

ఈనాడు-తిరుపతి: ఎన్‌హెచ్-140.. రాష్ట్రాన్ని తమిళనాడు, కర్ణాటకలతో అనుసంధానించే రహదారి. నిత్యం తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులు ప్రయాణించే మార్గమిది. విపరీతమైన రద్దీ నేపథ్యంలో చిత్తూరు- తిరుపతి మధ్య రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని 2019లో పనులు చేపట్టి 2021 మే నెల నాటికి ఆరు వరుసలుగా విస్తరించారు. జిల్లాలో ఏ జాతీయ రహదారి పనులు జరగనంత వేగంగా నిర్మించారు. ఈ మార్గంలో 600 మీటర్ల నిర్మాణం కొరకరాని కొయ్యలా మారింది. 2022 సెప్టెంబరుకే కొలిక్కి వస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ చెప్పగా.. భూసేకరణపై రెవెన్యూ యంత్రాంగం తాత్సారం చేస్తుండటం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది.

అధికారులు ఒప్పించలేరా?

చిత్తూరు నగర శివారులోని కుక్కలపల్లి వద్ద మొదలై తిరుపతి శివారులోని సి.మల్లవరం వద్ద ఈ ఆరు వరుసల రోడ్డు ముగుస్తుంది. ఈ మార్గం పొడవు 61.128 కిలోమీటర్లు. 2017-18లో వేగంగా భూసేకరణ చేసి బాధితులకు పరిహారం ఇవ్వడంతో వాయువేగంతో పనులు చేపట్టారు. 2021 మే నెలాఖరుకు తొమ్మిది కిలోమీటర్ల మేర అసంపూర్తిగా ఉంది. భూములు, ఇళ్లు కోల్పోయే వ్యక్తులను ఎలాగోలా ఒప్పించి 8.40 కి.మీ. వరకు నిర్మించారు.

దెబ్బతిన్న రెండు వరుసల రోడ్డు

ఇక్కడే పీటముడి..

చంద్రగిరి మండలం పనపాకం నుంచి జక్కలవారిపల్లి వరకు 600 మీటర్లు మాత్రమే పెండింగ్‌లో ఉంది. దాదాపు 30 మంది తమ గృహాలు కోల్పోవాల్సి వస్తోందని అభ్యంతరం చెబుతున్నారు. సమీపంలోనే తమకు స్థలం చూపాలని కోరుతున్నారు. గతంలో కట్టుకున్న ఇంటికి ముందు ఖాళీ ప్రదేశం ఉందని.. దానికి వాణిజ్య ధర ప్రకారం పరిహారమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం దీనికి సుముఖంగా లేకపోవడంతో పీటముడి పడింది. బాధితులను ఒప్పించడంలో అధికారులు విఫలమయ్యారు.

- పనబాకం వద్ద 14 నెలల కాలంలో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

రాత్రిళ్లు భయంభయంగా

ప్రస్తుతం 600 మీటర్ల మేర రెండు వరుసల్లోనే ప్రయాణించాలి. దీనికితోడు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు రోడ్డు కొంతమేర దెబ్బతింది. అప్పటివరకు వేగంగా వచ్చిన వాహనాలు ఇక్కడ అనివార్యంగా నిదానంగా వెళ్లాల్సి వస్తోంది. రాత్రిళ్లు ఎదురుగా వచ్చే వాహనం లైటింగ్ ఇబ్బంది పెడుతుండటంతో భయం భయంగా వాహనాలు నడపాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనదారులకు ఒక్కోసారి ఏమీ కనపడక ప్రమాదాల బారిన పడుతున్నారు.

40 నెలలవుతున్నా.. అంతే..

2022 సెప్టెంబరు నాటికే పెండింగ్ పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. 2022 జూన్‌లో స్పష్టం చేశారు. ఆయన నిర్దేశించిన గడువు దాటి 40 నెలలవుతోన్నా ఇంకా అతీగతీ లేదు. ఇప్పటికైనా బాధితులతో మాట్లాడి వారి అభ్యంతరాలు పరిష్కరిస్తే ప్రయాణికులకు అవస్థలు తప్పుతాయి.

లాభాలు పట్టు

- గిట్టుబాటు ధరతో రైతుల్లో ఆనందం
- రూ.900కు చేరిన బైవోల్టిన్ రకం

విపణిలో పట్టు ధరలు పెరగడంతో సెరికల్చర్ రైతులకు గిట్టుబాటు ఆదాయం సమకూరుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండు కలిగిన బైవోల్టిన్ పట్టుతో పాటు కోలార్ చిన్నా రకం పట్టు గూళ్ల ధరలు ఊపందుకోవడంతో అన్నదాతల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

శాంతిపురం, న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాల్లో వేలాది రైతు కుటుంబాలు పట్టుసాగు చేపడుతున్నాయి. అనుకూల వాతావరణంతో పాటు ఇరుగు.. పొరుగున మార్కెట్ వసతి ఉండటంతో అన్నదాతలు సెరికల్చర్‌ను ఆదాయ వనరుగా మలుచుకున్నాయి.

దిగుబడి తగ్గి.. ధరలు పెరిగి..

మంచుతో పాటు చలి తీవ్రత వల్ల మల్బరీ ఆకు దిగుబడి తగ్గుముఖం పట్టడం.. పట్టు ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో 150 చాకీ పురుగులకు సరిపడే మల్బరీ ఆకు ప్రస్తుతం 100 పురుగుల పెంపకానికి సరిపోతుంది. స్థానిక మార్కెట్లతో పాటు కర్ణాటకలోని కోలారు, శిల్లఘట్ట, విజయపుర, రాంనగర్ మార్కెట్లలో పట్టుగూళ్లను విక్రయిస్తూ.. ఆశించిన ఆదాయాన్ని గడిస్తున్నారు. పట్టు రీలింగ్ పరిశ్రమల్లో ఆటోమేటిక్ యంత్రాలను ఏర్పాటు చేయడం కూడా కలిసొచ్చింది

ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి

ఏళ్ల తరబడి పట్టు సాగును నమ్ముకున్న రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తుండటం వల్ల కష్టానికి తగిన ఆదాయం చేతికందుతోంది. బైవోల్టిన్ సాగుకు అందిస్తున్న(కిలో గూళ్లకు రూ.50 వంతున) ప్రోత్సాహకాన్ని గత కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. దీనిపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. - సుబ్రహ్మణ్యం, రైతు, కొత్తూరు

లెక్క తేలింది.. జమే తరువాయి

- ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారులకు గత ప్రభుత్వంలో నిలిచిన బిల్లులు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. ఫలాలు అందితేనే పేదలు అభ్యున్నతి చెందుతారు. 2016-19 మధ్యలో అప్పటి తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు వైకాపా ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్ని నిలిపేసింది. దీంతో అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్న పేదలకు వడ్డీల భారం తడిసి మోపెడైంది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అప్పట్లో ఆగిన బిల్లుల చెల్లింపులకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పూర్తయిన ఇళ్లను క్షేత్రస్థాయిలో సర్వే చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు.

నియోజకవర్గం	లబ్ధిదారులు
పలమనేరు	4335
పూతలపట్టు	4913
చిత్తూరు	1897
జీడీనెల్లూరు	5077
కుప్పం	5489
నగరి	2145

23,856 మందికి రూ.40 కోట్ల బకాయిలు

ఎన్టీఆర్ హౌసింగ్ కింద అప్పట్లోనే ఇంటి నిర్మాణానికి సాధారణ కేటగిరీలో రూ.2 లక్షలు, ఎస్సీ/ఎస్టీలకు రూ.2.50 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో పూర్తయిన ఇళ్లకు సంబంధించి గతేడాది సర్వే చేశారు. సర్వేలో ఆయా గృహాల వద్దకు వెళ్లి తాజా పరిస్థితిని తెలిపేలా ఫొటో తీసి హౌసింగ్ యాప్‌లో వివరాల్ని అప్‌లోడ్ చేశారు. 2019 నాటికి జిల్లాలో 23856 గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు రూ.40 కోట్లు రావాల్సి ఉంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లు బకాయిల జాబితాను ప్రభుత్వానికి నివేదించామని, నిధులు విడుదలైన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని గృహ నిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు.

'ఉపాధి హామీని నీరుగారుస్తున్న భాజపా'

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు వర్గాల వారి కోసం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (జీరామ్‌జీ) చట్టాన్ని భాజపా ప్రభుత్వం నీరుగారుస్తుందని పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. శనివారం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 40శాతం, కేంద్ర ప్రభుత్వం 60శాతం ఇస్తామని చెప్పడం ప్రజలకు ద్రోహం చేసినట్లేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన అనేక పథకాలు అన్ని రాష్ట్రాల్లో ఆచరణలో పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అటు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని షర్మిల పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగురవంబాబు, ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెంకటచలపతి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

104FM Tirupati
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశి వాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - రా॥ 7
# హాష్‌టాగ్	రా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

డిస్ట్రిబ్యూటర్స్ కావలెను
VISAKHA DAIRY
...The Health of India
విశాఖ డెయిరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అగ్రగామి డెయిరీ అయిన విశాఖ డెయిరీకి
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య సిటీల పరిధిలో
పాలు మరియు పాల ఉత్పత్తుల పంపిణీదారులు
(DISTRIBUTORS) కావలెను.
ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించండి...
శ్రీ కె.వి. గణేష్ గారు
7989537829
E-MAIL ID: marketing@visakhadairy.com

RASS-KRISHI VIGYAN KENDRA
RASS Seva Nilayam, Annamaiah Marg, AIR Bye Pass Road, Tirupati - 517502, Tirupati dt., A.P. Mobile: 7981070420

Applications are invited for the following post under the Scheme of Krishi Vigyan Kendra, RASS (NGO) and **Position Co-terminus with the scheme**

S. No.	Post	Pay Scale	Age	No. of positions	Qualifications
1.	Jeep Driver	Pay Scale: 21700-69100 (Level 3 as per 7th CPC)	18-30 Years	01	Essential: i) 10th pass from a recognized board. ii) Possession of a valid and appropriate driving license from prescribed Government Authority (The candidate will have to pass the practical skill test to be taken by an appropriate Committee of Institute). Desirable: One year trade certificate in the relevant field from ITI or Experience of driving in a recognized institution; or Experience of motor Mechanic Work.

For details, please log on to our website WWW.KVKCHITTOOR.ORG. Last date of receipt of application is **15 days (22.02.2026) from the date of advertisement**
Chairman, Rashtriya Seva Samithi (RASS) - Krishi Vigyan Kendra

మా వైద్య నిపుణులను సంప్రదించండి - అపోలో చెన్నై
ఆర్థరైటిస్ & రుమటాలజీ
క్లినిక్ @ చిత్తూరు
Apollo HOSPITALS CHENNAI
లక్షణాలు/పరిస్థితులు:
- రుమటాయిడ్ ఆర్థరైటిస్
- వెన్నుముక సంబంధ ఆర్థరైటిస్,
- ఎముకల సంబంధ ఆర్థరైటిస్
- బోలు ఎముకల వ్యాధి
- లూపస్ (SLE)
- నొప్పితోకూడిన కీళ్ళవాపు
- సొరియాటిక్ ఆర్థరైటిస్
- ctd-ఊపిరితిత్తుల రుగ్మత

డా. రమేష్ రామమూర్తి
M.D., D.M. (రుమటాలజీ)
సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్
ఆర్థరైటిస్, రుమటిజం, మెడనొప్పి, వెన్ను నొప్పి & కీళ్ళనొప్పుల నివారణకు సంప్రదించండి.
(కీళ్ళు, కండరాలు మరియు బంధన కణజాలాల స్పెషలిస్ట్)
శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026 | ఉ.10.00 నుండి మ.1.00 గం. వరకు
అపోలో క్లినిక్
17-III, సుందరయ్యర్ స్ట్రీట్
చిత్తూరు - 517001.
అపాయింట్‌మెంట్స్ కొరకు కాల్ చేయండి: 91006 81066/ 98854 15915

(c) eenadu

'ఈ-కోర్టు'తో న్యాయసేవలు

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: అర్హులు సత్వరం న్యాయం పొందేందుకు.. న్యాయసేవలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కోర్ట్ యాప్‌ను రూపకల్పన చేసింది. జిల్లా న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన ఈ-కోర్టులో అందించే సేవలన్నీ చరవాణిలో యాప్ ద్వారా పొందొచ్చు. కక్షిదారులు కేసు వివరాలతో పాటు వాయిదాలు, కోర్టు సెలవులు వంటి వివరాలను ఇందులో తెలుసుకోవచ్చు. ఇంతవరకు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి మాత్రమే లభ్యమయ్యే సమాచారం అంతా ఇక అందరికీ ఇందులో లభిస్తుంది.

ఇలా పొందండి..

గూగుల్ ప్లే స్టోర్‌లో 'ఈ కోర్ట్స్ సర్వీసెస్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీని ద్వారా జిల్లా న్యాయసేవాధికార సంస్థ సేవలు కూడా పొందొచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయసేవల కమిటీల నుంచి ఉచిత న్యాయసేవలు అందుకోవచ్చు. కేసులకు సంబంధించి కావాల్సిన సాఫ్ట్ కాపీలనూ యాప్ ద్వారా పొందొచ్చు.

ఉపయోగాలివీ..

- సీఎన్ఆర్, ఎఫ్ఐఆర్ సంఖ్యల ఆధారంగా కేసుల వివరాలు తెలుస్తాయి.
- ఏ న్యాయస్థానంలో ఏ న్యాయమూర్తి ఏ కేసులు విచారిస్తున్నారనేది 30 రోజుల వివరాలు కాజ్ లిస్ట్‌లో అందుబాటులో ఉంటాయి.
- కేసు సంఖ్య, ఫైలింగ్ నంబరు, న్యాయవాది పేరు, కేసు, కక్షిదారు వివరాలు, ఇతర సమాచారాన్ని కేసు స్థితి ఐచ్ఛికం ద్వారా పొందొచ్చు.
- ఈ-పే ఆప్షన్ ద్వారా చలానాలు, ఈ-ఫైలింగ్, వర్చువల్ కోర్టు జడ్జిమెంట్ సెర్చ్ వంటి సేవలు అందుకోవచ్చు.

క్రీడా ప్రాంగణం.. ఇక వసతులు ఘనం

డీఎస్ఏలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు

డీఎస్ఏ ఇండోర్ మైదానంలో సాధన చేస్తున్న ఆటగాళ్లు

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: క్రీడారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆటగాళ్ల సాధన చేసేందుకు మెరుగైన సౌకర్యాల కల్పన పనులు కార్యరూపం దాల్చనున్నాయి. జిల్లా కేంద్రం చిత్తూరులోని మెసానికల్ మైదానం.. బహుళ క్రీడల సాధనకు వేదికగా ఉంటుంది. క్రీడాకారులు క్రికెట్, ఖోఖో, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ తదితర క్రీడాంశాల్లో సాధన చేస్తుంటారు. వసతుల లేమి ఆటగాళ్లను వేధిస్తూ ఉండేది. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేదు. మైదానంలో సౌకర్యాలు కల్పించే పనుల్లో వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు.

శాప్ ఛైర్మన్ పరిశీలన

కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మైదాన రక్షణతో పాటు సుందరీకరణ పనులకు సంకల్పించింది. గతేడాది నవంబరులో శాప్ ఛైర్మన్ రవినాయుడు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మైదానాన్ని పరిశీలించారు. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వెంటనే టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నారు.

కల్పించే సౌకర్యాలివే

మైదానంలో అభివృద్ధి పనులకు రూ.2 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పరుగు పోటీల్లో సాధన కోసం మైదానంలో 400 మీటర్ల అధునాతన అథ్లెటిక్స్ ట్రాక్‌ను నిర్మించనున్నారు. స్కేటింగ్ రింగ్‌ను మల్టీపర్పస్‌గా వినియోగించుకునేలా ఆధునికీకరించనున్నారు. ● మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణం.

● డార్మిటరీ మొదటి అంతస్తులో వంటగది భోజన శాల ఏర్పాటు. ● గ్యాలరీల్లో పెయింటింగ్, మైదానం చుట్టూ ఉన్న ప్రహరీకి వైర్ ఫెన్సింగ్ ఏర్పాటు

● డీఎస్ఏ మైదానంలో అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని డీఎస్‌డీవో ఉదయ్‌భాస్కర్ తెలిపారు.

'అత్యుత్తమ క్రీడావిధానం అమలు చేస్తున్నాం'

పోటీలు ప్రారంభిస్తున్న శాప్ ఛైర్మన్ రవినాయుడు, చిత్రంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: ఒడిశా, కేరళ, హరియాణా తదితర రాష్ట్రాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ క్రీడావిధానం అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా శనివారం జరుగనున్న ఐదో దక్షిణాది షూటింగ్‌బాల్ జూనియర్, సీనియర్ ఛాంపియన్‌షిప్-2026ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంక్ ఆహారాలకు క్రీడాకారులు దూరంగా ఉంటూ వ్యాయామం చేయాలని సూచించారు. శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ షూటింగ్‌బాల్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారని, అందుకే ఈ క్రీడకు శాప్ గుర్తింపునిచ్చినట్లు చెప్పారు. పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తరలివచ్చారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వాసు, తెలుగు యువత నేత రంజిత్, షూటింగ్‌బాల్ సమాఖ్య పరిశీలకుడు ఇళయరాజన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుశరాముడు, సీడీసీఏ కార్యదర్శి సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

గణనాథుడి సేవలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీవరసిద్ధి వినాయక స్వామిని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.జ్యోతిరామన్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించారు. సూపరింటెండెంట్ వాసు, ఇన్‌స్పెక్టర్ రవి, చిత్తూరు న్యాయస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

చిరస్మరణీయుడు ముద్దుకృష్ణమనాయుడు

గాలి ముద్దుకృష్ణమనాయుడి విగ్రహం వద్ద ఎమ్మెల్యే భానుప్రకాష్, తెదేపా నాయకులు

నగరి, న్యూస్‌టుడే: పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన దివంగత మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు చిరస్మరణీయులని, ఆయన చూపిన బాటలోనే నేడు నగరి నియోజకవర్గంలోని తెదేపా నాయకులు నడుస్తున్నారని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. ముద్దుకృష్ణమనాయుడు వర్ధంతిని నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం తెదేపా శ్రేణులు నిర్వహించారు. నగరి టవర్ క్లాక్ వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే భానుప్రకాష్ నివాళులర్పించారు. పేదలకు అన్నదానం చేశారు.

ఉపాధ్యాయుడి సస్పెన్షన్

గుర్రంకొండ, న్యూస్‌టుడే: బాలికలను వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. గుర్రంకొండ మండలం తరిగొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వైధింపులకు పాల్పడినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను శనివారం సస్పెండ్ చేశామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని డీఈవో తెలిపారు.

నియంత్రికలు అమర్చడంలో జాప్యం చేయకండి

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: నూతన వ్యవసాయ సర్వీసులకు తీసుకెళ్లిన నియంత్రికలను జాప్యం చేయకుండా తక్షణమే అమర్చి ఛార్జింగ్ చేయాలని విద్యుత్తు శాఖ చిత్తూరు అర్బన్ డివిజన్ ఈఈ మునిచంద్ర పేర్కొన్నారు. శనివారం స్థానిక ఈఈ కార్యాలయంలో ఇంజినీర్లు, అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో 280 వ్యవసాయ సర్వీసులు జారీ చేయాల్సి ఉండగా.. రెండు రోజుల్లో 50 సర్వీసులు, మిగిలిన సర్వీసులను వీలైనంత త్వరగా జారీ చేస్తామన్నారు.

సమష్టి కృషితో ప్రపంచ రికార్డు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉద్యోగుల సమష్టి కృషితో కుప్పంలో 24 గంటల వ్యవధిలో 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సాధించామని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీఏ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు.

సిబ్బందికి ధ్రువపత్రం అందిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

నీటి సంపులో పడి యువకుడి మృతి

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాసులు శనివారం రాత్రి తెలిపారు. మండలంలోని సంక్రాంతిపల్లె సమీపంలోని ఓ గ్రానైట్ పరిశ్రమలో పని చేస్తున్న రాజస్థాన్ రాష్ట్రం నాగూర్‌జిల్లాకు చెందిన గౌతం పూరి గోస్వామి(26) ప్రమాదవశాత్తూ పరిశ్రమలోని నీటి సంపులో పడి మృతి చెందాడు. ఇతనికి ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందాడని తెలిపారు. మృతుని సోదరుడు సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.

క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టిందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ పొందిన సిబ్బందిని జిల్లాల వారీగా నియమించిందని చెప్పారు. క్యాన్సర్ నివారణకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కేసులను త్వరితగతిన గుర్తించేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

శ్రీ విఘ్నేశ్వర్ స్వామి ఇంటీరియర్ డిజైనర్స్ కబోర్డ్స్, డబుల్‌కాట్ విండోస్ ద్వారాలు అల్యూమినియం వర్క్ మరియు అపార్ట్‌మెంట్ వర్క్ ప్లానింగ్ మిషన్‌తో పాటు వర్క్స్ చేయబడును. ✆ 95812 56014.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ఫ్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

నెల్లూరులోని పడారుపల్లి, కొండాయపాళెం, కనుపర్తిపాడు, వేదాయపాళెం, బి.వి.నెల్లూరు, చెముడుగుంట, కాకుటూరు, వెంకటాచలం, పొదలకూరు & ముత్తుకూరు రోడ్డులలో ప్లాట్లు అమ్మ / కొన ✆ 9704887789, 9440934689

మీ సొంతఇంటి నిర్మాణానికి కేవలంRs.1600లకే నాణ్యమైన కట్టుబడితో మీకు నచ్చిన స్టీలు& సిమెంట్‌తో కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగులు మీకు సకాలంలో కట్టి ఇవ్వబడును. Cont: స్టెల్త్ ఇంజనీర్స్. TPT. 93936 26376, 9133848804.

FLAT FOR SALE

GENERAL

తిరుచానూరు రోడ్డులోని పద్మావతి పురం, గాలిముద్దుకృష్ణమనాయుడు స్ట్రీట్‌లో TempleView రెసిడెన్సీలో ఫ్లాట్‌నెం:102,1600 Sqft, ఉత్తరముఖం ట్రిబుల్ బెడ్‌రూమ్‌ని అమ్మబడును. ధర: 60 లక్షలు ✆ డా|| నారాయణ రాజు: 90521 60690, వాచ్‌మెన్ రాజమ్మ: 6309585533.

3 BHK East Facing, Semi Furnished Flat with 3 Bath Rooms measuring 1409 Sft. is for Sale. Location: Sri Srinivasa Residency, beside Bhupal Housing Colony Arch, Karakambadi Road, Tirupati. Contact: 73372 66995.

Flat for Sale. 3BRK, Flat No.: 416, Srimani Towers, Lakshmipuram, Tirupathi. North Facing. 7032442719, 9491859439.

NEW EAST 4TH FLOOR/ West 1st Floor 3BHK Flats 1450 Sft SALE at Hathiramji Colony, Near Annamaiah Circle, TPTY.9885275099.

2BHK లీలావతి రెసిడెన్సీ 23-10-80/5, న్యూ మారుతి నగర్ ఎక్స్‌టెన్షన్, ఎం.ఆర్.పల్లి, రాయల్‌నగర్, తిరుపతి. Cont: 98485 57776.

HOUSE FOR SALE

GENERAL

తిరుపతి కాటన్‌మిల్, బస్టాండ్ దగ్గర రోడ్డు, 30/48, 40 అం|| ఉత్తరం G+1 పెంట్‌హౌస్ Own కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ అమ్మబడును. కారుపార్కింగ్, బోర్ వాటర్ Only పార్టీస్.6301663544.

3BHK Apartments for sale in Prime Location Near 3 Universities at Tirupati call 98665 14054 for details.

తిరుపతి కపిలతీర్థం దగ్గరలో NGO's కాలనీలో అపార్ట్‌మెంట్ నందు Ready to Occupy 2 BHK Pent House అమ్మకానికి కలదు. ✆ 96668 21667.

తిరుపతి - తుమ్మలగుంట పంచాయతీ ఆఫీస్ సమీపంలో 17అంకణముల రెండంతస్తుల ఇల్లు అమ్మకమునకు కలదు. ✆ 97056 88405, 91823 22151.

తిరుపతి, శ్రీనివాసపురం నందు G+3, దక్షిణ ముఖం కలిగి 59అంకణముల గల ఇల్లు అమ్మకమునకు ఉన్నది. Contact: 80996 66099.

తిరుపతి ఆంధ్రాబ్యాంకు కాలనీ అవిలాల పంచాయితీలో G+1 ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి కలదు. 94418 77128, 93901 45085.

LAND FOR SALE

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

తిరుపతి శ్రీనివాసపురంలో రాయలసీమ కాలేజి రోడ్డుకు చైతన్య స్కూల్ ప్రక్కన 50x72 కొలతలతో దక్షిణముఖం గల స్థలం అమ్మబడును. ✆ 93936 01299.

తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం కొత్తూరు గ్రామము 38 సెంట్లు కన్వర్షన్ భూమి 228 అం||లు NH రోడ్డు ఆనుకొని వున్నది అమ్మబడును. ✆ 98483 15763.

PLOT FOR SALE

GENERAL

తొండవాడ మెయిన్‌రోడ్డు జె.ఎస్. రోడ్డు సర్వే నెం: 220-3, 220-4 ప్లాట్ (టేక్ వుడ్ ట్రీస్) 219 అంకణములు అమ్మకానికి కలదు. Cont: 98497 55977.

166 ankanams West facing plot for sale in STV nagar, Air Bypass Road, Tirupati. Ph: 8073415714

TUDA APPROVED 90x80 (200Ankanams) East/ West 40'Roads with Compound Wall, Bore for Sale at Taduku Puttur. ✆ 98492 84874.

చిత్తూరు బోడికొండ వద్ద గల లేఅవుట్ నందు సుమారు 1800 Sft గల కార్నర్ ప్లాట్స్ అమ్మబడును. కావలసిన వారు సంప్ర. ✆ 62811 85837.

ఎయిర్‌పోర్ట్ సమీపంలో వికృతమాల నందు భాను గ్రీన్ గార్డెన్స్ వెంచర్‌లో ప్లాట్ నెం 577 తూర్పు ఫేస్ 65.5 అం|| ఒక అం|| 37000. 9959228774.

తిరుచానూరు అమ్మవారి గుడి నుండి పాడిపేట రూట్ 3కి.మీ దూరంలో తుడ ఫైనల్ అప్రూవల్ ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ అం||57 వేలు, (33x60)55 అం|| ఫుల్లీ డెవలప్ అన్ని వసతులు గల ప్లాట్లు అమ్మబడును. 8099988088.

తిరుపతి IIT, IISERకేంద్ర ప్రభుత్వవిద్యాసంస్థల దగ్గరలో ఫైనల్‌అప్రూవ్డ్ గల ప్లాట్లు అతి తక్కువ ధరకే, డైరెక్ట్ ఓనర్. 9966262221/9502774175.

ఏర్పేడు to వెంకటగిరి రోడ్డు పల్లం నందు అప్రోవెల్ కలిగిన 36.66 అంకణాల ప్లాట్ కేవలం రూ.6,25,000/- మాత్రమే. సంప్ర: 80997 85333.

తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ Opp: తుడా అప్రూవల్ లేఔట్‌లో తక్షణ గృహ నిర్మాణానికి అనువైన ప్లాట్లు. 1 sq.ft 1500 రూ. సంప్ర:99660 66111.

తిరుపతి, ద్వారకానగర్, Opp:S.V.అగ్రికల్చర్ కాలేజ్‌వద్ద 47x72=94 అం||.(సౌత్‌ఫేస్) & 47x92=120అం|| (నార్త్‌ఫేస్) Plot అమ్మబడును. 89703 33399.

LEASE/ RENT

GENERAL

NEW CONSTRUCTION Building HomeStayకు లీజుకు ఇవ్వబడును. 200ft NHకు సమీపములో/అవిలాల, తిరుపతి. 9490922944, 9392028569.

COMMERCIAL SHOP PLACE FOR RENT
తిరుపతి కమర్షియల్ మున్సిపల్ కార్పొరేషన్ జంక్షన్‌లోని కరూర్ వైశ్యాబ్యాంక్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంచి వ్యాపారానికి అనువైన 550 చదరపు అడుగుల జాగా బాడుగకు కలదు.
-: CONTACT :- 90001 11272

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

తిరుపతిలో కాలేజ్‌కి 3 అంతస్థుల భవనము కావలెను. ✆ 70131 19918.

TO LET

Tolet G+2 కమర్షియల్ బిల్డింగ్. RCరోడ్, అవిలాల,తిరుపతి. GF415Sft, 1st/2nd 394Sft. ఆఫీసు/ ఇన్సిట్యూట్స్/ క్లినిక్స్/ IT/ షోరూంలకు. 94405 85279, 79890 87225

TO-LET: 2BHK, East Facing 1st Floor available for rent at 4-35/A, Sri Krishna Nagar, MR Palli, Tirupati. ✆ 90527 93238.

తిరుపతిలో 80x100, 40x100కొలతలు గల 2 గోడౌన్‌లు అద్దెకు కలవు. రామాపురం రోడ్డు, CPR Villas &GATEకాలేజ్‌కి Opp.✆9346211020.

చంద్రగిరి కొత్తపేట, బజారువీధి, D.No:2/7,2BHK హౌస్, 24Hrs. వాటర్ మరియు ఏసీతో కలిపి అద్దెకుఇవ్వబడును. 98858 01024, 94903 62354.

1-5-563 1st ఫ్లోర్, కొమ్మినేని బిల్డింగ్స్ Opp:S.V. మ్యూజిక్ కాలేజ్, తిరుపతి. Hill Bottam Stays, LuxuryRooms 3rd ఫ్లోర్, Con: 98485 57776, 92855 50777.

తిరుపతి PK లేఔట్ పార్థిడెంటల్‌కు Opp: MPRC బిల్డింగ్ నందు 2 షాపులు అద్దెకు ఇవ్వబడును. 99085 47557, 94407 99968.

TOLET/ LEASE
COMMERCIAL SPACE
K.T.Road, TIRUPATI
(Premium Location)
3 Floors with Parking
Ideal for
CORPORATE & REGIONAL OFFICES
IT FIRMS | BANKS | SHOWROOMS etc.
Cont: 9866858628, 9100679196

JOBS

WANTED MALE Process Associates Qual: Degree/ Diploma with Typing Skills of 25 NWPM, Sal: 14K to 18K. Mob: 80967 30137.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

Teachers LKG to 10th. Salary, 15K-40K, Drivers upto 22K, Watchman upto 15K. RTS Schools, Mangalam, TPT. ✆ 93923 22270.

Wanted Female Hostel Incharges Qualification any Degree. Age Limit: 25 to 45 Years. Salary upto: 15,000/- working Location: Master Minds College, Tirupati. Contact: 89781 80843.

WANTED Female Office Asst. our Tirupati Office. Skilled in MS Office, Tally, Salary 15000/-, PF, ESI, Cont: 99490 08909.

ADMISSION PRO for Om Narayana E.M. High School. Q: Any Degree, S: 15 to 30K + Incentives, TPT. Anmh, NLR Dt. ✆ 81068 91985.

WANTED SALES Executives for a Leading Auto Mobile Company in Tirupati. Con: 91007 73493, Email: hr@hoshikia.com

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

CHINMAYA VIDYALAYA Tirupati WantedTeachers for English,Science,Hindi, PET, Chemistry. Montessori Trained Teachers. Good Fluency inEnglish Qualified & Experienced Candidates Preferred Send your CVonor before 12th Feb2026 tothe email: chinmayavidyalayatpt2 @ gmail.com. 7995813624.

REQUIRED A COMPUTER Known person either full or Part Time. College Students can also Apply. Cont: 63050 13932.

Wanted B.Com/ M.Com/ MBA Finance to be work as Field Executive in Chittor/ Tirupati in a Reputed Audit Firm Interested persons (Male Only) Cont.70135 11502 or mail to: kowthahr @ gmail. com

ప్రముఖ అడ్వకేట్ లా ఫర్మ్ ఆఫీసు నందు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఏరియాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. కంప్యూటర్ అనుభవం తప్పనిసరి. జీతం 10,000/- to 12,000/-. సంప్ర: 94412 49798.

బజాజ్ ఎలక్ట్రానిక్స్, TPTలో ప్యాకింగ్ హెల్పర్స్, వెయిట్ లిఫ్టింగ్, బాయ్స్. జీ 13K, హౌస్ కీ. (F)జీ. 9.5K, సె.గార్డ్స్ జీ. 12K. 99891 39239, 81791 96300.

ప్రముఖ MNC కంపెనీ తిరుమల కొండపై గెస్ట్‌హౌస్‌లో పనిచేయుటకు కాఫీ సర్వీస్ బాయ్స్, హౌస్‌కీపింగ్ వర్కర్స్ ఎలక్ట్రీషియన్ వెంటనే కావలెను. Ph: 9866355113.

కారు డ్రైవర్ తిరుపతిలో 3 స్టార్ హోటల్ కోసం పనిచేయుటకు కావలెను. Cont: 9000095333.

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ F/M కావలెను. ఇంటర్నేషనల్ మ్యాట్రిమోనియల్ కన్సల్టెన్సీ తిరుపతి బ్రాంచ్ కొరకు. 98666 98833, 98855 28453.

తిరుపతి ఎయిర్ బైపాస్‌రోడ్లో గల KVR జ్యువెలరీలో పనిచేయుటకు Sales Executives కావలెను. Q-డిగ్రీ, Age25 - 35Y. ఆకర్షణీయమైన జీతం. 770249 6916, 86397 68068.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్‌/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

ప్రముఖ కంపెనీలో టీం లీడర్స్‌గా చిత్తూరు, తిరుపతి ఏరియాలలో On/ Off Roleలో M/F కావలెను. Q: డిగ్రీ, MBA, MCA etc., ✆94403 51657.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

గూడ్స్ ఆటో డ్రైవర్ -1 no. (టౌన్‌లో డెలివరీ చేయుటకు) Tally బిల్లింగ్ person-1no. సేల్స్ పర్సన్స్ -2 no's కావలెను. Cont: 97034 02722

MGB బజాజ్ టూవీలర్ షోరూమ్ కలికిరికి టెక్నీషియన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. పీలేరు& మదనపల్లె నుండి కూడా రాగలరు. ✆ 92467 77131.

తిరుపతిలోని శ్రీ సాయిపద్మ సూపర్ మార్కెట్‌లో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జ్ గల కాషీయర్ (M/F) Q: Deg/ Int& డెలివరీ బాయ్స్, అసిస్టెంట్స్ కావలెను. 97045 00005.

SLRT ట్రాన్స్‌పోర్ట్ పార్సిల్ సర్వీసు చిత్తూరు &కర్నూల్ నందు పనిచేయుటకు ఆపరేషన్స్ నందు అనుభవంగల మేనేజర్‌లు కావలెను. ✆ 9248193949 Email: slrthyd@gmail.com

ఒంటరి 80 సం|| పురుషుని, వంటఇంటిపనులకు అక్కడే వుండి అతని సహాయంగా వుండుటకు స్త్రీకావలెను. జీ:25వేలు.ఫ్రీ రూం, మీల్స్ తిరుపతి. 9182307077.

TELE CALLING కొరకు House Wifes మరియు Retired Persons కావలెను. Contact: 86867 78080.

మెడికల్ షాప్‌లో రెండు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అవసరం. మంచి జీతం. Cont: 93467 77932.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హింది, తమిల్ ఇంగ్లీష్ ఏవైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 7760062220.

CHRISTIAN MEDICAL COLLEGE
Ida Scudder Road, Vellore-4, TN.
SITUATION VACANT
Post : DEPUTY SECURITY OFFICER
Department : Security Services - G.S.Office (Chittoor Campus)
Qualifications : Any Graduate + 10 Years of relevant experience
Age limit : 60 years and below
Consolidated Salary : As per Institutional Norms.
Experience : Previous experience in Armed Forces / Police service in Senior position.
Please log on to https://clin.cmcvellore.ac.in/cmcapp/listapplication.aspx
Link – "Vacancies". Icon – "Deputy Security Officer"
Hard Copies and emails will not be accepted.
Apply on or before 28.02.2026.
Note: Applications should be made online. Applications through other job portals will not be considered.
General Superintendent, CMC Vellore

WANTED — HONDA
• SALES CONSULTANTS
• ADVISORS
• TECHNICIANS
• DRIVERS
Qly.: Any degree
LM AUTOMOTIVES INDIA PVT. LTD.
Renigunta Road, TIRUPATI.
✆ 7702213222 / 9908542222

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768.

HEALTH & CARE — ఆరోగ్యమే మహాభాగ్యం

మనోహరి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్
యూరాలజి & ఐవిఎఫ్ సెంటర్
548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2220244, 7659077770
కిడ్నీలో రాళ్ళు? ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్టు, కోత లేకుండా చికిత్స
కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు
యూరాలజి, గైనకాలజి, గ్యాస్ట్రో, ల్యాపరోస్కోపి, టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్
Dr. K.HARSHA MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS CONSULTANT UROLOGIST & ANDROLOGIST

DENTAL

మేఘన దంత వైద్యశాల
18-2-91/B, అశోక్‌నగర్, తిరుపతి.
క్లిప్స్ లేకుండా INVISIBLE BRACES (INVISALIGN)
TTD, POSTAL, APSPDCL ఉద్యోగులకు రీయంబర్స్‌మెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వ, APSRTC, యూనివర్శిటీ ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్
డా|| ఎం.హేమాద్రి, MDS
0877-2248330
7893327036

SKIN

ప్రొ|| డా||V. సుధాకర్‌బాబు MD, DDVLచర్మ,సుఖ, HIV/AIDS/ కాస్మటాలజి సమస్యలకు ఉ||10 - 12 గం||, సా||6-8గం|| చిన్నబజారువీధి, తిరుపతి .9618976619.

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్
స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల
శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి.
గత 20 సం||లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా|| యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్
డా|| యం.మమత MBBS, MD(OBG) స్త్రీల వైద్యనిపుణులు
0877-2222606
7337556382

THE EENADU WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

PAEDIATRIC

శ్రీ విష్ణు చిల్డ్రన్స్ హాస్పిటల్
SV CHILDREN'S HOSPITAL
మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
డా|| కె.కీర్తన
MD Pediatrics, SVMC, Ex-Senior Resident RUIA - Fellowship in Neonatology
పుట్టిన బిడ్డల & చిన్న పిల్లల స్పెషలిస్ట్
+ 24 గం||ల అత్యవసర చికిత్స
+ NICU + PICU + నెల తక్కువ, బరువు తక్కువ పిల్లలకు చికిత్స
+ వెంటిలేటర్
+ CPAP, SURFACTANT వేయుట
+ అన్ని రకాల టీకాలు వేయబడును
6303553359

CARDIOLOGY

వెంకటరమణ హార్ట్ & మెటర్నిటి హాస్పిటల్
డి.నెం. 10-3-206/ఎ3/ఎ, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2258183, 9490109100
ప్రముఖ గుండె వైద్య నిపుణులు
డా|| సి.వెంకటరమణ
ఎం.డి.,డి.ఎం.,(కార్డియాలజీ)
✿ సంపూర్ణ గుండె చికిత్స
✿ ఇసిజి, 2డి ఇకో & కలర్ డాప్లర్
✿ పిడియాట్రిక్ (చిన్నపిల్లలు) గుండె స్కానింగు ✿ టియం.టి, హోల్టర్
✿ ఏంజియోగ్రామ్, ఏంజియోప్లాస్టి
✿ పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్
✿ వెంటిలేటర్ సదుపాయం
✿ 24 గం|| ఐసియు
ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు
డా|| ఆర్.నిరుపమ
ఎం.బి.బి.ఎస్., డిజిఓ
✿ స్త్రీలకు & అడోలెసెంట్ కేర్ క్లినిక్
✿ పిల్లలు లేనివారికి చికిత్స
✿ నార్మల్ డెలివరీ & సిజేరియన్ ఆపరేషన్లు ✿ అల్ట్రాసౌండ్ స్కానింగ్
✿ ల్యాపరోస్కోపి & క్రయోథెరపి
EHS, WJHS, ALL TYPES OF INSURANCES AVAILABLE APSPDCL
ప్రభుత్వ ఉద్యోగస్తులకు రీయంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు
24 గంటలు ఎమర్జెన్సీ, ICU Cathlab, CTOT, Advanced Surgical OT, Labour Room సౌకర్యం కలదు

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా|| ఎన్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st రైట్‌క్రాస్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

డా|| గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌సైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

డా|| సి.తిరుమల, MD (చెస్ట్), శ్రీ జగన్నాథ్ అలర్జీ & చెస్ట్ హాస్పిటల్ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు. ఆస్మా, అలర్జీ, T.B., కొవిడ్ సమస్యలకు సంప్ర: 18-3-53, శాంతినగర్, ఖాదీకాలనీ, అన్నారావు సర్కిల్ దగ్గర, తిరుపతి. ✆ 94411 74811.

RHEUMATOLOGY

డా|| దామోదరం, MD, DM (NIMS), సీనియర్ రుమటాలజిస్ట్, కీలవాతం నిపుణులు, శుభోదయ రుమటాలజీ హాస్పిటల్, Opp:Raj Tyres, రామానుజ సర్కిల్ దగ్గర, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. సంప్ర: ✆ 77023 22499.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్
* పక్షవాతం, మూర్ఛ వ్యాధి
* తలనొప్పి, మెడ నొప్పి, నడుమునొప్పి
* నరములు, కండరముల జబ్బులు
* మెదడు & వెన్నెముక ఇన్ఫెక్షన్
* తల, కాళ్లు చేతులు వణుకుట
* మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు
డా|| యమ్. సుధాకర్ రావు
MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS) CONSULTANT NEUROLOGIST
మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు
10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2250600
9246770603

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర|| పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

డా|| నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర|| సాయినారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825.

రవి న్యూరో & ఎమర్జెన్సీ హాస్పిటల్
24 గం|| స్ట్రోక్ కేర్ సెంటర్
పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకై సంప్రదించండి.
డా|| రవిశేఖర్‌రెడ్డి, MD, DM (న్యూరో)
576, రెడ్డి & రెడ్డి కాలని, తిరుపతి.
✆ 0877-2226668, 9394831151

HAIR CARE

సూర్య స్కిన్ & హేర్ హాస్పిటల్, 208, కోటకొమ్మల వీధి, Opp: వినాయక స్వామి గుడి, తిరుపతి. ✆ 96666 30626, లేజర్ ట్రీట్‌మెంట్స్, Hair Loss, PRP, Skin Whitening, Pimple, Scar, Nail & Allergy Treatments.

PSYCHIATRIST

Dr. కె. కవిత, MD (Psy). మానసిక వైద్య నిపుణులు, శ్రీ వేంకటేశ్వర న్యూరో సైకియాట్రి క్లినిక్ మరియు కౌన్సిలింగ్ సెంటర్, (1st Floor, శ్రీ వేంకటేశ్వర ENT హాస్పిటల్) రష్ హాస్పిటల్ వీధి, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి. ✆ 95025 29719.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

చిత్తూరు

●చిత్తూరు ●పూతలపట్టు ●గంగాధరనెల్లూరు ●నగరి

సూర్యప్రభ వాహనంపై చిదంబరేశ్వరస్వామి

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: గిరింపేటలోని శ్రీశివగామి సుందరి అమ్మా సమేత శ్రీచిదంబరేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు సూర్యప్రభ వాహన సేవలో పురవీధుల్లో విహరించారు. సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలో స్వామివారు భక్తుల్ని అనుగ్రహించారు.

అడవికి నిప్పు

గంగాధరనెల్లూరు: నల్లరాళ్లపల్లె చిట్టడవులకు శనివారం ఆకతాయిలు నిప్పు పెట్టడంతో కాలిపోయింది. ఇలాంటి ఘటనలపై కఠినచర్యలు తీసుకోకపోతే పునరావృతం అయ్యే ప్రమాదముందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆరు ట్రై సైకిళ్ల పంపిణీ

పెనుమూరు, న్యూస్‌టుడే: ఆరు పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున ఆరు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేసినట్లు ఎంపీడీవో నీలకంఠేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం వాటిని ఆయా పంచాయతీలకు అందించామని వివరించారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలని చిత్తూరు రెండో పట్టణ సీఐ నెట్టికంఠయ్య తెలిపారు. చిత్తూరు నగరంలోని శ్రీ చైతన్య ప్రైవేటు కళాశాలలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం జరిగింది.

* చిత్తూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో శనివారం గంజాయి అక్రమ రవాణా చేస్తూ.. విక్రయిస్తూ.. వినియోగిస్తున్న వారిని, కేసుల్లో ఉన్న వారిని పోలీసులు గుర్తించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు.

మధుమితను సత్కరిస్తున్న ఎమ్మెల్యే జగన్మోహన్ తదితరులు

గ్రూప్-I విజేతకు ఎమ్మెల్యే సత్కారం

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: గ్రూప్-1 పరీక్షల్లో విజేతగా నిలిచి వాణిజ్య పన్నులశాఖ సహాయ కమిషనరుగా ఎంపికైన వి.మధుమితను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అభినందించారు. శనివారం మురకంబట్టులోని మధుమిత నివాసానికి వెళ్లి ఆమెను సత్కరించారు. మధుమిత తల్లిదండ్రులు సంధ్య, వినోద్‌కుమార్‌లను అభినందించారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం

మంత్రి లోకేశ్‌తో మణినాయుడు

ఐరాల, న్యూస్‌టుడే: గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించినట్లు కాణిపాకం ఆలయ పాలకమండలి ఛైర్మన్ ఎం.మణినాయుడు తెలిపారు. మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాపులో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ తెదేపా ఉపాధ్యక్షుడు నరసింహులునాయుడు పాల్గొన్నారు. ✦ **చిత్తూరు(జిల్లా పంచాయతీ):** మంత్రి లోకేశ్‌ను తెదేపా బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్‌యాదవ్ మంగళగిరిలో కలిశారు.

ఎప్పుడు కూలిపోతాయో?

✦ కాలం చెల్లిన వంతెనలు ✦ బిక్కుబిక్కుమంటూ ప్రయాణం

↑శిథిలమైన లిల్లీ వంతెన కింది భాగం

మహవీర్ వంతెనకు మొలిచిన మర్రిమొక్కలు

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: నగరంలోని కొంగారెడ్డిపల్లి, సంతపేట వంతెనలు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెనలు ప్రస్తుతం దుస్థితికి చేరుకున్నాయి. దీంతో వీటిపై వాహనచోదకులు, పాదచారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. శాశ్వత మరమ్మతులు లేదా నూతన నిర్మాణానికి చర్యలకు సైతం నోచుకోకపోవడంతో నగరవాసులు అధికార యంత్రాంగంపై అసంతృప్తిగా ఉన్నారు. గతంలో ఇరువారం వద్ద వినియోగంలో ఉన్న పాత వంతెనపై భారీ కంటైనర్ వెళ్లడంతో వంతెన కూలిపోయింది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న వంతెన సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తిస్తోంది.

1975లో 'మహవీర్' నిర్మాణం

చిత్తూరు-పుత్తూరు ప్రధాన రహదారిపై రాకపోకల కోసం 1975లో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు మార్గంపై మహవీర్ పేరిట వంతెనను నిర్మించారు. దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన వంతెన రక్షణ చర్యల్ని అధికారులు విస్మరించారు. 0.8 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన వంతెనకు ప్రస్తుతం ఇరువైపులా గోడలపై మర్రిమొక్కలు మొలిచి పెద్దవవుతున్నాయి. వంతెన గోడలపై అక్కడక్కడ పగుళ్లు కనిపిస్తున్నాయి. సామర్థ్యానికి మించి సరకు రవాణా చేసే వాహనాలను వంతెనపైకి అనుమతిస్తున్నారు. బైపాస్ రహదారుల్లో వెళ్లాల్సిన ఈ తరహా వాహనాలను రాత్రివేళల్లో నగరంలోకి అనుమతించడం ప్రమాదకరంగా మారింది. మరోవైపు వంతెన కింది భాగం అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది.

'లిల్లీ'కూ ఇదే పరిస్థితి

సంతపేట నీవానదిపై నిర్మించిన లిల్లీ వంతెన సైతం శిథిలావస్థకు చేరుకుంది. 1953లో నిర్మించిన వంతెన కింది భాగానికి పగుళ్లు ఏర్పడటంతో ఇక్కడ నివాసం ఉంటున్న తోటపాళ్యం కాలనీవాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వంతెన కింది భాగం గోడలు పగిలిపోయి ఇనుపకమ్మీలు బయటకు కనిపిస్తున్నాయి. దుస్థితిపై స్థానికులు పలుమార్లు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. వంతెన అంశం తమ పరిధిలో లేదంటూ నగరపాలక, ర.భ.శాఖ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు.

చర్యలు చేపడతాం

నగరంలోని వంతెనలు ర.భ.శాఖ ఆధ్వర్యంలో నిర్మించినవి. ప్రస్తుతం వంతెనల పరిస్థితిని రహదారులు, భవనాలశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. తదనుగుణంగా ఆ శాఖ చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. -వెంకట్రామిరెడ్డి, ఎంఈ, నగరపాలక సంస్థ

డ్రోన్‌తో గస్తీ

వెదురుకుప్పం: మండలంలో బహిరంగ ప్రదేశాలు, మారుమూల ప్రాంతాల్లో అసాంఘిక చర్యలకు పాల్పడితే ఇకపై కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందే. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో పోలీసులు డ్రోన్ ఎగురవేసి గస్తీ నిర్వహిస్తున్నారు. శనివారం మండల పరిధి పాతగుంట పరిసరాల్లో డ్రోన్ ఎగురవేసి పరిసరాలను పరిశీలించారు.

IN THE COURT OF
THE ADDL CIVIL JUDGE
(SENIOR DIVISION),CHITTOOR.
O.E.P.No. 12 of 2020
O.S.No. 266 of 2018

Between;
G.Venkatesh .. Decree Holder.
And:
K.Yuvaraj ..Judgment Debtor.

AUCTION NOTICE

The below mentioned property of the Judgment Debtor will be sold in public auction on 24-02-2026 from 10.30 A.M to 5.00 P.M in the said court for realization of the decree amount. Those who intend to participate in the public auction may attend the court and participate in the auction.

SCHEDULE

Chittoor District - Chittoor City-Chittor Municipal Corporation Three stored building with D.No. 9-423/A- Gurrappa Naidu Street, Near Kannikaparameswari Temple situated within the following boundaries;
North: Vacant place of Ranganadha and others East: House of Saker and Ravi, West: House of Kanakamma, South: House of Naidu,
Present market value Rs. 32,45,000/-
D.Hrs Value Rs. 30,000,00/-
Field Officers value Rs. 50,000,00/-
Encumbrances:Nil

Sd/-V.MOHAN RAMI REDDI
Advocate for Decree Holder
Cell No. 9440939038

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598
నగరి: 9866112017
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 9505557466

పుత్తూరు, న్యూస్‌టుడే: సమస్య: పరమేశ్వరమంగళం పంచాయతీ మొట్టిగానిసత్రం వద్ద జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతుండటంతో మురుగునీరు నిలిచి ఇబ్బందిగా ఉంది. దీంతో దోమల బెడద అధికంగా ఉంది. **- రమేష్, స్థానికుడు**

సమాధానం: మురుగు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. **- శ్రీవాణి, ఎంపీడీవో, పుత్తూరు**

పెనుమూరు, న్యూస్‌టుడే: సమస్య: గంగుపల్లె చెరువులో చికెన్ దుకాణదారులు వ్యర్థాలను పడేస్తున్నారు. చెరువులో మోటారు పెట్టుకుని ఉన్న మూడు గ్రామాలకు తాగునీరు అందించే బోర్లు ఉన్నాయి. నీరు కలుషితమై ఇబ్బందిగా ఉంది. **- రాజేంద్రనాయుడు, వి.తాత ఉప్పోగి**

సమాధానం: మాంసం దుకాణదారులకు నోటీసులు ఇస్తాం. వ్యర్థాలను చెరువులో వేయకుండా చర్యలు చేపడతాం. **- ఢిల్లీబాబు, డిప్యూటీ ఎంపీడీవో**

పాలసముద్రం, న్యూస్‌టుడే: సమస్య: నరసింహాపురం పంచాయతీ బీసీకాలనీ, ఆదిఆంధ్రవాడ గ్రామంలోని వీధుల్లో మురుగు కాలువలు పరిశుభ్రం చేయించాలి. **-రమేష్బాబు, గ్రామస్థుడు**

సమాధానం: కాలువలను పరిశుభ్రం చేయిస్తాం. **-సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో**

కార్వేటినగరం, న్యూస్‌టుడే: ఆర్‌కేవీబీపేటలో రహదారి గుంతలమయమైంది. **-కుమార్, ఆర్‌కేవీబీపేట**

సమాధానం: రోడ్డును బాగు చేయడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం. **-చంద్రమౌళి, ఎంపీడీవో**

వెదురుకుప్పం: సమస్య: పచ్చికాపల్లంలోని కోనేటి వీధిలో ఏర్పాటు చేసిన విద్యుత్తు వీధి దీపాలు కొన్ని రోజులుగా వెలగడం లేదు. ఈ ప్రాంతంలో చిన్నారులు అధికంగా ఉన్నారు. సాయంత్రం ఆరుబయటకు వెళ్లాలన్నా పరిస్థితి దారుణంగా ఉంది. **- ఢిల్లీబాబురెడ్డి, స్థానికుడు**

సమాధానం: సమస్యను సత్వరమే పరిష్కరించి వీధి దీపాలు వెలిగేలా చూస్తాం.
- వెంకటేష్, పంచాయతీ డీడీవో

'కల్తీ నెయ్యి పాపం వైకాపాదే'

మాట్లాడుతున్న జనసేన నేత శ్రీనివాస్, చిత్రంలో నేతలు

చిత్తూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కల్తీ నెయ్యి పాపం వైకాపాదేనని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పుయ్యాల శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిట్ నెయ్యి కల్తీ జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. వైకాపా నాయకులు నెయ్యి కల్తీ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వైకాపా నాయకులు వ్యవహరించడం దారుణమని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు యశ్వంత్, దయాకర్, పవన్‌కుమార్, సురేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం

శ్రీరంగరాజపురం, న్యూస్‌టుడే: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం సాధ్యమవుతుందని ఎంఈవో-2 సభర్మతి అన్నారు. శనివారం మండలంలోని గంగమ్మగుడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందించారు. ప్రధానోపాధ్యాయిని కవిత, వ్యాయామ ఉపాధ్యాయుడు లోకనాథం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈవో సభర్మతి

మామిడి రైతుల ఆందోళన

పరిశ్రమ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు

గుడిపాల, న్యూస్‌టుడే: మామిడి రైతులకు బకాయిలను వెంటనే చెల్లించాలంటూ పలువురు రైతులు శనివారం మండలంలోని తాసా పళ్ల గుజ్జు పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. గతేడాది తోతాపురి కాయలు సరఫరా చేసిన కొందరు రైతులకు పరిశ్రమ యాజమాన్యం రూ.4 వంతున నగదును చెల్లించిందని, మరికొందరికి రూ.5 చొప్పున ఇవ్వడం సమంజసం కాదన్నారు. అందరి రైతులకు ఒకటే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రూ.4 ఇచ్చిన వారికి కూడా ఇంకో ఒక్క రూపాయి చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు.

కళలకు పుట్టినిల్లు భారతదేశం

వివిధ వేషధారణల్లో విద్యార్థులు

ఐరాల, న్యూస్‌టుడే: సంప్రదాయాలు, కళలకు పుట్టినిల్లు భారతదేశమని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం విజయలక్ష్మి తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని శనివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించి మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

సేవా కార్యక్రమాలు విస్తరించండి

అశ్వత్థ నారాయణస్వామి

పుత్తూరు, న్యూస్‌టుడే: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మరింత విస్తరింపజేయాలని క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అశ్వత్థ నారాయణస్వామి పేర్కొన్నారు. పుత్తూరులో శనివారం లయన్స్ క్లబ్ కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా డైరెక్టర్లుగా వెంకటకృష్ణ, రేవతి, కృష్ణవేణి, వెంకయ్య, విజయ్‌కుమార్ చేరారు. చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహులు, డాక్టర్ ప్రభావతి, అధ్యక్షుడు మునిరత్నం, కార్యదర్శి టీవీ సుబ్రహ్మణ్యం, కోశాధికారి వెంకటముని తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణానికి స్థల పరిశీలన

గంగాధరనెల్లూరు: పాపిరెడ్డిపల్లె పంచాయతీ పెద్దగుంటపల్లె వద్ద దేవదాయశాఖ నిధులతో నిర్మాణంలో ఉన్న కనుగొండరాయస్వామి ఆలయ నిర్మాణాన్ని శనివారం జడ్పీ సీఈవో రవికుమార్ పరిశీలించారు. ఆలయ ఆవరణలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి మేరకు ఆయన ఎంపీడీవో మనోహర్‌గౌడ్‌తో కలిసి స్థల పరిశీలన చేశారు.

వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

పెనుమూరు, న్యూస్‌టుడే: రానున్న పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని డిప్యూటీ డీఈవో ఇంద్రాణి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఈవో రాజేంద్రన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

IN THE COURT OF THE
II ADDL. CIVIL JUDGE
(JUNIOR DIVISION) CHITTOOR
E.P.NO. 18 OF 2022
O.S.NO. 362 OF 2015

Between:
Veerapalle Devarajulu Naidu ...D.Hr
And :
Ontimitta Lakshmi Prasad ...J.Dr.

AUCTION NOTICE

The schedule mentioned property is going to be auctioned before the said court on 26-02-2026 in between 10.30 a.m. and 5.00 p.m. the intending bidders may participate in the auction on the said date and time before the said court.

SCHEDULE

Chittoor District – Pakala Sub-District – Irala mandal – Polakala Revenue village accounts – G. Errepalle village –
1. S.No.1522/C – dry – extent Ac.1.27 cents – within the following boundaries:
East: land of Narasimhulu Naidu, West: land of Subramanyam Naidu, North: land of Doraswamy Naidu, South: land of Krishnama Naidu.

Chittoor District – Pakala Sub-District – Irala mandal – Nampalle Revenue village accounts – G. Errepalle village –
2. S.No.46/3H – dry – extent Ac.0.40 cents
3. S.No.46/3G – dry – extent Ac.0.24 cents
within the following boundaries: East: land of Ravindra Naidu, West: land of Doraswamy Naidu, North: land of K. Ramachandraiah Chetty, South: land of P. Rama Naidu.
Market value: Rs.11,46,000/-,
D.Hr. value Rs.4,00,000/-
Amin Value: Rs.22,92,000/-.

Sd/- P. RAMAMURTHY NAIDU,
Counsel for the D.Hr.
Place: Chittoor Dt.07-02-2026

అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలి

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు రామానాయుడు

నగరి: నగరి పరిసరాల్లో అక్రమంగా నడుస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు రామానాయుడు డిమాండ్ చేశారు. నగరిలో శనివారం జరిగిన ఏఐవైఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరి చుట్టూ ఉన్న ప్రకృతి సంపదను అక్రమంగా క్వారీల ద్వారా ధ్వంసం చేస్తున్నారన్నారు. అవసరాలకు మించి కొండ గుట్టలను కొల్లగొడుతున్నారని అన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి వేలన్, బాషా, రాజ్‌కోటి, నేతాజీ, మస్తాన్, సురేష్, గణపతి తదితరులు పాల్గొన్నారు.

ఇటు గొయ్యి.. అటు నుయ్యి

చిత్తూరు నగర శివారులోని దొడ్డిపల్లి నుంచి కొత్రకోన వెళ్లే మార్గంలో నీవానదిపై ఉన్న వంతెన ప్రమాదకరంగా ఉంది. వంతెనపై పెద్దపెద్ద గోతులు పడటంతో పాటు పలుచోట్ల ఇటీవల వర్షాలకు కోసుకుపోయింది. దీంతో రోడ్డు కుంచించుకుపోవటంతో పాటు చిన్నగా మారటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఒక పక్క గోతులు.. మరోపక్క నది ఉండటంతో వాహనచోదకులు బిక్కుబిక్కుమంటూ ముందుకు సాగుతున్నారు.
- ఈనాడు, చిత్తూరు

ఈ రోడ్డులో ప్రయాణమెలా?

బొమ్మసముద్రం నుంచి గొల్లమడుగు మీదుగా పల్లూరుకు వెళ్లే మట్టి రోడ్డులో అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు ఇదే మార్గంలోనే పాఠశాలలకు వెళ్లాల్సి ఉంది. సంబంధిత ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, గుడిపాల**

ఇటు వస్తే.. షాకే

నగరంలోని కట్టమంచి నుంచి పుత్తూరు వెళ్లే బైపాస్ మార్గంలో రోడ్డు పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. పెద్ద పెద్ద తీగలు రోడ్డుకు ఆనుకుని ఉండటంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎటువంటి కంచె ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ఈ మార్గంలో అనేక మంది వాహన చోదకులు, నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. **-ఈనాడు, చిత్తూరు**

IN THE COURT OF THE ADDITIONAL CIVIL JUDGE,
(SENIOR DIVISION) CHITTOOR.
E.P.No.16 OF 2025
O.S.No.56 OF 2024

Between: T.N.Durga ...Decree Holder
And:
M.Ravi Kiran ...Judgment Debtor

SALE NOTICE TO JUDGMENT DEBTOR

To
M.Ravi Kiran, S/o Late M.Bala Krishna, aged about 50 years, working as Assistant Commercial Tax Officer, Chittoor, residing at D.No.22-949/1, Muruganipalli main road, Chittoor Town and District, Andhra Pradesh.
Sir, Please take notice that the decree holder has filed the above EP for sale of immoveable property mentioned hereunder to realize the amount covered under the EP. The said EP is stands posted to 26.02.2026 for your appearance. If you got any objection you may appear on 26.02.2026 at 10.30 AM either in person or through an advocate and file your objections if any before the Hon'ble court of **ADDITIONAL CIVIL JUDGE, (SENIOR DIVISION) CHITTOOR.** If you fail to do so the matter will be decided in your absence as per law.

SCHEDULE

Item No.1:
Chittoor District - Chittoor Sub District, Chittoor Mandal, Chittoor Municipal Corporation Area No.76, Kattamanchi Revenue village accounts - Survey No.418/2 vacant site situated in Chittoor Town, Kattamanchi Muruganipalli within the following boundaries:- **East:** lands of Putta Ramaswamy, **West:** lands of Ravi Kiran (defendant), **North:** lands of M.Vasanthamma, **South:** House of P.Pandu Naidu bearing D.No.22-941. In between **East-West:** 21 feet or 6.405 meters, **North-South:** 32 feet or 9.760 meters in between these measurements 672 square feet or 74.66 square yards.

Item No.2:
Chittoor District - Chittoor Sub District, Chittoor Mandal, Chittoor Municipal Corporation Area No.76, Kattamanchi Revenue village accounts - Survey No.418/2 Chittoor Town, Kattamanchi Muruganipalli D.No.22-947, 22-948, 22-949, ACC Sheets house and vacant site within the following boundaries:- **East :** lands of P.Ramaswamy Naidu, **West :** Road, **North:** House of R.Srinivasan bearing D.No.22-951, **South:** House of M.Ravi Kiran bearing D.No.22-949/1 (defendant herein) In between **East-West:** 60 feet or 18.29 meters, **North South:** 55 feet or 16.67 meters in between these measurements 3300 square feet or 366.66 square yards site in full. In which 10x35=350 square feet constructed ACC sheets house in full doors, gate keepers, windows, ventilators, ground land, almarahs etc., electric service connection No.004204 in full. House Tax assessment No.1008021644

Item No.3:
Chittoor District - Chittoor Sub District, Chittoor Mandal, Chittoor Municipal Corporation Area No.76 Kattamanchi Revenue village accounts - Survey No.418/2 vacant site situated in Chittoor Town, Kattamanchi Muruganipalli, D.No.22-943, 22-944 within the following boundaries:- **East:** Vacant house site of M.Ravi Kiran, **West:** Muruganipalli road, **North:** Vacant house site of M.Ravi Kiran, **South:** Putta Ramaswamy house. In between **East - West:** 40 feet or 12.18 meters, **North-South:** 31 feet or 9.455 meters in between these measurements 1240 square feet or 137.7/9 square yards. **Total value of the items No.1 to 3 is Rs.40,00,000/- Field Assistant's value of items Nos.1 to 3 is Rs.43,60,000/-**

Sd/-T.BALAJI,
Advocate for Decree Holder

పుత్తూరు, నగరిలో పాలిసెట్ నిర్వహణ

పుత్తూరు, న్యూస్‌టుడే: పాలిసెట్-2026 పరీక్షను ఈ ఏడాది నుంచి పుత్తూరు, నగరిలోని పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పిళ్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఎస్వీ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది పుత్తూరు, నగరి పట్టణాలకు చెందిన విద్యార్థులు తిరుపతి, సత్యవేడుకు వెళ్లి పరీక్ష రాశారని, ఆ సమయంలో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారని వివరించారు. దీంతో విద్యార్థుల సౌకర్యం కోసం పుత్తూరు, నగరి పట్టణాల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతి చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పుత్తూరు, నగరిలో పాలిసెట్-2026 నిర్వహించడానికి అనుమతి ఇచ్చారన్నారు.

ఇబ్బంది కలిగిస్తే సమాచారం ఇవ్వండి

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై నాయక్

తవణంపల్లె: ప్రజలకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై నాయక్ కోరారు. టి.పుత్తూరు దళితవాడలో శనివారం రాత్రి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరైనా బెల్టు షాపులు నిర్వహించినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, గంజాయి లాంటి మత్తు పదార్థాలను గుర్తించినా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.

ముద్దుకృష్ణమనాయుడికి ఘన నివాళి

పుత్తూరులో అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, నాయకులు

దివంగత నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వర్ధంతిని నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తెదేపా శ్రేణులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అన్నదానాలు, రక్తదానాలు చేశారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన సేవలను కొనియాడారు. **-న్యూస్‌టుడే బృందం.**

వైకాపా నియోజకవర్గ సమావేశం

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: వైకాపా సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వైకాపా కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం పార్టీ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలుగా ఎదగాలి

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు జ్ఞాపికను అందిస్తున్న ఛైర్మన్ డా. అశోకరాజు

నారాయణవనం: ప్రధాని మోదీ విద్యార్థుల కోసం స్టార్టప్, మేకిన్ ఇండియా వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని, ఈ అవకాశాన్ని బీటెక్ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా ఎదగాలని స్టీలు, భారీ పరిశ్రమల శాఖ, కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ సూచించారు. నారాయణవనంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 11వ రోజు శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకగా జరిగింది. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాబోయే కాలంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర అన్నారు. ఇంజినీర్లు చదువుతో పాటు శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశాభివృద్ధిలో కీలకంగా మారాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ కథానాయిక నిధి అగర్వాల్ సందడి చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్నారు. వివిధ కేటగిరీలలో టాపర్లను, కళాశాలకు సేవలందిస్తున్న ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, ప్లేస్మెంట్ అధికారులను కళాశాల ఛైర్మన్ డా.అశోకరాజు ఘనంగా సత్కరించారు.

మద్యం స్వాధీనం.. పాలసముద్రం: పాలసముద్రం పంచాయతీ శ్రీబొమ్మరాజుపురం ఆదిఆంధ్రవాడ గ్రామంలో శనివారం బలిజకండ్రిగ మద్యం షాపు నుంచి నిత్యం తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తున్న 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. శ్రీబొమ్మరాజుపురం గ్రామానికి చెందిన రామయ్యను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

యువతి అదృశ్యం: తండ్రికి అప్పగింత.. వెదురుకుప్పం: యువతి అదృశ్యమని అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఆఖరికి యువతిని గుర్తించి తండ్రికి ఆమెను అప్పగించినట్లు ఎస్సై నవీన్‌బాబు తెలిపారు.

పాత నేరస్థుడి బైండోవర్.. నింద్ర: ఒరూరు పేటకు చెందిన రవి గతంలో గంజాయి విక్రయాల కేసులో పట్టుబడ్డాడు. అతన్ని శనివారం అదుపులో తీసుకొని తహసీల్దారు ఈశ్వర్ వద్ద బైండోవర్ చేసినట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.

30 మందిపై కేసు నమోదు

యాదమరి, న్యూస్‌టుడే: బొమ్మనచేను గ్రామంలో శుక్రవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి 30 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఈశ్వర్ తెలిపారు. శనివారం నిందితులను తహసీల్దారు పార్థసారథి ఎదుట బైండోవర్ చేసి, ఒక్కొక్కరికి రూ.లక్ష పూచీకత్తుపై ఏడాది పాటు ఎలాంటి గొడవలు చేయమని వారి వద్ద హామీ పత్రాలు తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: ఈనెల ఐదో తేదీ బెంగళూరు నుంచి తిరుపతికి ట్రాక్టర్ సామగ్రి తరలిస్తున్న కంటైనర్.. పలమనేరు నుంచి చిత్తూరుకు టమాటాలు తరలిస్తున్న లగేజీ ఆటోను మొగిలిఘాట్ రోడ్డులో వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో లగేజీ ఆటోలోని హర్షద్, ఆటో డ్రైవరు నాగరాజుకు తీవ్రగాయాలయ్యాయి. వేలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.

అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: జీడీనెల్లూరు, పాలసముద్రం మండలాల నుంచి సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు రేషన్‌బియ్యం, గ్రానైట్, మద్యం వంటివి అక్రమరవాణా జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక నిఘా వేయాలని సిబ్బందిని సీఐ ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన వారితో సమావేశమై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆరుగురు జూదరుల అరెస్టు

కార్వేటినగరం, న్యూస్‌టుడే: సురేంద్రనగరానికి సమీపంలోని మామిడి తోటలో దాడులు నిర్వహించి ఆరుగురు జూదరులను అరెస్టు చేసినట్లు ఎస్సై తేజస్విని శనివారం తెలిపారు.

(c) eenadu

దిగులొద్దు.. కిటుకులు మరువొద్దు

నిపుణుల వ్యూహాలే 'పది' విజయాయుధం



పదో తరగతి.. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయి. గెలుపు గడపను దాటేందుకు సిద్ధమవుతున్న వేళ, పుస్తకాల భారం తోడు మనసులో తెలియని ఆందోళన సహజం. అయితే, కేవలం కష్టపడి చదవడమే కాదు.. నిపుణుల మెలకువలతో 'ఇష్టపడి' పరీక్షలు రాస్తేనే ఉత్తమ ఫలితాలు సొంతమవుతాయి. ఏ సబ్జెక్టులో ఎలా స్కోర్ చేయాలి? తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందే మార్గాలేంటి? క్లిష్టమైన అంశాలు సులభంగా ఎలా గుర్తుంచుకోవాలి? అనే అంశాలపై ఆయా సబ్జెక్టు నిపుణులు అందిస్తున్న 'విజయ సూత్రాలు' మీ కోసం..

ఈనాడు డిజిటల్, తిరుపతి

అవగాహనతో 'అక్షర' విజయం

తెలుగులో వంద మార్కులు సాధించడం చాలా సులభం. ముఖ్యంగా 'అవగాహన- ప్రతిస్పందన' విభాగంలో పద్యాలు, పేరాగ్రాఫ్‌లు చదివి జవాబులు గుర్తించడం ద్వారా సి, డి గ్రేడ్ విద్యార్థులు సులువుగా ఉత్తీర్ణులు కావొచ్చు. రామాయణంలోని కాండలను గుర్తుంచుకోవడానికి చిన్నచిన్న ట్రిక్స్ పాటించాలి. ఉదాహరణకు 'విశ్వామిత్రుడు' అంటే బాలకాండ, 'సుగ్రీవుడు' అంటే కిష్కింధకాండ అని గుర్తుపెట్టుకోవాలి. లేఖ రాసేటప్పుడు తేదీ, ఊరి పేరు (ఎగ్జామ్స్‌లో 'x' గుర్తు), సంబోధన, చిరునామా వంటి ఫార్మాట్‌కు ప్రాధాన్యం ఇస్తే 4 మార్కులు ఖాయం. భాషాంశాల్లో (32 మార్కులు) ఛందస్సు, అలంకారాలు, పర్యాయపదాలపై పట్టు సాధించాలి. పరీక్షలో ముందు బాగా తెలిసిన సమాధానాలు, పేరాగ్రాఫ్ ప్రశ్నలు రాస్తే సమయం ఆదా అవుతుంది. **- కె.వరలక్ష్మి, ఎస్‌ఏ, ఎంసీహెచ్ఎస్ ఆర్ఎస్, తిరుపతి**

మార్కులు పెంచే కీలక పదాలు

హిందీ అత్యంత సులభంగా స్కోర్ చేయగలిగే సబ్జెక్టు. వంద మార్కుల ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 'చుట్టీ పత్ర' (సెలవు చీటీ) కంపల్సరీ క్వశ్చన్, దీనికి 8 మార్కులు ఉంటాయి. బాడీ ఆఫ్ ది లెటర్ సరిగ్గా రాస్తే పూర్తి మార్కులు వస్తాయి. వ్యాసాల్లో (నిబంధ్) 'ప్రియ త్యోహార్' (దీపావళి), 'స్వచ్ఛ భారత్' వంటివి ముఖ్యం. పద్య, గద్య భాగాల నుంచి ఇచ్చే పేరాగ్రాఫ్ ప్రశ్నల్లో 'కీ-వర్డ్స్' వెతకడం ద్వారా 20 మార్కులు సాధించవచ్చు. కవి పరిచయాలు ఇప్పుడు పేరాగ్రాఫ్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఖాళీలు పూరించడం సులభం. నాన్-డిటైల్డ్ నుంచి మదర్ థెరిసా, రాజు, అరుణ వంటి పాత్రల గురించి చదువుకుంటే సరిపోతుంది. స్పెల్లింగ్ తప్పులు లేకుండా రాస్తూ, ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేస్తే 95 పైగా మార్కులు సాధించవచ్చు. **-జి.వేణుగోపాల్, ఎస్‌ఏ, జడ్పీహెచ్ఎస్, కరకంబాడి**

పంచరత్నాలతో పక్కాగా..

గణితం అంటే భయం వద్దు. సి, డి గ్రేడ్ విద్యార్థులు వాస్తవ సంఖ్యలు, నిరూపక రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత వంటి ఐదు చాప్టర్లను బాగా సాధన చేస్తే 30 నుంచి 40 మార్కులు సులువుగా వస్తాయి. గ్రాఫ్ ప్రశ్నతో 8 మార్కులు పక్కా. సాంఖ్యక శాస్త్రంలో సూత్రాలు రాసి, అందులోని పదాలు వివరించడం (4 మార్కులు) మర్చిపోవద్దు. పరీక్షలో ముందుగా 8 మార్కుల ప్రశ్నలు రాస్తే సమయం సరిపోతుంది.

- టి.తులసి, ఎస్‌ఏ, బాలికల ఉన్నత పాఠశాల, చంద్రగిరి

బొమ్మలతోనే సగం మార్కులు

ఈ ఏడాది జీవశాస్త్రం పరీక్ష కొత్త విధానంలో, బ్లూమ్స్ టాక్సానమీ (జ్ఞానం, అవగాహన, అప్లికేషన్ మొదలైనవి) ఆధారంగా జరుగుతుంది. మార్కులు రావాలంటే చిత్రపటాలు గీయడం, భాగాలు గుర్తించడం సాధన చేయాలి. కనీసం 4 ముఖ్యమైన ప్రయోగాలు క్షుణ్ణంగా చదువుకోవాలి. జీవ క్రియలు, ప్రత్యుత్పత్తి, నియంత్రణ-సమన్వయం పాఠాలతోపాటు మెండల్ సిద్ధాంతాలు, లింగ నిర్ణయం వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. భేదాలు, కారణాలు వివరించే ప్రశ్నలను పాయింట్లవారీగా రాయాలి.

- పి.నీలకంఠయ్య, జడ్పీహెచ్ఎస్, కరకంబాడి

ఫార్మాట్లపై పట్టు సాధించండి

ఇంగ్లిష్‌లో గ్రామర్, వొకాబులరీ సెక్షన్ (20 మార్కులు) అత్యంత కీలకం. క్రియేటివ్ రైటింగ్‌లో డైరీ ఎంట్రీ, లెటర్ రైటింగ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ వంటి వాటి ఫార్మాట్లను కచ్చితంగా నేర్చుకోవాలి. సమాధానాలు రాసేటప్పుడు వ్యాకరణ దోషాలు లేకుండా, కామా, ఫుల్ స్టాప్ సరిగ్గా వాడాలి. పాఠ్యపుస్తకం వెనుక ఉన్న నమూనాలు అన్నీ సాధన చేయాలి. పాఠాల్లోని క్యారెక్టర్లు, వాటి డైలాగులు, సారాంశంపై అవగాహన ఉంటే కాంప్రహెన్షన్ ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు రాయొచ్చు. **- సి.భాగ్యశేఖర్ రెడ్డి, ఎస్‌ఏ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చంద్రగిరి**

పాఠ్యపుస్తకమే పరమావధి

భౌతికశాస్త్రంలో పాఠ్యపుస్తకంలో అండర్‌లైన్ చేసిన ముఖ్య విషయాలు క్షుణ్ణంగా చదవాలి. ప్రతి అధ్యాయం నుంచి ముఖ్యమైన ప్రశ్నలు, గత పరీక్షల పేపర్లను సాధన చేయాలి. డయాగ్రామ్స్ వేసేటప్పుడు భాగాలు గుర్తించడం ముఖ్యం. రోజుకు కనీసం గంటన్నర సమయం కేటాయించాలి. ప్రతి 25 నిమిషాల చదువు తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. **-పి.జ్యోత్స్న, ఎస్‌ఏ, గుత్తివారిపల్లి, రేణిగుంట**

పటాల గుర్తింపు తప్పనిసరి

సాంఘిక శాస్త్రంలో మ్యాప్ పాయింటింగ్ సాధన చేయడంతో సులభంగా మార్కులు వస్తాయి. బ్లూప్రింట్ ఆధారంగా ఏ పాఠానికి ఎంత ప్రాధాన్యం ఉందో తెలుసుకుని చదవాలి. సమాధానాలు రాసేటప్పుడు ఒక్కో మార్కుకు కనీసం రెండు పాయింట్లు ఉండేలా చూసుకోవాలి. పాఠం సారాంశంపై అవగాహన ఉంటే ప్రశ్న ఎలా తిప్పి ఇచ్చినా సొంతంగా రాయవచ్చు. ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాలి. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా రాయాలి. **- ఎ.సుభాషిణి, ఎస్‌ఏ, జడ్పీహెచ్ఎస్, సదాశివపురం**

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

బ్రాహ్మణ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు బ్రాహ్మణ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', 'బ్రాహ్మణ కుల' అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

సంకల్ప యాత్రకు ఘన స్వాగతం

బండ్ల గణేష్‌తో కూటమి నాయకులు

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్రకు తెదేపా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శనివారం పుల్లంపేట, ఓబులవారిపల్లె ప్రారంభం నుంచి కోడూరు వరకు కూటమి నాయకులు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీశ్, పారిశ్రామికవేత్త విశ్వేశ్వరరావు బండ్ల గణేశ్‌కు గజమాల వేసి స్వాగతించారు. అనంతరం తెదేపా నియోజకవర్గ బాధ్యుడు, కుడా ఛైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సమీపంలో, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. * **రైల్వేకోడూరు ..** బండ్ల గణేష్ తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర శనివారం రైల్వే కోడూరు చేరుకుంది. ఈ సందర్భంగా తెదేపా నాయకులు, పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పి.రమేష్‌బాబు, గుండయ్యనాయుడు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆదివారం నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణ సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై వినాయక స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తరువాత అంకురార్పణం జరిగింది. ఆదివారం ఉదయం 6.05 గంటలకు మకరలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7-9 గంటల వరకు పల్లకోత్సవం, రాత్రి 7-9 వరకు హంస వాహన సేవ జరగనుంది. ఆలయ ప్రత్యేకాధికారి డి.ఫణికుమార్ నాయుడు, సూపరింటెండెంట్ కె.పి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

గణనాథుని గ్రామోత్సవం

అంకురార్పణ పూజల్లో అర్చకులు

శ్రీవారి తెప్పోత్సవాలకు సన్నద్ధం

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈనెల 26 నుంచి మార్చి 02వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం పక్కన ఉన్న పుష్కరిణిలో తితిదే ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది తెప్పను సిద్ధం చేస్తున్నారు. పుష్కరిణి చుట్టూ ఉన్న బారికేడ్లను తొలగించి తెప్ప సులువుగా తిరిగేలా ఏర్పాట్లు చేపట్టారు. **- న్యూస్‌టుడే, తిరుమల**

'భక్తులకు వైకాపా క్షమాపణ చెప్పాలి'

రాయచోటి పట్టణం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ అంశంలో వేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలను గత వైకాపా ప్రభుత్వం దెబ్బతీసిందని జనసేన పార్టీ నేతలు మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వారు శనివారం మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా, జోగి రమేష్ సంభాషిస్తున్న వీడియోలో వారుచేసిన తప్పు ఒప్పుకొన్నట్లు అర్థమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనను ఓర్వలేక నీచ రాజకీయాలకు వైకాపా పాల్పడుతోందని మండిపడ్డారు. భక్తుల విశ్వాసాలకు భంగం కల్గించే ఎలాంటి చర్యలనైనా తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నేత రామా శ్రీనివాస్, రాయచోటి సమన్వయకర్త మయాన మహమ్మద్ అలీ ఖాన్, చిన్నారి జయరాం, బుడ్డా నాగభూషణ్, ప్రదీప్, జెట్టి వెంకటేష్, బుల్లెట్ విజయ్ పాల్గొన్నారు.

రేపు గేట్ కళాశాలలో
క్యాంపస్ డ్రైవ్

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: చిగురువాడలోని గేట్ కళాశాలల్లో ఏపీఐటీఏ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ ఉదయం 9:00 గంటల నుంచి ప్రతిష్ఠాత్మక సంస్థ సీఐఎస్ టెక్ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ఛైర్మన్ డా.తమ్మినేని వెంకటేశ్వర్లు శనివారం ప్రకటనలో తెలిపారు. 2023 నుంచి డిగ్రీ, బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులతో పాటు ప్రస్తుతం 2026 బ్యాచ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు హాజరుకావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 96529 04929, 99660 46054లో సంప్రదించాలన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి మూలమూర్తిని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విజిలెన్స్ రిజిస్ట్రార్ శ్రీనివాస శివరామ్, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కమలాకర్‌రెడ్డి, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున్, ఐపీఎస్ అధికారి ఆర్‌కే మీనా, రాష్ట్ర మాజీమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు.

ఆలయం ఎదుట మంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబం, తితిదే ఓఎస్డీ సత్రేనాయక్ తదితరులు

నేటి యూపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు

తిరుపతి (కలెక్టరేట్): తిరుపతిలోని రెండు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం జరిగే యూపీఎస్సీ-2026 ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో నరసింహులు, పరీక్షల పరిశీలకురాలు అజయ్‌జోషి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు కేంద్రాల్లో 641 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. కేంద్రాల్లోకి మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు తదితర వస్తువులకు అనుమతి లేదన్నారు.

సవరణలకు మరో అవకాశం

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు నామినల్ రోల్‌లో చేర్చిన పోర్టల్‌లో (యు డైస్) సవరణ ఎంపిక ప్రక్రియ ఏడో తేదీ నుంచి 12వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఆయా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించి సవరణలు చేయాల్సిందిగా జిల్లా విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

22 కిలోల గంజాయి స్వాధీనం

వెంకటగిరి: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పెనుబర్తి గణేశ్, మరో ఇద్దరు ఒడిశాలో 22 కిలోల గంజాయి కొనుగోలు చేసి ఆర్టీసీ బస్టాండ్‌లో మరో ముగ్గురికి అప్పగించే క్రమంలో సీఐ వెంకటరమణ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరూ పరారీ కాగా నలుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. వీరి నుంచి రూ.1.10లక్షలు విలువైన 22 కిలోల గంజాయి, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

నరేగా నిధుల దుర్వినియోగంపై విచారణ చేస్తాం

☛ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి భారీగా కేటాయింపులు ☛ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: గత వైకాపా హయాంలో నరేగా పథకానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం, అవినీతిపై విచారణ చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. తిరుపతిలోని భాజపా జిల్లా కార్యాలయంలో శనివారం కేంద్ర బడ్జెట్- 2026పై విశ్లేషణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి మాట్లాడుతూ వాగ్దానాలు, మభ్యపెట్టడం కాకుండా సుస్థిర బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దేశంలోని యువత ఉపాధి కల్పనకు ఎంఎస్ఎంఈల ద్వారా రూ.10వేల కోట్ల గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేశామని, దేశంలో సిటీ ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేయనుండగా అందులో విశాఖ ఉండటం ఆనందంగా ఉందన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.1200 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.3,300 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. హైస్పీడ్ రైల్వే, రేర్ ఎర్త్ మినరల్ మైనింగ్ కారిడార్లు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడనున్నాయని, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమ రాబోతుందని, సుమారు 17 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం కానుందన్నారు. కోస్తా ప్రాంతాల్లోని కొబ్బరి రైతులకు లాభం చేకూరేలా కొబ్బరి పరిశ్రమ, చెట్ల పెంపకానికి, ఇటీవల ప్రవేశపెట్టిన వీబీజీ రాంజీ పథకానికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు మునిసుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌రాజు, మీడియా ప్యానలిస్టులు డా.శ్రీధర్, గాలి పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ

సమస్యల పరిష్కారానికి పోస్టుకార్డు ఉద్యమం

రాయచోటి, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పోస్టుకార్డులలో రాసి ప్రభుత్వానికి పంపనున్నామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.జాబీర్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. రాయచోటిలో శనివారం పోస్టుకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల బకాయిల చెల్లింపునకు రూట్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నియమించి 29 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని సీఎంకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైచిలుకు పోస్ట్ కార్డులు పంపుతామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. యూటీఎఫ్ నాయకులు భాస్కర్‌రెడ్డి, సురేంద్రారెడ్డి, శివారెడ్డి, దావుద్దీన్, లక్ష్మీకల్యాణి, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత

వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్ డా.వెంకటేశ్వర్

తిరుపతి (కలెక్టరేట్), న్యూస్‌టుడే: తమిళనాడు ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత, నిఘా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్, తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య నగదు, మద్యం, గంజాయి వంటి వాటి అక్రమ రవాణా అడ్డుకునేందుకు ఉమ్మడిగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల రోజున సరిహద్దు ప్రాంతాల్లో అన్ని దుకాణాలు మూసివేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరులో నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉండి జిల్లాలో ఉన్న వారందరూ తప్పకుండా సొంత గ్రామాలకు వెళ్లాలని, లేకపోతే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని హెచ్చరించారు. సమావేశంలో డీఆర్వో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

భాషా సేవలు ప్రశంసనీయం

కలెక్టర్ చేతులమీదుగా పురస్కారం అందుకుంటున్న తులసీనాథంనాయుడు

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: తెలుగు భాషాభివృద్ధికి తులసీనాథంనాయుడు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. మాతృభాష వికాసానికి తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్ష, కార్యదర్శులు తులసీనాథంనాయుడు, పుష్ప చేసిన సేవలకు గుర్తింపుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారి పేర్లను రికార్డ్స్‌లో నమోదు చేసింది. రికార్డుపై సదరు సంస్థ జారీ చేసిన ధ్రువపత్రాన్ని కలెక్టర్ సుమిత్‌కుమార్ చేతులమీదుగా సమితి అధ్యక్షుడు తులసీనాథంనాయుడు శనివారం అందుకున్నారు.

వేధింపులు
సహించరానివి

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: మహిళలపై లైంగిక వేధింపులు ఏరూపంలో ఉన్నా సహించరానివని, చట్టపరంగా శిక్షార్హమవుతాయని ఏపీ ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ వైస్ ఛైర్ డా.పి.ఉష హెచ్చరించారు. అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సీఐఐ, ఐడబ్ల్యూఎన్, ఐక్యూఏసీ, డబ్ల్యూడీసీ సంయుక్త ఆధ్వర్యంలో పీవోఎస్‌హెచ్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్) యాక్ట్‌పై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపల్ డా.సి.నాధమునిరెడ్డి, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ డా.కె.రమ్య, డా.ఐ.సునీత, ఐసీసీ కో-ఆర్డినేటర్ డా.ఎన్.పుష్పలత పాల్గొన్నారు.

రూ.44,224 రికవరీకి ఆదేశం

తవణంపల్లె, న్యూస్‌టుడే: ఉపాధి పనుల ఉపయోగాలను అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు వివరించి సకాలంలో పనులు జరిగేలా చూడాలని డ్వామా పీడీ రవికుమార్ తెలిపారు. జీరామ్‌జీ(ఉపాధి హామీ) పథకం కింద 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మండలంలో రూ.6,32,33,870 వెచ్చించి 817 పనులు చేశారని వివరించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో తనిఖీల వివరాలు వెల్లడించారు. పలు పంచాయతీల్లో రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం, పనులు తక్కువ జరిగినా ఎక్కువ బిల్లులు చేయడం, మస్టర్‌లో పేర్లు మార్చి సంతకాలు పెట్టడం వంటి సంఘటనలను గుర్తించారు. పనులు చేయని ప్రాంతాల్లో బిల్లులు చేసినందుకు రూ.44,224 రికవరీకి పీడీ ఆదేశించారు. రికార్డులు సరిగా నిర్వహించని అధికారులకు రూ.9 వేలు జరిమానా విధించారు.

మూడు గ్రానైట్ లారీల స్వాధీనం

గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: జిల్లా నుంచి రాత్రివేళల్లో గ్రానైట్ దిమ్మెలను సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు అక్రమ రవాణా చేస్తున్న ఉదంతంపై 'ఈనాడు'లో శుక్రవారం 'గ్రానైట్.. రైట్' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా మైనింగ్ డీడీ సత్యనారాయణ శనివారం సిబ్బందితో విస్తృత దాడులు నిర్వహించారు. మండల పరిధిలో అక్రమ గ్రానైట్ దిమ్మెలతో వెళ్తున్న మూడు లారీలను స్వాధీనం చేసుకుని.. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పోలీస్‌స్టేషన్ ఆవరణలో గ్రానైట్ లారీ

నయనంపల్లెలో ఏనుగుల సంచారం

పూతలపట్టు, న్యూస్‌టుడే: వావిల్‌తోట పంచాయతీ నయనంపల్లెలో జంట ఏనుగుల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం గ్రామ పరిసరాల్లో ఏనుగుల సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేయడంతో వెంటనే రేంజ్ ఆఫీసర్ థామస్, సెక్షన్ ఆఫీసర్ కరెన్‌సింగ్, బీట్ ఆఫీసర్ వందనకుమార్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఏనుగుల పాదముద్రలను పరిశీలించి సంచారాన్ని ధ్రువీకరించారు. అధికారుల కథనం మేరకు.. ఏనుగులు తమిళనాడు రాష్ట్రం పొన్నై నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వెదురుకుప్పం మండల తిప్పినాయనిపల్లె పరిసరాల్లో శుక్రవారం జంట ఏనుగులు సంచరించాయి. అక్కడి నుంచి పెనుమూరు మండలంలో ఎల్‌కేపీ వాండ్లపూరు, ఎన్టీఆర్ జలాశయం సమీపం నుంచి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డార్లపల్లె మీదుగా మండలంలోని నయనంపల్లె పరిసర ప్రాంతాల్లోకి వచ్చాయి. ఓ రైతు మామిడితోట రాతి కంచెను ధ్వంసం చేశాయి. యాదమరి గాని, బంగారుపాళ్యం, పలమనేరు మండలాల్లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

సమగ్ర సస్యరక్షణతో
మామిడిలో అధిక దిగుబడులు

మాట్లాడుతున్న ఉద్యానశాఖ తిరుపతి జిల్లా అధికారి దశరథరామిరెడ్డి

పుత్తూరు, న్యూస్‌టుడే: సమగ్ర సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు పొందవచ్చని తిరుపతి జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. పుత్తూరు మార్కెట్ యార్డులో రాస్ తిరుపతి ఆధ్వర్యంలో కోకోకోలా ఫౌండేషన్ సహకారంతో కేవీకే శాస్త్రవేత్తలు మామిడిలో సమగ్ర పంట యాజమాన్యంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం మామిడి పూతలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. పూత విచ్చుకునే సమయంలో సస్యరక్షణ చేపట్టరాదని సూచించారు. కేవీకే శాస్త్రవేత్తలు సుధాకర్, అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మామిడిలో పూత ఒకేసారి రావడానికి మల్టీకే 10 గ్రాములు, క్లోరిఫైరిఫాస్ 50ఇసీ 1 మి.లీ, వేపనూనె 3 మి.లీ. సాప్ 2 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ లక్ష్మీదేవి, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాసులు, ఏవో కోదండయ్య, ఉద్యాన అధికారిణి వెంకట సౌజన్య, సహాయకులు లావణ్య, సాయి, ఏఎంసీ ఛైర్మన్ గణేష్, రైతులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ప్రతిభా పోటీలు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ప్రత్యేక అవసరాల పిల్లలకు నగరంలోని జ్యోతిరావ్ పులే భవన్‌లో శుక్ర, శనివారాల్లో ఆర్ట్, సాంస్కృతిక పోటీలు నిర్వహించగా.. విజేతలకు సమగ్రశిక్షా ఏపీసీ వెంకటరమణ బహుమతులు అందజేశారు. డ్యాన్స్ జూనియర్ విభాగంలో లోకేశ్వరి(కార్వేటినగరం), గీతిక (ఐరాల), దీక్షిత (గుడిపాల), సీనియర్ విభాగంలో చరణ్ (శాంతిపురం), వైష్ణవి (వెదురుకుప్పం), లాస్య (తవణంపల్లె), వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. పాటల పోటీలో జూనియర్ విభాగంలో నరేష్ (రామకుప్పం), హారిక (ఎస్ఆర్‌పురం), సీనియర్ విభాగంలో జగదీష్ (ఎస్ఆర్‌పురం), జానుశ్రీ (పుంగనూరు), ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందారు. చిత్రలేఖనం పోటీలో రేణుశ్రీ (గంగాధరనెల్లూరు), దీక్షిత (గుడిపాల), ఆనందన్ (నగరి), సీనియర్ విభాగంలో ఇందు (పుంగనూరు), వాసుదేవరెడ్డి (వెదురుకుప్పం), ఢిల్లీబాబు (తవణంపల్లె), పోస్టర్ మేకింగ్ పోటీలో మమత (పూతలపట్టు), జయశ్రీ (గంగాధరనెల్లూరు), ప్రీతిక (నింద్ర) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. కార్యక్రమంలో సహిత విద్య సమన్వయకర్త మధు, సెక్టోరియల్ అధికారులు, సహిత విద్య ఉపాధ్యాయులు, ప్రత్యేక అవసరాల కలిగిన పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విజేతలతో ఏపీసీ వెంకటరమణ, అధికారులు

పలమనేరు

•పలమనేరు • కుప్పం

వేడుకగా బాటగంగమ్మ జాతర

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: బైరెడ్డిపల్లెలో శనివారం శ్రీబాటగంగమ్మ జాతర వేడుకగా జరిగింది. శ్రీబాటగంగమ్మ, శ్రీపెద్దపులిగంగమ్మ ఆలయాల్లో అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి అర్చనలు, పూజలు జరిపారు. శనివారం రాత్రి శ్రీబాటగంగమ్మ గరిగెను సుగంధ పరిమళ పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవాయిద్యాలు, నృత్య ప్రదర్శనలతో అమ్మవారి గరిగెను గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని మురారిపల్లె శ్రీఓబులేశ్వర స్వామి, కడపనత్తం శ్రీనలగుండ్రాయ స్వామి ఆలయాల్లో శనివారం భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కడపనత్తం శ్రీనలగుండ్రాయస్వామి ఆలయంలో ఉదయం అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పాలంకరణతో అర్చనలు, పూజలు జరిపారు. నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. వివిధ గ్రామాల భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

పూజలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

పరమహంస విద్యాలయంలో సరస్వతి పూజ

శాంతిపురం, న్యూస్‌టుడే: స్థానిక పరమహంస యోగానంద విద్యాలయంలో సరస్వతి పూజ, పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని శనివారం నిర్వహించారు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షలను ఇష్టపడి రాయాలని ప్రిన్సిపల్ ఆజాద్ హుస్సేన్ సూచించారు. వైస్ ప్రిన్సిపల్ పార్థీవులు, సహోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీ

విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్

రామకుప్పం, న్యూస్‌టుడే: పోషకాహార లోపం, ఆన్‌లైన్ గేమ్స్, టి.వి, చరవాణికి అతుక్కుపోవడంతోనే విద్యార్థుల్లో కంటి చూపు మందగిస్తోందని చెల్దిగానిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తెలిపారు. శనివారం చెల్దిగానిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో 14 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. వి.కోట సీహెచ్‌సీ వైద్యులు ఇటీవల విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించారు. వారిలో 14 మందికి అద్దాల అవసరమని గుర్తించి శనివారం అందించినట్లు హెచ్‌ఎం తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కుమార్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.

నవ వధూవరులను ఆశీర్వదించిన భువనేశ్వరి

వి.కోట, న్యూస్‌టుడే: జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు రామచంద్రనాయుడు కుమారుడు గోపినాథ్ వివాహానికి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హాజరై దంపతులను ఆశీర్వదించారు. స్థానిక కల్యాణ మండపంలో వివాహ మహోత్సవం నిర్వహించారు. వివాహానికి ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

'గొలుసు దుకాణాలతో ఇబ్బంది పడుతున్నాం'

కల్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని మతుకువారిపల్లె తదితర ప్రాంతాల్లో మద్యం గొలుసు దుకాణాలు, అసాంఘిక కార్యక్రమాలు, విద్యుత్తు తీగల చోరీలు పెరుగుతున్నాయని ఎంపీపీ సురేంద్రనాథ్‌రెడ్డి, సర్పంచి ప్రతాప్‌రెడ్డి తదితరులు పులిచెర్ల ఎక్సైజ్ ఎస్సై లారీష్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో పర్యటించి గొలుసు దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు. శనివారం పులిచెర్ల మండల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కొన్ని ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను మూసి వేస్తున్నారని ఎంపీపీ తెలిపారు. సీడీపీవో వాణిశ్రీదేవి, ఉప ఎంపీపీ ఈశ్వరి, సింగిల్ విండో అధ్యక్షుడు ధనంజయనాయుడు, ఏఎంసీ ఛైర్మన్ సుజాత, తహసీల్దారు జయసింహ, ఎంపీడీవో రాజశేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

బాల బడులకు కొత్త సొబగులు

రామకుప్పం, న్యూస్‌టుడే: గతంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యల గ్రహణం వీడకుండా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి మోక్షం కలిగించింది. గతంలో 2014-19లో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు నూతన అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు చేపట్టారు. తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టడంతో బిల్లులు సక్రమంగా చెల్లించక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి మరమ్మతులు, పలు నూతన అంగన్‌వాడీ భవనాలు, మరుగుదొడ్లు, టాయిలెట్ల నిర్మాణాలకు నిధులు కేటాయించడంతో పనులు చకచకా జరుగుతున్నాయి.

సౌకర్యాల కల్పనకు చర్యలు

గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతల పోషణతో పాటు వారి ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో మగ్గుతున్నాయి. వాటిలో పలు కేంద్రాలు ఇరుకు గదులు అసౌకర్యాల నడుమ చిన్నారులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. సంజీవని, పోషణ్ ట్రాకర్ యాప్‌ను నవీకరించడంతో పాటు ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చి ఉద్యోగుల జీతాలు పెంచింది. చిన్నారుల సంఖ్య ఆధారంగా తొలివిడత కొన్ని ఎంపిక చేశారు.

మండలాల వారీగా ఎంపికైన కేంద్రాలు	
రామకుప్పం	22
శాంతిపురం	33
గుడుపల్లె	7
కుప్పం	24

సమస్యలు పునరావృతం కాకుండా..

అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో మరుగుదొడ్డి సౌకర్యం లేక ఆరు బయటకు వెళ్లి చిన్నారులు ఇక్కట్లు పడేవారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు సైతం అవే అవస్థలు ఉండేవి. ఇకపై అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్కో మరుగుదొడ్డికి రూ.36వేలు, టాయిలెట్లకు రూ.17వేలు కేటాయించారు. ఇందుకు సంబంధించిన నిధులు కూడా మంజూరయ్యాయి. ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయి.

90 శాతం పనులు పూర్తి

నియోజకవర్గ వ్యాప్తంగా 86 అంగన్‌వాడీ కేంద్రాలకు టాయిలెట్లు, మరుగుదొడ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయి. 86 కేంద్రాలకుగాను 4 కేంద్రాల మరుగుదొడ్లు పూర్తయ్యాయి. మిగిలినవి మరో రెండు నెలల్లో పూర్తవుతాయని శాంతిపురం, కుప్పం సీడీపీవోలు కల్పన, చంద్రకళ తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: సమస్య: రామనపల్లెలో పారిశుద్ధ్యం లోపించి పరిసరాలు అధ్వానంగా మారాయి. కాలువల్లోని మురుగు పొంగి వీధుల్లో ప్రవహిస్తోంది. రాకపోకలకు సాగించేందుకు ఇబ్బందిగా ఉంది. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. **- స్థానికులు**

సమాధానం: రామనపల్లెలో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం. కాలువలు శుభ్రం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. **- ప్రభుదాస్, కార్యదర్శి**

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణం పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయ కూడలి వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. **- తరుణ్, కుప్పం**

సమాధానం: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- శంకరయ్య, అర్బన్ సీఐ, కుప్పం**

సూచిక బోర్డుపై తీగల తొలగింపు

స్పందనకు వందనం

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: బైరెడ్డిపల్లె-పుంగనూరు రహదారిలో లక్కనపల్లె వద్ద సూచిక బోర్డుపై అల్లుకున్న తీగలను అధికారులు తొలగించారు. ఈనాడులో ఈ నెల 5న 'కప్పేసిన తీగలు..కానరాని సూచికలు' శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించారు. లక్కనపల్లె వద్ద సూచిక బోర్డుకు అల్లుకున్న పిచ్చిమొక్కలు తీగలను శనివారం తొలగించారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

పెద్దపంజాణి: ఈ-సైకిళ్ల పంపిణీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి

గంగవరం, పెద్దపంజాణి, న్యూస్‌టుడే: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో స్వయం సహాయక సంఘం సభ్యులకు ఈ సైకిళ్లు, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళలు చిన్న వ్యాపారాల నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా ఎక్కువ కాలం కొనసాగితేనే అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు సోమశేఖర్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, రెడ్డెప్ప, బత్తిగౌడు, హరి, ముబారక్ పాల్గొన్నారు.

రాజ్యాంగమే దేశ సమధర్మ గ్రంథం

ఐక్యత చూపుతున్న నాయకులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగమే దేశ సమధర్మ గ్రంథమని బహుజన సేవా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చందు అన్నారు. కుప్పంలో ముస్లిం, క్రైస్తవ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల సమాఖ్య సమావేశాన్ని శనివారం కుప్పంలో నిర్వహించారు. సందర్భంగా ఆర్టీసీ బస్టాండు కూడలి నుంచి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కుప్పంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ దాడుల పట్ల ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ముద్దాయిలకు శిక్ష పడేలా చూడాలని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేసి, రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాలన్నారు. ముస్లిం, క్రైస్తవులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జాఫర్ అలీ, హుస్సేన్, మహ్మద్ సలీమ్, జాన్, శేఖర్, సతీష్, గోవిందప్ప, శివ తదితరులు పాల్గొన్నారు.

పాడి రైతులు ఆర్థికవృద్ధి చెందాలి

రామకుప్పం, న్యూస్‌టుడే: పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు. శనివారం మండల పరిధిలోని ఆవుల కుప్పంలో పాడి పశువుల అభివృద్ధిపై ఏడీ సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ. . పాడి రైతుల కోసం ప్రభుత్వం పశువులకు గర్భకోశ పరీక్షల శిబిరాలు నిర్వహిస్తోందన్నారు. అనంతరం ఆవులకు, పశువులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. పశు వైద్యులు జయశ్రీ, కలీషా, నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు, నాగరాజు, బాలాజీ, గంగాధరం పాల్గొన్నారు.

రైతులకు మందులు పంపిణీ చేస్తున్న నాయకులు

గ్రూప్-I విజేతకు సత్కారం.. చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: గ్రూప్-1 పరీక్షల్లో విజేతగా నిలిచి వాణిజ్య పన్నులశాఖ సహాయ కమిషనరుగా ఎంపికైన వి.మధుమితను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అభినందించారు. శనివారం మురకంబట్టులోని మధుమిత నివాసానికి వెళ్లి ఆమెను సత్కరించారు.

కళలకు పుట్టినిల్లు భారతదేశం

వివిధ వేషధారణల్లో విద్యార్థులు

ఐరాల, న్యూస్‌టుడే: సంప్రదాయాలు, కళలకు పుట్టినిల్లు భారతదేశమని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం విజయలక్ష్మి తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని శనివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించి మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

మామిడి కాయల రక్షణకు కవర్లు

సదుం, న్యూస్‌టుడే: వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పంచాయతీల్లో అదనపు బోర్లు తవ్వాలని జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి సూచించారు. శనివారం సదుంలో మండల సమావేశం జరిగింది. ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులుంటే సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. మామిడి రైతుల కోసం రక్షణ కవర్లు మంజూరు చేశారని, అవసరమైన వారు సంప్రదించాలని ఉద్యానశాఖ అధికారిణి సంతోషికుమారి సూచించారు. ఉప ఎంపీపీలు ధనంజయరెడ్డి, అమరావతి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

నిలిచిన నిర్మాణం



శాంతిపురం మండలం కడపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం అసంపూర్తిగా ఉంది. వైకాపా పాలనలో నాడు-నేడు ద్వారా చేపట్టిన నిర్మాణం ప్రచార ఆర్భాటంగా మిగిలింది. ఐదేళ్ల కిందట ప్రారంభించిన పనులు పూర్తికి నోచుకోలేదు. అసంపూర్తి నిర్మాణం చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో దర్శనమిస్తోంది. మరో వైపు భవన వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. **- న్యూస్‌టుడే, శాంతిపురం**

నాడు తొలగించి.. నేడు ఆక్రమించి

పట్టణం బైపాస్ మార్గంలోని వెంకట్రామయ్య చెరువు ఆక్రమణలకు కేంద్రంగా మారింది. ఆక్రమణలకు గురైన ప్రాంతంలో నిర్మాణాలు జరిగాయి. కొందరు పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. వీటిపై చర్యలు చేపడితే కొందరు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మిగిలి ఉన్న కొంత భాగంలోకి ఎవరు ప్రవేశించరాదని రెస్కో అధికారులు బోర్డు నాటారు. ప్రస్తుతం బోర్డును తొలగించి, ఆక్రమణలకు తెర తీశారు. **- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం**

రూపుదిద్దుకున్న రోడ్డు

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామీణ రోడ్లు బాగుపడుతున్నాయి. గుంతలుగా మారిన రోడ్లు పక్కా తారు రోడ్లుగా మారుతున్నాయి. మండలంలోని నలసానపల్లె నుంచి కొత్తపల్లె వరకు ఉన్న లింకు రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయి నడవడానికి కూడా వీలులేని పరిస్థితిలో ఉండేది. సర్పంచి చంద్ర ఎమ్మెల్యే అమరనాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేయించారు. దీంతో రోడ్డుకు తారు వేసి బాగు చేశారు. **- న్యూస్‌టుడే, గంగవరం**

రోడ్డు లేక.. సమస్యలు తప్పక

పురపాలిక పరిధి రాజీవ్ కాలనీలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడిచినా సరైన రోడ్డు సౌకర్యం లేక, కోతకు గురై.. కంకర తేలిన రోడ్డుపై రాకపోకలు సాగించాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కమిషనర్ శ్రీనివాసరావును వివరణ కోరగా.. రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం**

నీరుగారిన ఆశయం

శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ వేటగిరి కొత్తూరు వద్ద గ్రామీణ ఉపాధి నిధులతో నిర్మించిన పశువుల తాగునీటి తొట్టె అలంకారప్రాయంగా మారింది. గ్రామ సచివాలయం ఎదుట ఏడాది కిందట రూ.32 వేలతో నిర్మించిన తొట్టెకు నీటి వసతిని విస్మరించడంతో నిరుపయోగంగా దర్శనమిస్తోంది. అధికారులు స్పందించి తొట్టెలో నీటి సౌకర్యాన్ని కల్పిస్తే మూగజీవాలకు దాహార్తి తీరుతుందని స్థానికులు అంటున్నారు. **- న్యూస్‌టుడే, శాంతిపురం**

గంగవరం సీఐగా రాంభూపాల్

గంగవరం, న్యూస్‌టుడే: గంగవరం సీఐగా రాంభూపాల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ ప్రసాద్ జీడీనెల్లూరుకు బదిలీ కాగా.. చౌడేపల్లెలో సీఐగా ఉన్న రాంభూపాల్ గంగవరానికి బదిలీపై వచ్చారు. **పలమనేరు:** గంగవరం సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాంభూపాల్ ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని శనివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

పెద్దపంజాణి: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అందుకు ప్రభుత్వాలు అనేక విధాలుగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాయని పెద్దపంజాణి ఎస్సై మారెప్ప అన్నారు. శనివారం స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు, పోలీసులు ర్యాలీ నిర్వహించారు.

జీవామృతంపై అవగాహన అవసరం

మాట్లాడుతున్న శివశంకర్

పలమనేరు, న్యూస్‌టుడే: చిరుధాన్యాల సాగు ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో జీవామృతాన్ని ఉపయోగించాలని ఎస్వీ యూనివర్సిటీకి చెందిన ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రొఫెసర్ శివశంకర్ తెలిపారు. శనివారం సముద్రపల్లెలో ప్రకృతి వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ద్రవ, ఘన జీవామృతం ఎలా వాడాలి, విత్తనశుద్ధి ఎలా చేయాలని అనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు.

ఘనంగా క్రీడోత్సవం

విద్యార్థులకు బహుమతి అందజేస్తున్న కేఈసీ వైస్ ఛైర్మన్ సునీల్‌రాజ్

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం క్రీడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా పోటీలను కేఈసీ వైస్ ఛైర్మన్ సునీల్‌రాజ్ ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. ఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కరన్, పీడీ సతీష్ పాల్గొన్నారు.

తాగునీటి సమస్యల్లేకుండా చర్యలు

రొంపిచెర్ల, న్యూస్‌టుడే: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. గతేడాది కంటే ఈ ఏడాది వర్షాలు ఎక్కువ ఉన్నందున తాగునీటి ఇబ్బందులు లేకుండా మోటార్లు, ట్యాంకులను అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నట్లు జడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్‌రెడ్డి అన్నారు. ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి, తహసీల్దారు కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

సంప్రదాయబద్ధంగా పశువుల పండగ

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: పశువుల పండగను ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని పలమనేరు గ్రామీణ సీఐ పరశురాముడు పేర్కొన్నారు. బైరెడ్డిపల్లెలో శనివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడారు. బైరెడ్డిపల్లెలో ఆదివారం జరిగే పశువుల పండగలో ప్రజలు మద్యం తాగి పాల్గొనకూడదని సూచించారు. మైలేరు పండగలో వృద్ధులను రానీయకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజల భద్రత మరింత బలోపేతం

పలమనేరు, న్యూస్‌టుడే: ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ అన్నారు. శనివారం పట్టణంలోని గోరీతోపు ప్రాంతంలో 'ధైర్య స్పర్శ-భయానికి ముగింపు' కార్యక్రమంలో భాగంగా పరిసరాలు శుభ్రం చేశారు. పట్టణంలోని క్రైం హాట్‌స్పాట్లను సురక్షిత ప్రాంతంగా మారుస్తామన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కుప్పం, న్యూస్‌టుడే: గణేశ్‌పురం సమీపంలోని మహాత్మ జ్యోతిరావు పులె బీసీ సంక్షేమ బాలుర గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రవేశ అర్హత పరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రామకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతితో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి మార్చి4 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

నిత్యావసరాల పంపిణీ

పలమనేరు: ఊసరపెంటలో రామాంజులు అనే గిరిజన వ్యక్తి ప్రమాదంలో కాలు కోల్పోయారు. బాధిత కుటుంబానికి పలమనేరు పరిరక్షణ సమితి అధ్యక్షులు నరసింహులు, సభ్యులు నిత్యావసరాలు, కొంత ఆర్థికసాయం అందించారు.

విద్యాంజలి పథకంతో పాఠశాలల అభివృద్ధి

కల్లూరు, న్యూస్‌టుడే: పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సదాశివారెడ్డి, కార్యదర్శి ఈశ్వరమహేంద్ర పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని ఎర్రపాపిరెడ్డిగారిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల శాఖ ఆధ్వర్యంలో మన ఊరి బడిని కాపాడుకుందాం కార్యక్రమం నిర్వహించారు. సంఘ నాయకులు హరినాథ, రెడ్డప్ప, జవహర్‌అలీషా పాల్గొనారు.

కూత పెట్టి పతకాలు కొల్లగొట్టి

ఖోఖోలో తీర్థం విద్యార్థుల ప్రతిభ

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: తీర్థం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఖోఖో పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతున్నారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీపతి ప్రోత్సాహం, పీడీ అల్తాఫ్ శిక్షణలో మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. పాఠశాలకు చెందిన యశ్వంతి, గంగాధర్ ఇటీవల హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు.

జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదగాలి

పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని యశ్వంతి చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపుతోంది. ఖోఖో పోటీల్లో చక్కటి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. డిసెంబరులో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జిల్లా జట్టుకు ఎంపికైంది. జనవరి 22న ఏలూరు జిల్లా ముండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి.. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరిగిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని ప్రోత్సాహక బహుమతి అందుకుంది. ఉన్నత విద్యను అభ్యసించి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన అభిమతమని విద్యార్థిని అంటోంది. **- యశ్వంతి, 8వ తరగతి, జడ్పీ ఉన్నత పాఠశాల, తీర్థం**

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం

పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి గంగాధర్ చదువుతో పాటు క్రీడల్లో చక్కటి ప్రతిభ చూపుతున్నాడు. క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో క్రీడల్లో రాణిస్తున్నాడు. జనవరి 22న ఏలూరు జిల్లా ముండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తనదైన ప్రతిభ చూపి మన్ననలు అందుకున్నాడు. హర్యానాలో జరిగిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో సత్తా చాటాడు. ఉన్నత విద్య అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమని అతను ధీమాగా చెపుతున్నాడు. **- గంగాధర్, 9వ తరగతి**

క్రైం కార్నర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: కుప్పం-కంగుంది ప్రధాన మార్గంలో కుప్పం మండలం రామ్‌నగర్ వద్ద శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడటంతో ఓ యువకుడు మృతి చెందగా... మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ద్విచక్ర వాహనాలు ఢీ.. యువకుడికి గాయాలు

పుంగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడికి తీవ్రగాయాలైన ఘటన మదనపల్లె బైపాస్‌రోడ్డు కూడలిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బైరెడ్డిపల్లె మండలం బాపననత్తంకు చెందిన వెంకటేష్ ద్విచక్ర వాహనంపై మదనపల్లెలోని అత్తగారింటికి వస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయ కూడలిలో మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వెంకటేష్‌కు గాయాలయ్యాయి. 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కుప్పం పట్టణం (గుడుపల్లె), న్యూస్‌టుడే: మండల పరిధిలోని శెట్టిపల్లికి చెందిన వేలు శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన వేలు, కుటుంబసభ్యుల మధ్య ఏర్పడిన ఆస్తి తగాదాల్లో భాగంగా మనస్థాపానికి గురై పురుగు మందు తాగారు. గుర్తించిన కుటుంబసభ్యులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రాగి తీగల చోరీ

కల్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని మతుకువారిపల్లెలో వ్యవసాయ బోర్ల వద్ద మోటారు తీగలను దుండగులు చోరీ చేశారు. గత బుధవారం రాత్రి మతుకువారిపల్లెలో ఏడుగురు రైతులకు చెందిన 146 మీటర్ల తీగలు చోరీకి గురయ్యాయి. గురువారం రాత్రి వినాయక ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనలపై పోలీసులు కల్లూరు ఠాణాలో ఫిర్యాదు చేశారని, నిందితులను పట్టుకుంటామని ఎస్సై వెంకటేశ్వర్లు చెప్పారు.

మహిళ అదృశ్యం

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన కళావతి(38) అనే మహిళ అదృశ్యమయ్యారు. ఉదయం ఇంట్లోంచి వెళ్లిన ఆమె రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

(c) eenadu

ప్రసన్నమూర్తీ.. పాహిమాం



వేంకటేశ్వరుడు, మాడ వీధుల్లో భక్తజనం

వాడపల్లి(ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లిలోని శ్రీవారి ఆలయం శనివారం గోవిందనామ స్మరణతో మార్మోగింది. మాడ వీధుల్లో భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతసేవ, తొలిహారతితో ప్రారంభమైన దర్శనాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మాడవీధుల్లో అక్కడక్కడా తోపులాట చోటుచేసుకుంది. ఇరుకుగా ఉండటంతో అన్నప్రసాదశాల వద్ద కూడా గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపింది. ఆలయానికి వివిధ రుసుముల ద్వారా రూ.70.53 లక్షల ఆదాయం వచ్చింది. దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, సభ్యులు, డిప్యూటీ కమిషనర్(ఈవో) నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భారీగా తగ్గించి.. స్వల్పంగా పెంచి..
ఇదీ రొయ్య ధరల పరిస్థితి

నిడదవోలు, న్యూస్‌టుడే: రొయ్య ధరలపై నిర్ణయాత్మక చర్యలు లేకపోవడంతో ఏ రోజు ఎలా ఉంటాయో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. పెంచిన సుంకాలు తగ్గిస్తున్నట్లు వారం రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ప్రకటించినప్పుడు రొయ్యల ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. అందుకు భిన్నంగా పెద్ద కౌంట్లకు కిలో రూ. 20 చొప్పున తగ్గించేశారు. దీనిపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. తాజాగా శనివారం అన్ని కౌంట్లకు కిలోకు రూ.5 పెంచారు. ఒక వైపు సాగు ఖర్చులు పెరిగిపోయి. మేత ధరలు టన్నుకు ఒక్కసారిగా రూ.3,500ల వరకు పెంచడంతో రొయ్య సాగు రైతుల పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది.

ధాన్యం కొన్నారు.. కమీషన్ మరిచారు!

ఈనాడు, అమలాపురం: సహకార సంఘాల ద్వారా ఏటా ధాన్యం కొనుగోలు చేస్తున్నా.. వారికి కమీషన్ రూపంలో డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. వైకాపా హయాంలో రైతు భరోసా కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేశారు. గత అయిదేళ్లలో కాకినాడ, కోనసీమ జిల్లాలకు రూ.40 కోట్ల కమీషన్ సొమ్ములు రావాలి.

నిరీక్షణ తప్పక.. ఈ రెండు జిల్లాల్లో 238 సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో గత అయిదేళ్లలో ఏటా నాలుగు లక్షల టన్నులకు తక్కువ కాకుండా ధాన్యం కొనుగోలు చేశారు. సాధారణ రకానికి క్వింటాకు రూ.31.25 కమీషన్‌గా చెల్లించాలి. లక్షల టన్నుల్లో కొనుగోలు చేస్తున్నందున ఏటా రూ. 15 కోట్లకు పైగా సహకార సంఘాలకు రావాలి. కానీ రూ.4కోట్ల నుంచి రూ. 5 కోట్లు ఇచ్చి మిన్నకుంటున్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్ నాటికే రూ.40కోట్ల వరకు బకాయిలుంటే రెండు జిల్లాలకు కలిపి రూ.6 కోట్లు ఇచ్చి మిన్నకున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం ఇంకా కొనుగోలు చేస్తున్నారు.

ఆరోగ్యాన్ని పీల్చేసే గాలి
ఏటా దిగజారుతున్న వాయు నాణ్యత

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

గాలి కాలుష్యం.. గతంలో ఎక్కడో దేశరాజధాని దిల్లీ, పారిశ్రామిక వాడలు, మహా నగరాలకే పరిమితమయ్యేది. నేడు పల్లెల్లోనూ స్వచ్ఛమైన గాలి గగనమైపోతోంది. పచ్చని చెట్లు, పంట పొలాలతో కళకళలాడే కోనసీమ వంటి ప్రాంతంలోనూ వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదు కావడం గమనార్హం. వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) ప్రకారం అమలాపురం పట్టణలో జనవరి నెలలో పరిస్థితి చూస్తే 4 రోజులు ప్రమాదకర స్థాయి, 25 రోజులు పూర్తి కాలుష్యం, 2 రోజులు తక్కువ కాలుష్యం నమోదైంది. ఒక్క రోజు కూడా స్వచ్ఛమైన గాలి లేకపోవడం గమనార్హం.

అమలాపుం డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న పొగ

జిల్లాలో వాహనాల వివరాలు	
ద్విచక్ర వాహనాలు	1,51,517
4 చక్రాల వాహనాలు	23,047
ఆటోలు	10,416
6 చక్రాలు, పైబడినవి	5377

ఎలా నిర్ధారిస్తారు..?

గాలి నాణ్యతను 0 నుంచి 500 వరకు సూచీలో తెలియజేస్తారు. గాలిలోని ఓజోన్, సల్ఫర్, నైట్రోజన్ డెయాక్సైడ్లు, కార్బన్ మోనాక్సైడ్, పీఎం(పర్టిక్యులర్ మేటర్- గాలిలో ఉండే చిన్నచిన్న దుమ్ము కణాలు 2.5-10 మైక్రాన్లు) ఆధారంగా నాణ్యత తెలుస్తారు.

ఏక్యూఐ గణాంకాలు ఇలా: (రోజుల వారీగా గాలి నాణ్యత)

ఏడాది	స్వచ్ఛం	ఓ మోస్తరు	తక్కువ	అనారోగ్యకరం	ప్రమాదకర
2023	60	143	166	--	45
2024	61	225	72	--	8
2025	0	231	80	18	35

ఎన్నో కారణాలు..

● పట్టణంలో వాహనాల రద్దీ పెరిగింది. ● కాలం చెల్లిన వాహనాలు రహదారులపై తిరుగుతున్నాయి. ● అమలాపురం డంపింగ్ యార్డు నిత్యం మండుతోంది. ● ఫ్రిజ్, ఏసీల వినియోగం పెరగడంతో వాటి నుంచి వెలువడే అల్కైన్లు వాయుకాలుష్యానికి కారకం అవుతున్నాయి. ● కొన్నిచోట్ల వివిధ కారణాలతో చెట్లపై గొడ్డలివేటు పడుతోంది. విద్యుత్తు లైన్లకు అడ్డంగా ఉన్నాయని ఎక్కువచోట్ల తొలగిస్తున్నారు. కొమ్మలు కత్తిరిస్తే సరిపోయేదానికి.. మొదలుతో సహా నరికేస్తున్నారు.

ఏం చేయాలి..?

● పరిశ్రమలు, బొగ్గు మండించే ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటి ఆవరణల్లో మొక్కల పెంపకం. ● విద్యుత్తు వాహనాల వినియోగం పెంచడం. ● వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసేలా చూడటం. ● ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం. ● కాలుష్య కారక పరిశ్రమల్లో తనిఖీలు చేసి చర్యలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు చేపట్టాలి.

అవగాహన కల్పిస్తాం

వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మొక్కలు నాటడం, విద్యుత్తు వాహనాల వినియోగం పెంచడం వంటి చర్యలు చేపట్టాలి. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలి. అప్పుడే కాలుష్యం తగ్గుతుంది. **-సూర్యకళ, కాలుష్యనియంత్రణ అధికారి**

రేపు డయల్ యువర్ సీఎండీ

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్తు సంబంధిత సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని ఈ నెల 9న నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ బి.రాజేశ్వరి తెలిపారు. జిల్లాలో విద్యుత్తు వినియోగదారులు సమస్యలను సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య 86884 00499 నంబరుకు తెలియజేయాలన్నారు.

పుష్కరాలకు ట్రయల్‌రన్

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ నెల 9న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఎస్పీ నరసింహ కిశోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు.

M.Sc. Nursing Admission Notification
Few Admissions for Management Quota available for year 2025-26
1. Master of Nursing in Child Health Nursing - 2 seats
2. Master of Nursing in Community Health Nursing n 2 seats
Mother Theresa College of Nursing
Sagar Complex, Dairy Farm, KAKINADA-533 001
Cont: 94928 02345, 92472 55155

కదులుదాం.. కసరత్తులు చేద్దాం
చలిపులి తగ్గిన నేపథ్యంలో దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత

ఈనాడు, అమలాపురం: ఏడాది పొడవునా వ్యాయామం చేసేవారు సైతం చలికాలంలో కాస్త బద్ధకిస్తుంటారు. కొద్దిరోజులు ఆగి మొదలుపెడదాములే అనుకుంటారు. దీనివల్ల శరీరాకృతుల్లో తేడాలొస్తాయి. 'ప్రస్తుతం చలిపులి తగ్గిపోయింది. ఇప్పటినుంచే కసరత్తులకు సమయం కేటాయించాలి.' అని ఫిట్‌నెస్ నిపుణులంటున్నారు. వారంలో నాలుగైదు రోజులైనా చేస్తే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండొచ్చు.

ఓపెన్ జిమ్‌లు వినియోగించుకోండి..

రాజమహేంద్రవరం, కాకినాడ నగర పాలక సంస్థల పరిధిలో సుమారు 105 వరకు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేశారు. ఉద్యానాలు, కమ్యూనిటీ స్థలాల్లో ఇవి ఉన్నాయి. అమలాపురం, రామచంద్రపురం, తుని, పిఠాపురం, పెద్దాపురం పురపాలక సంఘాల పరిధిలోనూ ఒకటి నుంచి రెండు ఉన్నాయి. ఫీజులు చెల్లించనవసరం లేదు. ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు.

మొదలుపెట్టండిలా..

నడక: ప్రతి రోజూ 30 నిమిషాలు వేగంగా నడవాలి. కాళ్లతో సమానంగా చేతులు కదలాలి. దీనివల్ల 150-200 కేలరీలు ఖర్చవుతాయి. ఫోను మాట్లాడకుండా.. సంగీతం వింటూ నడిస్తే మానసికంగానూ మంచి ప్రయోజనం.

యోగాసనాలు: పార్కులోని పచ్చని మైదానంలో యోగాసనాలు వేస్తే బాగుంటుంది. సూర్య నమస్కారాలు, ఇతర ఆసనాలు ఇద్దరు ముగ్గురు కలిపి సాధన చేయొచ్చు. వీలుకాకుంటే ఇంట్లోనైనా మంచిదే.

కార్డియో: గుండె ఆరోగ్యానికి మేలు.. పరుగు, జాగింగ్, సైక్లింగ్, ఈత, నృత్యం కనీసం 20 నిమిషాలు చేస్తే మంచి ఫలితం. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కేలరీలు వేగంగా కరుగుతాయి. శ్వాస తీసుకునే శక్తి పెరుగుతుంది.

కాకినాడ వివేకానంద పార్కులోని ఓపెన్ జిమ్‌లో కసరత్తులు

ఆదివారం ప్రత్యేకం

ట్రెడ్‌మిల్: నడక కోసం బయటకు వెళ్లలేనివారు ఇంట్లో, లేదా కమ్యూనిటీ జిమ్‌లో చేయొచ్చు. నడక, పరుగుబట్టి 200-300 కేలరీలు ఖర్చవుతాయి.

జంపింగ్ జాక్స్: నడుము చుట్టూ కొవ్వు తగ్గించడానికి రోజూ చేయాలి. ప్రారంభంలో 20 జంప్స్ మొదలుపెట్టి రోజూ పెంచుకుంటూ వెళ్లాలి. బస్కీలు రోజూ 30-50 తీయడం వల్ల హృదయ స్పందన రేటు బాగు.

ఉమ్మడి జిల్లాలో ఫిట్‌నెస్ కేంద్రాలు, స్టూడియోలు:	64
రోజూ ఫిట్‌నెస్ కేంద్రాలకు వెళ్లేవారు (సుమారు):	6200 మంది

వయసు బట్టి సాధన..

మనం రోజువారీ తినే ఆహారంలో తీసుకున్న కేలరీలు ఖర్చవుతుండాలి. శారీరక శ్రమను మించింది లేదు. ఇప్పుడంతా కంప్యూటర్ల ముందు కూర్చొన్న ఉద్యోగాలే. వీరు తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. లేకుంటే ఊబకాయులుగా మారిపోతారు. వారంలో నాలుగైదు రోజులు ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తే ఆరోగ్యంగా ఉంటారు. వయసును బట్టి కసరత్తులు ఎంపిక చేసుకోవచ్చు. అందరూ ఒకేలా చేయాలని లేదు.
- జి.త్రినాథ్, ఫిట్‌నెస్ ట్రైనర్, తుని

రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలి

రావులపాలెం పట్టణం: ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు జరగవని ఎస్పీ రాహుల్‌మీనా అన్నారు. రావులపాలెంలో శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలన్నారు. రావులపాలేనికి చెందిన ఎ.ఎస్.ఎల్ ఆసుపత్రి వైద్యులు సందీప్‌రెడ్డి, అనూష సామాజిక బాధ్యతగా 40 రోడ్డు సైన్‌బోర్డులను పోలీసు శాఖకు అందించారు. డీఎస్పీ మురళీ మోహన్, ఎంపీపీ ఓలేటి శ్రీనివాస్, సీఐలు శేఖర్‌బాబు, విద్యాసాగర్, పుల్లారావు, ఎస్సైలు సురేంద్ర, చంటి, రమణారెడ్డి పాల్గొన్నారు.

ఇరుసుమండ బ్లోఅవుట్ బాధితులకు ఓఎన్జీసీ పరిహారం
6,113 కుటుంబాలకు రూ.6.11 కోట్లు

మలికిపురం: మలికిపురం మండలం ఇరుసుమండలోని బ్లోఅవుట్ బాధితులకు ఓఎన్జీసీ పరిహారం అందింది. ఓఎన్జీసీ డ్రిల్లింగు సైటు(మోరి-5)లో జనవరి 5న బావి నుంచి గ్యాస్ లీకై బ్లోఅవుట్ సంభవించింది. ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం, చింతలపల్లి గ్రామాల వారు తీవ్ర ప్రభావానికి గురయ్యారు. వారిని వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు ఆర్పేందుకు వారానికి పైగా పట్టింది. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆ సమయంలో బాధితులకు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఓఎన్జీసీ ద్వారా నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నాలుగు గ్రామాల్లోని 6,113 కుటుంబాలకు రూ.6.11 కోట్ల మొత్తాన్ని సంస్థ మంజూరు చేసింది. శుక్రవారం రాత్రి వారి బ్యాంకు ఖాతాల్లో జమవ్వగా, ఆ మొత్తాన్ని తీసుకునేందుకు శనివారం బ్యాంకుకు క్యూ కట్టారు.

● జనవరి 22న పాలగుమ్మి బైపాస్‌లో జరిగిన ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న పాలకొల్లుకు చెందిన 45 ఏళ్ల షేక్ మస్తాన్ వాహనం ఢీకొని మృతి చెందారు.

● 19న శివకోటి బైపాస్‌లో జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యలమంచిలి మండలం ఏనుగువానిలంకకు చెందిన 45 ఏళ్ల శ్రీనివాసరావు అంబులెన్స్ ఢీకొని మృతి చెందారు.

● 4న పాశర్లపూడి పరిధిలోని కైకాలపేట బైపాస్ మధ్య ఉన్న విభాగినిని ఢీకొట్టి ఇద్దరు ద్విచక్ర వాహన చోదకులు తీవ్రంగా గాయపడ్డారు.

● గత ఏడాది డిసెంబరు 22న మామిడికుదురు బైపాస్‌పై ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం వెళ్తున్న కారు ఢీకొట్టడంతో వాహన చోదకుడికి గాయాలయ్యాయి.

● మొగలికుదురు కూడలి వద్ద బైపాస్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు గాయాలపాలయ్యారు.

అసంపూర్తి పనులు.. ప్రమాద ఘంటికలు
మితిమీరిన వేగంతో వాహనాల రాకపోకలు

పరిశీలన

న్యూస్‌టుడే, మామిడికుదురు

రాజోలు మండలం శివకోటి నుంచి మామిడికుదురు మండలం పాశర్లపూడి వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర 216 జాతీయ రహదారి బైపాస్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాహనాల వేగం మాత్రం మితిమీరిపోతోంది. పూర్తికాని పనులు, తొలగించని ఆక్రమణలు, వీడని సమస్యలు వెరసి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. బైపాస్‌పై ప్రయాణంతో దూరాభారం తగ్గినా ఆందోళన వెంటాడుతోంది.

కైకాలపేట వై.జంక్షన్ వద్ద ఆక్రమణలు.. పనులు పూర్తికాని విభాగిని

ప్రమాద ప్రాంతాలు.. కారకాలు..

☛ పాశర్లపూడి పరిధి కైకాలపేట వై. జంక్షన్ వద్ద పూరిళ్లను తొలగించలేదు. ఇక్కడి విభాగినుల పనులు పూర్తి కాలేదు. ☛ మొగలికుదురు, బి.సావరం, నగరంలో నిర్మించిన వంతెనలపై కాలిబాటలను చక్కదిద్దలేదు. వాటికి సమాంతరంగా రోడ్డు పనులు చేయలేదు. ☛ మామిడికుదురు హైస్కూల్‌కు, నగరం తాడివారిమెరక వెళ్లే చోట్ల అనుసంధాన రహదారుల వద్ద అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేయలేదు. ☛ గెద్దాడ-మొగలికుదురు బైపాస్ కూడలిలో విభాగినులను చక్కదిద్దాల్సి ఉంది. ☛ ఇసుక డబ్బాలను కొన్నిచోట్ల సూచికలుగా పెట్టగా వాహనాలు ఢీకొట్టడంతో ధ్వంసమవుతున్నాయి. ☛ రహదారి పక్కన వాహనాలను నిలిపి ఉంచడం, తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేయడం వల్ల కూడా ఇబ్బందికరంగా మారుతోంది.

చర్యల దిశగా దృష్టి

కైకాలపేట వద్ద ఆక్రమణలను తొలగించే అంశం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అప్రోచ్ పనులు పూర్తి చేస్తాం. ప్రమాదాలకు ఆస్కారం లేనివిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
- వెంకటరమణ, ఏఈఈ, ఎన్.హెచ్



రోగాలు అమ్మబడును

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాల్లో విక్రయిస్తున్న కల్తీ ఆహారంతో ప్రజారోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నగరాల్లో ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న చాలా ఆహార విక్రయ దుకాణాలు నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవు. దీనిపై శుక్రవారం ఆహార భద్రత అధికారులు రాజమహేంద్రవరంలో విస్తృత దాడులు చేసి, కేసులు నమోదు చేశారు. ఏటా నామమాత్రపు దాడులు చేసి, స్వల్ప మొత్తంలో జరిమానాలతో సరిపెడుతుండటంతో ఆహార కల్తీకి అడ్డుకట్ట పడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. గత ఏడాది జిల్లాలో 145 దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తే.. 13 కేసులు మాత్రమే నమోదు చేశారు. రూ.45000 మాత్రమే అపరాధ రుసుము విధించారు.

పెద్ద ఎత్తున మాంసం నిల్వలు

పెద్ద పెద్ద హోటళ్ల నుంచి రోడ్డు పక్కన ఉన్న దుకాణాల వరకు ఎక్కువగా మాంసం రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ చేసేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిఠాయిదుకాణాలు, బేకరీల్లో రంగు, రుచి కోసం మోతాదుకు మించి రసాయన కలర్స్ వాడుతున్న అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

రాజమహేంద్రవరంలో ఓ రెస్టారెంట్‌లో అధికారుల తనిఖీలు

యథేచ్ఛగా జంతు కొవ్వుల నూనె వినియోగం

తనిఖీలు అంతంత మాత్రం.. కేసులు అంతంతే..!

హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే నూనెల్లో నాణ్యత లేకుండా పోతోంది. గతంలోనే పెద్దాపురం, సామర్లకోట, తుని కేంద్రంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె కర్మాగారాలను గుర్తించారు. అయినా ఈ దందా ఆగడం లేదు.

కొరవడిన తనిఖీలు

హోటళ్లు, రెస్టారెంట్లపై నిత్యం తనిఖీలు జరగాల్సి ఉన్నా.. అరకొర దాడులతో మమ అనిపిస్తున్నారు. ఆహార భద్రత విభాగంలో సిబ్బంది కొరతతో వీటిపై పర్యవేక్షణ కొరవడింది. గతంలో ఆయా పురపాలిక శాఖ పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఆహార తనిఖీ అధికారి హోదాలో పరిశీలనలు చేసేవారు. అయితే 2012లో ఆహార భద్రత విధానం అమల్లో భాగంగా వారికి అధికారాలు తొలగించారు. అయితే కొత్తగా పోస్టులు భర్తీ చేయలేదు.

10 నుంచి మధ్యడెల్టాకు వంతులవారీ సాగునీరు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: గోదావరి మధ్యడెల్టా(కోనసీమ)లోని రబీ వరి ఆయకట్టుకు ఈ నెల 10 నుంచి వంతులవారీ విధానంలో సాగునీరు సరఫరా చేస్తామని జలవనరుల శాఖ ఈఈ కె.వెంకటేశ్వరరావు వెల్లడించారు. మధ్యడెల్టాలో లాకు నుంచి లాకు మధ్యలో ఉన్న ఆయకట్టును పరిగణనలోకి తీసుకుని వంతు సమయంలో 10 రోజులపాటు నీరు సరఫరా చేస్తామన్నారు. వంతులేని ఆయకట్టుకు కూడా తడి ఆరకుండా స్వల్పస్థాయిలో నీటిని విడుదల చేస్తామన్నారు. వాస్తవానికి ఈ నెల 4 నుంచి వంతులవారీ విధానం అమలు చేయాలని అనుకున్నప్పటికీ సాగునీటి సంఘాలు చేసిన తీర్మానం మేరకు 10 నుంచి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శివారు ఆయకట్టుకు సైతం నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సాగునీటి వినియోగం విషయంలో రైతులు సహకరించాలని ఈఈ విజ్ఞప్తి చేశారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

10 నుంచి రాకపోకలు నిలిపివేత
అక్విడక్టు రోడ్డు వంతెనపై మరమ్మతులు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరినదిపై ఉన్న డొక్కా సీతమ్మ అక్విడక్టు రోడ్డు వంతెనపై మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ ఈ నెల 10 నుంచి రాకపోకలు నిలుపుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ డీఈఈ భూపతిరాజు రవిప్రసాద్‌రాజు వెల్లడించారు. 42 రోజులపాటు దీని చెంతనే ఉన్న కాటన్ అక్విడక్టు రోడ్డు బ్రిడ్జిపై నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తామని తెలిపారు. దీనిపై ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మినహా బస్సులు, లారీలు, టిప్పర్లకు అనుమతి లేదన్నారు. నాలుగు నెలలుగా చించినాడ బ్రిడ్జికి మరమ్మతుల కారణంగా రాకపోకలు నిలుపుదల చేశారు.

ఇనుప కడ్డీలను పరిశీలిస్తున్న డీఈఈ రవిప్రసాద్‌రాజు

మరమ్మతులు ఇలా..

ఈ వంతెన మరమ్మతులపై 'ఈనాడు' పలు కథనాలు ప్రచురించింది. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కృషితో ఓఎన్జీసీ నుంచి రూ.49.03 లక్షలు మంజూరయ్యాయి. రోడ్డు బ్రిడ్జిపై మొత్తం 34 ఎక్స్‌పెన్షన్ జాయింట్లలో ఇనుప కడ్డీలు అమర్చి వాటి మధ్య స్ట్రిప్‌సీళ్లు ఏర్పాటు చేస్తారు. కాలినడక మార్గంలో దెబ్బతిన్న సిమెంటు బల్లల స్థానే కొత్తవి ఏర్పాటు చేస్తారు. రోడ్డు బ్రిడ్జిపై గుంతల్లో సిమెంట్, కాంక్రీటుతో వేరింగ్‌కోట్ వేస్తారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

2019 November Ending Kia Seltos White colour Fancy number 1899 Good Condition Vehicle for Sale, Kakinada ✆ 9440342309

మహీంద్రా బొలెరో అమ్మకం
BS4 పవర్ ప్లస్, 2016-1, 2017-1 మోడల్ జీపులు, ఇన్సూరెన్స్‌తో పాటు మంచి కండీషన్‌లో ఉన్నవి అమ్మకం.
✆80085-77055

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

బిజినెస్ ఆఫర్
మీ ఇంటి వద్ద ఉండి ఆన్‌లైన్‌లో వస్తువులు విక్రయించుటకు మంచి అవకాశం. ఇమిటేషన్ జ్యుయలరీ పంచలోహ ఆభరణాలు ఇత్తడి, రాగి, కంచు, గిఫ్ట్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ హోల్‌సేల్‌గా ఇస్తాము. ఫ్రాంచైజీ కూడా ఇవ్వబడును. (మండలాలవారీగా)
Cell: 89782 42555

FOR SALE

TOP RUNNING Restaurant for sale Near Madhurawada, Vizag beside Highway Point. ✆ 99088 67145.

Hyd దిల్‌సుఖ్‌నగర్‌లో వెజ్ మినీ హోటల్ అమ్మకం కలదు టిఫిన్స్, వెజ్ మీల్స్, మిర్చి బజ్జీ, టీ కౌంటర్. Ph: 9030095420

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA BONDS BUY & SALE
KAMESH
92 92 15 15 15

WATER PROOFING

ఆర్మ్ స్ట్రాంగ్ వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్, పెయింట్స్, భవన నిర్మాణ మరమ్మతులు, లీకేజీలు, స్లాబ్ మరమ్మతులు, సమ్మర్‌కూల్ పెయింట్స్ లభించును. కాకినాడ, ✆ 93921 23759.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్‌గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా
అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీగా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్‌కి ఆఫర్ చేసే 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

పి.వి.ఎస్.ఫైనాన్స్, మావద్ద ప్రోపర్టీమీద, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లమీద ప్రైవేట్ ఫైనాన్స్ & బ్యాంకులో ఉన్న ప్రోపర్టీలమీద సెకండ్ మార్ట్‌గేజ్ లోన్ చేయించబడును. ✆ 9381275167

ప్రైవేట్ ఉద్యోగులు, చిరుద్యోగులకు కేవలం 1రూ వడ్డీతో 5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణాలు. నోట్: సిబిల్‌స్కోర్ బాగా ఉండవలెను. ✆ 90002 54511.

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
డా॥ ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
21-02-2026న (శనివారం) 02 PM to 07 PM వరకు రాజమండ్రిలో ప్రైమ్ హాట్ ల్యాబ్స్, సిసిసి ఛానల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
22-02-2026న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 11 AM to 6 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

PROFESSIONAL SERVICES

ASTROLOGY

వాస్తు-జ్యోతిష్యం-జాతకచక్రములు, బిల్డింగ్‌లకు ప్లానులు, అప్రూవల్స్, సైట్ సర్వే, శ్రీ వేంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్, రావులపాలెం, Rjy. లేడీ హెల్పర్ పోస్ట్ కలదు. ✆ 9866913553

PERSONAL INTEREST COURSES

MUSIC & DANCE CLASSES

ఉచితంగా బాలికలకు హాస్టల్ వసతితో పాటు సంగీతం, హరికథ, నేర్పబడును. డాక్టర్ గోవర్ధనరావు పాలేటి, 75693 79549.

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

జాంపేట, సిరి డెయిరీ దగ్గర 146 గ॥ G+2, తాడితోట MG. మార్కెట్‌లో షాపు, దివాన్‌చెరువులో 252, 350 గ॥ స్థలములు అమ్మకము. ✆ 92904 28290.

కాకినాడ, మాధవపట్నం హైస్కూల్ రోడ్‌లో DTCP, వెస్ట్ ఫేసింగ్, 240 చ॥గ॥లు & సర్పవరం జంక్షన్‌లో 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ అమ్మకము. Cell: 96181 45720.

పెద్దాపురం మండలం, దివిలి, మెయిన్‌రోడ్ ప్రక్కన 455 చదరపు గజాలలో గల G+1 షాపింగ్ కాంప్లెక్స్ మరియు 3BHK హౌస్ అమ్మబడును. ✆98660 22884

FLAT FOR SALE

KAKINADA CITY

Kakinada, Sarpavaram, East & West Facing Luxury New Flats for Sale. Very Near to Main Road, Loan available. ✆ 97010 01555.

ALPHA ENCLAVE

❖ Deluxe Flats For Sale
❖ 1472 SFT, 3BHK
❖ E/F, 100% Vaastu
❖ Park View
❖ RERA Registered
Ready to occupy Price 66 lakhs
Durga Vidyut Nagar, Road No.2, Kakinada.
Cell: 91777 32888

కాకినాడ, RTO ఆఫీస్ మెయిన్‌రోడ్ నందు ప్రముఖ అపార్ట్‌మెంట్‌లో 1060 Sft. సెకండ్ సేల్. S/F, కార్‌పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యాలతో అమ్మకము. Cont: 97057 48052

KKD మధురానగర్ గోకులం దగ్గరలో 3 BHK లగ్జరీ E/F ఫ్లాట్స్ 1430 Sft. (రెరా), 80% బ్యాంక్‌లోన్, రెడీటు ఆక్యుపై. ✆ 9989095505, 8688650420

KAKINADA RURAL

కాకినాడ, నడకుదురు IOC పెట్రోల్‌బంక్ వద్ద వరలక్ష్మి రెసిడెన్సీ 2 BHK డీలక్స్ ఫ్లాట్స్ అన్ని సౌకర్యాలతో RERA అప్రూవ్డ్, రెడీటు ఆక్యుపై ✆ 77320 09999

RAJAMAHENDRAVARAM CITY

Rjy, AVAరోడ్‌లో 1500sft (66 గజాలు/uds)లో cctv, కార్ పార్కింగ్, జనరేటర్, లిఫ్ట్, పూజగది, వాస్తుగల E/F3BHK ఫ్లాట్ అమ్మకం. ✆ 9346592276

రాజమండ్రి, మోరంపూడి, గణేష్‌నగర్ 2018లో కన్‌స్ట్రక్షన్ Apt 2BHK East ఫేసింగ్ Flats 1050sft 32లక్షలకే అమ్మకం. 9885081813

RJY, మోరంపూడి దగ్గర వేలుమూరి విస్తాస్‌లో W/F, 3 BHK, 1485 Sft & AMG Opp.లో 267 చ॥గ॥ N/F ఫ్లాట్ అమ్మకం. సెల్: 73961 12388.

రాజమండ్రి, A.V.A.రోడ్ రామాలయం జంక్షన్ దగ్గరగా W/F, 3 BHK & J.N.రోడ్ E/F, 3 BHK ఫ్లాట్స్ అమ్మబడును. Contact Cell: 96761 44027.

Rjy, E/F, 1st Floor, 3B/R, కార్ పార్కింగ్ & లిఫ్ట్ సౌకర్యంతో అమ్మకం కలదు, కోరుకొండ రోడ్డు, మోర్ సూపర్‌మార్కెట్ వద్ద. నోబ్రోకర్స్. 95817 08659

RAJAMAHENDRAVARAM RURAL

READY TO OCCUPY FLATS IN DOWLESWARAM

2BHK - 1040 SFT
3BHK - 1240 SFT
for more details
93461 88997
62810 41205
95424 86687

GENERAL

Flat For Sale 1500 Sft 3bhk West Facing A.V. Apparao Road Rajahmundry Contact: 9880249299

స్మార్ట్ సిటీ కాకినాడ-సర్పవరం మెగా గేటెడ్ కమ్యూనిటీలో పర్నిచర్, 2 BHK 50K / 3 BHK 65K ఫ్లాట్, 80% బ్యాంక్‌లోన్, రెడీటు ఆక్యూపై. 92476 12222

రాజమండ్రి, ఆల్‌కట్‌గార్డెన్స్, ILTDజంక్షన్ 2BHK వెస్ట్‌ఫేసింగ్ 2nd ఫ్లోర్ కార్‌పార్కింగ్, లిఫ్ట్, వుడ్‌వర్క్ ఫ్లాట్ అమ్మకం. 9989723134, 7036419747

HOUSE FOR SALE

AMALAPURAM

అమలాపురం, రావులచెరువులో 12 సెంట్లులోగల తూర్పు ఫేసింగ్ గ్రూప్‌హౌస్ (5 Flats) అమ్మకానికి కలదు. Cont: 98480 16663, 89193 79347.

KAKINADA CITY

House for Sale Near Dairy Farm Centre Junction, Kakinada Town. Contact: 9704383478.

కాకినాడ విగ్నేశ్వరనగర్లో E/F 300 గ॥లు అత్యుత్తమ సౌకర్యాలతో 4-2 BHK ఫ్లాట్స్ & 1 డ్యూప్లెక్స్ గ్రూప్ హౌస్ సుమారు 8700 Sft గంగరాజునగర్ రోడ్-6 చివర. ✆ 99082 61315

KKD కొత్తూరులో 167.5 చ॥గ॥లలో 40 అ॥ల రోడ్డు ఆనుకొని, హంసవాహిని స్కూల్ సమీపంలో నూతనంగా నిర్మించిన 2BHK హౌస్ అమ్మకం. 90006 95485.

కాకినాడ సురేష్‌నగర్ పార్క్ దగ్గరలో 400 చ॥గ॥లో S/F 2 ఫ్లోర్‌లు ఇండివిడ్యువల్ బిల్డింగ్ అమ్మకానికి కలదు. 77310 86690 (P.కనకతులసి)

కాకినాడ, S.అచ్యుతాపురంలో ఎగ్జాం సెంటర్ పక్కన 102 చ॥గ॥ స్థలంలో రెండు పోర్షన్ల రేకులషెడ్డు N/S/F 35 లక్షలకే అమ్మకమునకు కలదు. ✆ 8897958335

కాకినాడ, గంగనాపల్లి SKS మెగా టౌన్‌షిప్ రోడ్ నెం.1, ప్లాట్ నెం.10, E/F, 338 చ॥గ॥లో డూప్లెక్స్ బిల్డింగ్ అన్నివసతులతో అమ్మకం. నోబ్రోకర్స్, ✆ 9398963277

KAKINADA RURAL

నడకుదురు దగ్గర 115 చ॥గ॥ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ & 70 చ॥గ॥, E/F, డబుల్ స్టేర్ బిల్డింగ్ అమ్మబడును. స్థలాలు & బిల్డింగ్‌లు. Cell: 93811 71019.

PRATHIPADU

ప్రత్తిపాడులో షాపింగ్ కాంప్లెక్స్ నెలకు లక్ష రూపాయలు అద్దె వచ్చేవి మరియు హైవేకి దగ్గరగా 8 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకం. Contact: 92488 36525

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి, ఆల్‌బ్యాంక్‌కాలనీ, V.L.పురం 60అ॥ రోడ్ చేర్చి, ITC ఖాళీస్థలం ఎదురు S/F 280 గజాల్లో 2 అంతస్తుల బిల్డింగ్ అమ్మకము. Cont: 9391381336, 90002 76887

RAJAMAHENDRAVARAM RURAL

RJY, హుకుంపేట శివాలయం వీధిలో 380 చ॥గ॥లలో 3 BHK డూప్లెక్స్ విల్లా N/F అమ్మకమునకు కలదు. సంప్రదించండి: ✆ 98492 45886.

RJY రూరల్ ధవళేశ్వరంలో గృహప్రవేశానికి సిద్ధంగా ఇండివిడ్యువల్ E/W ఫేసింగ్ బిల్డింగ్స్ అమ్మకమునకు కలవు. 100% వాస్తు, బ్యాంక్‌లోన్ సౌకర్యం. ✆ 9849195596

GENERAL

రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో 35,000/- రెంట్ వచ్చే 6 పోర్షన్ల N/F బిల్డింగ్ 70 లక్షలకు అమ్మకమునకు కలదు, సంప్రదించండి: 7799642333.

LAND FOR SALE

KAKINADA RURAL

కరప గ్రామంలో 1.4 ఎకరాల మెట్టభూమి మరియు 150 గజాల ఇండ్ల స్థలము అమ్మకమునకు కలవు. Cont. Cell: 80748 99712, 86888 84081.

MUMMIDIVARAM

కాకినాడ జిల్లా, తాళ్ళరేవు మండలం, P.మల్లవరంలో జిల్లాపరిషత్ హైస్కూల్‌కు దగ్గరలోని రొయ్యలచెరువుల వెనుక 2 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకం. ✆ 9440177277

PEDDAPURAM

పెద్దాపురం మం. కట్టమూరు నందు సుమారు 11 ఎకరాలు ఏకప్రతిగల మెరక వ్యవసాయ భూమి అమ్మకమునకు కలదు. వివరములకు సంప్రదించండి: 7993399633

PRATHIPADU

ప్రత్తిపాడులో రోడ్ ఆనుకొని 2.25 ఎకరాల పొలం(కాలేజీలకు, స్కూల్స్, కల్యాణమండపాలకు, వెంచర్లకు అనుకూలం), రాజానగరం సాక్షి వద్ద స్థలం అమ్మకం. 9248836525

GENERAL

Prawn Tanks Land 7 Acres for Sale. Near Jaggampeta. Yearly 5.60 Lakhs Income. Contact: 9849035069.

గోపాలపురం కొయ్యలగూడెం నేషనల్‌హైవే ఫేసింగ్ 6ఎకరముల కోకో, కొబ్బరి ఆదాయంలో ఉన్న బోరుతో అమ్మకం కలదు. 98482 08204, 98663 93672

సామర్లకోట మండలం, నవర గ్రామంలో రియల్‌ఎస్టేట్‌కు అనుకూలంగా ఉన్న 1 ఎకరం పొలం అమ్మబడును. 40 అడుగుల రోడ్‌ను చేర్చి ఉన్నది. ✆ 9866912561

PLOT FOR SALE

KAKINADA CITY

308 Sq.yards West facing Commercial site for Sale/Lease at Karanamgari Junction, Kakinada. Cont: 94458 00581, 73933 40994.

కాకినాడ, శాంతినగర్ ఓల్డ్ పోస్టాఫీస్ వీధిలో 666.66 చ.గ. సౌత్‌ఫేసింగ్ Open Site అమ్మకము కలదు. అజ్జరపు హోమ్స్, ✆ 8885551614, 9989188488

కాకినాడ, సర్పవరం, పోస్టల్ ఎంప్లాయీస్ కాలనీ లేఅవుట్‌నందు ప్లాట్ నెంబరు 69, 311 చ॥గ॥లు N/F స్థలము అమ్మకమునకు కలదు. Cont: 9849379624

కాకినాడ, జగన్నాథపురం వెలిశెట్టివారి వీధి MSN ఛార్టీస్ స్కూల్ ప్రక్క రోడ్‌లో సౌత్ ఫేసింగ్ 303 గజాలు స్థలము అమ్మకమునకు కలదు. ✆ 94401 27998.

కాకినాడ, కుళాయిచెరువు, నూకాలమ్మ గుడి దగ్గర 8షాపులు, పైనఇల్లు E/F 120 గజాలు, APSP ఎదురు ఇందిరాగాంధీ బొమ్మలోపల 100 గజాల స్థలంఅమ్మకం 9912130247

కాకినాడ, మెయిన్‌రోడ్ దగ్గర తిలక్‌వీధిలో 656 చ॥గ॥లు స్థలం అమ్మకానికి కలదు. (కమర్షియల్/ రెసిడెన్షియల్) ✆ 88976 31075.

KAKINADA RURAL

కాకినాడ, తూరంగి పంచాయతీ ఆఫీస్ దగ్గరలో 154 గజాలు 30 Ft. రోడ్‌ను చేర్చి వెస్ట్ ఫేసింగ్ (30x46) అమ్మకం కలదు. Cell: +91 79894 73293

కాకినాడ, వాకలపూడి, రామకృష్ణానగర్ 4వ వీధిలో వెస్ట్ ఫేసింగ్ 300 చదరపు గజాల స్థలం అమ్మకమునకు కలదు. Cont: 88861 97111, (నో మీడియేటర్స్).

PLOT FOR SALE
కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి పోర్టు వైపు వెళ్ళే దారిలో జంక్షన్ నుండి ఒక ఫర్లాంగు దూరంలో కుడివైపున గల L.P.No.631/85 (DTPC) లో 40 అ॥ రోడ్డుకి చేర్చి 200 చ॥అ॥ స్థలము అమ్మకమునకు కలదు.
✆94400 66799

PITAPURAM

పిఠాపురం-కందరాడ విలేజ్, 25 సెంట్లు సైట్ (తారు రోడ్ ఫేసింగ్‌తో) అమ్మకమునకు కలదు. Contact Cell: 90594 27352, 83416 21789.

RAJAMAHENDRAVARAM CITY

Adarsh Nagar, Rjy East Railway Station Road, 30x60=200 Sqy N/W Corner, East & West Facing DTCP Bits for Sale. ✆ 91772 76989

RJY, లాలాచెరువు, హౌసింగ్‌బోర్డ్ (MIG), వినాయకుడి గుడి, ఆటోస్టాండ్‌కు, మెయిన్‌రోడ్డు దగ్గరలో 266 చ॥గ॥ (40x60), S/F స్థలము అమ్మబడును. ✆ 9951020883

రాజమండ్రి నారాయణపురంలో KSN ఇండోర్ స్టేడియం దగ్గర నార్త్ ఫేసింగ్ 500 చదరపు గజాలు అమ్మకమునకు కలదు. Cont: ఫోన్/వాట్సాప్: 80748 57055.

రాజమండ్రి టౌన్ మరియు రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో గల లేఅవుట్స్‌లో గల స్థలాలు అమ్మబడును. వెంటనే కొనబడును. D.శేఖర్ Cont: ✆ 94407 68182

రాజమండ్రి A.V.A.రోడ్ - J.N.రోడ్ మధ్యలో శ్రీనివాస్‌నగర్‌లో W/F, 234 చ॥గ॥ (35x60) స్థలం అమ్మకమునకు కలదు. నో బ్రోకర్స్, Cell: 91601 41627.

రాజమండ్రి కోరుకొండరోడ్ P&Tకాలనీ పెట్రోల్‌బంక్ ప్రక్కవీధిలో 626చ॥గ॥ స్థలం & లక్ష్మీవరపుపేటలో 3BHK ఫ్లాట్ 1460Sft. అమ్మకము. ✆ 9494233889

రాజమండ్రిసిటీ, గాడాల హైవేని ఆనుకొని రుడా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ చ॥గ॥ 19,999/- మరియు దివాన్‌చెరువు దగ్గరలో చ॥గ॥ 6,000/-లకే అమ్మకం. ✆ 91218 15875

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ దగ్గర నూతనంగా వేసిన లేఔట్‌లో 100 గజముల సైట్ 4,50,000/-లకే అమ్మకమునకు కలదు. Contact Cell: 95153 82999.

RJY, గాడాల ఎయిర్‌పోర్ట్ రోడ్‌కి దగ్గరలో DTCP అప్రూవ్డ్ లేఅవుట్ నందు W/F 127.77 చ॥గ॥ స్థలం అమ్మకమునకు కలదు. బ్యాంక్‌లోన్ కలదు. 9515053171

TUNI

తుని, D.మార్ట్ ప్రక్కన మున్సిపల్ లే-అవుట్ 40x60 స్థలములు 265 చ॥గ॥ x 4. అమ్మకంనకు కలవు. నో బ్రోకర్స్. ✆ 98485 82586, 92474 69099.

తుని, D.మార్ట్‌కి ఎదురుగా NH.5కి ఆనుకొని 3500 గజాలు (60x600) కమర్షియల్ స్థలము అమ్మకంనకు కలదు. నోబ్రోకర్స్. ✆ 98485 82586, 92474 69099.

GENERAL

రాజమండ్రి ₹16వేలు ఒక చ॥గజం ని/హైవే ఎదురుగా, నన్నయ యూనివర్సిటీ పక్కన GSL, ని. రాజానగరం, రుడా అప్రూవల్, త్వరలో రేట్ ఛేంజ్. 76748 33422

EENADU
for Advertisement Contact:
8008597607

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం ఆర్చ్ ఎదురుగా 6 లైన్ల రోడ్డుని ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ (RERA) KAUDA లేఅవుట్.
World Class Amenities
స్పెషల్ ఆఫర్ Plot స్పాట్ బుకింగ్ చేసుకున్న వారికి వెండి కంచం ఫ్రీ.
80 % బ్యాంక్ లోన్
Spot రిజిస్ట్రేషన్
ఫ్రీ సైట్ విజిట్‌కై
96031 94449

200 చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★ నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

రాజమండ్రి సిటీ పరిధిలో పోలీస్ అకాడమీ వెనుక, పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో 302 చ॥గజముల స్థలం అమ్మబడును. Contact Cell: 93819 20287

పిఠాపురం NH-216, 4 లైన్ల రోడ్డుని ఆనుకొని లే-అవుట్ నందు
షోరూమ్స్‌కి, కళ్యాణ మండపం, థియేటర్స్‌కు, రెస్టారెంట్స్‌కు కమర్షియల్ PLOTS కలవు.
Residential Plots కలవు
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ
70% బ్యాంక్ లోన్
ఫ్రీ సైట్ విజిట్‌కై
96031 94449

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పు ఫేసింగ్ 638 చ॥గ॥ (33అ. x 174అ.) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

కాకినాడ డెయిరీఫారం సెంటర్, మెడికల్ ఎంప్లాయీస్ లేఔట్, సాయిబాబా గుడివద్ద రోడ్ ఫేసింగ్ 292 చ॥గ॥ స్థలం అమ్మకం. 9848231348, 9177660009

RJY, మోరంపూడి, పాములగుడి వద్ద 185 చ॥గ॥ స్థలం, W/S కార్నర్ స్థలం అమ్మబడును. (గజం: 14 వేలు) నో బ్రోకర్స్. Cell: 62810 62585.

మీ భవిష్యత్తుకు అద్భుతమైన పెట్టుబడి!
మంచి విలువ పెరుగుదల కలిగిన ప్లాట్లు
Airport వెళ్ళే 60 అడుగుల రోడ్‌కు ఆనుకొని, తూర్పు మరియు పడమర వున్న Open Plots అమ్మకానికి కలవు
★4 ఎంట్రెన్సులు కలిగిన లేఅవుట్
★4 వైపులా 30 అడుగుల వెడల్పైన రోడ్లతో ప్లాట్లు కలవు
★1km దగ్గరలో తిరుమల స్కూలు బ్రాంచి కలదు.
ఎయిర్‌పోర్ట్ సమీపంలో – తొర్రేడు
మొత్తం 48 ప్లాట్లు విక్రయానికి
ప్లాట్ సైజులు: 175, 180, 190, 200 & 225 చదరపు గజాలు
వివరాలకు సంప్రదించండి:
93979 50100

తాడేపల్లిగూడెం టౌన్‌లో భీమవరం వెళ్ళు రూట్‌లో పెట్రోల్‌బంకు వెనుక రోడ్డు నందుగల తూర్పు ఫేసింగ్ 222 చ॥గ॥ ఖాళీ స్థలం అమ్మకం. సంప్ర: 63001 23559

అమరావతి రాజధానికి అతి దగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఔట్ LP No.తో E5, E7 4 వేస్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ॥ 13500/- మాత్రమే. 93464 92840, 98483 66789.

కమర్షియల్ సైట్ అమ్మకం
కాకినాడ దగ్గరలో పెనుగుదురు - కరప మెయిన్‌రోడ్‌కు చేర్చి సౌత్ ఈస్ట్ కార్నర్ 1200 చ॥గ॥లు ఏక మొత్తంగా గాని, విడిగా గాని, అమ్మకమునకు కలదు.
Cont :73965 27277

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

కాకినాడ కొత్తపేట రైతు మార్కెట్ ఎదురుగా 101గ॥లో E/F షాపు + 2 రూమ్స్ కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి (ధర 85 లక్షలు) Negotiable 9014069574.

LEASE

GENERAL

చెరువులు అద్దెకు. యానాం దగ్గరలోని గోగుల్లంకలో 30 సంIIలుగా ఖాళీగా ఉన్న 90 ఎకరములు విడిగాగాని, ఏకమొత్తంగా లీజుకి ఇవ్వబడును. Contact: 9182830589.

RJY(రాజమండ్రిలో) Mainroad నందు A/c కల్యాణమండపం అన్ని వ్యాపారాలకు ఉపయోగించుటకు లాంగ్ లీజుకు ఇవ్వబడును. 9440536803, 9553166666

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact Cell: 87548 09650.

PROPERTY FOR SALE

GENERAL

ఇండస్ట్రియల్ భూమి అమ్మకానికి: చక్రద్వారబంధం గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని 3 ఎకరముల ఇండస్ట్రియల్ భూమి మరియు దానిలో నిర్మించబడిన షెడ్‌తో సహా అమ్మకానికి కలదు. రిజర్వు ధర: 3.25 కోట్లు; ఫోన్ నం: 9848170245.

కాకినాడలోని ఇందర్‌ఫ్లేమ్‌లో 66 చదరపు గజాలలో ఇల్లు అమ్మకానికి ఉంది. కాంటాక్ట్ - 97044 62511.

TO LET

HOUSE FOR Rent. 3 Bed Room Apartment, 301 Sri Towers A.B.Nageswararao Road, 1st line, Aryapuram, Beside Sai Hospital, Rjy. ✆ 9866067691.

COMMERCIAL

కాకినాడ జిల్లా, జగ్గంపేట, Near కృష్ణవరం టోల్‌గేట్ NH-16 ఫేసింగ్ 3 ఎ॥ స్థలంలో 4000 Sft. గొడౌన్ 75 HP పవర్, పార్కింగ్‌తో అద్దెకు. Cell: 9989041637

రాజమండ్రి, మెయిన్‌రోడ్, పెద్ద మసీదు పక్కన 400 sft గ్రౌండ్ ఫ్లోర్ షాపు (పాత సంగీత మొబైల్స్ ఉన్న షోరూం) అద్దెకు కలదు. ✆ 78424 28888.

COMMERCIAL TO-LET
రాజమండ్రి, గోరక్షంపేట, శీలం నూకరాజు కాంప్లెక్స్ రోడ్, సాయిబాబా గుడి ఎదురుగా గ్రౌండ్ ఫ్లోర్ & ఫస్ట్ ఫ్లోర్ (1900 Sft) N/E కార్నర్.
✆98197 38569

కాకినాడ, భాస్కర్‌నగర్ టెంట్‌హౌస్ పక్కన గ్రౌండ్‌ఫ్లోర్ (30x60) కమర్షియల్ స్పేస్ అన్నివసతులతో అద్దెకు ఇవ్వబడును. వివరాలకు: 9246631213, 9030166990

COMMERCIAL TO-LET
రాజమండ్రి దానవాయిపేటలో ఇన్సూరెన్స్, ఫైనాన్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్, ఆఫీసులకు, స్కిన్ & డెంటల్ హాస్పిటల్స్ అనుకూలమైన 1600 SFT, సెల్లార్ పార్కింగ్ తో 1st ఫ్లోర్ నందు అద్దెకు కలదు.
✆ 83673 36739

రాజమండ్రి మెయిన్‌రోడ్, టౌన్‌హాల్ రోడ్‌లో కోడూరి హైట్స్ నందు 13Ft. x 22Ft. 276 అ॥లు షాపులకు, ఏజెన్సీలకు, ఆఫీసులకు అద్దెకు. 78939 17043, 76809 62992.

RJY, రాజా థియేటర్ వెనుక P&T కాలనీలో 3 ఫ్లోర్స్ ఒక్కొక్కటి 1150Sft. లిఫ్ట్, కార్ పార్కింగ్‌తో కమర్షియల్‌గా అద్దెకు. ✆ 9346435874, 9848337936.

TO-LET COMMERCIAL
RJY, సావిత్రినగర్
ఈస్ట్ రైల్వేస్టేషన్ రోడ్‌కి E/N కార్నర్ 1st & 2nd ఫ్లోర్స్ SFT 2,200 (Each) కమర్షియల్‌గా అద్దెకు కలదు.
93470 26593
93944 99050

JOBS

Wanted Female Telecalers (Must be Married) Qualification any Degree, Age Limit: 25to 45 Years having Experience in Educational Organisations will be preferable.Salary upto: 12,000/-. Working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

ESM/Civilian, Age Limit Below 45Y, Post- Operation Manager, Area- East, West Godavari Dt. ✆ 89258 01859, 89398 15415.

Rjy Exports Company need Female Computer Office work. any Degree. Tally Good Salary. KE Exports and Imports. 8919549175

Wanted MBA Qlf. Staff for HR Dept. Dharithri Advisory Nr. Pedda Masjid Kakinada. Ph.: 96765 41666. Internships avail.

WANTED: Male Cashier, Minimum Experience 3 Years, The Raymond Shop, Kotagummam, Rajahmundry.

WANTED Sales & Service Mens (Male) Experience in Automobile DSR Electric Auto Show Room, Rajahmundry. ✆ 99480 01567.

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG, Age: 25-40 years. Salaray upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

FEMALE TELECALLERS Needed NextStep Education Services Good Communication Skills Required. Contact: 90590 53337

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 98662 52220

ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న అధికారులు

భీమేశ్వరాలయంలో సెక్యూరిటీ ఆడిట్ సమావేశం

ద్రాక్షారామ: ద్రాక్షారామ భీమేశ్వర ఆలయ పరిసరాల, భక్తుల కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ సమావేశాన్ని శనివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయానికి సంబంధించిన అన్ని ప్రాంతాలను పరిశీలించారు. భక్తుల రక్షణ కల్పించడం వంటి అంశాలలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఆర్డీ రిజర్వు సీఐ జీకేలప్‌వీస్ రాజు, సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఎం.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అగ్నికుల క్షత్రియ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు అగ్నికుల క్షత్రియ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరంపరాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అగ్నికుల క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నది. రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

● మరిన్ని వివరాలకు 8008621414 & 9154918858 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

పర్యాటక గమ్యస్థానంగా ఏపీ

● గత 18 నెలల్లో రూ.30వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
● పుణ్యక్షేత్రాల పరిధిలో టెంట్‌సిటీలు


-మంత్రి కందుల దుర్గేష్

ఈనాడు, రాజమహేంద్రవరం: ప్రైవేట్ ఆయిల్ పాలసీలో పర్యాటక రంగం విస్తరణకు గుర్తింపు కల్పించి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో రూ.30 వేల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ... 117కు పైగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో గుర్తించిన 21 ప్రధాన పుణ్యక్షేత్రాల పరిధిలో టెంట్‌సిటీలు ఏర్పాటుచేస్తామని, హోంస్టేలను ప్రోత్సహిస్తామన్నారు. పుష్కరాల్లోనూ విస్తృతంగా ఏర్పాటు చేస్తామన్నారు. ▲ రాష్ట్రానికి వచ్చే యాత్రికులకు వసతి కోసం అయిదేళ్లలో 50 వేల గదులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారన్నారు. ఇప్పటికి 4839 అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో 8 ప్రాజెక్టులకు సాస్కీ నిధులు రూ.488 కోట్లు తెచ్చామని, రూ.115 కోట్లతో 15 హరిత రిసార్టులను అభివృద్ధి చేశామన్నారు. ▲ విశాఖ-చెన్నై-పాండిచ్చేరికి ఏడు నక్షత్రాల స్థాయి క్రూజ్ కార్డిలియా నవంబరు నుంచి రోజూ ఉంటుందని.. కాకినాడ, ప్రకాశం బ్యారేజీ పరిధిలోనూ నిర్వహించే ఆలోచన ఉందన్నారు. ▲ సూర్యలంక, రాజమహేంద్రవరం, విజయవాడలో 8 చోట్ల 21 హౌస్ బోట్లు తెస్తామని, ప్రస్తుతం 5 సిద్ధంగా ఉన్నాయన్నారు.

మాజీ ఛైర్మనే అంగీకరించారు..

తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారన్నారు. మరో నాలుగు నివేదికలు వస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. దొంగలే ఇప్పుడు పారిపోతూ దొంగ.. దొంగ అని అరుస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన చేయాల్సింది ఓదార్పు యాత్రలు కాదని.. పశ్చాత్తాప యాత్రలని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	19,000
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-22,000
కొత్త (పచ్చి) కాయ	18,000-19,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	133-00
రిటైల్ లైవ్	160-00
డ్రెస్డ్	232-00
స్కిన్‌లెస్	264-00

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశివాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - సా॥ 7
హ్యాష్ ట్యాగ్	సా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

రాజమండ్రి కన్‌స్ట్రక్షన్ ఆఫీస్‌కు సైట్ సూపర్‌వైజర్, Asst ఇంజినీర్ కావలెను. BE Civil ఖాళీలు-2 sureshchallas@gmail.com

Rjy, అభయ హాస్పిటల్‌లో పనిచేయుటకు నర్సులు(F) 2, ఫార్మసీ సిబ్బంది-2, ఆయాలు (F)-3 కావలెను. హాస్పిటల్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. ✆ 79899 93697.

Kkd reputed banksలో Managersగా Salary, Incentives రిటైర్డ్ ఆఫీసర్స్, సీనియర్ సిటిజన్స్, హౌస్‌వైఫ్స్ కావలెను. 9848790024

రాజమండ్రి ప్రముఖ టాయ్స్ షోరూం నందు పనిచేయుటకు మేనేజర్స్ (F), Qua: MBA, క్యాషియర్స్, సేల్స్ బోయ్స్, సేల్స్ గరల్స్ కావలెను. Contact Cell: 91820 02048.

RJY ప్రముఖ టాయ్స్ షోరూం నందు టాయ్స్ రిపేర్ చేయుటకు టెక్నీషియన్ (క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు) (పార్ట్ టైం/ఫుల్ టైం) కావలెను. Contact: 91820 02048.

కుక్స్, బేబీకేర్, ఆయాలు, వార్డ్‌బోయ్స్, నర్సులు, హెల్పర్స్ కావలెను. డ్యూటీ 10 /12 /24 గం॥లు. జీ॥ 18-25 వేలు + వసతి +భోజనం @ వైజాగ్, ✆ 9666600858.

హైదా కాలేజీ పటవల, కాకినాడ యందు పని చేయుటకు Tele-Callers కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. Contact: 73823 15999, 73824 56539

Rjy, దేవిచౌక్ శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్‌లో పనిచేయుటకు Tally, అకౌంట్స్‌లో అనుభవం గల అకౌంటెంట్స్, డేటాఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. ✆ 9989876799.

రాజమండ్రి మెయిన్‌రోడ్డు దగ్గర షాపులో కంప్యూటర్ ఆపరేటర్ (Female) కావలెను. పార్ట్-1 (టైమ్: 10AM to 2PM జీతం: 8000 to10,000) పార్ట్-2 (టైమ్ 5 PM to 9 PM జీతం: 8000 to 10,000) అనుభవం బట్టి జీతం ఇవ్వబడును. ✆ 70138 22744.

కాకినాడ ఇభ రెడీమేడ్ షోరూమ్ నందు పనిచేయుటకు లేడీ రిసెప్షనిస్ట్, క్యాషియర్, ఫ్లోర్ మేనేజర్ కావలెను. ఫోన్: ✆ 92466 77388, 99089 91239.

కాకినాడ వాకలపూడి ఇంట్లో పనిచేయుటకు ఆడమనిషి కావలెను. వయస్సు: 25to35, 7am to 7pm జీతం: 10,000/- ✆ 9492433897,9440396004

శ్రీబాలాజీ సోలార్ ఎనర్జీస్ నందు చేయుటకు డీలర్స్ & అనుభవంగల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్ కమీషన్ ఏజెంట్స్ కావలెను. ✆ 9515954923, 9885444091

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18-20K. 89776 39662, 89776 39663

విజయవాడలో VIP ఇంట్లో 1 సం॥ పాపను 24/7 చూసుకొనుటకు చదువుకున్న 25-30 సం॥ స్త్రీలు కావలెను. జీ: 20 వేలు. రూం+ భోజనం ఫ్రీ. ✆ 98490 53822.

కాకినాడలో ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం నందు ITI, పాలిటెక్నిక్ చదివిన అభ్యర్థులు టెక్నీషియన్లుగా కావలెను. మరియు టెక్నీషియన్ కోర్సు నేర్పబడును. ✆99089 14279, 75692 02292, 82475 65336.

City హోం Hyd వృద్ధులు పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు స్త్రీ/పు వర్కర్లు కావలెను. జీతం: 18 to 25K భో+వ ఫ్రీ. 9553684000/9966752121.

రాజమండ్రి కోస్టల్ కార్డియాక్ & మెటర్నిటీ సెంటర్(Dr. బొమ్మిరెడ్డి సుధగారు) నందు ల్యాబ్-టెక్నీషియన్ Q: ఇంటర్ MLT/B.Sc. MLT & నర్సులు కావలెను. Q: ANM/ GNM/ B.Sc. నర్సింగ్. Please Whatsapp your resume to: 98852 11122/ 90008 22229.

WANTED
KVR ఆర్ట్ విల్లా
వాడపల్లి నందు పనిచేయుటకు సేల్స్ గర్ల్స్ & బాయ్స్ (పార్ట్ టైమ్)
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ - 2
(ఫీల్డ్ వర్క్) (2 వీలర్ & ఫోన్ తప్పనిసరి)
మేనేజర్ - 1
సేల్స్‌నందు 2సం॥ కంప్యూటర్ నందు అనుభవం కావలెను.
ఈ క్రింది అడ్రసుకు రెజ్యూమ్ పంపగలరు.
KVR ఆర్ట్ విల్లా
వాడపల్లి, ఆత్రేయపురం మండలం, Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా
gpjwellers4@gmail.com WATSAPP: 8978242555

మన జిల్లాలో మండలానికి ఒకరు చొప్పున అమృతాంజన్, జండుబామ్, శస్త్రిబామ్, విక్స్, వేజలైన్, ఈనో, సైబాల్, అలఅవుట్ మొ॥వి సేల్ చేయుటకు కావలెను. ✆ 9246691910

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525.

వైజాగ్‌లో పని చేయుటకు టిఫిన్స్, మీల్స్, స్వీట్స్ & స్నాక్స్ మాస్టర్స్ & హెల్పర్స్ కావలెను. వసతి, భోజనం కల్పించబడును. వివరములు సంప్రదించండి ఫోన్: 7331184539

రాజమండ్రి ఎడ్యుకేషనల్ అకాడమి నందు పనిచేయుటకు లేడీ టెలీకాలర్స్ కావలెను. వర్క్ ఫ్రమ్ హోమ్, మంచి జీతం. ✆ 70757 56211.

రాజమండ్రిలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థకు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ పురుషులు కావలెను. వయస్సు 25-45 సం॥, అనుభవం, బైక్ గలవారు సంప్ర॥ 6305940679

ప్రముఖ రియల్‌ఎస్టేట్ ఆఫీసు రాజమండ్రి, వైజాగ్ నందు ఓపెన్ సైట్స్ సేల్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్‌లీడర్స్ (M/F) కావలెను. (Mly 2 Lakhs ప్యాకేజ్+ MFI T&C) రిటైర్డ్ గృహిణిలు అర్హులు. ✆ 93980 33529.

కడియపులంక పూలమార్కెట్ మా ఫ్లవర్ షాప్‌నందు అకౌంట్స్ వ్రాయడానికి ఇంటర్/డిగ్రీ అర్హతగల అభ్యర్థులు కావలెను. మహాలక్ష్మి ఫ్లవర్ మర్చంట్, సెల్: 93922 88999

గుంటూరులో ఇంట్లో వంటపని చేయుటకు ఆడ వంట చేసి సహాయముగా ఉండుటకు స్త్రీ కావలెను. వసతి కలదు. 93933 33444, 91212 91913.

శ్రీ భారత బాలవికాస, కాకినాడ (H.O.), (భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ) A.Pలోని జిల్లాల్లో మండలాలవారీగా మండల కో-ఆర్డినేటర్స్ Q: 10+2, వ: 42, జిల్లా ఇన్‌ఛార్జ్ వ: 37, మంచి జీతం, డిగ్రీ అబౌ. Cont: 7337283366, 8125317571.

డిటిపి ఆపరేటర్: ఫోటోషాప్, పేజ్‌మేకర్‌లలో అనుభవం కలిగి నిడదవోలులో పని చేయుటకు 30 సం॥ల లోపు వారు కావలెను. జీతం: 15000- 20000/-. Cont: 94914 94488.

కాకినాడ, అశోక్‌నగర్ గార్డెన్‌లో పనిచేయుటకు అనుభవం కలిగిన మనిషి కావలెను. Contact Cell: 85558 97169.

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం॥ అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి ✆ 70136 29928

బిజినెస్ ఎగ్జిక్యూటివ్: నిడదవోలులో పనిచేయుటకు టూవీలర్ కలిగిన 30 సం॥లలోపు వారు కావలెను. Cont: 94914 94488.

కాకినాడ, అశోక్‌నగర్ ఫంక్షన్‌హాల్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన సూపర్‌వైజర్ (50 సం॥లోపు) మరియు సెక్యూరిటీ కావలెను. Cell: 96429 20999

Hyd కూకట్‌పల్లి UPS ఇన్వేటర్ బ్యాటరీ కంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు & M/F ఆఫీస్ అసిస్టెంట్లు తెలుగు, హిందీ, తమిల్ ఇంగ్లీష్ ఏదైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ Cont: 8105011213, 776006

విధాన్ ఓల్డేజ్ Hydలో పని చేయడానికి అమ్మాయిలు, వార్డు బాయ్స్. వంటవారు అర్జెంటుగా కావలెను. మంచి జీతం. Ph: 7386436245.

UETS PU Hiv ప్రాజెక్ట్ రాజమండ్రి నందు M&E Accountantగా పని చేయుటకు, B.Com అర్హత కలిగి కంప్యూటర్స్ మరియు అకౌంట్స్ నందు 1 సం. అనుభవం కలిగిన వారు మీ CVని uetsmigrantsrjy@gmail.comకి పంపండి. Ph: 8179671739

డైరెక్ట్ జాబ్. హైదరాబాద్ నందు పని చేయుటకు కార్, బైక్ మెకానిక్స్, హెల్పర్స్, అసిస్టెంట్స్ కావలెను. సంప్ర: 70754 67368

DTP ఆపరేటర్-తెలుగు, ఇంగ్లీషులో పేజీమేకర్, ఫోటోషాప్‌లో ప్రకటనలు చేయాలి. అనుభవంబట్టి జీతం 15,000/- to 20,000/-. కాకినాడ, ✆ 98488 49656.

రాజమండ్రిలో మావద్ద పని చేయుటకు ★ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. 2-5 సం॥ అనుభవం ఉండాలి, సొంత 2 వీలర్ కలిగి ఉండాలి. ✆ 92466 57116

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168.

ప్రముఖ రియల్‌ఎస్టేట్ కంపెనీ, కాకినాడలో పనిచేయుటకు టీమ్ లీడర్స్ మరియు Agents M/F మరియు టెలికాలర్స్ (Female) కావలెను. Cell: 96423 13589.

రాజమండ్రి టూవీలర్ ఎలక్ట్రిక్ షోరూం (ఏడర్) నందు Dataentry Operator కావలెను. Minimum exp 1year మోరంపూడి. 800 888 4256

హైదరాబాద్‌లో 24గం. ఇంటి వద్దనే ఉంటు ఇంటిపని/ బేబీకేర్ చేయడానికి 50 సం॥లోపు మహిళ కావాలి. జీతం+ భోజన వసతి డైరెక్ట్ జాబ్. 7981124129

FACULTY/ TEACHERS

ప్రముఖ విద్యాసంస్థ, కాకినాడ, శాంతినగర్ నర్సరీ to 10వ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ బోధించుటకు టీచర్లు & ఆయాలు కావలెను. Cont: 95026 35557.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 96698 41000

MEDICAL

Wanted Medical Rep to work in KKD City. Any degree with 1yr. Exp. Salary: 20,000 +TA-DA Cont: 99484 73557, 93983 23303.

SECURITY GUARDS

రాజమండ్రి, కొవ్వూరు, కాకినాడ, పెద్దాపురం మరియు వైజాగ్ ప్రాంతములలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. ✆ 80990 93344, 95056 06237

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమర్‌నాథ్, జూన్‌లో కైలాస మానస సరోవరం, శ్రీ దుర్గా టూర్స్. ✆ 94901 19768

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-85 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

దరఖాస్తు చేశారా?

☛ తపాలా శాఖలో 28,636 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
చివరి తేదీ: 16.02.2026

☛ బీఈసీఐఎల్‌లో 154 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు
చివరి తేదీ: 2026, ఫిబ్రవరి 18

కరెంట్ అఫైర్స్

మాదిరి ప్రశ్నలు

◆ దేశీయ, అండర్ 19 క్రికెట్‌లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు 14 ఏళ్ల వర్ధమాన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు?

జ: రాష్ట్రీయ బాల పురస్కార్ (క్రీడలు, కళలు, సైన్స్, సామాజిక సేవ, పర్యావరణం, శౌర్యం తదితర రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 5 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.)

◆ 2026-29 కాలానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికయ్యారు? (డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన డెబోరా జిల్లే నియమితులయ్యారు.)

జ: పీవీ సింధు

◆ వినియోగదారుల భద్రత, ఉత్పత్తి నాణ్యతను బలోపేతం చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన అగర్‌బత్తి ప్రమాణం ఏది? (2025లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిసెంబరు 24న మొదటి అగరబత్తీల ప్రమాణాన్ని ప్రకటించారు.)

జ: ఐఎస్ 19412 : 2025

మరింత సమాచారం

◆ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025, నవంబరు చివరినాటికి భారత్‌లో ఎంతమంది బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు?

జ: 100.37 కోట్లు

ఈనాడు ప్రతిభ

◆ https://pratibha.eenadu.net ◆ https://eenadupratibha.net

విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

తెగులు తెచ్చే సూక్ష్మ జీవరసం!



పరిసరాలతో పాటు మనుషుల శరీరంలోనూ ఉండే అత్యంత సూక్ష్మజీవులు వైరస్‌లు. ఇవి జీవ క్రియలు లేని జీవులు. ఎక్కువశాతం వ్యాధికారకాలు. అన్నిరకాల జీవులు, జీవపదార్థాలపై దాడి చేసి జీవించగలిగిన పరాన్నజీవులు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, వికారం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు పోలియో, రేబిస్, మెదడువాపు, బర్డ్ ఫ్లూ, ఎయిడ్స్, కరోనా లాంటి ప్రమాదకర రోగాలకు, పంటలకు సోకే వివిధ తెగుళ్లకు ఈ వైరస్‌లే కారణం. సులువుగా వ్యాపిస్తూ, అత్యంత వేగంగా పునరుత్పత్తి జరిపే వైరస్‌లపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. వాటి నిర్మాణం, పరిమాణం, ఆకారం, రసాయన కూర్పు ఆధారంగా వాటిలోని రకాలు, అవి మనుషులతోపాటు మొక్కల్లో కలిగించే వ్యాధుల గురించి తెలుసుకోవాలి.

జనరల్ స్టడీస్ — బయాలజీ

వైరస్

లాటిన్ భాషలో వైరస్ అంటే విషపదార్థం అని అర్థం. ఇవి బ్యాక్టీరియాల కంటే చిన్నవి. వీటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడటం సాధ్యమవుతుంది. బైజరింక్ అనే శాస్త్రవేత్త వైరస్‌లను 'తెగులు తెచ్చే జీవరసం' అని పేర్కొన్నాడు. వాల్టర్ రీడ్ అనే శాస్త్రవేత్త ఎల్లోఫీవర్ వ్యాధి వైరస్‌ల వల్ల వస్తుందని కనుక్కున్నాడు. బ్యాక్టీరియాలను సంక్రమణ చేసే వైరస్‌ల గురించి ట్వార్ట్ తెలిపాడు.

వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్‌లను విశిష్టమైన ప్రత్యేక లక్షణాలున్న వ్యాధికారక జీవులుగా పేర్కొనవచ్చు. వీటికి కణ నిర్మాణం ఉండదు. కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవుల కణనిర్మాణానికి భిన్నంగా వైరస్‌లు ఉంటాయి. వీటి కణంలో కణాంగాలైన కేంద్రకం, మైటోకాండ్రియా, రైబోజోమ్‌లు లాంటివి ఉండవు.

నిర్మాణం: వైరస్‌లు సరళ నిర్మాణంతో ఉంటాయి. వీటిలో 1) కేంద్రకామ్లం 2) ప్రొటీన్ తొడుగు అని రెండు భాగాలు ఉంటాయి. కేంద్రకామ్లం మధ్యలో ఉండి దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి న్యూక్లియోక్యాప్సిడ్ అని పిలుస్తారు. కేంద్రకామ్లం, ప్రొటీన్ ఉండటం వల్ల వైరస్‌లను 'న్యూక్లియో ప్రొటీన్ రేణువులు' అంటారు. ఇవి కాకుండా కొన్ని వైరస్‌లలో ఎంజైమ్‌లు, లిపిడ్‌లు, లైపో ప్రొటీన్లు ఉంటాయి. క్షీరదాల్లో వ్యాధులను కలిగించే అనేక వైరస్‌లలో ప్రొటీన్ తొడుగు బయట ఉన్న పొరను 'ఎన్వలప్' లేదా 'పరివేష్టిత త్వచం' అంటారు. వైరస్ కేంద్రకామ్లం చుట్టూ ఉన్న ప్రొటీన్ తొడుగును 'క్యాప్సిడ్' అంటారు. దీనివల్ల వైరస్‌లకు ఒక ప్రత్యేకమైన ఆకారం ఏర్పడుతుంది. ఇది కేంద్రకామ్లానికి రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రొటీన్ ఆతిథేయిలోకి వైరస్‌లు ప్రవేశించినప్పుడు ప్రతిరక్షక ధర్మంగా కూడా పనిచేస్తుంది. క్యాప్సిడ్ ప్రొటీన్ తొడుగులో ఉండే ప్రొటీన్ ఉపప్రమాణాలను 'క్యాప్సోమియర్‌లు' అంటారు.



వైరస్‌లలో జన్యుపదార్థం

వైరస్‌లలో ఆర్ఎన్ఏ, డీఎన్ఏ జన్యుపదార్థంగా పనిచేస్తాయి. వైరస్‌ను బట్టి ఆర్ఎన్ఏ, డీఎన్ఏల్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఆర్ఎన్ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను ఆర్ఎన్ఏ వైరస్‌లు అంటారు. ఇది ఒకే పోచ ఆర్ఎన్ఏ లేదా రెండు పోచల ఆర్ఎన్ఏగా ఉండొచ్చు. డీఎన్ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను 'డీఎన్ఏ వైరస్‌లు' అంటారు. ఇది ఒక పోచ డీఎన్ఏ లేదా రెండు పోచల డీఎన్ఏగా ఉండొచ్చు. మొక్కలపై వ్యాధులు కలిగించే వైరస్‌లలో ఆర్ఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్‌లు, డాహ్లియా మొజాయిక్ వైరస్ లాంటి మొక్కల వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. సాధారణంగా జంతువులపై దాడిచేసే వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ పోలియో వైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్, రేబిస్ వైరస్, మీజిల్స్ వైరస్, ఎబోలా వైరస్ లాంటివాటిలోజన్యుపదార్థంగా ఆర్ఎన్ఏ ఉంటుంది.

వైరస్‌ల రకాలు: ఆతిథేయి కణంపై దాడి చేసే స్వభావాన్ని బట్టి వైరస్‌లను పలు రకాలుగా విభజించారు. అవి..

1) బ్యాక్టీరియాఫేజ్‌లు - బ్యాక్టీరియా కణంపై దాడి చేస్తాయి.
2) ఫైటోఫేజ్‌లు - మొక్కల కణాలపై దాడి చేస్తాయి.
3) జూఫేజ్‌లు - జంతువుల కణాలపై దాడి చేస్తాయి.
4) మైకోఫేజ్‌లు - శిలీంధ్ర కణాలపై దాడి చేస్తాయి.
5) ఫైకోఫేజ్‌లు - శైవల కణాలపై దాడి చేస్తాయి.
6) సయనోఫేజ్‌లు - నీలిఆకుపచ్చ శైవలాలపై దాడి చేస్తాయి.
7) జైమోఫేజ్‌లు - ఈస్ట్ కణాలపై దాడి చేస్తాయి.


బ్యాక్టీరియాఫేజ్

వైరస్‌ల ఆకారం వైరస్‌లు అనేక ఆకారాల్లో ఉంటాయి. అవి..

1) దండాకారం - టొబాకో మొజాయిక్ వైరస్
2) తోక కప్ప ఆకారం - బ్యాక్టీరియోఫేజ్
3) బుల్లెట్ ఆకారం - రాబ్డో వైరస్
4) దీర్ఘచతురస్రాకారం - వాక్సీనియా వైరస్
5) బహుభుజి - అడినో వైరస్
6) గుండ్రని ఆకారం - పోలియో

నిర్వచనం

ఆతిథేయి కణంలోని జీవరసాయన ప్రక్రియలను తనకు అనుకూలంగా మార్చుకుని పిల్ల వైరస్‌లను ఉత్పత్తి చేసుకునే వ్యాధికారక అతి సూక్ష్మజీవులే వైరస్‌లు.
– (పెల్జార్, శాస్త్రవేత్త)

వైరస్‌ల వల్ల మొక్కల్లో కలిగే వ్యాధులు

వ్యాధి పేరు	కలగజేసే వైరస్
పొగాకు మొజాయిక్ వ్యాధి	పొగాకు మొజాయిక్ వైరస్
వంకాయ చిన్నఆకుల వ్యాధి	వంకాయ చిన్న ఆకుల వైరస్
టమాటో ఆకుముడత వ్యాధి	టమాటో ఆకుముడత వైరస్
బొప్పాయి మొజాయిక్ వ్యాధి	బొప్పాయి మొజాయిక్ వైరస్
బంగాళాదుంప స్వల్ప మొజాయిక్ వ్యాధి	బంగాళాదుంప X వైరస్
నిమ్మ ట్రిస్టేజా వ్యాధి	నిమ్మ ట్రిస్టేజా వైరస్



ప్రత్యుత్పత్తి: వైరస్‌లు కణం బయట ప్రత్యుత్పత్తిని చూపవు. ఆతిథేయి కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇవి ఆతిథేయి కణాన్ని మొదట అంటిపెట్టుకుని కణంలోకి తమ జన్యుపదార్థాన్ని పంపిస్తాయి. దీని తర్వాత ఆతిథేయి కణాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని వైరస్‌ల భాగాలను విడివిడిగా తయారు చేసుకుంటాయి. ఇవన్నీ కలిసి పిల్ల వైరస్‌లుగా మారి ఆతిథేయి కణం నుంచి బయటకు వస్తాయి.

వైరస్‌లు-ప్రత్యేకతలు: ◆ వీటిలో కేంద్రకామ్లం, దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది. ◆ వైరస్‌ల కణంలో కణాంగాలు ఉండవు. ◆ శ్వాసక్రియ, పెరుగుదల, పోషణ లాంటివి ఉండవు. ◆ కణం బయట ఇవి నిర్జీవులుగా ఉండి, ఆతిథేయి కణంలోకి వెళ్లిన తర్వాత సజీవంగా మారతాయి. ◆ ఆతిథేయి కణంలోకి ఇవి ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే ప్రవేశిస్తాయి. ◆ ఇవి సజీవులకు, నిర్జీవులకు వంతెన లాంటివి. ◆ వైరస్‌లు బ్యాక్టీరియాలతో సహా అన్ని జీవులపై దాడి చేయగలవు. ◆ వైరస్ కేంద్రకామ్లాల లక్షణాలు పిల్లజీవులకు సంక్రమించి, ఉత్పరివర్తనం జరుగుతుంది. వీటివల్లనే వైరస్‌లను సజీవులని చెప్పవచ్చు. ◆ ఆతిథేయి కణం వెలుపల ఇవి నిర్జీవ స్ఫటికాలుగా ఉంటాయి.


రచయిత: డాక్టర్ బి. నరేష్

SENIOR INTER ENGLISH

ON HIS HAVING ARRIVED AT THE AGE OF TWENTY THREE - JOHN MILTON

PARAGRAPH ANSWERS — 4 Marks

1. 'Time and tide wait for none' is an old saying. Discuss this in the context of the poem "On His Having Arrived at the age of Twenty Three".

A: John Milton (1608 - 1674) was a great poet in English Literature, known for his Grand Style in composing grandeur poems. His well composed poem Paradise Lost is a timeless classic as an epic.

The present poem "On His Having Arrived at the age of Twenty Three" is a devotional sonnet and his autobiographical. It glorifies God for showing mercy upon His creation. Milton uses this sonnet to symbolize his journey from doubt to self-discovery. Milton asserts the importance of time in our lives. If things like money and vehicles are lost, we can get them back with efforts, whereas we can not get back even a single moment of time, if once it is lost though we she'll down bundles of currency notes. It reminds us of the dictum that 'The time and tide wait for none'. The poet regrets for wasting the prime time of his age without producing any work of writing in the service of God. He feels so sad for not being recognized by the world, though he is mentally matured. He realises later that what is lost is lost forever and he should not waste his precious future at least here afterwards. He starts his journey as a poet, choosing poetry as the best mode to praise his task-master. The lateral realization makes the poet become a versatile genius to compose such great poems, and thus he has attained immortality as a poet through his poetry and his service to God.

Practice Questions — 4 Marks

ANNOTATIONS

1. How soon hath Time, the subtle thief of youth,
Stol'n on his wing my
Three and twentieth
year!

Final Exams-2026 IMPORTANT Q & A

2. And inward ripens do that much less appear,
That some more timely happy spirits
endu'th.

3. All is, if I have grace to use it so
As ever in my great task
-master's eye.

For more IMP Q & A

Writer: SHAIK ABDUL ZILANI

పుస్తకాలకు సెలవు.. ఆటలకు నెలవు

మేడిచర్లపాలెం మోడల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు శనివారం నోబ్యాగ్ డే ఆనందంగా నిర్వహించారు. ఉపాధ్యాయినులు కె.సత్యవిజయలక్ష్మి, బండారు వెంకటలక్ష్మిలు ఓరుగామి పద్ధతిలో పిల్లలకు రంగు రంగుల కాగితాలను వివిధ ఆకృతుల్లో కత్తిరించి బొమ్మల తయారీ నేర్పించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కాగితాలను కత్తిరించి బొమ్మలు చేశారు. ప్రధానోపాధ్యాయుడు కంకటాల చంద్రశేఖర్, జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆరేటి త్రిమూర్తులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, మలికిపురం

బ్రహ్మోత్సవ సంబరం.. భక్తజన వైభవం

చింతలూరు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి తృతీయ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవం, మహాసంప్రోక్షణ, సుప్రభాతం, ధ్వజారోహణ, పంచామృత అభిషేకం, సుదర్శనయాగం, తోమాల సేవ నిర్వహించారు. సాయంత్రం వాహనసేవలో భాగంగా ఉభయదేవేరులతో శ్రీనివాసుడు శేషవాహనంపై ఊరేగారు. చింతలూరు, కొత్తూరు సెంటర్, పెదపల్ల సెంటర్ మీదుగా ఊరేగింపు జరిగింది. వాహనసేవకు భక్తజనం పోటెత్తారు. చింతలూరు గోవింద నామస్మరణతో మార్మోగింది. – న్యూస్‌టుడే, ఆలమూరు

జీవవైవిధ్యం తెలుసుకో.. చక్కగా మసులుకో

జీవవైవిధ్యంపై అవగాహనకు మామిడికుదురు మండలం పాశర్లపూడిబాడవ జడ్పీ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఎస్.శ్రీనివాసరావు నమూనా ప్రాజెక్టు తయారుచేసి శనివారం ప్రదర్శించారు. పలు జీవజాతులు సహా పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడంతో కలిగే ప్రయోజనాలు వివరించారు. పోషకాహారం, స్వచ్ఛమైన గాలి, కలుషితం లేని తాగునీరు, పర్యావరణ సమతుల్యానికి ఎంతో అవసరం ఉంటుందన్నారు. – న్యూస్‌టుడే, మామిడికుదురు

జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టని గుత్తేదారులపై కేసులు

● రామచంద్రపురం పరిధిలో లబ్ధిదారుల నిర్ణయం

రామచంద్రపురం: రామచంద్రపురం పట్టణ పరిధిలోని జగనన్న కాలనీల్లో షేర్‌వాల్ సాంకేతికతతో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి విస్మరించిన గుత్తేదారులపై పోలీసు కేసు పెట్టే యోచనలో లబ్ధిదారులు ఉన్నారు.. వెల్ల, వెల్లసావరం, హసనబాద, ద్రాక్షారామ తదితర జగనన్న కాలనీల్లో వీరికి గృహాలు నిర్మించాల్సి ఉన్నా పనులు చేపట్టలేదు. ఇటీవల ఎంపీ బోసు చేసిన ఆరోపణలు, కౌన్సిల్‌లో పలుమార్లు సమస్యను తీసుకురావడంతో అధికారులకు కలెక్టర్ నోటీసులిచ్చారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. దీంతో కౌన్సిలర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులు శనివారం పదోవార్డు సచివాలయ పరిధిలో లబ్ధిదారులతో సమావేశమయ్యారు. సొమ్ములు తీసుకుని పనులు చేయని గుత్తేదారునిపై రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. రామచంద్రపురంలోని మరో ఇద్దరు గుత్తేదారులు కొప్పిశెట్టి శ్రీను, బండారు రమణలు గృహనిర్మాణాలు పూర్తిచేసి ఇస్తామని హామీ ఇచ్చారు. కౌన్సిలర్లు వాడ్రేవు సాయిప్రసాద్, బి.సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ డీఈ సుంకర రాంబాబు, కార్యదర్శులు పాల్గొన్నారు.

మార్చిలో నన్నయ స్నాతకోత్సవం

▲ పట్టాలు పొందేందుకు దరఖాస్తుల ఆహ్వానం

రాజానగరం: నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం మార్చిలో నిర్వహించనున్నట్లు వీసీ ఎస్.ప్రసన్నశ్రీ శనివారం తెలిపారు. 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలలో రెగ్యులర్ పీజీ, పీజీ డిప్లొమా, పీజీ ప్రొఫెషనల్, డిగ్రీ కోర్సులు చేసిన అభ్యర్థులు పట్టాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం శివారులోని నన్నయ విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణం, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలతో పాటు అనుబంధ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు వేడుకకు రావాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు చేసిన వారు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ లేదా యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను సంప్రదించాలన్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ... విశ్వాసానికి మరో పేరు ! (భారత ప్రభుత్వ రంగ సంస్థ)

అసెట్ రికవరీ మోనిటరింగ్ బ్రాంచ్
డి.నెం. 9-13-45/2/9/1, 5వ అంతస్తు, ఎమ్‌వీఆర్ వినాయగర్ సెంటర్, విఐపి రోడ్డు, విశాఖపట్నం - 530003.
మొబైల్ : 9640933383, 9831200669

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూలు 9(1)తో చదువుకోవలసిన రూలు 8(6) ప్రకారం సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ, యావన్మంది ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు నోటీసు జారీచేస్తూ తెలియజేయునది ఏమనగా, దిగువ సెక్యూర్డు క్రెడిటార్ గారికి తనఖా ఉంచిన / ఛార్జిలో ఉన్న స్థిరాస్తులను నిర్మాణాత్మకంగా / భౌతికంగా / లాంఛనాత్మకంగా బ్యాంకు అధీకృత అధికారిగారు సెక్యూర్డు క్రెడిటార్ గారు స్వాధీనత తీసుకుని వాటిని "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలానే పద్ధతి, అక్కడ ఏమున్నదో అదే పద్ధతిపై" దిగువ పట్టికలో తెలిపిన తేదీలలో బ్యాంకు / సెక్యూర్డు క్రెడిటార్ గారు సదరు ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) నుండి రావలసిన బకాయిలను వసూలు నిమిత్తం ఈ నోటీసు జారీచేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఎదుట దిగువ పట్టికలో రిజర్వు ధర & ధరావత్తు వివరములు తెలుపబడినవి.

ఇ-వేలం తేది మరియు సమయం : 25-02-2026 ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 4.00 గం॥ల వరకు

బయానా చెల్లింపునకు ఆఖరు తేది : 25-02-2026, మధ్యాహ్నం 3 గం॥ల లోపు | బిడ్ పెంపుదల మొత్తం : 10,000/-

ఋణగ్రహీత పేరు/బ్యాంకుకు మొత్తం బకాయిలు: సంసాని లక్ష్మి రమణ రావు, తండ్రి : సూర్యనారాయణ, డోర్ నెం. 1-4-33/3, ఫ్లాట్ నెం. 8, సవరం మాలపల్లి ఏరియా, దుడ్డువారి అగ్రహారం, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా - 533201. బ్రాంచ్ ఆఫీస్: అమలాపురం. డిమాండ్ నోటీసు తేది. 11-02-2022, ఈ అమ్మకం నోటీసు జారీ చేసిన ప్రకారం తేది. 11.02.2022 నాటికి బకాయి రూ. 21,40,878.38 పై + తేది. 12-02-2022 నుండి తదుపరి వడ్డీ, ఛార్జీలు మరియు వ్యయాలు (డిమాండ్ నోటీసు తరువాత ఏవైనా చెల్లింపు ఉన్న యెడల మినహాయించబడును). భౌతిక స్వాధీనతా తేది : 08-02-2024.

సెక్యూరిటీ / ఆస్తుల వివరాలు మరియు ఆస్తుల యజమాని / తనఖా పెట్టిన వ్యక్తి పేరు	రిజర్వు ధర	బయానా (ఇఎమ్‌డి)
శ్రీ సంసాని లక్ష్మి రమణరావు గారి పేరున గల ఆస్తి: ఆంధ్రప్రదేశ్, డా॥ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, దుడ్డివారి అగ్రహారం, సవరం మాలపల్లి ఏరియా, ఆర్.ఎస్.నెం. 180/1 వద్ద ఫ్లాట్ నెం. 8, డి.నెం. 1-4-33/3 లోని ఎ.3.16 సెంట్ల మొత్తంలో, ఎ.1.00 సెంట్లు, దీనిలో 221 చ॥గ॥ల విస్తీర్ణంలో భవనంతో కూడిన భూమి యావత్తు ఆస్తి. హద్దులు : తూర్పు : అరిపాక సుశీల గారికి చెందిన స్థలం, ఉత్తరం : రోడ్డు, పడమర : పొలిశెట్టి సత్యనారాయణ మూర్తి గారికి చెందిన స్థలం, దక్షిణం: పొలిశెట్టి సత్యనారాయణ మూర్తి గారికి చెందిన స్థలం.	రూ. 41.50 లక్షలు	రూ. 4.15 లక్షలు

నియమ నిబంధనలు:
1. సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును.
2. ఆస్తులను 'ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై" విక్రయించబడతాయి.
3. అధీకృత అధికారి గారి వద్దగల పైన తెలిపిన షెడ్యూలులోని సెక్యూర్డు ఆస్తికి సంబంధించిన ఉత్తమ వివరముల మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారి సమాధానం తెలుపవలసిన అవసరం లేదు.
4. అమ్మకం ఇ-వేలం పోర్టల్ https://BAANKNET.COM ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది. 25.02.2026న ఉదయం 11.00 గం॥ల నుండి సా॥ 4.00 గం॥ల వరకు నిర్వహించబడును.
5. అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయచేసి https://BAANKNET.COM & www.pnbindia.in వెబ్‌సైటులు చూడవలెను.

SARFAESI చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన

తేది : 05-02-2026, ప్రదేశం : విశాఖపట్నం | సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక బోధన

న్యూస్‌టుడే - కొత్తపేట, రావులపాలెం పట్టణం

'పది' విద్యార్థులకు భరోసా

పదో తరగతి పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సిద్ధం చేయడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ కార్యాచరణ అమలు చేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించేలా అవసరమైన మెలకువలను సూచిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు అకడమిక్ బృందాలు మార్గనిర్దేశం చేస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో అన్ని మండలాలకు ప్రత్యేక అకడమిక్ మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి, ఎంఈవోల ఆధ్వర్యంలో నైపుణ్యంగల ఉపాధ్యాయుల బృందం నిత్యం పాఠశాలలను సందర్శిస్తూ ఉపాధ్యాయులతో సమీక్షలు, విద్యార్థుల అభ్యసన స్థాయిపై విశ్లేషణ చేసి అవసరమైన సలహాలు, సూచనలు చేస్తోంది.

రైజింగ్.. షైనింగ్ స్టార్లుగా విభజన

శతశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులను రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్‌గా విభజించి ప్రత్యేక బోధన కొనసాగిస్తున్నారు. డిసెంబరు 6 నుంచి ప్రత్యేక పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ప్రీ ఫైనల్ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాసేలా సిద్ధం చేశారు. సి, డి గ్రేడ్ విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రశ్నలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా రాయాలి, ఏ ప్రశ్నలకు ఎంత సమయం కేటాయించాలి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం తదితర సబ్జెక్టుల్లో ఎనిమిది మార్కులు, రెండు మార్కుల ప్రశ్నల్లో ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక బోధన, సాంఘికశాస్త్రంలో మ్యాప్ పాయింటింగ్, ఒక మార్కు ప్రశ్నలు తప్పకుండా రాసేలా ప్రోత్సహిస్తున్నారు. గణితంలో గ్రాఫ్, ముఖ్యమైన పటాలు గీయడంపై నిరంతరం సాధన చేయిస్తున్నారు.

చరవాణిలో వీడియో పాఠాలు అభ్యాసం చేస్తున్న విద్యార్థినులు

వీడియో పాఠాలు..

యూట్యూబ్‌లో 'స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా' అని వెతికితే సబ్జెక్టుల వారీగా ఒక మార్కు ప్రశ్నలు, జవాబులు, బిట్‌లు వీడియోల రూపంలో చూడొచ్చు. పిల్లలకు అర్థమయ్యేలా నిపుణులైన ఉపాధ్యాయులతో వీటిని అందిస్తున్నాం. విద్యార్థులు వినియోగించుకుని శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అమలు చేస్తున్నాం. రోజూ అకడమిక్ మానిటరింగ్ బృందాలు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నాయి. వెనుకబడిన విద్యార్థుల పురోగతి ఆశాజనకంగా ఉంది. **- నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి**

జిల్లాలో వివరాలివీ...	
ప్రభుత్వ పాఠశాలలు:	1,563
విద్యార్థులు:	19,296 మంది
సి, డి గ్రేడ్:	3,200 మంది

పాఠశాల ప్రధానోపాధ్యాయిని సస్పెన్షన్

కాట్రేనికోన: అమలాపురంలో పనిచేసిన సమయంలో నాడు-నేడు నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై కాట్రేనికోన మండలం పి.లక్ష్మీవాడ జడ్పీ పాఠశాల హెచ్‌ఎం ఎస్.రాజేశ్వరిదేవిని సస్పెండ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె గతంలో అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించినప్పుడు పాఠశాల నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై గ్రామస్థులు, తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. నిధుల వినియోగంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా హెచ్‌ఎంను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి శనివారం ఆదేశాలు జారీ చేశారని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు.

ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి మహిళ మృతి

ముమ్మిడివరం: భర్తతో కలిసి దైవ దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని ఆర్యాపురానికి చెందిన పల్లి నాగలక్ష్మి(32) భర్త కుమార్‌తో కలిసి శనివారం కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలోని ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా కొమనాపల్లి వద్ద ఆమె వాహనంపై నుంచి జారి రహదారిపై పడిపోయారు. తల వెనుకభాగంలో గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

వివరాలు సేకరిస్తున్న రవాణా శాఖాధికారులు

14 ప్రైవేటు బస్సులపై కొరడా

రావులపాలెం పట్టణం, అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా రవాణాశాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రాత్రి రావులపాలెంలోని జాతీయ రహదారిపై అధికారులు తనిఖీలు నిర్వహించారని, సరైన పత్రాలు లేని 14 బస్సులకు రూ.17,600 అపరాధ రుసుము విధించినట్లు చెప్పారు. తనిఖీల్లో ఎంవీఐలు ఓలేటి శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, షణ్ముఖ శ్రీనివాస్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించని బడి బస్సు సీజ్

నిబంధనలు పాటించని ఓ పాఠశాల బస్సును శనివారం సీజ్ చేసి రూ.29,200 అపరాధ రుసుం విధించినట్లు జిల్లా రవాణాధికారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ పట్టుబడిన డ్రైవర్లపై ప్రాసిక్యూషన్ అమలు చేస్తామని హెచ్చరించారు.

అపరాధ రుసుము చెల్లించాలి

వాహనాలపై బకాయి ఉన్న అపరాధ రుసుము చెల్లించాలని జిల్లా రవాణాధికారి శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఈ కేసుల్లో ఎక్కువగా కమర్షియల్ ట్రైలర్స్, గూడ్స్ వాహనాలు, ట్రావెల్ బస్సులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఆయా వాహన యజమానులకు నోటీసులు జారీ చేసి ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయాలని వెల్లడించినట్లు పేర్కొన్నారు. చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

(c) eenadu

రాజోలు
• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

ఒలింపియాడ్‌లో విద్యార్థుల ప్రతిభ

గెలుపొందిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

కొత్తపేట, న్యూస్‌టుడే: పోటీ పరీక్షల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పోటీతత్వం పెరుగుతాయని పాఠశాలల ఆర్‌ఐ నరేష్ అన్నారు. క్యాట్ ఒలింపియాడ్ పోటీల్లో ప్రతిభ చూపిన కొత్తపేట శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు తొమ్మిది మందికి శనివారం ఆయన నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రసాద్, డీన్ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ధర్మాజీ

ఆలమూరు, న్యూస్‌టుడే: చండీగఢ్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ కబడ్డీ టోర్నమెంట్ పాల్గొనే జట్టుకు ఆలమూరు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ కొంకిపూడి ధర్మాజీ వరుసగా నాలుగోసారి ఎంపికయ్యారు. గతంలో రాష్ట్రస్థాయిలో సీనియర్, జూనియర్స్ కబడ్డీ పోటీల్లో నాలుగుసార్లు స్వర్ణ పతకాలు గెల్చుకున్నారు. జాతీయస్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైన ధర్మాజీని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం సత్కరించారు. ఎంపీడీవో రాజు, పలువురు కూటమి నాయకులు అభినందించారు.

సాంకేతిక పద్ధతులతో రైతులకు ఆదాయం

జి.పెదపూడిలో డ్రోన్ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గిడ్డి

పి.గన్నవరం, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగంలో రైతులు సాంకేతిక పద్ధతులను అవలంబించటం ద్వారా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. డొక్కా సీతమ్మ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ప్రభుత్వపరంగా రూ.7.84 లక్షల రాయితీతో రూ.9.84 లక్షల విలువైన డ్రోన్‌ను మంజూరు చేసింది. శనివారం జి.పెదపూడిలో ఆయన ఈ డ్రోన్‌ను ప్రారంభించి సంఘానికి అందించారు. ఏడీఏ సిహెచ్.డి.విజయకుమార్, సర్పంచి దంగేటి సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు పల్లి మోషే, సంఘ అధ్యక్షుడు ఆరుమిల్లి లాల్‌బాబు, నాయకులు పాల్గొన్నారు.

మూడు రహదారుల మంజూరు

సఖినేటిపల్లి: మండలంలో రూ.1.08 కోట్లతో రామేశ్వరం జిల్లా పరిషత్తు రోడ్డు నుంచి గుడిమూల పెర్రీ వరకు, రూ.1.04 కోట్లతో అప్పనరామునిలంక ఆర్ అండ్‌బీ రోడ్డు నుంచి రావూరివారి మెరక వరకు, రూ.0.39 కోట్లతో సఖినేటిపల్లి లంక కేఎన్ఎఫ్ రోడ్డు నుంచి చింతావారి పేట వరకు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. త్వరలోనే నిర్మాణం చేపడతామన్నారు.

తెలుగు పద్యపోటీలు

సఖినేటిపల్లి: మోరి జడ్పీ పాఠశాలలో కిమ్స్ వైద్య కళాశాల, జేజీయు సంయుక్తంగా నిర్వహించిన సంప్రదాయ సాంస్కృతిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌కృష్ణ మాట్లాడుతూ 28 నుంచి మార్చి 1 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పోటీలు నిర్వహించామన్నారు. తెలుగుపై అంకితాభావం పెరగడానికి మండల స్థాయిలో 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులు పద్యపఠనం, వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విజేతలు జిల్లాస్థాయికి వెళ్తారన్నారు.

తాగునీరు.. సమృద్ధిగా

న్యూస్‌టుడే, మామిడికుదురు, రాజోలు

సముద్ర, నదీ తీరాల్ని ఆనుకుని ఉన్న రాజోలు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సమృద్ధిగా తాగునీరు సరఫరా చేసేందుకు బృహత్తర పథకానికి కార్యాచరణ జరుగుతోంది. అమరజీవి జలధార గోదావరి గ్రిడ్ ద్వారా మూడు దశల్లో పనులు పూర్తి చేయనున్నారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి మామిడికుదురు మండలం కరవాక వరకు 20 తీర గ్రామాలకు తొలి ప్రాధాన్యంలో రక్షిత మంచినీటి ప్రాజెక్టులు సహా ఓవర్‌హెడ్ ట్యాంకులు, అవసరమైన పైపులైన్ల ఏర్పాటుకు పనులు వేగవంతం అవుతున్నాయి.

ఒక్కొక్కరికి 55 లీటర్ల తాగునీరు..

రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లోని 60 గ్రామాల్లో 235 నివాసిత ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 55 లీటర్ల చొప్పున తాగునీటిని అందించేలా పనులు జరుగుతున్నాయి. 60 కిలోమీటర్ల మేర ప్రధాన గ్రావిటీ పైపులైను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుసంధానంగా మరో 70 కిలోమీటర్ల పొడవునా నీటిని సరఫరా చేసే గొట్టాలు వేస్తారు. ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు సుమారు 500 కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటవుతాయి. గుడిమెళ్లంక, అరవపాలెం, అంతర్వేదిపాలెం, తాటిపాక, రామేశ్వరంలో ప్రస్తుతం అయిదు సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్టులుండగా కొత్తగా శివకోటి, కేశనపల్లి, కూనవరంలో మరో మూడు చోట్ల పనులు మొదలయ్యాయి. ఇందులో 37 ఓవర్‌హెడ్ ట్యాంకులకుగాను 28 నిర్మాణాల్లో ఉండగా మరో 9 చోట్ల స్థల సేకరణ జరుగుతోంది. ఇవన్నీ పూర్తయితే ఇంటింటికీ 30 వేల కొత్త కొళాయిలు ఏర్పాటు చేసి ధవళేశ్వరం గోదావరి నుంచి వచ్చే శుద్ధ జలాలను నేరుగా సరఫరా చేయనున్నారు.

రాజోలు నియోజకవర్గానికి వేస్తున్న ప్రధాన గ్రావిటీ పైప్‌లైన్

కాట్రేనిపాడులో నిర్మాణంలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకు

3 దశల్లో.. 9 నెలల్లో..

అమరజీవి జలధార గోదావరి గ్రిడ్ ద్వారా 9 నెలల్లో మూడు దశలుగా పనులు చేసి 60 గ్రామాలకు తాగునీరు ఇవ్వనున్నారు. ఆ దిశగా తీర గ్రామాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. తాగునీటి ఎద్దడి ఎక్కడా ఎదురవ్వకుండా ఇంటింటికీ రోజూ అత్యంత స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా దీనిని పూర్తిస్థాయిలో సాకారం చేసేందుకు కృషి చేస్తున్నా.
- దేవ వరప్రసాద్, ఎమ్మెల్యే, రాజోలు

అభివృద్ధి బాటలో పల్లెలు

ఆలమూరులో శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బండారు

ఆలమూరు, న్యూస్‌టుడే: కూటమి పాలనలో పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు రూ.3.88 కోట్లతో రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపనలు చేశారు. సంధిపూడి, మూలస్థానం గ్రామాల్లో రూ.1.08 కోట్లతో ఆరోగ్య ఉపకేంద్రాల భవనం, జొన్నాడలో రూ.40 లక్షలతో సీసీ రహదారులు, ఆలమూరులో రూ.80 లక్షలతో సీసీ రహదారులు, డ్రైయిన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఆర్ అండ్‌బీ నిధులు రూ.3.85 కోట్లతో కొత్తూరు సెంటర్‌లో నిర్మించిన నర్సిపూడి-కొత్తూరు రహదారిని ప్రారంభించారు. కలవచర్ల, సంధిపూడి, పెనికేరు, గుమ్మిలేరు, మోదుకూరు, నర్సిపూడి, నవాబు పేట, చొప్పెల్ల,మూలస్థానం, బడుగువానిలంక, మడికి గ్రామాల్లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెదేపాలో ఆలమూరు వైకాపా అధ్యక్షుడి చేరిక

ఆలమూరు: సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటమి పాలనపై ప్రజల్లో ఆదరాభిమానాలు పెరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం ఆలమూరు వైకాపా గ్రామ పార్టీ అధ్యక్షుడు రావాడ సత్తిబాబుతోసహా పలువురు ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి బండారు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తెదేపా బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి అందరూ కలిసి పాటుపడాలని కోరారు.

సావిత్రీబాయిపులె నృత్యరూపకాన్ని ప్రదర్శిస్తున్న విద్యార్థినులు

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన

పి.గన్నవరం, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన చేస్తున్నారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యావ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన క్రాఫ్ట్, ఆర్ట్ గ్యాలరీని ఆయన సందర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆయకట్టుకున్నాయి. వివిధ అంశాల్లో సత్తాచాటిన ఉత్తమ విద్యార్థులను ఆయన అభినందించి సత్కరించారు. ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, ఎంఈవో కోన హెలీనా, ప్రధానోపాధ్యాయిని కె.ఉమాదేవి, వాసంశెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు. * నరేంద్రపురంలో పవన్‌అన్న ఆరోగ్యభరోసా ఉచిత వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలకు చెందిన వైద్యులు శిబిరంలో పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు అందించారు. సర్పంచి బీర వెంకమాంబ కూటమి నాయకులు పాల్గొన్నారు.

వెట్టిచాకిరీలేని సమాజాన్ని నిర్మిద్దాం

ఆలమూరు: వెట్టిచాకిరీ లేని సమాజాన్ని నిర్మిద్దామని, వెట్టిచాకిరీకి పాల్పడితే కఠినశిక్షార్హులు అవుతారని మండపేట సహాయ కార్మిక అధికారి కాశి శివనాగమల్లేశ్వర్రావు అన్నారు. వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం వచ్చి 50 సంవత్సరాలయిన సందర్భంగా శనివారం ఇటుకబట్టీ కార్మికులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వెత్సా నానాజీ, తహసీల్దార్ కేజే ప్రకాష్‌బాబు, సఖిమాళ్ల రమణ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

రైల్వే నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ

మామిడికుదురు, న్యూస్‌టుడే: కోటిపల్లి-నర్సాపురం రైల్వే నిర్మాణంలో భాగంగా మండలంలోని పాశర్లపూడిబాడవలో ఇళ్లు కోల్పోయిన 68 మంది కుటుంబాలకు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అమలాపురం ఆర్డీవో కె.మాధవి చేతులమీదుగా శనివారం ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేశారు. పునరావాసం, పునఃస్థాపన(ఆర్.ఆర్.ప్యాకేజీ) ద్వారా వీటిని అందజేశారు. తహసీల్దారు పి.సునీల్‌కుమార్, ఆర్.ఐ. ఇబ్రహీం, ఎంపీటీసీ సభ్యులు అంకాని వీరాంజనేయులు, నెల్లి దుర్గాప్రసాద్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు జాలెం శ్రీనివాసరాజా, సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాతకాపు, మాజీ సర్పంచి కొనుకు నాగరాజు పాల్గొన్నారు.

నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ, ఆర్డీవో మాధవి తదితరులు

ఘనంగా విజయోత్సవ సభ

అంతర్వేది: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఆలయ ఆవరణలోని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఆలయ ఏసీ నాగవరప్రసాద్, ఉత్సవ సేవా కమిటీ ఛైర్మన్ రమేష్‌రాజు ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. 9 రోజుల ఉత్సవాలలో 10 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అంచానా వేశారు. వారికి ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా సేవలందించారని ఎమ్మెల్యే కొనియాడారు. ఏసీ, ఛైర్మన్, సేవకులు తొలుత ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం ఉత్సవ సేవాకమిటీ ఛైర్మన్‌ను సన్మానించి, భాగస్వాములు అయిన వారికి జ్ఞాపికలు అందజేశారు. సీఐ నరేష్‌కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దేవకు సన్మానం

మలికిపురం: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో వీహెచ్‌పీ నాయకులు సన్మానించారు. ప్రయాగ నరసింహమూర్తి, అడబాల నరసింహరావు, వెంకటేశ్వరరావు, గుబ్బల ప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న ఆలయ ఏసీ, ఉత్సవ సేవా కమిటీ ఛైర్మన్, నాయకులు

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174
పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట:90323 93884
ఉ॥ 10 - మ॥ 1

నీటి వృథాకు అడ్డుకట్ట

రావులపాలెం గ్రామీణం: రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో కుళాయిల నుంచి నీరు లీకై వృథాగా పోతోంది. సమస్యను పంచాయతీ కార్యదర్శి సుధాకర్ దృష్టికి తీసుకువెళ్లగా మరమ్మతులు చేయించారు.

ఆత్రేయపురం: వాడపల్లి గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదంటూ స్థానికులు తెలిపిన సమస్యను సర్పంచి పోచిరాజు సూర్యకుమారి వద్ద ప్రస్తావించగా స్పందించి లైన్లకు మరమ్మతులు చేయించి దీపాలు వేయించారు.

వ్యర్థాల తొలగింపు

రావులపాలెం పట్టణం: స్థానిక కొత్తకాలనీలో రోడ్డు చెంతన చెత్త పేరుకుపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందిని పంపి శుభ్రం చేయించారు.

స్పందనకు వందనం

బాలబాలాజీ సన్నిధిలో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ

మామిడికుదురు, న్యూస్‌టుడే: అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయంలో శనివారం వేకువ జామున తొలిహారతికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వైనతేయ నదిలో స్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. పలువురు ప్రధాన ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. ఆలయానికి విచ్చేసిన విశాఖ శ్రీశారదా పీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతిస్వామికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విజయవాడకు చెందిన స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ బి.సరోజ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఏసీ ఎం.రాంబాబురెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

అప్పనపల్లి ఆలయంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ సరోజ

రామాలయ నిర్మాణానికి విరాళం

మామిడికుదురు: మండలంలోని మగటపల్లిలో కోదండ రామాలయం నిర్మాణానికి జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు కుమారుడు వినోద్ రూ.2 లక్షల విరాళాన్ని శనివారం అందజేశారు. అమెరికాలో గుండె వ్యాధి వైద్య నిపుణుడుగా ఉన్న వినోద్ స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా కమిటీ సభ్యులకు తనవంతుగా ఇచ్చారు. నామన ఫౌండేషన్ ద్వారా అందజేసినట్లు ఆయన తెలిపారు.

దట్టమైన పొగతో భయభ్రాంతులు

రావులపాలెంలో వంతెనను కమ్మేసిన పొగ

రావులపాలెం పట్టణం: రావులపాలెంలో గౌతమి పాత వంతెన కింది శనివారం మధ్యాహ్నం దట్టమైన పొగ వెలువడటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వంతెన కింద చెత్తకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. అక్కడ రహదారుల నుంచి తొలగించిన తారు ఉండటంతో అది అంటుకుని దట్టమైన పొగలు వ్యాపించాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

పరిహారం అందింది.. భరోసా వచ్చింది..

✦ ఇరుసుమండ బ్లోఅవుట్ బాధితుల అంతరంగం

మలికిపురం, న్యూస్‌టుడే: ఇరుసుమండ పరిధిలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైటు(మోరి-5)లో జనవరి 5న బావి నుంచి గ్యాస్ లీక్ జరిగిన బ్లోఅవుట్ స్థానికంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటన జరిగిన రోజున ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వారానికి పైగా మానసిక వేదనకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం చొరవతో బాధితులకు ఓఎన్జీసీ నష్టపరిహారం మంజూరు చేసింది. 6,113 కుటుంబాలకు రూ.6,11,30,000 పరిహారం ఖాతాలకు జమ చేసింది. ఈ సందర్భంగా వారు తమ ఆనందం పంచుకున్నారు.

లక్కవరం కెనరా బ్యాంకులో నగదు తీసుకోవడానికి క్యూలైన్లో బాధితులు

రూ.10వేలు జమ..

బ్లోఅవుట్ జరిగిన రోజున ఆందోళన చెందాం. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎంపీ హరీష్‌మాథుర్, కలెక్టర్ మహేశ్‌కుమార్ వచ్చి పరామర్శించారు. నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే రూ.10వేలు జమవ్వడం ఆనందంగా ఉంది. బ్యాంకుకు వెళ్లి తీసుకున్నా.
- ఆకుల ఆదిలక్ష్మి, లక్కవరం

ఎంతో ఉపయోగం..

బ్లోఅవుట్ జరిగిన రోజున నా భర్త వ్యవసాయ పనికి వెళ్లారు. నేను ఇంటి వద్ద ఉన్నా. ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో తలో దిక్కుకు వెళ్లిపోయాం. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. తీవ్ర ఆందోళన చెందాం. కొన్నిరోజులు పనికి వెళ్లలేని పరిస్థితి. ఈ సాయం మాకు ఎంతో ఉపయోగపడుతుంది.
- మందపాటి బేబి, ఇరుసుమండ

నెలలో ఇవ్వడం రికార్డు

బ్లోఅవుట్ జరిగిన నెలలోనే పరిహారం ఇవ్వడం ఓ రికార్డ్. నేను, ఎంపీ హరీష్‌మాధుర్ కలిసి సీఎం చంద్రబాబును కలిసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరాం. ఆయన సూచనలతో ఓఎన్జీసీ సాయం అందించింది. నష్టపోయిన వరి, కొబ్బరి, ఆక్వా రైతులకు కూడా నష్టపరిహారం అందజేస్తాం.
- దేవ వరప్రసాద్, రాజోలు ఎమ్మెల్యే

12న సార్వత్రిక సమ్మె విజయవంతానికి పిలుపు

ఆలమూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. శనివారం పెదపళ్లలో వాటర్ ట్యాంకు వద్ద భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో రైసు మిల్లు జట్టు యూనియన్ మేస్త్రీలతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐఎఫ్‌టీయూ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వర్రావు, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం, భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.

మత్తుతో ఆరోగ్యం చిత్తు

సఖినేటిపల్లి: మత్తు పదార్థాల వినియోగంతో ఆరోగ్యం దెబ్బతింటుందని ఎస్సై దుర్గాశ్రీనివాస్, వైద్యాధికారి డా.సురాజ్ సూచించారు. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం జడ్పీ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడు కె.ఏడుకొండలు ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగంపై కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిత్రాల రూపంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

పాఠశాలల్లో వసతులు కల్పించడమే విద్యాంజలి

రావులపాలెం పట్టణం, అయినవిల్లి, రాజోలు, మామిడికుదురు, న్యూస్‌టుడే: పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం విద్యాంజలి 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ మమ్మీ తెలిపారు. రావులపాలెంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంఈవో శ్రీనివాసరాజు అధ్యక్షతన విద్యాంజలి 2.0 కార్యక్రమంపై మండలంలోని 52 మంది ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. వ్యక్తులు, దాతల తోడ్పాటుతో సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యాంజలి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని పాఠశాల కోడ్ ద్వారా లాగిన్ అయ్యి పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులను నమోదు చేసుకోవాలన్నారు. * అయినవిల్లి మండలం ముక్తేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా బాలికా, శిశు సంక్షేమశాఖ అధికారి ఎంవీకే భీమారావు, రాజోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంఈవో నల్లి మనోహరం, మామిడికుదురుమండల విద్యా వనరుల కేంద్రంలో సమగ్ర శిక్షా సీఎంవో బొరుసు సుబ్రహ్మణ్యం, సఖినేటిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంఈవోల ఆధ్వర్యంలో విద్యాంజలి 2.0 అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎంఈవోలు, రిసోర్సుపర్సన్లు పాల్గొన్నారు.

పోలీసుస్టేషన్ వద్ద జనసేన నాయకుల ఆందోళన

అంబాజీపేట: జనసేన కార్యకర్తకు సంబంధించిన వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం రాత్రి అంబాజీపేట పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ముక్కామల కూడలిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో పుల్లేటికుర్రులో తాగునీటి సరఫరా సంస్థకు చెందిన వాహనానికి పత్రాలు సక్రమంగా లేకపోవటంతో స్టేషన్‌కు తరలించారు. అక్కడే అపరాధ రుసుము వేయకుండా కక్షసాధింపుతో వాహనాన్ని తరలించారని రాష్ట్ర జలవనరుల కార్పొరేషన్ డైరెక్టర్ శిరిగినీడి వెంకటేశ్వరరావు, అంబాజీపేట సొసైటీ అధ్యక్షుడు అరిగెల సూరిబాబు, జనసేన మండలశాఖ అధ్యక్షుడు దొమ్మేటి సాయికృష్ణ, జనసేన నేత సుంకర బాలాజీ తదితరులు రాత్రి సమయంలో స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేశారు. వాహనాన్ని స్టేషన్ వద్ద ఎందుకు ఉంచారని ఎస్సై కె.చిరంజీవిని ప్రశ్నించారు. సీఐ భీమరాజు చెప్పడంతో స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. రాత్రి పొద్దుపోయే వరకు వాహనాన్ని విడిచిపెట్టకపోవటంతో నాయకులు స్టేషన్ బయట నిరసన వ్యక్తం చేశారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు నాయకులు తెలిపారు.

వేధింపులతో వివాహిత ఆత్మహత్య

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఓ వివాహిత ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఐ జి.కాళీచరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం గ్రామీణ మండలం చినఅమిరానికి చెందిన తుమ్మల భాగ్యలక్ష్మి(30)కి మూడేళ్లకిందట సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. 2022లో సుబ్రహ్మణ్యంతో వివాహ సమయంలో రూ.2.50 లక్షలు కట్నమిచ్చారు. అది చాలదంటూ వేధింపులకు గురిచేయడంతోపాటు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రులోని పుట్టింటికి పంపించేశారు. 2024లో రూ.50 వేలు ఇచ్చి మళ్లీ కాపురానికి పంపారు. భర్త, అత్త లక్ష్మి మళ్లీ వేధింపులకు గురిచేయగా భరించలేక కొన్నినెలలు పుట్టింటిలోనే ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి రూ.లక్ష ఇచ్చి అత్తింటికి పంపించారు. శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి భాగ్యలక్ష్మికి సీరియస్‌గా ఉందన్నారని, వచ్చి చూసేసరికి కింద పడి ఉందని మృతురాలి తండ్రి డి.రామారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉరివేసుకుని చనిపోయినట్లు చెప్పారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు

ఆత్రేయపురం: వాడపల్లిలో ఆర్టీసీ బస్సు నుంచి దిగుతూ పడిపోయిన ఒక మహిళకు తీవ్రగాయాలయ్యాయి. నర్సీపట్నానికి చెందిన లక్ష్మి(50) శనివారం స్వామివారి దర్శనం చేసుకుని రావులపాలెం వైపు వెళ్లే బస్సు ఎక్కారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో నడుస్తున్న బస్సు నుంచి అపసవ్యంగా దిగడంతో పడిపోయి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఈఎంటీ ఎన్.రవిశేఖర్, పైలట్ డి.ఆనందరావు ప్రథమ చికిత్స చేసి 108 వాహనంపై కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మోసగించిన వ్యక్తిపై కేసు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: గల్ఫ్ పంపుతానని డబ్బులు తీసుకుని మోసగించిన వ్యక్తిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై బి.శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఊడుమూడికి చెందిన నూకపెయ్యి వెంకటలక్ష్మి కుమారుడు ముత్యాలరావును గల్ఫ్ పంపుతానని ఊడుమూడిలంకకు చెందిన నేతల శ్రీను రూ.80 వేలు తీసుకున్నాడన్నారు. అయిదు నెలలు కావస్తున్నా గల్ఫ్ పంపకుండా మోసగించాడని వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అంచులు కుంగి.. పగుళ్లుతీసి..

అయినవిల్లి మండలం మడుపల్లి పంచాయతీ పరిధి మావుళ్లపాలెంలో పంట కాలువకు అనుకుని ఉన్న సీసీ రహదారి అంచులో కొంత భాగం దిగబడి ప్రమాదకరంగా మారింది. రహదారి పగుళ్లు తీయడంతో రాత్రి సమయంలో వాహనచోదకులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈర సమస్యను ఈవోపీఆర్డీ వాణీబెహరా దృష్టికి తీసుకువెళ్లగా రహదారిని పరిశీలించి మరమ్మతులు చేపడతామని తెలిపారు.
– న్యూస్‌టుడే, అయినవిల్లి

రొయ్యల పరిశ్రమ వ్యర్థాలతో మూడు గ్రామాల్లో ఇక్కట్లు

అయినవిల్లి మండలం పోతుకుర్రులో ఆక్వా రొయ్యల పరిశ్రమ కారణంగా ఆ గ్రామంతోపాటు సమీపంలోని మాగం, కె.జగన్నాథపురంలో ప్రజలు, రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కూటమి నేతలు, రైతుల ఫిర్యాదు మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకర్ల సందీప్ శుక్రవారం పరిశ్రమలో తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు. కాలుష్య కారకాల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం కార్యకలాపాలు సాగిస్తుండటం, పరిశ్రమలోని కలుషిత జలాలను బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయడాన్ని గుర్తించారు. ఈ పరిశ్రమపై గతంలో కాలుష్య నివారణ అధికారులు అపరాధ రుసుము విధించినప్పటికీ బేఖాతరు చేసినట్లు తెలిపారు. దుర్వాసన, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.



–న్యూస్‌టుడే, అయినవిల్లి

వేలాడుతూ ప్రమాదకర ప్రయాణం

ఆత్రేయపురం, బొబ్బర్లంక మీదుగా రావులపాలెం నడిచే ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు పుట్‌పాత్‌పై వేలాడుతూ రాకపోకలు సాగిస్తుండంపై తోటి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ కారణంగా ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ డీఎం వైవీవీఎన్ కుమార్ వద్ద ప్రస్తావించగా ఇబ్బందుల్లేకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
– న్యూస్‌టుడే, ఆత్రేయపురం

Sri Y.N. College (A), Narsapur

Wanted lecturers with experience to teach Intermediate subjects in Maths, Physics, Chemistry, Botany, Zoology and to provide coaching for AP ECET & NEET. The salary is negotiable. Apply/Contact. within 10 days.

Dr. Ch. Kanakarao Principal (FAC), 9848943943
Dr. A. Ram Satish Secretary & Correspondent

(c) eenadu

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం • రామచంద్రపురం

శివరాత్రికి ఘాట్‌లు సిద్ధం

కోటిపల్లి వద్ద ఘాట్ శుభ్రం చేస్తూ..

పామర్రు: ప్రముఖ శైవక్షేత్రం కోటిపల్లి మహా శివ రాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 15వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి తరలివచ్చే భక్తులు, యాత్రికులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు రేవులు శుభ్రం చేయిస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచి పెమ్మాడి బేబీసత్తిబాబు ఆధ్వర్యంలో శనివారం మెట్లపై ఉన్న ఇసుక, మట్టిని కార్మికులు తొలగించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.

రైతుబజార్‌లో ధరలు (కిలోకు)

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: టమాట - 15, వంకాయలు నలుపు - 28, తెలుపు - 24, బెండకాయలు - 42, పచ్చిమిర్చి - 42, కాకరకాయ - 42, బీరకాయలు - 42, కాలీఫ్లవర్ -26, క్యాబేజీ - 20, క్యారెట్ - 30, దొండకాయలు - 42, బంగాళదుంపలు - 20, ఉల్లిపాయలు - 18, 25, గోరుచిక్కుళ్లు - 35, దోసకాయలు - 28, చిక్కుడుకాయలు - 40, చేమదుంపలు - 38, కంద - 45, బీట్‌రూట్ - 30, కీరదోసకాయలు - 32, అల్లం - 75, క్యాప్సికం - 75, చిలకడదుంపలు - 40, 50, గుమ్మడి -34, ఉసిరి - 80, ముల్లంగి - 45, కరివేపాకు - 100, నిమ్మకాయలు - 40, మామిడికాయ - 100. ● ఆనబకాయ - 18, పొట్లకాయ -25, అరటికాయ -6, మునగకాయ - 18, ఆకుకూరలు కట్ట - 10, 15, కొత్తిమీర కట్ట - 8, కొబ్బరికాయ - 25.

మేమున్నాం.. మీకు తోడుగా

బోడసకుర్రు టిడ్కో భవనాల వద్ద చెత్త తొలగిస్తున్న సిబ్బంది

సమస్య: బోడసకుర్రు టిడ్కో భవనాల వద్ద చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. రోడ్డుపై దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. -పండు, స్థానికుడు

సమస్య: వడ్డెరకాలనీ మురుగుకాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. దుర్వాసన వస్తోంది. -రమణమ్మ, స్థానికురాలు

సమస్య: భూపయ్యఅగ్రహారం మురుగుకాలువపై పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో మురుగు ముందుకు వెళ్లడం లేదు. -సుధీర్, స్థానికుడు

సమస్య: అమలాపురం కె.అగ్రహారం మురుగు కాలువలో పూడికలు తొలగించక మురుగు ముందుకు కదలడం లేదు. -నర్సయ్య, వ్యాపారి

పరిష్కారం: టిడ్కో భవనాలు, పట్టణంలో వడ్డెరకాలనీ, భూపయ్యఅగ్రహారం, కె.అగ్రహారం సమస్యలపై సచివాలయ కార్యదర్శులు స్పందించారు. వాటిని మున్సిపల్ సిబ్బందితో తొలగింపజేశారు.

-న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

సమస్య: పట్టణంలోని ఆయా వార్డుల్లోని కాలువలు శుభ్రతకు నోచుకోవడం లేదు. దోమలు పెరిగిపోయాయి. - ప్రసాద్

సమాధానం: చర్యలు తీసుకుంటాం.

- డేవిడ్‌రాజు, శానిటరీ తనిఖీదారు

- న్యూస్‌టుడే, రామచంద్రపురం

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

అమలాపురం పట్టణం: 79939 35935, గ్రామీణం: 91000 20948

అల్లవరం: 91548 46718, ముమ్మిడివరం: 80085 74166

కాట్రేనికోన: 79950 67044 ఉప్పలగుప్తం: 91548 46716

నోరూరించి.. ఆరోగ్యం హరించి

జిల్లా కేంద్రంలో ఆహార పదార్థాల తనిఖీలులేని వైనం

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

✦ అమలాపురం పట్టణంలో ఏడాదిన్నర క్రితం ఆహార కల్తీ విభాగం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఆ తర్వాత ఇటీవల నాలుగు నెలల క్రితం మరోసారి తనిఖీలు జరపగా.. కొన్నిచోట్ల నిల్వ పదార్థాలను గుర్తించడంతోపాటు రెస్టారెంట్లు, హోటళ్లకు జరిమానాలు విధించడంతోపాటు నోటీసులు జారీ చేశారు

✦ రాజమహేంద్రవరంలో రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, స్వీటు స్టాల్స్‌పై శుక్రవారం ఆహార కల్తీ నియంత్రణ, తూనికలు కొలతల విభాగం బృందాలు తనిఖీలు చేశాయి. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిన చికెన్, నాణ్యతలేని అల్పాహారం, కల్తీ నూనె వినియోగిస్తున్నట్లు బయటపడింది.

అమలాపురం పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో ఆహార ప్రియులను ఆకట్టుకునేలా వినూత్న రీతిలో రెస్టారెంట్లు, హోటళ్లు, బిర్యానీ, ఫాస్‌ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. నోరూరించే వంటకాలను రుచి చూసేందుకు ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఆ రుచి వెనుక నాణ్యత ఎంత ఉందనే విషయం గమనించడం లేదు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అప్పుడప్పుడు తూతూమంత్రంగా తనిఖీలు చేసి సరిపెడుతున్నారు.

అమలాపురంలో గతంలో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన ఆహారపదార్థాలు చెత్తవాహనంలో తరలింపు

నిబంధనలకు తిలోదకాలు..

అమలాపురం పరిధిలో ఆహార విక్రయ శాలలు గతంలో కంటే పెరిగాయి. జిల్లా కేంద్రం కావడం కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాలు ఇక్కడే ఉండటంతో వివిధ అవసరాలకు వచ్చేవారితో రద్దీగా ఉంటుంది. ఇదే అదునుగా కొందరు నాసిరకం ఆహారం అందిస్తూ అనారోగ్యం అంటగడుతున్నారు. రసాయనాలతో కూడిన మసాలాలు, క్యాన్సర్ కారక రంగులను వాడుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ వినియోగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పాత్రలు శుభ్రం చేసే చోటనే వంటలు చేస్తున్నారు. వంటగదుల్లో బొద్దింకలు, ఎలుకలు దర్శనమిస్తున్నాయి. ఆరుబయట విక్రయించే తోపుడు బళ్లపై దుమ్ము, ధూళి ఆహారపదార్థాలపై పడుతున్నా, ఈగలు వాలుతున్నా పట్టించుకోవడం లేదు. ఆహార విక్రయ శాలలపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఏడాదికి ఒకటి నుంచి రెండుసార్లు మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆహార శాలలు రోజురోజుకీ పెరుగుతున్నా ఆ స్థాయిలో తనిఖీలు చేపట్టడం లేదు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని అధికారులు సైతం తనిఖీలు చేపట్టకపోవడంతో కొందరు వ్యాపారులు శుభ్రతను, నాణ్యతను గాలికొదిలేశారు.

మీకు తెలుసా..?

యూరోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ నివేదిక ప్రకారం మన దేశంలో సుమారు 527 రకాల ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఇథలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించారు. అమలాపురంలో సుమారు వందకు పైగా ఆహారశాలలు ఉండగా.. బండ్లపై విక్రయం చేసే అధికంగాను ఉన్నాయి. వీటిలో నాణ్యత ఎంతో అధికారులకే ఎరుక.

విద్యలో సమాజ భాగస్వామ్యం అవసరం

అమలాపురం గ్రామీణం, ఉప్పలగుప్తం: ప్రభుత్వ పాఠశాలలపై సమాజ భాగస్వామ్యాన్ని పెంచాలని ఎంఈవో జి.సూర్యప్రకాశం కోరారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో విద్యాంజలి 2.0 కార్యక్రమంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యాంజలిపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎంఈవో-2 ఎస్.దుర్గాదేవి, రిసోర్సుపర్సన్లు సీహెచ్.వి.సతీష్, కె.కిశోర్‌కుమార్, జి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు దాతల సహకారం ఎంతో అవసరమని కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి వి.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో విద్యాంజలి 2.0పై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఉపాధ్యాయులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ప్లాస్మా కేంద్రం పూర్తిచేసేందుకు చర్యలు

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: అమలాపురం డంపింగ్ యార్డులో వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సీఎస్ఆర్ నిధులతో విద్యుత్తు ఆధారిత ప్లాస్మా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పనులు నత్తనడకన జరుగుతున్న తీరుపై గత నెల 28న 'చిత్తశుద్ధి కొరవడి.. చెత్తశుద్ధి నిలిచి' శీర్షికన 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. కలెక్టర్ మహేష్‌కుమార్ స్పందించి శనివారం ప్లాస్మా కేంద్ర నిర్మాణాన్ని పరిశీలించారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. ఇది అందుబాటులోకి వస్తే అమలాపురం పురపాలికతో పాటుగా చుట్టు పక్కల పంచాయతీలకు చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆయన వెంట ఆర్డీవో కె.మాధవి, పురపాలిక కమిషనర్ నిర్మల్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.



ప్లాస్మా కేంద్రం నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్, ఆర్డీవో మాధవి

నేడు సత్తెమ్మతల్లి జాతర

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: సీహెచ్ గున్నేపల్లిలో ఆదివారం సత్తెమ్మతల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న క్రమంలో ఆలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా.. మహిపాలచెరువు- కాట్రేనికోన రోడ్డులో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనాతవరం మీదుగా కాట్రేనికోనకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ముమ్మిడివరం సీఐ మోహన్‌కుమార్, ఎస్సై డి.జ్వాలాసాగర్ ఆధ్వర్యంలో బందోబస్తుకు ఏర్పాట్లు చేశారు. తెదేపా జిల్లా కార్యదర్శి గంధం పళ్లంరాజు శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ గొలకోటి దొరబాబు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

పూలతో అమ్మవారి ఆలయం అలంకరణ

ఎమ్మెల్సీ సోదరుడి మృతి

ద్రాక్షారామ: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సోదరుడు సత్యనారాయణ శుక్రవారం మృతి చెందారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వాసంశెట్టి సత్యం, ఎంపీపీ అంబటి భవాని త్రిమూర్తులుతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

కావలెను

అమలాపురంలో ప్రముఖ జాతీయ బ్యాంక్ నందు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా స్కానింగ్ పని చేయుటకు కంప్యూటర్ స్కానింగ్ పని తెలిసిన వారు టెంపరరీ వర్కర్స్ కావలెను. ఆసక్తి కలిగినవారు ఈ క్రింది నెంబర్‌కి సంప్రదించండి.

Ph: 9182372172

అధ్వానంగా రహదారి

అమలాపురం మండలం సమనస రావిచెట్టు నుంచి సూదాపాలెం మీదుగా ఉప్పలగుప్తం వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. సమనసలోని పోలేరమ్మ ఆలయం నుంచి మొదలుకుని మధురపేట వరకు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైకాపా పాలనలో ఈ రహదారికి మరమ్మతులు చేపట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే దుస్థితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఈ రహదారికి కనీస మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

అసంపూర్తిగా వదిలేశారు..

ఉప్పలగుప్తంలో సుమారు రూ.17 లక్షలతో తలపెట్టిన బల్క్‌మిల్క్ సెంటరు భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది. స్లాబ్ దశకు చేరుకుని అనంతరం నిధులు సక్రమంగా అందకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం తిరిగి నిధులు మంజూరు చేసి ఈ భవనాన్ని అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

గుంత పూడ్చివేత

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురం-ద్రాక్షారామ రోడ్డులో ఏర్పడిన గుంతను ఏడాది కాలంగా ఎవరూ పూడ్చకపోవడంతో రామచంద్రపురం నియోజకవర్గ మైనార్టీ బీసీ సెల్ అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు సిమెంట్ కంకరతో శనివారం పూడ్చారు. రాత్రుళ్లు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవం

Ch.గున్నేపల్లి గ్రామదేవత అమ్మవారి జాతర మహోత్సవానికి విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం

శ్రీ భవ్య టైల్స్ & గ్రానైట్స్ P.కృష్ణమూర్తి & సన్స్ మహిళా కాలేజ్ ఎదురుగా బైపాస్ సెల్: 99596 63436

ఆధ్య స్వీట్స్ కోనసీమ కోవా B.సురేష్, 99853 27111, మెయిన్‌రోడ్, మహిపాల చెరువు

శ్రీదేవి స్వీట్స్ స్టాల్ K.తాతారావు, 99892 08866, మహిపాల చెరువు

స్వాగతం.. సుస్వాగతం.. శ్రీ చెయ్యేరు సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవములు సిహెచ్.గున్నేపల్లి భక్తజనావళికి స్వాగతం.. సుస్వాగతం..

V CONVENTION & LUXURY BANQUET HALL Where Moments Turn into MASTERPIECES

అందరికీ అందుబాటులో మినీ హాలు సౌకర్యం కలదు

అనాతవరం : మహిపాల చెరువు దగ్గర, ఎన్‌హెచ్-216, మెయిన్‌రోడ్ సెల్ : 79899 63492 Book Now! 7989963492 MAHIPALA CHERUVU MAIN ROAD, NH 216

వెట్టిచాకిరి నిర్మూలనపై అవగాహన

కాట్రేనికోన: వెట్టిచాకిరి వ్యవస్థ నిషేధచట్టం-1976 అమలులోకి వచ్చి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా కాట్రేనికోనలో సర్పంచి గంటి సుధాకర్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ టి.నాగలక్ష్మి, అలర్ట్, పీపుల్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అసిస్టెంట్ లేబర్ అధికారిణి మాధవి, రాజేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సురక్షితంగా స్వదేశానికి గల్ఫ్ బాధితులు

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి ఇబ్బందులకు గురైన మహిళను స్వగ్రామానికి తీసుకువచ్చినట్లు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్(కేసీఎం) అధికారులు తెలిపారు. అల్లవరం మండలం ఎస్.పల్లిపాలేనికి చెందిన దండుప్రోలు పార్వతీ భవాని గతేడాది నవంబరులో గల్ఫ్ వెళ్లారు. అక్కడి అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో స్వదేశానికి పంపాలని ఏజెంట్‌ను కోరగా అధిక మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. ఆమె భర్త కేసీఎం కేంద్రాన్ని ఆశ్రయించడంతో అధికారులు స్పందించి బాధితురాలిని తీసుకొచ్చారు.

ఆటో బోల్తాపడి అయిదుగురికి గాయాలు

ముమ్మిడివరం: ఓ ఆటో అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద కారును ఢీకొనడంతో బోల్తాపడింది. అయిదుగురికి గాయాలయ్యాయి. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక నుంచి ముమ్మిడివరం వైపు 8 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ఆగి ఉన్న కారును ఢీకొని బోల్తాపడింది. క్రాపచింతలపూడి శాంతి నగర్‌కు చెందిన సానబోయిన ఏసు, మాగాపు పద్మ, దేవరపల్లి అనసూయలకు తీవ్రగాయాలు కాగా.. ఆటో డ్రైవర్ కుంచే రాంబాబుతో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

యానాంలో దుకాణం దగ్ధం

యానాం: జాతీయ రహదారిలోని ఇందిరాగాంధీ బొమ్మ సమీపంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత ఓ కిళ్లీబడ్డీ దగ్ధమైంది. అగ్నిమాపక శాఖాధికారి మీరాసాహెబ్ నేతృత్వంలో సిబ్బంది మంటలను అదుపుచేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు వేసి నిప్పు పెట్టారని దుకాణయజమాని గండేటి కాశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అభయహస్తం సొమ్ము ఇప్పించండి

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: మహిళలు అభయహస్తం పథకం ద్వారా పొదుపు చేసుకున్న సొమ్మును తిరిగి వారికి ఇప్పించే చర్యలు చేపట్టాలని జగన్నాయకులపాలెం, వేగాయమ్మపేట సర్పంచులు మండల పరిషత్ బడ్జెట్ సమావేశంలో అధికారులను నిలదీశారు. రామచంద్రపురం మండల పరిషత్ 2026-27 బడ్జెట్ సమావేశాన్ని ఎంపీపీ అంబటి భవాని అధ్యక్షతన శనివారం ఉదయం నిర్వహించారు. సమావేశంలో అభయహస్తం పథకం ద్వారా పొదుపు చేసుకున్నవారికి 60 ఏళ్ల తరువాత పింఛను ఇవ్వాల్సి ఉంటుందని కాని వారు దాచుకున్న సొమ్ముకూడా కనీసం తిరిగి చెల్లించట్లేదని అన్నారు. అన్నాయిపేట ఇళ్లస్థలం లబ్దిదారులకు స్థలాలు అప్పగించకుండా తాత్సారం చేస్తున్నారని సర్పంచి పెమ్మిరెడ్డి దొరబాబు అధికారులను ప్రశ్నించారు. వైస్ ఎంపీపీలు శాకా బాబి, నరాల రాజ్యలక్ష్మి, ఎంపీడీవో ఎ.శివప్రసాద్ పాల్గొన్నారు.

భారతీయ స్టేట్ బ్యాంక్

RASMECCC & SARC, నూకాలమ్మ గుడి వీధి, రామారావు పేట, కాకినాడ

చరాస్తుల వేలం ప్రకటన

"ఎక్కడ ఉన్నది అక్కడ అలాగే" మరియు "ఏది ఉంటే అక్కడ అది" పద్ధతిపై

ఋణగ్రహీత శ్రీ కస్తూరి రాజగోపాల కృష్ణమోహన్, తండ్రి.వెంకటరాజు, డోర్ నెం.12-6-38/1, చల్లావారి వీధి, రామచంద్రపురం, డా॥ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా-533255 వారికి చివరిగా తెలియజేయునది ఏమనగా మీ యొక్క చరాస్తిని తొలగించమని ది.07-11-2025 న రిజిస్టర్డు నోటీసు మరియు ది.25-11-2025 న ఈనాడు మరియు ది సౌత్ ఇండియా టైమ్స్ దినపత్రికల ద్వారా తెలియజేయబడినది కాని ఋణగ్రహీత నుండి ఎటువంటి స్పందన లేని కారణంగా చివరిగా ఈ ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా ఈ రోజు నుండి 7 రోజులలోగా బ్యాంకు అధీకృత అధికారి వారి అధీనంలో గల సదరు వస్తువులను తీసుకువెళ్ళవలసినదిగా లేనిచో సదరు వస్తువులు ది.20-02-2026న ఉ॥ 11.00 గం॥ల నుండి మ॥ 12.00 గం॥ల సమయంలో బహిరంగ వేలంలో అమ్మబడునని ఋణగ్రహీతకు తెలియజేయడమైనది మరియు సాధారణ ప్రజానీకానికి బహిరంగ వేలములో పాల్గొనవలసినదిగా కోరడమైనది. రిజర్వు ధర: రూ.10,500/-; బిడ్ పెంపుదల: రూ.100/-. వేలమునకు సంబంధించిన చరాస్తుల తనిఖీ నిమిత్తం అధీకృత అధికారి, భారతీయ స్టేట్‌బ్యాంక్, RASMECCC & SARC, నూకాలమ్మ గుడి వీధి, రామారావు పేట, కాకినాడ, సెల్: 9133245556, 9912603678 వారిని సంప్రదించగలరు.

తేది : 07-02-2026 (సం.) అధీకృత అధికారి

ఆలయ అభివృద్ధికి కృషి

అమలాపురం పట్టణం న్యూస్‌టుడే: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని మౌలికవసతులు కల్పిస్తానని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. ఆలయంలో ఎమ్మెల్యే ఆనందరావు, తెదేపా, జనసేన, భాజపా నాయకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు అన్నసమారాధన భవనంలో భోజనాలు వడ్డించే స్టీల్ బల్లలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఆలయం పునర్ నిర్మాణానికి భూసారపు సుబ్రమ్మణ్యం సహాయం చేశారన్నారు. ఇప్పుడు అర్చకుల భవనాల నిర్మాణానికి ముందుకు వచ్చారన్నారు. కార్యక్రమంలో అముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, జనసేన నాయకులు నల్లా శ్రీధర్, కల్వకొలను తాతాజీ, యేడిద శ్రీను, దేవస్థానం ఛైర్మన్ కంచిపల్లి అబ్బులు, బోణం సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే ఆనందరావు, తెదేపా, జనసేన, భాజపా నాయకులు

తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటడమే లక్ష్యం

పామర్రు, న్యూస్‌టుడే: తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా అమలాపురంలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయని జిల్లా ఉపవిద్యాశాఖాధికారి పి.రామలక్ష్మణమూర్తి అన్నారు. శనివారం కె.గంగవరంలో మండల స్థాయి పోటీలు జరిగాయి. విజేతలకు ఆయన బహుమతులు పంపిణీ చేస్తూ తెలుగును విశ్వవ్యాప్తం చేయడానికి అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అమలాపురం కిమ్స్ కళాశాల ప్రతినిధులు మనోహర్, మోహన్‌రాజ్, మండల విద్యాశాఖాధికారులు ఎ.నాగరాజు, సీహెచ్.ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.వి.ఎస్.సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా ఉపవిద్యాశాఖాధికారి రామలక్ష్మణమూర్తి

రమాబాయికి నివాళి

ముమ్మిడివరం: రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ సతీమణి రమాబాయి జయంతిని ముమ్మిడివరంలో అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, మాతా రమాబాయి అంబేడ్కర్ వెల్ఫేర్ అసోసియేషన్, కేవీపీఎస్, ఇతర అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. స్థానిక పోలమ్మచెరువుగట్టు వద్ద జై బుద్ధా పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రమాబాయి, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డి నాగేశ్వరరావు, పుణ్యమంతుల రజని, తహసీల్దారు టి.సుభాష్, ఎస్సై డి.జ్వాలాసాగర్, దోనిపాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

'విద్యాంజలి'తో పాఠశాలల అభివృద్ధి

ముమ్మిడివరం: పాఠశాలల అభివృద్ధికి విద్యాంజలి 2.0 కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మండల విద్యాశాఖాధికారులు డి.గౌరీశంకర్, ఆర్.ఉదయభాస్కరరావు అన్నారు. ముమ్మిడివరంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మండలంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎంఈఓలు మాట్లాడారు.

కాట్రేనికోన: గ్రామాల్లో దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈవోలు వెంకటరమణ, కృష్ణమోహన్ సూచించారు. విద్యాంజలి 2.0పై చెయ్యేరు జడ్పీఉన్నత పాఠశాలలో హెచ్ఎంలకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దాతల నుంచి నగదు తీసుకోవద్దని సూచించారు. దాతలు అందించిన సాయం వివరాలను ఎప్పటికప్పుడు విద్యాంజలి యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.

సమన్వయంతో ఉత్తమ ఫలితాలు సాధ్యం

పామర్రు, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేస్తే పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని పలువురు వక్తలు తెలిపారు. పామర్రు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం సమావేశం జరిగింది. ఆయా సబ్జెక్టుల, తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల వ్యక్తిగత ప్రగతిని తల్లిదండ్రులకు వివరించారు. పరీక్షకు సమయం దగ్గరవుతుందని ఇంటి వద్ద విద్యార్థులను గమనిస్తూ మంచి పోషకాహారం పెట్టాలని తెలిపారు. ఫోన్‌లు, టీవీలకు దూరంగా ఉంచాలని సూచించారు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు వై.ఈశ్వరుడు, సీనియర్ ఉపాధ్యాయులు సిహెచ్.గోపాలకృష్ణ, సిహెచ్.వి.చౌదరి, పూలపల్లి విజయకుమార్, కె.శ్రీనివవాసు, పాఠశాల యాజమాన్య సంఘం అధ్యక్షుడు ఎలుగుబంటి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియచేస్తున్న ఉపాధ్యాయులు

మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలిస్తున్న అధికారులు

పరీక్షలకు ధైర్యంగా సన్నద్ధమవ్వాలి

కాట్రేనికోన, న్యూస్‌టుడే : పదో తరగతి విద్యార్థులంతా బాగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఎస్ఎస్ఏ సీఎంవో బీవీఎస్ సుబ్రహ్మణ్యం సూచించారు. కాట్రేనికోన జడ్పీపాఠశాలలో హెచ్ఎం అంబ ఆధ్వర్యంలో పదో విద్యార్థులకు శనివారం నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో సీఎంవో, సబ్జెక్ట్ నిపుణులు పలు సూచనలు చేశారు. పరీక్షలంటే భయపడకుండా ధైర్యంగా సన్నద్ధం కావాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎంఈవో వెంకటరమణ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధ్యాయులు దాతల సహకారం తీసుకోవాలి

పామర్రు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలను సమగ్రాభివృద్ధి చేసి, వనరులు, వసతులు కల్పించడానికి దాతలను ప్రోత్సహించాలని అందుకు ప్రధానోపాధ్యాయుడు కృషి చేయాలని జిల్లా వనరుల బృంద సభ్యుడు, సముదాయ ఛైర్మన్ యర్రా ఈశ్వరుడు తెలిపారు. కె.గంగవరంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి కార్యక్రమంపై ఒక రోజు అవగాహన శిబిరాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా ఉపవిద్యాశాఖాధికారి పి.రామలక్ష్మణమూర్తి, ఎంఈఓలు అలజంగి నాగరాజు, చోడిశెట్టి ఆంజనేయులు పథక వివరాలను తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజల సహకారం ఎంతైనా అవసరం అని, వారి నుంచి విరాళాలు సేకరించే కార్యక్రమంగా ఈ పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. జిల్లా సైన్సు అధికారి జి.వి.ఎస్.సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయకర్త ఎం.వి.వి.సత్యనారాయణ, ఎండీవో ఎన్.శ్రీనివాస్, శిక్షకులు కేఆర్‌కే ప్రసాద్, టి.నాగేశ్వరరావు, వి.శివ, మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సుమదాయ ఛైర్మన్, జిల్లా వనరుల బృంద సభ్యుడు వై.ఈశ్వరుడు, డీఎస్‌వో, ఎంఈవోలు

శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు

ముమ్మిడివరం మండలం, Ch.గున్నేపల్లి గ్రామదేవత శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవానికి విచ్చేయుచున్న భక్తులకు, ఆడపడుచులకు, బంధుమిత్రులకు స్వాగతం...

శ్రీ వైష్ణవి దుర్గా స్మార్ట్ విలేజ్ శ్రీ మహాలక్ష్మి నగర్, చెయ్యేరు DTCP APPROVED

K.పద్మనాభం, సెల్: 98664 32333

ఇండ్ల స్థలములు అమ్మకమునకు కలవు

శ్రీశ్రీశ్రీ సత్తెమ్మతల్లి అమ్మవారి జాతరమహోత్సవాలు

ముమ్మిడివరం మండలం, Ch.గున్నేపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవానికి విచ్చేయుచున్న భక్తులకు, ఆడపడుచులకు, బంధుమిత్రులకు స్వాగతం.

భక్తులు అందరూ ఆహ్వానితులే

దివ్యం క్యాటరింగ్ & కుకింగ్

H.O: అమలాపురం, B.O. అమ్మవారి గుడి దగ్గర, Ch.గున్నేపల్లి

సలాది సూర్యప్రకాశరావు (సూరిబాబు)

అధ్యక్షులు: కుకింగ్ & కేటరింగ్ అసోసియేషన్ డా॥ B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా

శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవం

ముమ్మిడివరం మండలం, Ch.గున్నేపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవానికి విచ్చేయుచున్న భక్తులకు, ఆడపడుచులకు, బంధుమిత్రులకు స్వాగతం.

నక్కా రాంబాబు H.O. Y.జంక్షన్, పేరూరు, అమలాపురం సెల్: 91331 73338

నక్కా శ్రీనివాసరావు B.O.: మహిపాలచెరువు, ముమ్మిడివరం 96667 33778

శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ రైస్ మరియు పశువుల దాణా రొయ్యల, చేపల మేత అమ్మబడును

P.తాతయ్యనాయుడు మహిపాల చెరువు సెంటర్, ముమ్మిడివరం, సెల్: 76600 65699

శ్రీ వీరభద్ర ఏజెన్సీ సిమెంట్ ఐరన్ & ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ అమ్మబడును

(c) eenadu

తెలుగుదేశం పిలుస్తోంది
రా..! కదలిరా..!!
స్వాగతం సుస్వాగతం
తూర్పుగోదావరి జిల్లా
తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు మరియు
కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు విచ్చేసి జయప్రదం చేయవలసినదిగా కోరుకుంటూ... అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
బొడ్డు వెంకటరమణ చౌదరి
రుడా ఛైర్మన్,
తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్
తేది: ఫిబ్రవరి 8 ఆదివారం
ర్యాలీ ప్రారంభం ఉ॥9.00 గం॥లకు
(బూరుగుపూడి పార్టీ కార్యాలయం)
ప్రమాణ స్వీకారం మ॥ 12.00 గం॥లకు
వేదిక: చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్,
J.N.రోడ్, రాజమండ్రి.

(c) eenadu

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

2019 November Ending Kia Seltos White colour Fancy number 1899 Good Condition Vehicle for Sale, Kakinada ✆ 9440342309

మహీంద్రా బొలెరో అమ్మకం
BS4 పవర్ ప్లస్, 2016-1, 2017-1 మోడల్ జీపులు, ఇన్సూరెన్స్‌తో పాటు మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మకం.
✆80085-77055

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

బిజినెస్ ఆఫర్
మీ ఇంటి వద్ద ఉండి ఆన్‌లైన్‌లో వస్తువులు విక్రయించుటకు మంచి అవకాశం. ఇమిటేషన్ జ్యూయలరీ పంచలోహ ఆభరణాలు ఇత్తడి, రాగి, కంచు, గిఫ్ట్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ హోల్‌సేల్‌గా ఇస్తాము. ఫ్రాంచైజీ కూడా ఇవ్వబడును. (మండలాలవారీగా)
Cell: 89782 42555

FOR SALE

TOP RUNNING Restaurant for sale Near Madhurawada, Vizag beside Highway Point. ✆ 99088 67145.

Hyd దిల్‌సుఖ్‌నగర్‌లో వెజ్ మినీ హోటల్ అమ్మకం కలదు టిఫిన్స్, వెజ్ మీల్స్, మిర్చి బజ్జి, టీ కౌంటర్. Ph: 9030095420

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA BONDS BUY & SALE
KAMESH
92 92 15 15 15

WATER PROOFING

ఆర్మ్ స్ట్రాంగ్ వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్, పెయింట్స్ భవన నిర్మాణ మరమ్మతులు, లీకేజీలు, స్లాబ్ మరమ్మతులు, సమ్మర్‌కూల్ పెయింట్స్ లభించును. కాకినాడ, ✆ 93921 23759.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ రి ఆఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

పి.వి.ఎస్.ఫైనాన్స్ మావద్ద ప్రోపర్టీమీద, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లమీద ప్రైవేట్ ఫైనాన్స్ & బ్యాంకులో ఉన్న ప్రోపర్టీలమీద సెకండ్ మార్ట్‌గేజ్ లోన్ చేయించబడును. ✆ 9381275167

ప్రైవేట్ ఉద్యోగులు, చిరుఉద్యోగులకు కేవలం 1రూ వడ్డీతో 5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణాలు. నోట్: సిబిల్‌స్కోర్ బాగా ఉండవలెను. ✆ 90002 54511.

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
డా॥ ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
21-02-2026న (శనివారం) 02 PM to 07 PMవరకు రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛావెల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
22-02-2026న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 11 AM to 6 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

PROFESSIONAL SERVICES

ASTROLOGY

వాస్తు-జ్యోతిష్యం-జాతకచక్రములు, బిల్డింగ్‌లకు ప్లానులు, అప్రూవల్స్, సైట్ సర్వే. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్, రావులపాలెం. Rjy. లేడీ హెల్పర్ పోస్ట్ కలదు. ✆ 9866913553

PERSONAL INTEREST COURSES

MUSIC & DANCE CLASSES

ఉచితంగా బాలికలకు హాస్టల్ వసతితో పాటు సంగీతం, హరికథ, నేర్పబడును. డాక్టర్ గోవర్ధనరావు పాలెటి, 75693 79549.

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

జాంపేట, సిరి డెయిరీ దగ్గర 146 గ॥ G+2, తాడితోట MG. మార్కెట్‌లో షాపు, దివాన్‌చెరువులో 252, 350 గ॥ స్థలములు అమ్మకము. ✆ 92904 28290.

కాకినాడ, మాధవపట్నం ఫ్లైఓవర్ రోడ్‌లో DTCP, వెస్ట్ ఫేసింగ్ 240 చ॥గ॥లు & సర్పవరం జంక్షన్‌లో 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ అమ్మకము. Cell: 96181 45720.

పెద్దాపురం మండలం, దివిలి, మెయిన్‌రోడ్ ప్రక్కన 455 చదరపు గజాలలో గల G-1 షాపింగ్ కాంప్లెక్స్ మరియు 3BHK హౌస్ అమ్మబడును. ✆98660 22884

FLAT FOR SALE

KAKINADA CITY

Kakinada, Sarpavaram, East & West Facing Luxury New Flats for Sale. Very Near to Main Road, Loan available. ✆ 97010 01555.

ALPHA ENCLAVE

❖ Deluxe Flats For Sale
❖ 1472 SFT, 3BHK
❖ E/F, 100% Vaastu
❖ Park View
❖ RERA Registered
Ready to occupy Price 66 lakhs
Durga Vidyut Nagar, Road No.2, Kakinada.
Cell: 91777 32888

కాకినాడ, RTO ఆఫీస్ మెయిన్‌రోడ్ నందు ప్రముఖ అపార్ట్‌మెంట్‌లో 1060 Sft. సెకండ్ సేల్. S/F, కార్‌పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యాలతో అమ్మకము. Cont: 97057 48052

KKD మధురానగర్ గోకులం దగ్గరలో 3 BHK లగ్జరీ E/F ఫ్లాట్స్ 1430 Sft. (రెరా), 80% బ్యాంక్‌లోన్, రెడీటు ఆక్యుపై. ✆ 9989095505, 8688650420

KAKINADA RURAL

కాకినాడ, నడకుదురు IOC పెట్రోల్‌బంక్ వద్ద వరలక్ష్మి రెసిడెన్సీ 2 BHK డీలక్స్ ఫ్లాట్స్ అన్ని సౌకర్యాలతో RERA అప్రూవ్, రెడీటు ఆక్యుపై ✆ 77320 09999

RAJAMAHENDRAVARAM CITY

Rjy, AVAరోడ్‌లో 1500sft (66 గజాలు/uds)లో cctv, కార్ పార్కింగ్, జనరేటర్, లిఫ్ట్, పూజగది, వాస్తుగల E/F3BHK ఫ్లాట్ అమ్మకం. ✆ 9346592276

రాజమండ్రి మోరంపూడి, గణేష్‌నగర్ 2018లో కన్‌స్ట్రక్షన్ Apt 2BHK East ఫేసింగ్ Flats 1050sft 32లక్షలకే అమ్మకం. 9885081813

RJY, మోరంపూడి దగ్గర వేలుమూరి విస్టాస్‌లో W/F, 3 BHK, 1485 Sft & AMG Opp.లో 267 చ॥గ॥ N/F ఫ్లాట్ అమ్మకం. సెల్: 73961 12388.

రాజమండ్రి A.V.A.రోడ్ రామాలయం జంక్షన్ దగ్గరగా W/F, 3 BHK & J.N.రోడ్ E/F, 3 BHK ఫ్లాట్స్ అమ్మబడును. Contact Cell: 96761 44027.

Rjy, E/F, 1st Floor, 3B/R, కార్ పార్కింగ్ & లిఫ్ట్ సౌకర్యంతో అమ్మకం కలదు, కోరుకొండ రోడ్డు, మోర్ సూపర్‌మార్కెట్ వద్ద. నోబ్రోకర్స్. 95817 08659

RAJAMAHENDRAVARAM RURAL

READY TO OCCUPY FLATS IN DOWLESWARAM

2BHK - 1040 SFT
3BHK - 1240 SFT
for more details
93461 88997
62810 41205
95424 86687

GENERAL

Flat For Sale 1500 Sft 3bhk West Facing A.V. Apparao Road Rajahmundry Contact: 9880249299

స్మార్ట్ సిటీ కాకినాడ-సర్పవరం మెగా గేటెడ్ కమ్యూనిటీలో ఫర్నిచర్, 2 BHK 50K / 3 BHK 65K ఫ్లాట్, 80% బ్యాంక్‌లోన్, రెడీటు ఆక్యుపై. 92476 12222

రాజమండ్రి ఆల్‌కట్‌గార్డెన్స్, ILTDజంక్షన్ 2BHK వెస్ట్‌ఫేసింగ్ 2nd ఫ్లోర్ కార్‌పార్కింగ్, లిఫ్ట్, వుడ్‌వర్క్ ఫ్లాట్ అమ్మకం. 9989723134, 7036419747

HOUSE FOR SALE

AMALAPURAM

అమలాపురం, రావులచెరువులో 12 సెంట్లలోగల తూర్పు ఫేసింగ్ గ్రూప్‌హౌస్ (5 Flats) అమ్మకానికి కలదు. Cont: 98480 16663, 89193 79347.

KAKINADA CITY

House for Sale Near Dairy Farm Centre Junction, Kakinada Town. Contact: 9704383478.

కాకినాడ విగ్నేశ్వరనగర్లో E/F 300 గ॥లు అత్యుత్తమ సౌకర్యాలతో 4-2 BHK ఫ్లాట్స్ & 1 డ్యూప్లెక్స్ గ్రూప్ హౌస్ సుమారు 8700 Sft గంగరాజునగర్ రోడ్-6 చివర. ✆ 99082 61315

KKD కొత్తూరులో 167.5 చ॥గ॥లలో 40 అ॥ల రోడ్డు ఆనుకొని, హంసవాహిని స్కూల్ సమీపంలో నూతనంగా నిర్మించిన 2BHK హౌస్ అమ్మకం. 90006 95485.

కాకినాడ సురేష్‌నగర్ పార్క్ దగ్గరలో 400 చ॥గ॥లో S/F 2 ఫ్లోర్లు ఇండివిడ్యువల్ బిల్డింగ్ అమ్మకానికి కలదు. 77310 86690 (P.కనకతులసి)

కాకినాడ, S.అచ్యుతాపురంలో ఎగ్జాం సెంటర్ పక్కన 102 చ॥గ॥ స్థలంలో రెండు పోర్షన్ల రేకులషెడ్డు N/S/F 35 లక్షలకే అమ్మకమునకు కలదు. ✆ 8897958335

కాకినాడ, గంగనాపల్లి SKS మెగా టౌన్‌షిప్ రోడ్ నెం.1, ప్లాట్ నెం.10, E/F, 338 చ॥గ॥లో డూప్లెక్స్ బిల్డింగ్ అన్నివసతులతో అమ్మకం. నోబ్రోకర్స్, ✆ 9398963277

KAKINADA RURAL

నడకుదురు దగ్గర 115 చ॥గ॥ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ & 70 చ॥గ॥, E/F, డబుల్ స్టేర్ బిల్డింగ్ అమ్మబడును. స్థలాలు & బిల్డింగ్‌లు. Cell: 93811 71019.

PRATHIPADU

ప్రత్తిపాడులో షాపింగ్ కాంప్లెక్స్ నెలకు లక్ష రూపాయలు అద్దె వచ్చేవి మరియు హైవేకి దగ్గరగా 8 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకం. Contact: 92488 36525

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి, ఆల్‌బ్యాంక్‌కాలనీ, V.L.పురం 60అ॥ రోడ్ చేర్చి, ITC ఖాళీస్థలం ఎదురు S/F 280 గజాల్లో 2 అంతస్తుల బిల్డింగ్ అమ్మకము. Cont: 9391381336, 90002 76887

RAJAMAHENDRAVARAM RURAL

RJY, హుకుంపేట శివాలయం వీధిలో 380 చ॥గ॥లలో 3 BHK డూప్లెక్స్ విల్లా N/F అమ్మకమునకు కలదు. సంప్రదించండి: ✆ 98492 45886.

RJY రూరల్ ధవళేశ్వరంలో గృహప్రవేశానికి సిద్ధంగా ఇండివిడ్యువల్ E/W ఫేసింగ్ బిల్డింగ్స్ అమ్మకమునకు కలవు. 100% వాస్తు, బ్యాంక్‌లోన్ సౌకర్యం. ✆ 9849195596

GENERAL

రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో 35,000/- రెంట్ వచ్చే 6 పోర్షన్ల N/F బిల్డింగ్ 70 లక్షలకు అమ్మకమునకు కలదు, సంప్రదించండి: 7799642333.

LAND FOR SALE

KAKINADA RURAL

కరప గ్రామంలో 1.4 ఎకరాల మెట్టభూమి మరియు 150 గజాల ఇండ్ల స్థలము అమ్మకమునకు కలవు. Cont. Cell: 80748 99712, 86888 84081.

MUMMIDIVARAM

కాకినాడ జిల్లా, తాళ్ళరేవు మండలం, P.మల్లవరంలో జిల్లాపరిషత్ హైస్కూల్‌కు దగ్గరలోని రొయ్యలచెరువుల వెనుక 2 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకం. ✆ 9440177277

PEDDAPURAM

పెద్దాపురం మం. కట్టమూరు నందు సుమారు 11 ఎకరాలు ఏకప్రతిగల మెరక వ్యవసాయ భూమి అమ్మకమునకు కలదు. వివరములకు సంప్రదించండి: 7993399633

PRATHIPADU

ప్రత్తిపాడులో రోడ్ అనుకొని 2.25 ఎకరాల పొలం(కాలేజీలకు, స్కూల్స్, కళ్యాణమండపాలకు, వెంచర్లకు అనుకూలం), రాజానగరం సాక్షి వద్ద స్థలం అమ్మకం. 9248836525

GENERAL

Prawn Tanks Land 7 Acres for Sale. Near Jaggampeta. Yearly 5.60 Lakhs Income. Contact: 9849035069.

గోపాలపురం కొయ్యలగూడెం నేషనల్‌హైవే ఫేసింగ్ 6ఎకరముల కోకో, కొబ్బరి ఆదాయంలో ఉన్న బోరుతో అమ్మకం కలదు. 98482 08204, 98663 93672

సామర్లకోట మండలం, నవర గ్రామంలో రియల్‌ఎస్టేట్‌కు అనుకూలంగా ఉన్న 1 ఎకరం పొలం అమ్మబడును. 40 అడుగుల రోడ్‌ను చేర్చి ఉన్నది. ✆ 9866912561

PLOT FOR SALE

KAKINADA CITY

308 Sq.yards West facing Commercial site for Sale/Lease at Karanamgari Junction, Kakinada. Cont: 94458 00581, 73933 40994.

కాకినాడ, శాంతినగర్ ఓల్డ్ పోస్టాఫీస్ వీధిలో 666.66 చ.గ. సౌత్‌ఫేసింగ్ Open Site అమ్మకము కలదు. అజ్జరపు హోమ్స్, ✆ 8885551614, 9989188488

కాకినాడ, సర్పవరం, పోస్టల్ ఎంప్లాయిస్ కాలనీ లేఅవుట్‌నందు ప్లాట్ నెంబరు 69, 311 చ॥గ॥లు N/F స్థలము అమ్మకమునకు కలదు. Cont: 9849379624

కాకినాడ, జగన్నాథపురం వెలిశెట్టివారి వీధి MSN చారిటీస్ స్కూల్ ప్రక్క రోడ్‌లో సౌత్ ఫేసింగ్ 303 గజాలు స్థలము అమ్మకమునకు కలదు. ✆ 94401 27998.

కాకినాడ, కుళాయిచెరువు, నూకాలమ్మ గుడి దగ్గర 2షాపులు, మైనఇల్లు E/F 120 గజాలు, APSP ఎదురు ఇందిరాగాంధీ బొమ్మలోపల 100 గజాల స్థలంఅమ్మకం 9912130247

కాకినాడ, మెయిన్‌రోడ్ దగ్గర తిలక్‌వీధిలో 656 చ॥గ॥లు స్థలం అమ్మకానికి కలదు. (కమర్షియల్/ రెసిడెన్షియల్) ✆ 88976 31075.

KAKINADA RURAL

కాకినాడ, తూరంగి పంచాయతీ ఆఫీస్ దగ్గరలో 154 గజాలు 30 Ft. రోడ్‌ను చేర్చి వెస్ట్ ఫేసింగ్ (30x46) అమ్మకం కలదు. Cell: +91 79894 73293

కాకినాడ, వాకలపూడి, రామకృష్ణానగర్ 4వ వీధిలో వెస్ట్ ఫేసింగ్ 300 చదరపు గజాల స్థలం అమ్మకమునకు కలదు. Cont: 88861 97111, (నో మీడియేటర్స్).

PLOT FOR SALE
కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి పోర్టు వైపు వెళ్ళే దారిలో జంక్షన్ నుండి ఒక ఫర్లాంగ్ దూరంలో కుడివైపున గల L.P.No.631/85 (DTPC) లో 40 అ॥ రోడ్డుకి చేర్చి 200 చ॥అ॥ స్థలము అమ్మకమునకు కలదు.
✆94400 66799

PITAPURAM

పిఠాపురం-కందరాడ విలేజ్, 25 సెంట్లు సైట్ (తారు రోడ్ ఫేసింగ్‌తో) అమ్మకమునకు కలదు. Contact Cell: 90594 27352, 83416 21789.

RAJAMAHENDRAVARAM CITY

Adarsh Nagar, Rjy East Railway Station Road, 30x60=200 Sqy N/W Corner, East & West Facing DTCP Bits for Sale. ✆ 91772 76989

RJY, లాలాచెరువు, హౌసింగ్‌బోర్డ్ (MIG), వినాయకుడి గుడి, ఆటోస్టాండ్‌కు, మెయిన్‌రోడ్డు దగ్గరలో 266 చ॥గ॥ (40x60), S/F స్థలము అమ్మబడును. ✆ 9951020883

రాజమండ్రి నారాయణపురంలో KSN ఇండోర్ స్టేడియం దగ్గర నార్త్ ఫేసింగ్ 500 చదరపు గజాలు అమ్మకమునకు కలదు. Cont: ఫోన్/వాట్సాప్: 80748 57055.

రాజమండ్రి టౌన్ మరియు రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో గల లేఅవుట్లలో గల స్థలాలు అమ్మబడును. వెంటనే కొనబడును. D.శేఖర్ Cont: ✆ 94407 68182

రాజమండ్రి A.V.A.రోడ్ - J.N.రోడ్ మధ్యలో శ్రీనివాస్‌నగర్‌లో W/F, 234 చ॥గ॥ (35x60) స్థలం అమ్మకమునకు కలదు. నో బ్రోకర్స్, Cell: 91601 41627.

రాజమండ్రి కోరుకొండరోడ్ P&Tకాలనీ పెట్రోల్‌బంక్ ప్రక్కవీధిలో 626చ॥గ॥ స్థలం & లక్ష్మీవరపుపేటలో 3BHK ఫ్లాట్ 1460Sft. అమ్మకము. ✆ 9494233889

రాజమండ్రిసిటీ, గాడాల హైవేని ఆనుకొని రుడా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ చ॥గ॥ 19,999/- మరియు దివాన్‌చెరువు దగ్గరలో చ॥గ॥ 6,000/-లకే అమ్మకం. ✆ 91218 15875

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ దగ్గర నూతనంగా వేసిన లేఔట్‌లో 100 గజముల సైట్ 4,50,000/-లకే అమ్మకమునకు కలదు. Contact Cell: 95153 82999.

RJY, గాడాల ఎయిర్‌పోర్ట్ రోడ్‌కి దగ్గరలో DTCP అప్రూవ్ లేఅవుట్ నందు W/F 127.77 చ॥గ॥ స్థలం అమ్మకమునకు కలదు. బ్యాంక్‌లోన్ కలదు. 9515053171

TUNI

తుని, D.మార్ట్ ప్రక్కన మున్సిపల్ లే-అవుట్ 40x60 స్థలములు 265 చ॥గ॥ x 4. అమ్మకంనకు కలవు. నో బ్రోకర్స్. ✆ 98485 82586, 92474 69099.

తుని, D.మార్ట్‌కి ఎదురుగా NH.56 అనుకొని 3500 గజాలు (60x600) కమర్షియల్ స్థలము అమ్మకంనకు కలదు. నోబ్రోకర్స్. ✆ 98485 82586, 92474 69099.

GENERAL

రాజమండ్రి ₹16వేలు ఒక చ॥గజం ని/హైవే ఎదురుగా, నన్నయ యూనివర్సిటీ పక్కన GSL, ని. రాజానగరం, రుడా అప్రూవల్, త్వరలో రేట్ ఛేంజ్. 76748 33422

EENADU for Advertisement Contact: 8008597607

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం ఆర్చ్ ఎదురుగా 6 లైన్ల రోడ్డుని అనుకొని గేటెడ్ కమ్యూనిటీ (RERA) KAUDA లేఅవుట్. World Class Amenities
స్పెషల్ ఆఫర్ Plot స్పాట్ బుకింగ్ చేసుకున్న వారికి వెండి కంచం ఫ్రీ. 80 % బ్యాంక్ లోన్ Spot రిజిస్ట్రేషన్
ఫ్రీ సైట్ విజిట్‌కై 96031 94449

200 చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★ నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

రాజమండ్రి సిటీ పరిధిలో పోలీస్ అకాడమీ వెనుక, పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో 302 చ॥గజముల స్థలం అమ్మబడును. Contact Cell: 93819 20287

పిఠాపురం NH-216, 4 లైన్ల రోడ్డుని ఆనుకొని లే-అవుట్ నందు
షోరూమ్స్‌కి, కళ్యాణ మండపం, థియేటర్స్‌కు, రెస్టారెంట్స్‌కు కమర్షియల్ PLOTS కలవు.
Residential Plots కలవు
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ 70% బ్యాంక్ లోన్
ఫ్రీ సైట్ విజిట్‌కై 96031 94449

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పు ఫేసింగ్ 638 చ॥గ॥ (33అ. x 174అ.) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

కాకినాడ డెయిరీఫారం సెంటర్, మెడికల్ ఎంప్లాయీస్ లేఔట్, సాయిబాబా గుడివద్ద రోడ్ ఫేసింగ్ 292 చ॥గ॥ స్థలం అమ్మకం. 9848231348, 9177660009

RJY, మోరంపూడి, పాములగుడి వద్ద 185 చ॥గ॥ స్థలం, W/S కార్నర్ స్థలం అమ్మబడును. (గజం: 14 వేలు) నో బ్రోకర్స్. Cell: 62810 62585.

మీ భవిష్యత్తుకు అద్భుతమైన పెట్టుబడి!
మంచి విలువ పెరుగుదల కలిగిన ప్లాట్లు
Airport వెళ్ళే 60 అడుగుల రోడ్‌కు ఆనుకొని, తూర్పు మరియు పడమర వున్న Open Plots అమ్మకానికి కలవు
★4 ఎంట్రెన్సులు కలిగిన లేఅవుట్
★4 వైపులా 30 అడుగుల వెడల్పైన రోడ్లతో ప్లాట్లు కలవు
★1km దగ్గరలో తిరుమల స్కూలు బ్రాంచి కలదు.
ఎయిర్‌పోర్ట్ సమీపంలో – తొర్రేడు
మొత్తం 48 ప్లాట్లు విక్రయానికి
ప్లాట్ సైజులు: 175, 180, 190, 200 & 225 చదరపు గజాలు
వివరాలకు సంప్రదించండి: 93979 50100

తాడేపల్లిగూడెం టౌన్‌లో భీమవరం వెళ్ళు రూట్‌లో పెట్రోల్‌బంకు వెనుక రోడ్డు నందుగల తూర్పు ఫేసింగ్ 222 చ॥గ॥ ఖాళీ స్థలం అమ్మకం. సంప్ర: 63001 23559

అమరావతి రాజధానికి అతి దగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఔట్ LP No.తో E5, E7 4 వేస్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ॥ 13500/- మాత్రమే. 93464 92840, 98483 66789.

కమర్షియల్ సైట్ అమ్మకం
కాకినాడ దగ్గరలో పెనుకుదురు - కరప మెయిన్‌రోడ్‌కు చేర్చి సౌత్ ఈస్ట్ కార్నర్ 1200 చ॥గ॥లు ఏక మొత్తంగా గాని, విడిగా గాని, అమ్మకమునకు కలదు.
Cont :73965 27277

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

కాకినాడ కొత్తపేట రైతు మార్కెట్ ఎదురుగా 101గ॥లో E/F షాపు + 2 రూమ్స్ కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి (ధర 85 లక్షలు) Negotiable 9014069574.

LEASE

GENERAL

చెరువులు అద్దెకు. యానాం దగ్గరలోని గోగుల్లంకలో 30 సం॥లుగా ఖాళీగా ఉన్న 90 ఎకరములు విడిగాగాని, ఏకమొత్తంగా లీజుకి ఇవ్వబడును. Contact: 9182830589.

RJY(రాజమండ్రిలో) Mainroad నందు A/c కళ్యాణమండపం అన్ని వ్యాపారాలకు ఉపయోగించుటకు లాంగ్ లీజుకు ఇవ్వబడును. 9440536803, 9553166666

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact Cell: 87548 09650.

PROPERTY FOR SALE

GENERAL

ఇండస్ట్రియల్ భూమి అమ్మకానికి: చక్రద్వారబంధం గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని 3 ఎకరముల ఇండస్ట్రియల్ భూమి మరియు దానిలో నిర్మించబడిన షెడ్‌తో సహా అమ్మకానికి కలదు. రిజర్వు ధర: 3.25 కోట్లు; ఫోన్ నం: 9848170245.

కాకినాడలోని ఇందర్‌ఫ్లేమ్‌లో 66 చదరపు గజాలలో ఇల్లు అమ్మకానికి ఉంది. కాంటాక్ట్ - 97044 62511.

TO LET

HOUSE FOR Rent. 3 Bed Room Apartment, 301 Sri Towers A.B.Nageswararao Road, 1st line, Aryapuram, Beside Sai Hospital, Rjy. ✆ 9866067691.

COMMERCIAL

కాకినాడ జిల్లా, జగ్గంపేట, Near కృష్ణవరం టోల్‌గేట్ NH-16 ఫేసింగ్ 3 ఎ॥ స్థలంలో 4000 Sft. గొడౌన్ 75 HP పవర్, పార్కింగ్‌తో అద్దెకు. Cell: 9989041637

రాజమండ్రి, మెయిన్‌రోడ్, పెద్ద మసీదు పక్కన 400 sft గ్రౌండ్ ఫ్లోర్ షాపు (పాత సంగీత మొబైల్స్ ఉన్న షోరూం) అద్దెకు కలదు. ✆ 78424 28888.

COMMERCIAL TO-LET
రాజమండ్రి, గోరక్షంపేట, శీలం నూకరాజు కాంప్లెక్స్ రోడ్, సాయిబాబా గుడి ఎదురుగా గ్రౌండ్ ఫ్లోర్ & ఫస్ట్ ఫ్లోర్ (1900 Sft) N/E కార్నర్.
✆98197 38569

కాకినాడ, భాస్కర్‌నగర్ టెంట్‌హౌస్ పక్కన గ్రౌండ్‌ఫ్లోర్ (30x60) కమర్షియల్ స్పేస్ అన్నివసతులతో అద్దెకు ఇవ్వబడును. వివరాలకు: 9246631213, 9030166990

COMMERCIAL TO-LET
రాజమండ్రి దానవాయిపేటలో ఇన్సూరెన్స్, ఫైనాన్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్, ఆఫీసులకు, స్కిన్ & డెంటల్ హాస్పిటల్స్ అనుకూలమైన 1600 SFT, సెల్లార్ పార్కింగ్ తో 1st ఫ్లోర్ నందు అద్దెకు కలదు.
✆ 83673 36739

రాజమండ్రి మెయిన్‌రోడ్, టౌన్‌హాల్ రోడ్‌లో కోడూరి హైట్స్ నందు 13Ft. x 22Ft. 276 అ॥లు షాపులకు, ఏజెన్సీలకు, ఆఫీసులకు అద్దెకు. 78939 17043, 76809 62992.

RJY, రాజా థియేటర్ వెనుక P&T కాలనీలో 3 ఫ్లోర్స్ ఒక్కొక్కటి 1150Sft. లిఫ్ట్, కార్ పార్కింగ్‌లతో కమర్షియల్‌గా అద్దెకు. ✆ 9346435874, 9848337936.

TO-LET COMMERCIAL
RJY, సావిత్రినగర్ ఈస్ట్ రైల్వేస్టేషన్ రోడ్‌కి E/N కార్నర్ 1st & 2nd ఫ్లోర్స్ SFT 2,200 (Each) కమర్షియల్‌గా అద్దెకు కలదు.
93470 26593
93944 99050

JOBS

Wanted Female Telecalers (Must be Married) Qualification any Degree, Age Limit: 25to 45 Years having Experience in Educational Organisations will be preferable.Salary upto: 12,000/-. Working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

ESM/Civilian, Age Limit-Below 45Y, Post- Operation Manager, Area- East, West Godavari Dt. ✆ 89258 01859, 89398 15415.

Rjy Exports Company need Female Computer Office work. any Degree. Tally Good Salary. KE Exports and Imports. 8919549175

Wanted MBA Qlf. Staff for HR Dept. Dharithri Advisory Nr. Pedda Masjid Kakinada. Ph.: 96765 41666. Internships avail.

WANTED: Male Cashier, Minimum Experience 3 Years, The Raymond Shop, Kotagummam, Rajahmundry.

WANTED Sales & Service Mens (Male) Experience in Automobile DSR Electric Auto Show Room, Rajahmundry. ✆ 99480 01567.

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG, Age: 25-40 years. Salaray upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

FEMALE TELECALLERS Needed NextStep Education Services Good Communication Skills Required. Contact: 90590 53337

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 98662 52220

మార్చిలో నన్నయ స్నాతకోత్సవం

రాజానగరం: నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం మార్చిలో నిర్వహించనున్నట్లు వీసీ ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలలో రెగ్యులర్ పీజీ, పీజీ డిప్లొమా, పీజీ ప్రొఫెషనల్, డిగ్రీ కోర్సులు చేసిన అభ్యర్థులు పట్టాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణం, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలతో పాటు అనుబంధ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు వేడుకకు రావాలన్నారు. డిసెంబరు 31 లోగా పీహెచ్‌డీ డిగ్రీలు పొందిన అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. ఎక్కువ డిగ్రీలు చేసిన వారు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ విద్యార్థులు రూ.1,400, పీహెచ్‌డీ అభ్యర్థులు రూ.3వేల మొత్తంతో డీడీ తీసి ఈనెల 12లోగా పంపించాలి. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ లేదా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను సంప్రదించాలన్నారు.

అగ్నికుల క్షత్రియ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు అగ్నికుల క్షత్రియ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అగ్నికుల క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (08 ఫిబ్రవరి 2026, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

రాష్ట్ర పురోభివృద్ధికి బడ్జెట్ దోహదం..: ఎమ్మెల్సీ వీర్రాజు

మండపేట, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రం పురోభివృద్ధి సాధించేందుకు వీలుగా నిధులు కేటాయించారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మండపేట నాళంవారి సత్రంలో శనివారం బడ్జెట్‌పై ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో మౌలిక వసతులు కల్పించిన కారణంగా ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. రూ.12.20 లక్షల కోట్లను రైల్వే, రవాణా రంగం, పోర్టుల అభివృద్ధికి కేటాయించారన్నారు. రాష్ట్రంలోని రైల్వేకు రూ.10 వేల కోట్లు కేటాయించారని, మరో రూ.78 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాకో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుచేస్తారన్నారు. ప్రజల నుంచి ఆయన వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ, నియోజకవర్గం కన్వీనర్ కేవీవీ సాయిరాం, పట్టణ అధ్యక్షుడు నాళం ఫణిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


మహిళ నుంచి ఫిర్యాదు తీసుకుంటున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు

9 నుంచి డయల్ యువర్ ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ'

విశాఖపట్నం: విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే దిశగా ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. 13 జిల్లాల వినియోగదారులు 86884 00499కు సమస్యలను తెలియజేయవచ్చునన్నారు. విశాఖలోని గురుద్వారా దరి కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	19,000
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-22,000
కొత్త (పచ్చి) కాయ	18,000-19,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	133-00
రిటైల్ లైవ్	160-00
డ్రెస్డ్	232-00
స్కిన్‌లెస్	264-00

92.7 FM Rajamahendravaram (92.7 Mee FM)
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశివాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - సా॥ 7
హ్యాష్ ట్యాగ్	సా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

రాజమండ్రి కన్‌స్ట్రక్షన్ ఆఫీస్‌కు సైట్ సూపర్‌వైజర్, Asst ఇంజనీర్ కావలెను. BE Civil ఖాళీలు-2 sureshchallas@gmail.com

Rjy, అభయ హాస్పిటల్‌లో పనిచేయుటకు నర్సులు(F)-2, ఫార్మసీ సిబ్బంది-2, ఆయాలు (F)-3 కావలెను. హాస్పిటల్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. ✆ 79899 93697.

Kkd reputed banksలో Managersగా Salary, Incentives రిటైర్డ్ ఆఫీసర్స్, సీనియర్ సిటిజన్స్, హౌస్‌వైఫ్స్ కావలెను. 9848790024

రాజమండ్రి ప్రముఖ టాయ్స్ షోరూం నందు పనిచేయుటకు మేనేజర్స్ (F), Qua: MBA, క్యాషియర్స్, సేల్స్ బోయ్స్, సేల్స్ గరల్స్ కావలెను. Contact Cell: 91820 02048.

RJY ప్రముఖ టాయ్స్ షోరూం నందు టాయ్స్ రిపేర్ చేయుటకు టెక్నీషియన్ (క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు) (పార్ట్ టైం/ఫుల్ టైం) కావలెను. Contact: 91820 02048.

కుక్స్, బేబీకేర్, ఆయాలు, వార్డ్‌బోయ్స్, నర్సులు, హెల్పర్స్ కావలెను. డ్యూటీ: 10 /12 /24 గం॥లు. జీ॥ 18-25 వేలు + వసతి +భోజనం @ వైజాగ్, ✆ 9666600858.

సైదా కాలేజీ పటవల, కాకినాడ యందు పని చేయుటకు Tele-Callers కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. Contact: 73823 15999, 73824 56539

Rjy, దేవిచౌక్ శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్‌లో పనిచేయుటకు Tally, అకౌంట్స్‌లో అనుభవం గల అకౌంటెంట్స్, డేటాఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. ✆ 9989876799.

రాజమండ్రి మెయిన్‌రోడ్డు దగ్గర షాపులో కంప్యూటర్ ఆపరేటర్ (Female) కావలెను. పార్ట్-1 (టైమ్: 10AM to 2PM జీతం: 8000 to10,000) పార్ట్-2 (టైమ్ 5 PM to 9 PM జీతం: 8000 to 10,000) అనుభవం బట్టి జీతం ఇవ్వబడును. ✆ 70138 22744.

కాకినాడ ఇభ రెడీమేడ్ షోరూమ్ నందు పనిచేయుటకు లేడీ రిసెప్షనిస్ట్, క్యాషియర్, ఫ్లోర్ మేనేజర్ కావలెను. ఫోన్: ✆ 92466 77388, 99089 91239.

కాకినాడ వాకలపూడి ఇంట్లో పనిచేయుటకు ఆడమనిషి కావలెను. వయస్సు: 25to35, 7am to 7pm జీతం: 10,000/- ✆ 9492433897,9440396004

శ్రీబాలాజీ సోలార్ ఎనర్జీస్ నందు చేయుటకు డీలర్స్ & అనుభవంగల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్, కమీషన్ ఏజెంట్స్ కావలెను. ✆ 9515954923, 9885444091

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18-20K. 89776 39662, 89776 39663

విజయవాడలో VIP ఇంట్లో 1 సం॥ పాపను 24/7 చూసుకొనుటకు చదువుకున్న 25-30 సం॥ స్త్రీలు కావలెను. జీ: 20 వేలు. రూం+ భోజనం ఫ్రీ. ✆ 98490 53822.

కాకినాడలో ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం నందు ITI, పాలిటెక్నిక్ చదివిన అభ్యర్థులు టెక్నీషియన్లుగా కావలెను. మరియు టెక్నీషియన్ కోర్సు నేర్పబడును. ✆99089 14279, 75692 02292, 82475 65336.

City హోం Hyd వృద్ధులు పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు స్త్రీ/పు వర్కర్లు కావలెను. జీతం: 18 to 25K భో+వ ఫ్రీ. 9553684000/9966752121.

రాజమండ్రి కోస్టల్ కార్డియాక్ & మెటర్నిటీ సెంటర్(Dr. బొమ్మిరెడ్డి సుధగారు) నందు ల్యాబ్-టెక్నీషియన్ Q: ఇంటర్ MLT/B.Sc. MLT & నర్సులు కావలెను. Q: ANM/ GNM/ B.Sc. నర్సింగ్. Please Whatsapp your resume to: 98852 11122/ 90008 22229.

WANTED
KVR ఆర్ట్ విల్లా
వాడపల్లి నందు పనిచేయుటకు సేల్స్ గర్ల్స్ & బాయ్స్ (పార్ట్ టైమ్)
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ - 2
(ఫీల్డ్ వర్క్) (2 వీలర్ & ఫోన్ తప్పనిసరి)
మేనేజర్ - 1
సేల్స్‌నందు 2సం॥ కంప్యూటర్ నందు అనుభవం కావలెను.
ఈ క్రింది అడ్రసుకు రెజ్యూమ్ పంపగలరు.
KVR ఆర్ట్ విల్లా
వాడపల్లి, ఆత్రేయపురం మండలం, Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా
gpjwellers4@gmail.com WATSAPP: 8978242555

మన జిల్లాలో మండలానికి ఒకరు చొప్పున అమృతాంజన్, జండుబామ్, శాస్త్రిబామ్, విక్స్, వేజలైన్, ఇనో, సైబాల్, అలఅవుట్ మొ॥నవి సేల్ చేయుటకు కావలెను. ✆ 9246691910

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525.

వైజాగ్‌లో పని చేయుటకు టిఫిన్స్, మీల్స్, స్వీట్స్ & స్నాక్స్ మాస్టర్స్ & హెల్పర్స్ కావలెను. వసతి, భోజనం కల్పించబడును. వివరములు సంప్రదించండి ఫోన్: 7331184539

రాజమండ్రి ఎడ్యుకేషనల్ అకాడమి నందు పనిచేయుటకు లేడీ టెలీకాలర్స్ కావలెను. వర్క్ ఫ్రమ్ హోమ్, మంచి జీతం. ✆ 70757 56211.

రాజమండ్రిలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థకు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ పురుషులు కావలెను. వయస్సు 25-45 సం॥, అనుభవం, బైక్ గలవారు సంప్ర॥ 6305940679

ప్రముఖ రియల్‌ఎస్టేట్ ఆఫీసు రాజమండ్రి, వైజాగ్ నందు ఓపెన్ సైట్స్ సేల్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్‌లీడర్స్ (M/F) కావలెను. (Mly 2 Lakhs ప్యాకేజీ+ MFI T&C) రిటైర్డ్ గృహిణీలు అర్హులు. ✆ 93980 33529.

కడియపులంక పూలమార్కెట్ మా ఫ్లవర్ షాప్‌నందు అకౌంట్స్ వ్రాయడానికి ఇంటర్/ డిగ్రీ అర్హతగల అభ్యర్థులు కావలెను. మహాలక్ష్మి ఫ్లవర్ మర్చంట్, సెల్: 93922 88999

గుంటూరులో ఇంట్లో వంటపని చేయుటకు ఆడ వంట చేసి సహాయముగా ఉండుటకు స్త్రీ కావలెను. వసతి కలదు. 93933 33444, 91212 91913.

శ్రీ భారత బాలవికాస, కాకినాడ (H.O.), (భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ) A.Pలోని జిల్లాల్లో మండలాలవారీగా మండల కో-ఆర్డినేటర్స్ Q: 10+2, వ: 42, జిల్లా ఇన్‌ఛార్జ్ వ: 37, మంచి జీతం, డిగ్రీ అబౌ. Cont: 7337283366, 8125317571.

డిటిపి ఆపరేటర్: ఫోటోషాప్, పేజ్‌మేకర్‌లలో అనుభవం కలిగి నిడదవోలులో పని చేయుటకు 30 సం॥ల లోపు వారు కావలెను. జీతం: 15000- 20000/-. Cont: 94914 94488.

కాకినాడ, అశోక్‌నగర్ గార్డెన్‌లో పనిచేయుటకు అనుభవం కలిగిన మనిషి కావలెను. Contact Cell: 85558 97169.

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం॥ అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి ✆ 70136 29928

బిజినెస్ ఎగ్జిక్యూటివ్: నిడదవోలులో పనిచేయుటకు టూవీలర్ కలిగిన 30 సం॥లలోపు వారు కావలెను. Cont: 94914 94488.

కాకినాడ, అశోక్‌నగర్ ఫంక్షన్‌హాల్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన సూపర్‌వైజర్ (50 సం॥లోపు) మరియు సెక్యూరిటీ కావలెను. Cell: 96429 20999

Hyd కూకట్‌పల్లి UPS ఇన్వేటర్ బ్యాటరీ కంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు & M/F ఆఫీస్ అసిస్టెంట్లు తెలుగు, హిందీ, తమిల్ ఇంగ్లీష్ ఏదైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ Cont: 8105011213, 776006

విధాన్ ఓల్డేజ్ Hydలో పని చేయడానికి అమ్మాయిలు, వార్డు బాయ్స్, వంటవారు అర్జెంటుగా కావలెను. మంచి జీతం. Ph: 7386436245.

UETS PU Hiv ప్రాజెక్ట్ రాజమండ్రి నందు M&E Accountantగా పని చేయుటకు, B.Com అర్హత కలిగి కంప్యూటర్స్ మరియు అకౌంట్స్ నందు 1 సం. అనుభవం కలిగిన వారు మీ CVని uetsmigrantsrjy@gmail.comకి పంపండి. Ph: 8179671739

డైరెక్ట్ జాబ్. హైదరాబాద్ నందు పని చేయుటకు కార్, బైక్ మెకానిక్స్, హెల్పర్స్, అసిస్టెంట్స్ కావలెను. సంప్ర: 70754 67368

DTP ఆపరేటర్-తెలుగు, ఇంగ్లీషులో పేజ్‌మేకర్, ఫొటోషాప్‌లో ప్రకటనలు చేయాలి. అనుభవంబట్టి జీతం 15,000/- to 20,000/-. కాకినాడ, ✆ 98488 49656.

రాజమండ్రిలో మావద్ద పని చేయుటకు ★ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. 2-5 సం॥ అనుభవం ఉండాలి, సొంత 2 వీలర్ కలిగి ఉండాలి. ✆ 92466 57116

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168.

ప్రముఖ రియల్‌ఎస్టేట్ కంపెనీ, కాకినాడలో పనిచేయుటకు టీమ్ లీడర్స్ మరియు Agents M/F మరియు టెలికాలర్స్ (Female) కావలెను. Cell: 96423 13589.

రాజమండ్రి టూవీలర్ ఎలక్ట్రిక్ షోరూం (ఏథర్) నందు Dataentry Operator కావలెను. Minimum exp 1year మోరంపూడి. 800 888 4256

హైదరాబాద్‌లో 24గం. ఇంటి వద్దనే ఉంటు ఇంటిపని/ బేబీకేర్ చేయడానికి 50 సం॥లోపు మహిళ కావాలి. జీతం+ భోజన వసతి డైరెక్ట్ జాబ్. 7981124129

FACULTY/ TEACHERS

ప్రముఖ విద్యాసంస్థ, కాకినాడ, శాంతినగర్ నర్సరీ to 10వ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ బోధించుటకు టీచర్లు & ఆయాలు కావలెను. Cont: 95026 35557.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 96698 41000

MEDICAL

Wanted Medical Rep to work in KKD City. Any degree with 1yr. Exp. Salary: 20,000 +TA-DA Cont: 99484 73557, 93983 23303.

SECURITY GUARDS

రాజమండ్రి, కొవ్వూరు, కాకినాడ, పెద్దాపురం మరియు వైజాగ్ ప్రాంతములలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. ✆ 80990 93344, 95056 06237

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీ దుర్గా టూర్స్. ✆ 94901 19768

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. **4-85** పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఈ వైద్యులు.. హాలీవుడ్ హీరోలు

రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ దంత వైద్య కళాశాలలో 29వ ఐడీఎస్ వీజీ కన్వెన్షన్ వేడుకలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన దంతవైద్య విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ రకాల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, హీమ్యాన్ తదితర వేషధారణల్లో యువతీ యువకులు అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. - న్యూస్‌టుడే, రాజానగరం

భారీగా తగ్గించి.. స్వల్పంగా పెంచి..
ఇదీ రొయ్య ధరల పరిస్థితి

నిడదవోలు, న్యూస్‌టుడే: రొయ్య ధరలపై నియంత్రణ చర్యలు లేకపోవడంతో ఏ రోజు ఎలా ఉంటాయో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. పెరిగిన సుంకాలు తగ్గిస్తున్నట్లు వారం రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ప్రకటించినప్పుడు రొయ్యల ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. అందుకు భిన్నంగా పెద్ద కౌంట్లకు కిలో రూ. 20 చొప్పున తగ్గించేశారు. దీనిపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. తాజాగా శనివారం అన్ని కౌంట్లకు కిలోకు రూ.5 పెంచారు. ఒక వైపు సాగు ఖర్చులు పెరిగిపోయాయి. మేత ధరలు టన్నుకు ఒక్కసారిగా రూ.3,500ల వరకు పెంచడంతో ఆక్వా రైతుల పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది.

ఆహారం కల్తీ.. ఆరోగ్యం సుస్తీ..!
కొరవడిన తనిఖీలు.. అంతంత మాత్రంగా అపరాధ రుసుములు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాల్లో విక్రయిస్తున్న కల్తీ ఆహారంతో ప్రజారోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నగరాల్లో ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న చాలా ఆహార విక్రయ దుకాణాలు నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవు. దీనిపై శుక్రవారం ఆహార భద్రత అధికారులు రాజమహేంద్రవరంలో విస్తృత దాడులు చేసి, కేసులు నమోదు చేశారు. ఏటా నామమాత్రపు దాడులు చేసి, స్వల్ప మొత్తంలో జరిమానాలతో సరిపెడుతుండటంతో ఆహార కల్తీకి అడ్డుకట్ట పడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. గత ఏడాది జిల్లాలో 133 దుకాణాల్లో తనిఖీ చేస్తే.. కేవలం 9 కేసులు మాత్రమే నమోదు చేశారు. అపరాధ రుసుము రూ. 71,000 విధించారు.

రాజమహేంద్రవరంలోని ఓ రెస్టారెంట్‌లో ఆహార పరిశీలన

పెద్ద ఎత్తున మాంసం నిల్వలు

పెద్ద పెద్ద హోటళ్ల నుంచి రోడ్డు పక్కన ఉన్న దుకాణాల వరకు ఎక్కువగా మాంసం రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ చేసేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీలో ప్యాకింగ్ మసాలాలు విరివిగా వినియోగిస్తున్నారు. మిఠాయిదుకాణాలు, బేకరీల్లో రంగు, రుచి కోసం మోతాదుకు మించి కలర్స్ వాడుతున్న అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

ఎందుకిలా..?

- హోటళ్లు, రెస్టారెంట్లపై నిత్యం తనిఖీలు జరగాల్సి ఉన్నా.. అరకొర దాడులతో మమ అనిపిస్తున్నారు. ఆహార భద్రత విభాగంలో సిబ్బంది కొరతతో వీటిపై పర్యవేక్షణ కొరవడింది.
- ప్రతి జిల్లాకు పూర్తి స్థాయిలో ఆహార తనిఖీ అధికారులు ఉండాలి. జిల్లాలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఆయా పురపాలిక శాఖ పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఆహార తనిఖీ అధికారి హోదాలో పరిశీలనలు చేసేవారు.
- 2012లో ఆహార భద్రత విధానం అమల్లో భాగంగా వారికి అధికారాలు తొలగించారు. అయితే కొత్తగా పోస్టులు భర్తీ చేయలేదు.

జంతు కొవ్వుల నూనె వినియోగం

హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే నూనెల్లో నాణ్యత లేకుండా పోతోంది. గతంలోనే పెద్దాపురం, సామర్లకోట, తుని కేంద్రంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె కర్మాగారాలను గుర్తించారు. అయినా ఈ దందా ఆగడం లేదు. కేవలం రూ. 50 నుంచి రూ. 100కే చికెన్ బిర్యానీ ఇవ్వడం వెనుక ఇలాంటి చవకబారు నూనెలు వాడటమే కారణం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. ప్రతి నెలా ఆయా జిల్లాలో సమాచారం మేరకు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం.' అని ఉమ్మడి జిల్లా ఆహార తనిఖీ అధికారి నందాజీ అన్నారు.

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

కలెక్టరేట్ (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానేదార్ పోస్టుల భర్తీకి ఈ నెల 9 నుంచి 13 వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించే పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) టి.సీతారామమూర్తి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సమన్వయ శాఖల అధికారులకు సూచించారు.

ప్రసన్నమూర్తీ.. పాహిమాం



వాడపల్లి(ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లిలోని శ్రీవారి ఆలయం శనివారం గోవిందనామ స్మరణతో మార్మోగింది. మాడ వీధుల్లో భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతసేవ, తొలిహారతితో ప్రారంభమైన దర్శనాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మాడవీధుల్లో అక్కడక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఇరుకుగా ఉండటంతో అన్నప్రసాదాల వద్ద కూడా గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపింది. ఆలయానికి వివిధ రుసుముల ద్వారా రూ.70.53 లక్షల ఆదాయం వచ్చింది. దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, సభ్యులు, డిప్యూటీ కమిషనర్(ఈవో) నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆలయ మాడ వీధుల్లో భక్తజనం

నిలిచిన వాహనం.. తీసెను ప్రాణం..!
ఇదీ కొవ్వూరు- గుండుగొలను జాతీయ రహదారిలో పరిస్థితి

న్యూస్‌టుడే, దేవరపల్లి

జిల్లా పరిధిలోని కొవ్వూరు-గుండుగొలను 16వ నంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులు, వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. రహదారిని ఆనుకుని అడుగడుగునా దాబాలు, హోటళ్లు, టీ దుకాణాలు, మెకానిక్ షెడ్లు వెలిసాయి. దీంతో ఆయా అవసరాలపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేస్తుండడంతో ప్రమాదాలు పరిపాటిగా మారాయి.

జిల్లా పరిధిలో 53 కి.మీ ఉన్న 16వ నంబరు జాతీయ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దేవరపల్లి మండలం 28, నల్లజర్లలో 17, కొవ్వూరులో 7 కి.మీ మేర విస్తరించిన ఈ రహదారిలో సుమారు 13 బ్లాక్ స్పాట్లను పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి రాజమహేంద్రవరం మీదుగా విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్ వెళ్లడానికి ఇదే కీలకమైన మార్గం.

రెండే హైవే పెట్రోలింగ్ వాహనాలు..

జాతీయ రహదారిలో ప్రయాణించే వాహనం రోడ్డు మధ్యలో ఆపితే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి పార్కింగ్ ప్రదేశాలకు తరలించాలి. అయితే ఈ సేవలు అంతంత మాత్రంగానే ఉంటుండడంతో ప్రమాదాలకు ఆస్కారం కలుగుతోంది. హైవేలో ప్రతి 10-15 కిలోమీటర్ల లోపు పెట్రోలింగ్ వాహనం 24 గంటలు తిరుగుతూ ఉండాలి. కానీ ప్రస్తుతం 53 కిలోమీటర్లకు రెండు వాహనాలు మాత్రమే ఉన్నాయి. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీ వాహనాలు 53 కి.మీ పరిధిలో సుమారు 6 తిరుగుతున్నాయి. హైవేలో ఉన్న 1033 రెండు అంబులెన్స్‌లను టోల్‌ప్లాజాలోనే ఉంచడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం అవుతుంది.

పరిశీలన

దుద్దుకూరులోని జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డులోకి దిగే ప్రాంతంలో టీ దుకాణాల వద్ద నిలిపిన లారీలు

ఈ ప్రాంతాల్లో ఇబ్బందే..

- యర్నగూడెం వద్ద ఆర్ కన్వెన్షన్, ఏ6 గ్రాండ్ రెస్టారెంట్, గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర కొత్తగా ఆరు దుకాణాలు వెలిశాయి. డైమండ్ జంక్షన్‌లోని గోల్డెన్ ఫిష్, మరో నాలుగు టీ దుకాణాలు, దుద్దుకూరులో రెండు రెస్టారెంట్లు, మరో ఎనిమిది టీ, అల్పాహారం దుకాణాలు ఉన్నాయి
- గౌరీపట్నం, కొవ్వూరు మండలం పంగిడి మధ్యలో ఐదు హోటళ్లు, మరో ఐదు టీ దుకాణాలు, ఐదు మెకానిక్ షెడ్లు ఉన్నాయి.
- నల్లజర్ల మండలంలోని పుల్లలపాడు, నల్లజర్ల, అచ్చెన్నపాలెం, అనంతపల్లి, వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద అధికంగా దుకాణాలు, హోటల్స్, దాబాలు ఉన్నాయి.



ఏర్పాట్లపై ఎస్పీ నరసింహకిశోర్‌తో చర్చిస్తున్న కలెక్టర్ కీర్తి చేకూరి

'పుష్కర' ప్రయోగానికి ఏర్పాట్లు
నమూనా ఘాట్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ శివరాత్రికి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం సరస్వతి, మార్కెండేయ, పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. ఎస్పీ నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో ఏర్పాట్లపై చర్చించారు. ముందుగా నమూనా ఘాట్ నిర్మించాలని సూచించారు. నగరపాలక సంస్థ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో ఘాట్‌ను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా రూటు మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. భక్తుల రాకపోకలపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఎస్ఈ గోపినాథ్, పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

కదులుదాం.. కసరత్తులు చేద్దాం
చలిపులి తగ్గిన నేపథ్యంలో దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత

ఆదివారం ప్రత్యేకం

ఏడాది పొడవునా వ్యాయామం చేసేవారు సైతం చలికాలంలో కాస్త బద్ధకిస్తుంటారు. కొద్దిరోజులు ఆగి మొదలు పెడదాములే అనుకుంటారు. దీనివల్ల శరీరాకృతుల్లో తేడాలొస్తాయి. 'ప్రస్తుతం చలి పులి తగ్గిపోయింది. ఇప్పటినుంచే కసరత్తులకు సమయం కేటాయించాలి.' అని ఫిట్‌నెస్ నిపుణులంటున్నారు. వారంలో నాలుగైదు రోజులైనా చేస్తే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండొచ్చు. -ఈనాడు, కాకినాడ

కాకినాడలోని ఓపెన్ జిమ్‌లో వ్యాయామం

రోజూ ఫిట్‌నెస్ కేంద్రాలకు వెళ్లేవారు (సుమారు) :	ఉమ్మడి జిల్లాలో ఫిట్‌నెస్ కేంద్రాలు, స్టూడియోలు :
6200	64

ఓపెన్ జిమ్‌లు వినియోగించుకోండి..

రాజమహేంద్రవరం, కాకినాడ నగర పాలక సంస్థల పరిధిలో సుమారు 105 వరకు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేశారు. ఉద్యానాలు, కమ్యూనిటీ స్థలాల్లో ఇవి ఉన్నాయి. అమలాపురం, రామచంద్రపురం, తుని, పిఠాపురం, పెద్దాపురం పురపాలక సంఘాల పరిధిలోనూ ఒకటి నుంచి రెండు ఉన్నాయి. ఫీజులు చెల్లించవసరం లేదు. ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు.

మొదలుపెట్టండిలా..

నడక: ప్రతి రోజూ 30 నిమిషాలు వేగంగా నడవాలి. కాళ్లతో సమానంగా చేతులు కదలాలి. దీనివల్ల 150-200 కేలరీలు ఖర్చవుతాయి. ఫోను మాట్లాడకుండా.. సంగీతం వింటూ నడిస్తే మానసికంగానూ మంచి ప్రయోజనం.

యోగాసనాలు: పార్కులోని పచ్చని మైదానంలో యోగాసనాలు వేస్తే బాగుంటుంది. సూర్య నమస్కారాలు, ఇతర ఆసనాలు ఇద్దరు ముగ్గురు కలిపి సాధన చేయొచ్చు. వీలుకాకుంటే ఇంట్లోనైనా మంచిదే.

కార్డియో: గుండె ఆరోగ్యానికి మేలు.. పరుగు, జాగింగ్, సైక్లింగ్, ఈత, నృత్యం కనీసం 20 నిమిషాలు చేస్తే మంచి ఫలితం. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కేలరీలు వేగంగా కరుగుతాయి. శ్వాస తీసుకునే శక్తి పెరుగుతుంది.

ట్రెడ్‌మిల్: నడక కోసం బయటకు వెళ్లలేనివారు ఇంట్లో, లేదా కమ్యూనిటీ జిమ్‌లో చేయొచ్చు. నడక, పరుగుబట్టి 200-300 కేలరీలు ఖర్చవుతాయి.

జంపింగ్ జాక్స్: నడుము చుట్టూ కొవ్వు తగ్గించడానికి రోజూ చేయాలి. ప్రారంభంలో 20 జంప్స్ మొదలు పెట్టి రోజూ పెంచుకుంటూ వెళ్లాలి. బస్కీలు రోజూ 30-50 తీయడం వల్ల హృదయ స్పందన రేటు బాగు.

వయసు బట్టి సాధన..



మనం రోజువారీ తినే ఆహారంలో తీసుకున్న కేలరీలు ఖర్చవుతుండాలి. శారీరక శ్రమను మించింది లేదు. ఇప్పుడంతా కంప్యూటర్ల ముందు కూర్చొన్న ఉద్యోగాలే. వీరు తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. లేకుంటే ఊబకాయులుగా మారిపోతారు. వారంలో నాలుగైదు రోజులు ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తే ఆరోగ్యంగా ఉంటారు. వయసును బట్టి కసరత్తులు ఎంపిక చేసుకోవచ్చు. అందరూ ఒకేలా చేయాలని లేదు. - జి.త్రినాథ్, ఫిట్‌నెస్ ట్రైనర్, తుని

మార్చి 31లోగా నూతన టెర్మినల్ పూర్తి
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

కోరుకొండ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం విమానాశ్రయంలో జరుగుతున్న నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులను మార్చి 31లోగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆదేశించారు. విమానాశ్రయం అడ్మిన్ బ్లాకులో శనివారం ఆయన విమానాశ్రయం ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా ఉండేలా పనులు చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. నూతన టెర్మినల్ భవనం అందుబాటులోకి వస్తే పర్యాటకం, ఆర్థికాభివృద్ధి, ప్రాంతీయ సర్వీసులకు సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాసు, రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి, ఏపీడీ ఎన్‌కే శ్రీకాంత్, టెర్మినల్ ఈడీ కె.రామాచారి, ఇంజినీరు పి.ప్రీతా, డీజీఎంలు వి.శ్రీనివాస్, ఆర్ఎస్ఎం మూర్తి తదితరులు పాల్గొన్నారు.

సమీక్షిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, చిత్రంలో ఎమ్మెల్యేలు బత్తుల, ఆదిరెడ్డి ,రుడా ఛైర్మన్ బీవీఆర్

M.Sc. Nursing Admission Notification
Few Admissions for Management Quota available for year 2025-26
1. Master of Nursing in Child Health Nursing - 2 seats
2. Master of Nursing in Community Health Nursing n 2 seats
Mother Theresa College of Nursing
Sagar Complex, Dairy Farm, KAKINADA-533 001
Cont: 94928 02345, 92472 55155

యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. కీర్తనలు 116:15
ఆదరణ కూడిక



స్నేహశీలి, నిగర్వి, కార్యసాధకుడు, కార్యనిర్వాహకుడు, నిర్మల హృదయుడు, శుద్ధ మనస్కుడు, ప్రముఖ విద్యావేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా తన సేవలను ప్రారంభించి ప్రొఫెసర్‌గా, రిజిస్ట్రార్‌గా, ప్రిన్సిపాల్‌గా, అకడమిక్ నిర్వాహకుడిగా, ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచిన శ్రీ బట్టు గంగారావు గారి ఆకస్మిక మరణం మాకు తీరనిలోటు. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ..
కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులు

కీ॥శే॥ ప్రొఫెసర్ బట్టు గంగారావు గారు
జననం: 13-01-1959 మరణం: 02-02-2026
M.Pharm, Ph.D (India), Ph.D (U.K)
Postdoc (Australia)
Former Registrar: Adikavi Nannaya University Rajahmundry and Prinicipal: Andhra University, Vishakapatnam

ఆదరణ కూడిక: ది.12-02-2026 గురువారం ఉదయం 10 గంటలకు ఆఫీసర్స్ క్లబ్, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం జరుగును.

(c) eenadu

రాజమహేంద్రవరం

ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: 2026-27 విద్యా సంవత్సరంలో ఆర్‌టీఇ చట్టం ప్రకారం జిల్లాలో స్టేట్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్. సుభాషిణి ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 10లోపు తమ దరఖాస్తులను సమీప మండల విద్యాశాఖ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు.

9న ప్రాంగణ ఎంపికలు

దేవీచౌక్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఈ నెల 9న బహుళజాతి సంస్థ దివీస్ ల్యాబ్స్‌లో ట్రైనీ సూపర్ వైజర్స్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్‌కే ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఉదయం 10 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలు, పాస్‌పోర్టు ఫొటోలతో హాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు కళాశాల జేకేసీలో సంప్రదించాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 83282 39927, 80089 02897
ఉ॥ 10 - మ॥ 1

సమస్య: ఆర్డీవో కార్యాలయం నుంచి గోకవరం బస్టాండ్ వైపు వెళ్లే దామెర్ల ఆర్ట్స్ గ్యాలరీ రోడ్డులో చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉంటోంది.
- శాంతారావు, వాహనచోదకుడు

సమాధానం: పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి చెత్త తరలించడానికి చర్యలు తీసుకుంటాం.
- వినూత్న, ఎంహెచ్‌వో

సమస్య: స్థానిక కోటగుమ్మం జంక్షన్ వైపు నుంచి గోదావరి రైల్వేస్టేషన్ రెండో ప్లాట్‌ఫామ్ వైపు వెళ్లే మార్గంలో గంజాయి, సారా బ్యాచ్‌లు, అనుమానిత వ్యక్తులు తిష్ట వేస్తుండటంతో ఇటుగా రాకపోకలకు ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
- సుందర్‌బాబు, ప్రయాణికుడు

సమాధానం: ఇక్కడ పహారాకు సిబ్బందిని పెంచమని జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులను కోరతాం.
- నాగేంద్రకుమార్, ఎస్ఎస్

- న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

శిథిల వారధి.. పట్టించుకునేవారేరీ..?

న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

నగరంలో కీలకమైన ఐ.ఎల్.టి.డి వంతెన శిథిలావస్థకు చేరింది. ప్రహరీపై మొక్కలు పెరిగి అధ్వానంగా తయారైంది. రోడ్డు అంతా పరిచినట్లుగా ఉన్న ఇసుక వాహన చోదకులను ప్రమాదాలకు గురి చేస్తోంది. సరైన నిర్వాహణ లేకపోవడంతో వంతెన మెట్లు మందుబాబులకు అడ్డాగా మారాయి. కాల్చిపారేసిన సిగరెట్టు పీకలు, గుట్కా ప్యాకెట్లు, ఖాళీ మద్యం సీసాలతో అపరిశుభ్రంగా ఈ ప్రాంతం మారింది.

ఎంతో కీలకం అయినా..

గ్రామీణ ప్రాంతాలైన బొమ్మూరు, బాలాజీపేట, హుకుంపేట తదితర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే వారికి ఈ వంతెన ఎంతో కీలకం. నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు దీనిపై రాకపోకలు సాగిస్తుంటారు.

వంతెనపై ఇసుక ఇలా..

ధవళేశ్వరం కాయిర్ బోర్డు సమీపం నుంచి ఇసుక లారీలు వంతెన మీదుగా జాతీయ రహదారిపైకి చేరుతుంటాయి. ఐ.ఎల్.టి.డి కూడలి నుంచి బాలాజీపేట కూడలి వరకు సుమారు కిలోమీటరన్నర మేర ఇసుక ఉంటోంది.

ప్రహరీపై పెరిగిన మొక్క

దెబ్బతిన్న పలకలు

ఇసుక లారీలతో ఇబ్బందులు...

ఇసుక లారీలు పెద్ద ఎత్తున వంతెనపైనుంచి ప్రమాదకరంగా పయనిస్తున్నాయి. వీటిపై కనీసం బరకం కూడా కప్పడం లేదు. దీంతో ఇసుక వాహనం వెనుక వచ్చే చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పాదచారులకు తప్పని వెతలు

వంతెనకుపై ఇరువైపులా పాదచారుల కోసం నిర్మించిన మార్గం శిథిలమైంది. పలకలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వంతెనపై నడిచే వారు ఇబ్బందులు పడుతున్నారు.

శ్రీవారికి నక్షత్ర హారతి

రాజమహేంద్రవరం సాంస్కృతికం: రాజమహేంద్రవరం నల్లమందు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్‌కు అభిషేకం, వివిధ రకాల పూలతో అలంకారం జరిపించారు.

గోమాత, వృషభరాజుల కల్యాణ మహోత్సవం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : కోలమూరు పద్మాక్షి నగర్‌లో శ్రీమహాలక్ష్మి స్వరూపిణిగా భావించే గోమాతకు, నారాయణ స్వరూపుడైన వృషభరాజుకు దివ్య కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వదలి కుమార్‌శర్మ, దత్త నాగరేఖ దంపతుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం లోక కల్యాణార్థం నిర్వహించిన కార్యక్రమాన్ని గణపతి పూజ సంకల్పంతో ప్రారంభించారు.

నగరంలోని కంటిపూడి సుజుకి షోరూమ్‌లో సుజుకి-ఈయాక్సెస్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న డీటీవో సురేష్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సంపత్‌కుమార్. కార్యక్రమంలో కంటిపూడి గ్రూప్ ఛైర్మన్ కంటిపూడి సర్వారాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణమూర్తి, వినయ్ బాబు, జగన్, మన్మోహన్‌రామ్ పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, టి.నగర్

పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి ఉద్యమం

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించడానికి సిద్ధమవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామచంద్రరావు తెలిపారు. శనివారం రాజమహేంద్రవరంలోని కాశీభట్ల రామసూర్యనారాయణ ఉద్యోగుల భవనం ఆవరణలో ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశం ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు గిరిప్రసాద్‌వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. రామచంద్రరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశ్రాంత ఆర్డీవో సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

అడ్‌హక్ కమిటీ ఛైర్మన్‌గా మల్లికార్జునరావు.. ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం సమావేశంలో జిల్లా అడ్‌హక్ కమిటీని నియమించారు. ఛైర్మన్‌గా విశ్రాంత వ్యవసాయ సహాయక సంచాలకుడు(ఏడీఏ) మల్లికార్జునరావు, ఎన్నికల పరిశీలకుడిగా గిరిప్రసాద్‌వర్మ, ఎన్నికల అధికారిగా అంజలిని నియమించారు. వారం రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేసి 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించి, జిల్లా కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టిసారించండి : కలెక్టర్

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: వ్యవసాయం, పౌల్ట్రీ, ఆక్వా, నర్సరీ, పర్యాటకం వంటి రంగాల్లో జిల్లాకు ఉన్న సహజ వనరులను ఉపయోగించి ఉపాధి అవకాశాలు, అదనపు ఆదాయం సృష్టించడంపై దృష్టిసారించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. శనివారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కార్యశాల(వర్క్‌షాప్)లో స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీఈఆర్ ప్రాజెక్టుల పురోగతి, జిల్లాస్థాయి అమలు విధానాలపై సమగ్రంగా సమీక్షించారు. 2032 నాటికి గణనీయమైన జీడీపీ వృద్ధి సాధనలో జిల్లా సహకారం కీలకమన్నారు. అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ప్రధాన వృద్ధి రంగాలు, 65-70 కీలక ప్రాజెక్టుల అమలులో జిల్లా పాత్రపై కలెక్టర్ చర్చించారు.

గోదారి తీరంలో.. గజ్జెల సవ్వడి

చిన్నారుల నృత్య ప్రదర్శన

రాజమహేంద్రవరం సాంస్కృతికం, ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే : రాజమహేంద్రవరం ఆనంకళాకేంద్రంలో శ్రీగాయత్రీ నృత్య కళానికేతన్ నాట్యాచారిణి గాయత్రీ పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'నాట్య కళా తరంగిణి' సంగీత నృత్యోత్సవంలో కళాకారులు ప్రదర్శనలతో ఆకటుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నాట్య గురువులు తమ శిష్యులతో హాజరయ్యారు.

కూచిపూడి నాట్యంపై ఇష్టంతో..

కూచిపూడి నాట్యం అంటే చాలా ఇష్టం. నాట్యగురువు అనూరాధ వెంకటకృష్ణన్ వద్ద ఆరేళ్లుగా సాధన చేస్తున్నా. దేశవ్యాప్తంగా జరిగే ప్రసిద్ధ సంస్థల నాట్యవేదికలపై ప్రదర్శనలు చేసి ప్రశంసలు అందుకున్నా. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలో ప్రతిభ చూపా. విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో బృందంతో కలిసి నృత్య ప్రదర్శన చేశాను. ఇక్కడ వేదికపై యశోదా కీర్తనకు అభినయం చేయడం సంతోషంగా ఉంది. - భావన సాయి కటారి

నృత్యకళకు వారసులం..

భారతీయ సంప్రదాయ నృత్యకళకు మనమంతా వారసులం. పూర్వీకులు అందించిన సంపదను ముందు తరాల వారికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మా అమ్మ నీరజ సుబ్రహ్మణ్యం నాట్యగురువు కావడంతో ఊహ తెలిసిన నాటి నుంచి సాధన చేస్తున్నా. భరతనాట్యంలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సు పూర్తి చేశా. ప్రస్తుతం కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు చేస్తున్నా. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా ప్రదర్శనలు చేశాను. నృత్యం ద్వారా భగవద్గీత, రామాయణం, భారతం వంటి ఆధ్యాత్మిక గ్రంథాల విశిష్టత రూపకాలతో ప్రదర్శించడానికి అవకాశం ఉంది. - కె.సింధు శ్రీహర్షిత

నాట్యంతో క్రమశిక్షణ

భరతనాట్యం అంటే చిన్నతనం నుంచి ఇష్టం. ఏడాది నుంచి గురువు శిక్షణలో సాధన చేస్తూ వేదికపై ప్రదర్శనలు చేస్తున్నా. నాట్యం నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నృత్య సాధనతో శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. తద్వారా విద్యలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మంచి కళాకారిణిగా రాణించాలన్నదే లక్ష్యం. - ఎం.సోనాక్షి

పర్యాటక గమ్యస్థానంగా ఏపీ

మంత్రి కందుల దుర్గేష్

ఈనాడు, రాజమహేంద్రవరం: వైకాపా అయిదేళ్ల పాలనలో పర్యాటక రంగం విధ్వంసానికి గురైతే కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ముందుకెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో రూ.30 వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడమే నిదర్శనమన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ.. 117కు పైగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు.

మాట్లాడుతున్న మంత్రి దుర్గేష్, పక్కన సత్యనారాయణ తదితరులు

దొంగలే పారిపోతూ.. దొంగ దొంగ అని అరుస్తున్నారు

తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారన్నారు. మరో నాలుగు నివేదికలు వస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. దొంగలే ఇప్పుడు పారిపోతూ దొంగ.. దొంగ అని అరుస్తున్నారన్నారు. మాజీ సీఎం జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన చేయాల్సింది ఓదార్పు యాత్రలు కాదని.. పశ్చాత్తాప యాత్రలని దుర్గేష్ మండిపడ్డారు.

అయిదేళ్లలో 50వేల గదులు

రాష్ట్రంలో గుర్తించిన 21 ప్రధాన పుణ్యక్షేత్రాల పరిధిలో టెంట్‌సిటీలు ఏర్పాటుచేస్తామని, హోంస్టేలను ప్రోత్సహిస్తామన్నారు. ▲ రాష్ట్రానికి వచ్చే యాత్రికులకు వసతి కోసం అయిదేళ్లలో 50 వేల గదులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారన్నారు. ఇప్పటికి 4839 అందుబాటులోకి తెచ్చామన్నారు ☛ సూర్యలంక, రాజమహేంద్రవరం, విజయవాడలో 8 చోట్ల 21 హౌస్ బోట్లు తెస్తామని, ప్రస్తుతం 5 సిద్ధంగా ఉన్నాయన్నారు. ● వచ్చే బడ్జెట్‌లో తమ శాఖకు రూ.150 కోట్లు కేటాయించాలని కోరామన్నారు. ● నంది అవార్డులు, నాటకోత్సవాలపై మూడు నెలల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ● ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచన మేరకు సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు పునర్ముద్రణకు, అమరావతిలో పర్యాటక భవన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకు కేంద్రమంత్రి షెకావత్ అంగీకరించారన్నారు. రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించి అంతర్జాతీయ డెస్కులు ఏర్పాటు చేస్తామని, యూరోపియన్లు వెల్‌నెస్ కేంద్రాలు కోరుతున్నారన్నారు.

బండి కాదు మొండి ఇది సాయం పట్టండి..!

స్థానిక గూడ్స్‌గేటు ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు మరమ్మతుకు గురై రహదారిపై నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ నిలిచి, వాహనచోదకులు, ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. బస్సులో ఉన్న విద్యార్థులు బస్సును నెట్టి ఓ పక్కన ఉంచారు.

- న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

పరీక్ష అట్టల అందజేత

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: లాలాచెరువు మున్సిపల్ స్కూల్లో 2013-14 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న వారికి అట్టలు, పెన్‌లు బహూకరించారు. ప్రధానోపాధ్యాయిని విజయలక్ష్మి పూర్వ విద్యార్థులను అభినందించారు. మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరారు. పూర్వ విద్యార్థులు జి.హేమంత్, డి.పృథ్వీరాజ్, వై.నందిని తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష అట్టలతో విద్యార్థులు

సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే శ్రీనివాస్

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు : ఎమ్మెల్యే ఆదిరెడ్డి

టి.నగర్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు తీసుకొంటున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 1వ డివిజన్ సుబ్బారావుపేట సచివాలయం వద్ద శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గత పాలకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం దొంగ పట్టాలు ఇచ్చారన్నారు. వాటిని సరి చేసి అర్హులకు స్థలాలు, టిడ్కో ఇళ్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు.

గాడాలలో యూనియన్ బ్యాంకు శాఖ ప్రారంభం

నూతన శాఖను ప్రారంభిస్తున్న వాసప్ప

టి.నగర్, న్యూస్‌టుడే: గాడాల గ్రామంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నూతన శాఖను శనివారం జోనల్ మేనేజరు (విశాఖపట్నం డీన్) డాక్టర్ హెచ్‌టి వాసప్ప ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకు సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో శాఖను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ అన్ని రకాల బ్యాంకు సేవలు పొందవచ్చన్నారు. బ్యాంకు సేవింగ్ ఖాతా, డిపాజిటు ఖాతా, బీమా పథకాలు, విద్యా, బంగారు, వ్యవసాయం, వాణిజ్య, గృహ నిర్మాణాలకు సంబంధించి అన్ని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం రీజనల్ మేనేజరు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ చుట్టపక్కల గ్రామాల ప్రజలు ఈ శాఖను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన

మా క్లయింటు రాజమహేంద్రవరం కాపురస్తులు M/s The Future Living తరపున Managing Partner అయినా పులవర్తి వి.డి.దేశురాజు(వాసు) గారు ఇచ్చిన సంజాయిషిపై యావన్మందికి తెలియజేయినది ఏమనగా-

దిగువ షెడ్యూల్ ఆస్తి జఫ్రుల్లా ఖాన్ గారు ది. 28/07/1997 & ది. 05/05/1997 సం. రం. తేదీలలో వ్రాయించి SRO రాజమండ్రి లో నెం. 3585/97 & 2352/97 రు గా రిజిస్టర్ చేయించిన క్రియ దస్తావేజుల రీత్యా & మద్దాల సుశీల గారి ది. 07/07/2004 సం. రం. తేదీన వ్రాయించి SRO రాజమండ్రి లో నెం. 4625/2004 రు గా రిజిస్టర్ అయిన క్రియ దస్తావేజు రీత్యా M\s The Rajamundry Sports Club వారికి దఖలు పడి వారి, సంపూర్ణ స్వాధీన హక్కు భుక్తములలో ఉన్నది అని నిర్వివాద నిష్పేచి ఆస్తి అని మా క్లయింట్కు తెలియజేసి వారికి సదరు ఆస్తిని క్రియ పరుచుటకు అంగీకరించి కొంత సొమ్ము అడ్వాన్స్ గా పొందియున్నారు.

కాగా, దిగువ షెడ్యూల్ ఆస్తిపై ఎవరికి ఏ విధమైన క్లయిములు/లావాదేవీలు ఉన్న యెడల ఈ ప్రకటన వెలువడిన వారం రోజులలో మాకు లిఖిత పూర్వకముగా తగిన ఆధారాలతో మాకు తెలియపరచవలెను లేని యెడల ఏ విధమైన క్లయిములు/లావాదేవలు లేవని బావింపబడును. వారం రోజుల తర్వాత వచ్చే క్లయిములు మా క్లయింట్ ను బైండ్ చెయ్యవు.

షెడ్యూల్: తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, R.S.No.201/1A దాఖల య.18-18 ట్ల లో మధ్య భాగం య.4-10 ట్ల లో భూమి లేఔట్ చేసిన ప్లాటు నెం. 48,58 & 59 ర్ల దాఖల చ.గ. 1237.56 లో స్థలం అందు డోర్ నెం. 82-18-06 రు గల కట్టడములు.

రాజమహేంద్రవరం, 07/02/2026. మద్దూరి సాయి భాస్కర్ శంకర్, అడ్వకేట్
మద్దూరి హనుమంతరావు వీధి,దానవైపేట రాజమహేంద్రవరం cell: 98482 57690

వృద్ధులను ఆదరించాలి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : వృద్ధులను ఆదరించడం కనీస బాధ్యతగా గుర్తించాలని నగరానికి చెందిన తమనంపూడి రామిరెడ్డి అన్నారు. వీఎల్‌పురం పార్కులో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రతి నెలా వృద్ధులకు అందించే ఆర్థిక సాయం కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రామిరెడ్డి, రాజేశ్వరి దంపతుల చేతుల మీదుగా 150 మంది నిరాదరణకు గురైన వృద్ధులు, దివ్యాంగులకు (ఒక్కొక్కరికి)రూ.200 వంతున నగదు, అల్పాహారం అందించారు. ప్రభాకర్ మాట్లాడుతూ 12ఏళ్లుగా తన జీతం నుంచి కొంత మొత్తం సేవలకు వినియోగిస్తున్నానని పేర్కొన్నారు. గుబ్బల వెంకట రమణ, భైరి పెంటయ్య, చల్లా వెంకటేశ్వర్లు, సింగవరపు రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని ప్రతిభ

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : రాజమహేంద్రవరం కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎస్.రూప గంగాభవాని పెనుగొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నెట్‌బాల్ అంతర కళాశాలల యూనివర్సిటీ బృంద ఎంపికల్లో ప్రతిభ చూపిందని వైస్ ప్రిన్సిపల్ ప్రభల శ్రీవల్లి తెలిపారు. ఆలిండియా స్థాయిలో ఈ నెల 14 నుంచి 18 వరకు మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో నిర్వహించే నెట్‌బాల్ పోటీలకు ఎంపికైందన్నారు. శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో గంగాభవానీని పీడీ వై.సుధారాణి, ఎ.నాగు తదితరులు అభినందించారు.

ఉన్నత విద్యవైపు ప్రోత్సహించాలి

దేవీచౌక్, న్యూస్‌టుడే: విద్యార్థులు కళాశాలకు సక్రమంగా వెళ్తున్నారా లేదా అనే విషయంపై తల్లితండ్రులు, అధ్యాపకులు నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మ్యాథ్స్ విభాగాధిపతి జి.చంద్రశేఖర్ అన్నారు. శనివారం మాథ్స్ విభాగం ఆధ్వర్యంలో తల్లితండ్రులు, అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తల్లిదండ్రులు లేదా అధ్యాపకులకు తెలియజేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలన్నారు. తల్లితండ్రులు తమ పిల్లను డిగ్రీ తర్వాత ఉన్నత విద్యవైపు ప్రోత్సహించాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డీవీఎన్ఎస్ మూర్తి, డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, డాక్టర్ కె.నవీన్‌కుమార్, సుధాకర్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రయోగ పరీక్షలకు 2777 మంది హాజరు

శ్యామలాసెంటర్: ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రయోగ పరీక్షలు శనివారం జిల్లాలో 38 కేంద్రాల్లో జరిగాయని ఆర్ఐవో ఐ.శారద ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 1457, మధ్యాహ్నం 1320 మంది చొప్పున పరీక్షలకు హాజరయ్యారన్నారు.

క్షయను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయొచ్చు

ఏవీఏ రోడ్డు: 'టి.బి ముక్త భారత్ అభియాన్'లో భాగంగా సారంగధరమెట్ట యు.పి.హెచ్.సిలో శనివారం వైద్యురాలు లహరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాపించకుండా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. క్షయ అనుమానితులు కఫం, రక్త పరీక్షలతోపాటు ఛాతి ఎక్స్‌రే చేయించుకోవాలని సూచించారు. ఎవరైనా దీని బారిన పడితే ఉచిత చికిత్స అందించడంతోపాటు నెలకు వెయ్యి రూపాయలు సర్కారు ఇస్తుందన్నారు. సూపర్‌వైజర్ సత్యనారాయణ, లక్ష్మీ, శివ, శైలజ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

శిబిరంలో పాల్గొన్న సిబ్బంది

డ్రెడ్జింగ్ బోట్లు స్వాధీనం

టి.నగర్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలో ఇసుక రీచ్‌లలో శనివారం తనిఖీలు నిర్వహించారు. భూగర్భ, గనుల శాఖల ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహించారు. కాతేరు గ్రామ పరిధిలో ఇసుక రీచ్‌ల వద్ద మూడు డ్రెడ్జింగ్ బోట్లు, వాటి సమీపంలో రెండు ఇసుక గుట్టలు ఉన్నట్లు గుర్తించారు. బోట్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఇసుక గుట్టలు 642 టన్నుల పరిమాణంలో ఉన్నట్లు నిర్ధారించారు. వీటిని రెవెన్యూ అధికారుల సంరక్షణకు అప్పగించారు. జిల్లా గనుల శాఖ అధికారి ఫణిభూషణ్, అసిస్టెంటు జియాలజిస్ట్ విశ్వేశ్వరుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

మండపేట

•మండపేట • అనపర్తి

రోడ్డు విస్తరణ పనులతో విద్యుత్తు ఇబ్బందులు

రంగంపేట, న్యూస్‌టుడే: రంగంపేటలో రెండు రోజులుగా విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజులో ఎప్పుడు విద్యుత్తు ఉంటుందో? ఎప్పుడు సరఫరా నిలిచిపోతుందో.. తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఏడీబీరోడ్డు విస్తరణ పనులతో రంగంపేట కూడలిలో ఇళ్లు, దుకాణాలు తొలగిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. పనులకు స్థానిక విద్యుత్తు లోపాలు తోడవడంతో సరఫరాలో ఇక్కట్లు మరింతగా పెరిగాయి. పగటి వేళల్లో ఎక్కువ సమయం కోత విధించడంతో పనులు పూర్తికాక పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యుత్తు ఏడీఈ నాగేశ్వరరావుని వివరణ కోరగా ఏడీబీరోడ్డు విస్తరణ పనులతో సరఫరాలో అవాంతరాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇకపై ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1
మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

మండపేట: 80085 74183 ద్వారపూడి: 98490 93850
అనపర్తి: 95333 66637 అంగర: 97044 16418
రాయవరం: 80085 74185

ఫాగింగ్ చేయండి..

సమస్య: అనపర్తి ఇందిరానగర్‌లో దోమలు బెడద తీవ్రంగా ఉంది. పంచాయతీ సిబ్బంది దోమలు మందు పిచికారీ చేయడం లేదు.

- స్థానికులు, అనపర్తి

సమాధానం: ఇప్పటికే దోమల సంహారానికి ఫాగింగ్ చేస్తున్నాం. వార్డుల వారీగా ఒక్కో వార్డులో మందు పిచికారీ చేయిస్తున్నాం

- ఫణికుమార్, పంచాయతీ కార్యదర్శి, అనపర్తి

– న్యూస్‌టుడే, అనపర్తి గ్రామీణం

వ్యర్థాలు తొలగించారు..

సమస్య: మండపేట మండలం తాపేశ్వరం గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాల వీధిలో రహదారి పక్కన వ్యర్థాలు పోస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది.

- పి.భీమశంకర్, తాపేశ్వరం

పరిష్కారం: సమస్యను ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి పి.రమేష్‌కు తెలియజేయగా వెంటనే స్పందించారు. సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగించే పనులు చేయించారు.

– న్యూస్‌టుడే, ద్వారపూడి

ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

అంగర, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య విధాన పరిషత్తు నిధులు రూ.1.20 కోట్లతో నిర్మించిన ఎక్స్‌రే గది, రోగుల నిరీక్షణ గది, 108 వాహన షెడ్డు, వైద్యుల విశ్రాంతి గది, కారు షెడ్లను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య, వ్యవసాయం, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచి సాకా శ్రీనివాస్, మండల తెదేపా అధ్యక్షుడు బలవరెడ్డి సత్తిబాబు, నెక్కంటి రాంజీ, పువ్వల చిట్టిబాబు, నామాల శ్రీనివాస్, కొప్పిశెట్టి వాసు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

కాలువ మూసుకుంది.. దాహార్తి తీరకుంది

మండపేట 3, 4 వార్డుల్లో ఇదీ పరిస్థితి

మండపేట, న్యూస్‌టుడే: మండపేట పట్టణంలోని 3, 4 వార్డుల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిన సమస్యలు స్థానికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. సకాలంలో తాగునీరు సరఫరా కాదు.. మురుగునీటి కాలువలు కుంచించుకుపోయినా పట్టించుకునేవారు కరవయ్యారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవడంలేదు.

మూడో వార్డు సరిహద్దులు

రాజరత్న సెంటరు నుంచి దిబ్బదరువు వరకు, శ్రీనగర్‌కాలనీ, నాలుగు రోడ్లు, వాసవినగర్, గొల్లలగుంట సరిహద్దు వరకు వార్డు విస్తరించింది. వార్డులో ఎక్కువగా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో పాటు ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు ఉన్నారు.

ఇవీ ప్రధాన సమస్యలు..

వార్డులో లేఔట్ స్థలాలు ఖాళీగా మిగిలాయి. నివాసాల మధ్య తుప్పలు పెరిగి విష పురుగులు, సర్పాలు సంచరిస్తున్నాయి. ఖాళీ స్థలాల్లోకి వర్షంనీరు చేరి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. మెయిన్‌రోడ్డులో డ్రైనేజీ ఇరుకుగా మారి మురుగునీరు నిలిచిపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన లేఔట్లలో కొందరు బీపీఎస్‌లో క్రమబద్ధీకరణ చేయించుకున్నా సమస్యలు వెంటాడుతున్నాయి.

మురుగునీటి పారుదల వ్యవస్థతో అవస్థలు..

డ్రైనేజీలు మూసుకుపోయాయి. పిల్లల ఆసుపత్రి సమీపంలో చెట్టు కారణంగా కాలువ కుంచించుకుపోయింది. కొన్నిచోట్ల చెట్లు పెరిగిపోయాయి. రోడ్ల మార్జిన్‌లో తుప్పలు పెరిగిపోయాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే నోటీసులిస్తామంటున్నారు.

- యరమాటి గంగరాజు, కౌన్సిలర్ (తెదేపా)

3వ వార్డులో మూసుకుపోయిన మురుగుకాలువలు

వార్డు	3	జనాభా	2,216	ఓటర్లు	1,666	కౌన్సిలర్	యరమాటి గంగరాజు, తెదేపా

వార్డు వెతలు

ముఖ్య ప్రాంతాలు..

కృష్ణా థియేటరు, పరిసర ప్రాంతాలు, బస్టాండ్ ఎదురుగా మత్స్యకారులవీధి నుంచి అంధుల పాఠశాల, షిర్డీ సాయిబాబా ఆలయం, తర్వాణిపేటలో కొంతభాగం 4వ వార్డు పరిధిలోకి వస్తాయి. వార్డులో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, వ్యాపారులు, మత్స్యకారులు ఉన్నారు.

వార్డులో సమస్యలు..

అంధుల పాఠశాల నుంచి సాయిబాబా మందిరం వరకు తర్వాణీపేటలోని అన్ని వీధుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పైపులైన్లపై సిమెంట్ రోడ్లు వేశారు. కొన్ని వీధుల్లో కొత్త పైపులు వేసినా పబ్లిక్ కుళాయిలతో పాటు వ్యక్తిగత కుళాయిల నుంచి నీరు సన్నగా వస్తోందనే ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి.

వార్డు 4:	
జనాభా: 2,225	
ఓటర్లు 1,673	
కౌన్సిలర్: గుండు రామ తులసి, తెదేపా	

4వ వార్డు తర్వానిపేటలో కల్వర్టుకు నోచుకోని మార్గం

సమస్యను గుర్తించలేదు..

మున్సిపల్ అధికారులకు తాగునీటి సమస్యపై ఫిర్యాదుచేస్తే సమస్యను గుర్తించలేకపోయారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు. మత్స్యకారులవీధి జంక్షన్, ప్రయివేటు ఆసుపత్రి సమీపంలో, అంధుల పాఠశాలవీధిలో రోడ్డు ధ్వంసమైంది. పాతడ్రైన్ ఇరుకుగా మారితే దానిపై కల్వర్టు నిర్మించారు. పల్లీలరామాలయం వద్ద కల్వర్టులోంచి నీరు వెళ్లడం లేదు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సమర్పించాం.

- గుండు రామతులసి, కౌన్సిలర్

గ్రామాల అభివృద్ధికి సహకరించండి

అంగర, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మండలాలు, గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు. కోరుమిల్లి గ్రామంలోని శిథిలావస్థకు చేరిన జనార్దనస్వామి ఆలయ పునర్నిర్మాణానికి పుష్కరాల నిధులు మంజూరైనా మాజీ సర్పంచి దీనిపై పిటిషన్ దాఖలు చేశారని ఎమ్మెల్యే వేగుళ్ల చెప్పారు. ఇది సరికాదని, అభివృద్ధికి అంతా సమష్టి కృషి చేయాలన్నారు. ఎంపీడీవో భానోజీరావు శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని జడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కాలేరు ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సర్పంచి దాయం కావేరి అధికారులను కోరారు. ఇటీవల మృతిచెందిన మాజీ ఎంపీపీ కాదా రాంబాబు, వల్లూరు చెందిన ముత్యాల సత్యనారాయణలకు నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అధికారులు, కూటమి నాయకులు సత్కరించారు. ఎంపీపీ జుత్తుగ వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ [illegible] వాస్, వైస్ ఎంపీపీ సాకా శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

కపిలేశ్వరపురంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వేగుళ్ల

పనిచేసేవారే ఉండండి..

మండపేట గ్రామీణం: అభివృద్ధికి సహకరించే అధికారులే ఇక్కడ ఉండాలని, లేనివారంతా వెళ్లిపోవచ్చని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పనిచేయని అధికారులు తమకు అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు శాఖల పనితీరుపై సమీక్షించారు. ద్వారపూడి పీహెచ్‌సీ వైద్యుడు జగదీప్, మండల వ్యవసాయాధికారి కె.ప్రభాకర్, ఎంఈవో నాయుడు రామచంద్రరావు, హౌసింగ్ ఏఈ [illegible], ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీవో కె.విజయభారతి ఆయా శాఖల ప్రగతిని వివరించారు. తహసీల్దార్ పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ కేశవరం, జడ్.మేడపాడు మార్గాల్లో పైపులైన్ల నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం రైతులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎంపీపీ ఉండమట్ల వాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో కె.సత్యనారాయణమూర్తి, వైస్ ఎంపీపీలు పసుమర్తి నాగబాబు, జి.వెంకటరమణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ ఛైర్మన్‌లు, పంచాయితీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

గురుకులంలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకులం ప్రిన్సిపల్ కె.రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు అర్హులైన బాలుర నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు వివరించారు. ఫీజు రూ.100 చెల్లించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలాగే 6, 7, 8, 9 10 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 19వ తేదీ వరకు గడువుందని, అర్హులైన వారికి మార్చి 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహించి ప్రతిభ చూపిన వారికి సీట్లు కేటాయిస్తామని తెలిపారు.

కాపు సామాజిక భవనాల పూర్తికి కృషి

బిక్కవోలు, న్యూస్‌టుడే: అసంపూర్తిగా మిగిలిన కాపు సామాజిక భవనాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. బిక్కవోలులో వైకాపా హయాంలో అసంపూర్తిగా మిగిలిన కల్యాణ మండపాలు, సామాజిక భవనాలను శనివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. కాపు కార్పొరేషన్ ద్వారా అన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అసంపూర్తిగా మిగిలిన భవనాలే కాపులను ఎవరు విస్మరించారో చాటుతున్నాయని చెప్పారు. తెదేపా పాలనలో బిక్కవోలు, రంగంపేట, పెదపూడి మండలాల్లో కల్యాణ మండపాల నిర్మాణానికి నిధులు మంజూరుచేస్తే వైకాపా ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. అనంతరం ఛైర్మన్ సుబ్బారాయుడిని సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు పథకాలు అమలుచేయాలి

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్యకర్తలు కోరారు. అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని శనివారం కలిసి తమ న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఇంకా రాష్ట్రంలో 1810 సెంటర్లు అర్హత లేని కారణంగా అప్‌గ్రేడ్ కాలేదని, వాటికి అర్హత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రూ.26 వేల వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందిస్తున్న మహిళలు

వైకాపా హయాంలో జల్ జీవన్‌పై నిర్లక్ష్యం

అనపర్తి గ్రామీణం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ పథకాన్ని వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అనపర్తి మండలం కుతుకులూరులో రూ.14.3 కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులతో చేపట్టే అమరజీవి జలధార నీటి సరఫరా ప్రాజెక్టు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో రూ.34.5 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు వివరించారు. రెండో దశలో రంగంపేట మండలంలో ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో రూ.22.66 కోట్లతో పలు గ్రామాల్లో రక్షితనీటి పథకాల పనులు చేపట్టినట్లు వెల్లడించారు. మొత్తంగా 57.16 కోట్లతో రక్షితనీటి పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో గోదావరి తూర్పు డెల్టా కమిటీ వైస్‌ఛైర్మన్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పావురాలకు గూళ్లు నిర్మించారు..

మండపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని జనార్దనస్వామి ఆలయానికి చెందిన పురాతన రథశాలను కూలదోసి నూతన భవన నిర్మాణం చేపట్టారు. పాత రథశాల కూల్చే క్రమంలో పావురాల గూళ్లు చెదిరిపోయాయి. వాటిలో పిల్లలు, గుడ్లు శిథిలాల కింద పగిలిపోయాయి. పిల్లలు, గుడ్ల కోసం శిథిలాల గుట్టలపై పావురాలు తిరుగుతూ కనిపించాయి. శిథిలాలను పూర్తిగా తొలగించినా ఎక్కడికీ వెళ్లకుండా పరిసరాల్లోని ఇళ్లు, మేడలు, చెట్లపైనే కపోతాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించిన రథశాలలో వీటికి ఆవాసం కల్పించేందుకు గూళ్లు నిర్మించారు. సిమెంట్‌తో 6 వరుసల్లో 90 గూళ్లు నిర్మించి పావురాలకు స్థిర నివాసం కల్పించారు. పనులు ఇంకా పూర్తికాకపోయినా అపుడే ఒక్కొక్కటిగా గూళ్లలోకి చేరుకుంటున్నాయి.

లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అప్పగించాలి

మండపేట, న్యూస్‌టుడే: గొల్లపుంతలోని టిడ్కో అపార్టుమెంట్లలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని ఎస్ఈసీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో టిడ్కో నివాసాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించే పనులు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు, టీపీవో కడియాల శ్రీరమ్య, స్వర్ణ వార్డు సచివాలయ మేనేజరు దంటు శ్రీనివాస్, టిడ్కో గృహాల ఏఈ అన్వేష్, వెల్ఫేర్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

9న ప్రాంగణ ఎంపికలు

దేవీచౌక్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఈ నెల 9న బహుళజాతి సంస్థ దివీస్ ల్యాబ్స్‌లో ట్రైనీ సూపర్ వైజర్స్, గ్రాడ్యుయేట్ అప్రంటీస్ పోస్టులకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్‌కే ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఉదయం 10 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలు, పాస్‌పోర్టు ఫొటోలతో హాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు కళాశాల జేకేసీలో సంప్రదించాలన్నారు.

మహిళలకు మగ్గంపై ఉపాధి శిక్షణ

రాజానగరం, న్యూస్‌టుడే: మండలంలోని నందరాడ గ్రామంలో మగ్గంవర్క్‌పై డా.వినయ్ సుంకర ఫౌండేషన్ వారు నిర్వహించిన శిక్షణ రెండు నెలలు శనివారంతో ముగిసింది. నేర్చుకున్న 50 మంది మహిళలకు ఫౌండేషన్ అధినేత సుంకర వెంకటేశ్వరరావు, మేనేజింగ్ ట్రస్టీ సుంకర వీరాస్వామి, ప్రదీప్ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. జంగిలి కుమారి శిక్షకురాలిగా వ్యవహరించారు. శ్రీసత్య, నాగమణి, తేజ, మీనా, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంలో వృద్ధుడి మృతి

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందారు. అనపర్తి మండలం కుతుకులూరులో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మండపేట మండలం ద్వారపూడిలోని వేములపల్లికి చెందిన కాపా ధర్మయ్య (63) కుతుకులూరులోని పడాల శ్రీనివాసరెడ్డికి చెందిన ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మూత్రవిసర్జనకు వెళ్లిన ఆయన సమీపంలోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్తంభాన్ని చేతితో పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయి కిందపడిపోయారు. వెంటనే అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. మృతుడి భార్య బోదమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు.

ఆరోగ్య ఉప కేంద్రానికి శంకుస్థాపన

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరం మండలం లొల్లలో రూ.36 లక్షల నిధులతో నిర్మించే ఆరోగ్య ఉప కేంద్రానికి మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శనివారం శంకుస్థాపన చేశారు. సర్పంచి చాట్రాతి జానకీ రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన భూమిపూజలో మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు వైట్ల సతీష్, తెదేపా గ్రామ అధ్యక్షుడు సుంకవిల్లి గంగరాజు, గారపాటి తమ్మయ్య, పాతూరి రాంబాబు, కొటిపల్లి సాయిరాం, కూటమి నాయకులు పాల్గొన్నారు.

భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేగుళ్ల, నల్లమిల్లి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఎమ్మెల్యేకు సత్కారం..

మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు కృషిచేసిన ఎమ్మెల్యే వేగుళ్లను లొల్ల గ్రామస్థులు, కూటమి నాయకులు శనివారం రాత్రి సత్కరించారు. వేణుగోపాలస్వామి కల్యాణ మండపంలో జరిగిన సభలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తెదేపా, భాజపా నాయకులు ఎమ్మెల్యేకు శాలువ కప్పి అభినందించారు. వేగుళ్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరాలయంలో ఏడు శనివారాల వ్రతాలు

పెదపూడి, న్యూస్‌టుడే: పెదపూడి మండలం సంపర వేంకటేశ్వరాలయంలో మాఘమాసం మూడో శనివారం సందర్భంగా ఆలయంలో ఏడు శనివారాల వ్రతాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేకపూజలు చేశారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపించారు. వేదపండితులు ఖండవల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో దంపతుల సమేతంగా పలువురు వ్రతాలు ఆచరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

ప్రత్యేక అలంకరణలో సంపర వేంకటేశ్వరస్వామి

మాఘమాస ప్రత్యేక పూజలు

రంగంపేట, న్యూస్‌టుడే: మాఘమాసాన్ని పురస్కరించుకుని శనివారం రంగంపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సంతర్పణలో వేల మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. అనంతరం రాత్రి నిర్వహించిన భక్తి భజనలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.

రంగంపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ప్రతిమలు

ఘనంగా బల్లల పండుగ

వినాయకుడి ప్రతిమను ఊరేగిస్తున్న మహిళలు

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి మండలం మహేంద్రవాడలో బల్లల పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమతో గ్రామోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా మేళతాళాలు, బాణసంచా కాల్పుల నడుమ మట్టి గణపతిని తలపై పెట్టుకొని పుర వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా తీన్మార్ డప్పుల మోత మోగించారు. పలువురు భక్తులు కాళీమాత, శివుడు, పార్వతీదేవి, అమ్మవార్ల వేషధారణలతో ఆకట్టుకున్నారు. జాతరలో పెద్దఎత్తున్న మహిళలు పాల్గొన్నారు.

నేడు రాజానగరంలో మెగా ఉద్యోగ మేళా

రాజానగరం: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం రాజానగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 60 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3వేల మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యమన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలు కలిగిన వారు హాజరు కావచ్చన్నారు. అభ్యర్థుల ప్రతిభను బట్టి ఎంపికి చేసి, అక్కడే నియామక పత్రాలు ఇస్తారన్నారు. ఐటీ, సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, ఫార్మసీ, సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, టీచింగ్, నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్, డ్రైవర్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాలలో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. * ఉద్యోగమేళాను సద్వినియోగం చేసుకోవాలని రాజానగరం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు అడపా శ్రీనివాస్ కోరారు.

అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం

కాపవరంలో తనిఖీ చేస్తున్న అధికారులు

బిక్కవోలు, న్యూస్‌టుడే: అనుమతులు లేకుండా చేపట్టిన గ్రావెల్ తవ్వకాలపై గనులు, భూగర్భ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బిక్కవోలు మండలం కాపవరంలోని సర్వే నంబర్ 15/1ఏలో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. గతంలో సీఈహెచ్ వెంకటేష్ పేరుతో ఉన్న లీజు కాల పరిమితి ముగిసినప్పటికీ ఇంకా తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పొక్లయిన్‌తో పాటు మూడు లారీలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బిక్కవోలు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి ఫణిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ అక్రమంగా, అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనిఖీల్లో జి.విఘ్నేశ్వరుడు, జ్యోతిర్మయి, శైలజ, మనీషా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

త్వరితగతిన హైమాస్ట్ దీపాల ఏర్పాటు

మండపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రధాన కూడళ్లలో విద్యుద్దీకరణ పనులు పూర్తిచేసి త్వరగా హైమాస్ట్ దీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి సూచించారు. పట్టణంలోని ఏడిదరోడ్డు జంక్షన్, పెదకాలువ వద్ద, సంగం కాలనీ, గొల్లపుంత కాలనీల్లో ఆధునిక దీపాల ఏర్పాటు పనులను శనివారం ఆమె పరిశీలించారు. పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. మున్సిపల్ ఏఈ ఆర్.అనూష, సిబ్బంది ఉన్నారు.

విద్యార్థుల నమోదు శాతం పెంచాలి

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉప విద్యాశాఖాధికారి పి.రామలక్ష్మణమూర్తి పేర్కొన్నారు. మండపేట మండలం తాపేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 పథకంలో భాగంగా శనివారం ఉపాధ్యాయులకు మండలస్థాయి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని అందుకు అనుగుణంగా ప్రణాళిక అమలు చేయాలని చెప్పారు. ఎంఈవో-2 చింతా వెంకట సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ అధికారి పిల్లి రాంబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న ఉప విద్యాశాఖ అధికారి రామలక్ష్మణమూర్తి

బాణసంచా తయారీ కేంద్రంలో తనిఖీ

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరం శివారులోని బాణసంచా తయారీ కేంద్రాన్ని ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య శనివారం తనిఖీచేశారు. గతేడాది అక్టోబర్‌లో స్థానిక గణపతి బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటంలో యజమాని సహా పది మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భవాని బాణసంచా తయారీ కేంద్రం వద్ద కార్మికుల భద్రత, అగ్ని నిరోధక పరికరాల పనితీరును క్షేత్రస్థాయిలో డీఎస్పీ పరిశీలించారు. మందుగుండు తయారీదారులు పూర్తి అప్రమత్తతో పర్యవేక్షణ చేయాలని సూచించారు. అనంతరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించే సోమేశ్వరంలోని బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని ఆమె పరిశీలించారు. బారికేడ్లు, దర్శన ఏర్పాట్లపై దేవాదాయ అధికారులతో చర్చించారు. తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు తదితరులు ఉన్నారు.

అగ్ని నిరోధక పరికరాల పనితీరును పరిశీలిస్తున్న డీఎస్పీ విద్య

కొవ్వూరు
•కొవ్వూరు •నిడదవోలు •గోపాలపురం

ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
కొవ్వూరు పట్టణం : నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవోలు కె.శ్రీదేవి, కె.రామకిషోర్ తెలిపారు. ఈనెల 20 నుంచి మార్చి 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 1800 425 8599లో సంప్రదించాలని కోరారు.

సగ్గొండ రోడ్డుకు మోక్షం
గోపాలపురం : గోపవరం ప్రధాన రహదారి నుంచి సగ్గొండ(ఆంధ్ర షుగర్ కర్మాగారం) వరకు 2.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.75 కోట్లు మంజూరైనట్లు పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్ తెలిపారు. ఇందుకులో 25 శాతం ఆంధ్ర షుగర్స్ కర్మాగారం భరిస్తుందని, మిగిలిన మొత్తం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.

సమగ్ర కుటుంబ వివరాల నమోదు
ఉండ్రాజవరం : ఉండ్రాజవరం, తాడిపర్రు, మోర్త, వెలగదుర్రు తదితర గ్రామాల్లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణ, అక్షరాంధ్ర సర్వే ప్రక్రియను అధికారులు శనివారం పరిశీలించారు. మండలంలోని సుమారు 26,440 కుటుంబాలకుగాను 19 సచివాలయాల ద్వారా 230 మంది సిబ్బందితో ఈ సర్వే నిర్వహిస్తుండగా ప్రస్తుతం 40 శాతం పూర్తయ్యిందని ఎంపీడీవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సర్పంచి కరుటూరి నరేంద్రబాబు, ఏవో వి.రామారావు, డిప్యూటీ ఎంపీడీవో కె.ఆంజనేయశర్మ పాల్గొన్నారు.

సమ్మెను జయప్రదం చేయాలి
దేవరపల్లి : ఈనెల 12న తలపెట్టిన అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ ఎస్.భగత్ పిలుపునిచ్చారు. దేవరపల్లి, తదితర గ్రామాల్లో శనివారం కర పత్రాలు పంపిణీ చేశారు. అయినపర్తి శ్రీనివాసరావు, లక్కా శ్రీనివాసరావు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

వీధి దీపాల పునరుద్ధరణ..
కొవ్వూరు పట్టణం : పట్టణ పరిధిలోని గోష్పద క్షేత్రం ప్రధాన రహదారిలో వీధి దీపాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల వెలిగినా వెంటనే ఆరిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యను మున్సిపల్ ఏఈ సుమంత్ దృష్టికి తీసుకెళ్లగా సుమారు ఆరు వీధి దీపాలను పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.

మురుగు పారక ఇక్కట్లు..
సమస్య : వేములూరు పుంత రోడ్డు శివారు ప్రధాన డ్రెయిన్ పొడవునా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. మురుగు నిలిచిపోయి దుర్వాసన వస్తోంది.

- ఎస్.నాగరాజు, కొవ్వూరు

సమాధానం : డ్రెయిన్ శుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. - ఎస్.వెంకట్రావు, పురపాలక పారిశుద్ధ్య అధికారి

– న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కొవ్వూరు: 80085 74497 నిడదవోలు: 80085 74501, గోపాలపురం: 91212 29084

సంకల్ప బలం.. ప్రగతి రథం
● ఇంధన పొదుపు, ప్రమాదరహిత ప్రయాణాలకు చిరునామా వీరే

న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

కొవ్వూరు డిపోలో ఇంధన పొదుపు పాటిస్తూ ప్రమాద రహిత ప్రయాణాలతో కొందరు చోదకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా డిపోకు చెందిన ఇద్దరు చోదకులకు జిల్లా స్థాయిలో రెండు, మూడు స్థానాలు దక్కాయి. డిపో పరిధిలో మరో ముగ్గురు నిలిచారు. 2015లో పునరుద్ధరించిన ఈ డిపోలో 48 బస్సులు ఉన్నాయి. వీటిలో ఏడు సూపర్‌లగ్జరీలు, మిగిలినవి పల్లెవెలుగు బస్సులు. 90 మంది చోదకులు, 70 మంది కండక్టర్లు, గ్యారేజి ఇబ్బంది 46, సెక్యూరిటీ సిబ్బంది ఆరుగురు విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇంధన వినియోగం ఇలా..

కొవ్వూరు డిపో కేఎంపీఎల్ ప్రస్తుత లక్ష్యం సరాసరి 5.42గా ఉంది. అంటే లీటరు డీజిలు అంతదూరం ప్రయాణించాలి. ఇక్కడి బస్సులకు రోజూ 3200 లీటర్ల డీజిలు అవసరమవుతోంది. నెలకు రూ.1.02 లక్షలు ఖర్చవుతోంది.

ఈ సూత్రాలే ప్రామాణికం..

● ఆక్సిలేటరును తన్నినట్లుగా కాకుండా తాకినట్లుగా వాడుకోవాలి. ● కంటి చూపు ఆధారంగా బ్రేకు అవసరాన్ని గుర్తించాలి. ● మీ ముందు వాహనానికి 50 అడుగుల దూరంలో బస్సు నడపాలి. ● వాహనశక్తిని వాడి బస్సును నడపాలి. ● ఎత్తు నుంచి కిందికి ప్రయాణిస్తున్నపుడు అక్సిలేటరుపై కాలు పూర్తిగా తీసివేయాలి. ● బస్సు ఆపాల్సిన ప్రదేశానికి పర్లాంగు ముందు ఆక్సిలేటరును వాడకూడదు.

ప్రయాణికుల భద్రతపై దృష్టి..


ఆర్టీసీ బస్సు చోదకుడిపై పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ప్రధానంగా రోడ్డు నాణ్యత, మార్గంపై అవగాహన ఉంటే ఎంత వేగంతో వెళ్లాలో తెలుస్తుంది. 27 సంవత్సరాలుగా డ్రైవరుగా పని చేస్తున్నాను. రీజియన్ స్థాయిలో 2, జిల్లా స్థాయిలో మూడుసార్లు ఉత్తమ చోదక అవార్డులు పొందాను. బస్సు ఎక్కేముందు బ్రేకులు, ఇంధనం, చక్రాల్లో గాలి తదితరాలను పరిశీలించుకుంటా. **– జె.డేవిడ్, కొవ్వూరు**

ఏకాగ్రతతో ప్రమాదాలు దూరం..


ఆర్టీసీలో చేరి 26 ఏళ్లయింది. ప్రమాదం జరగకుండా చూడటంతోపాటు ఇంధనాన్ని ఎలా ఆదా చేయాలని నిత్యం ఆలోచిస్తుంటా. ఇంధన పొదుపు, ఆదర్శ డ్రైవరుగా మూడుసార్లు అవార్డులు తీసుకున్నా. ప్రశాంత వాతావరణంలో విధులకు హాజరైతే ప్రమాదాలకు తావుండదు. బస్సు నిర్వహణ విషయంలో రాజీ పడకూడదు.**– కేవీ కృష్ణ, కొవ్వూరు**

ప్రగతిచూపిన చోదకులకు ప్రోత్సాహం..
సురక్షిత ప్రయాణమనే నినాదం ఆర్టీసీ సంస్థ నిలబెట్టుకుంటోంది. మార్గదర్శకాల ప్రకారం ప్రగతి కనబర్చిన చోదకులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. క్రమశిక్షణ చర్యల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చి విధి నిర్వహణలో అంకితభావాన్ని పెంచుతున్నాం. ప్రతిభ కనబర్చిన చోదకులను మిగిలిన వారు ఆదర్శంగా తీసుకోవాలి.

- ఎన్ఏ నాయక్, డిపో మేనేజరు, కొవ్వూరు

ఘనంగా శ్రీమన్నారాయణ యజ్ఞం
తాళ్లపూడి : స్థానిక మదనగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో త్రయహ్నిక దీక్షలో భాగంగా శనివారం మహాలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ యజ్ఞం నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు పలు పూజలు చేసి పుష్పాలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

జీవన ప్రమాణపత్రాలు సమర్పించాలి
నిడదవోలు : విశ్రాంత ఉద్యోగులు 80 శాతం సబ్‌ట్రెజరీ కార్యాలయంలో జీవన ప్రమాణ పత్రాలు సమర్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు బలగం అప్పారావు అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశం శనివారం నిర్వహించారు. మిగిలిన వారు కూడా జీవన ప్రమాణ పత్రాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కీర్తి ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు జీవీఎన్ కృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి కొడమంచిలి కృష్ణమూర్తి, ప్రధాన సలహాదారుడు పొన్నా సుబ్రహ్మణ్యశర్మ సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు.

దోమల నివారణకు చర్యలు
నిడదవోలు : నిడదవోలులో దోమల నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పట్టణ వాసుల దోమల బెడదతో అవస్థలు ఎదుర్కొంటున్న వైనంపై గత నెల 8న 'ఈనాడు'లో 'దోమల రొద.. వ్యాధుల బెడద' శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్, మురుగు కాలువల్లో స్ప్రేయింగ్ చేయిస్తున్నారు.

ఈనాడు కథనానికి స్పందన

కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు
నిడదవోలు : పట్టణంలో కుక్కల బెడద అధికం కావడం, పలువురు వాటి బారినపడి గాయాలపాలవుతున్న వైనంపై 'ఈనాడు'లో పలు సందర్భాల్లో ప్రచురితమైన కథనాలపై పురపాలక అధికారులు స్పందించారు. కుక్కలను పట్టుకుని సంతాన నిరోధక శస్త్రచికిత్సల నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు.

డూప్లెక్స్ బిల్డింగ్ & గార్డెన్ అమ్మబడును

నిడదవోలు, విద్యానగర్ పార్క్ రోడ్‌లో పడమర ఫేసింగ్ 480 చ॥గ॥లలో గల డూప్లెక్స్ బిల్డింగ్ మరియు గార్డెన్ అమ్మబడును.

9398108563

పురస్కార గ్రహీతలకు సత్కారం
కొవ్వూరు పట్టణం : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డు అందుకున్న పంగిడి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరామారావు, ఉపాధ్యాయిని రషీదలను తోటి ఉపాధ్యాయులు తదితరులు శనివారం సత్కరించారు. పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై ఏటా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు రాబట్టడంతోపాటు పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఉస్సే లేఖన

లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలు
గోపాలపురం, న్యూస్‌టుడే: చిన్నతనం నుంచి ఒక లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించ వచ్చని దేవరపల్లికి చెందిన గ్రూప్-1 విజేత ఉస్సే లేఖన పేర్కొన్నారు. మండల మానవత సంస్థ ఆధ్వర్యంలో వాదాలకుంట ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువే జీవిత లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. అనంతరం లేఖన, ఆమె తల్లిదండ్రులను మానవత సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉండవల్లి సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డ్రోన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ఉండ్రాజవరం : వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్ సేవలు అందుబాటులో ఉన్నాయని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి బి.రాజారావు అన్నారు. చిలకపాడు తదితర గ్రామాల్లో పర్యటించి రైతులకు శనివారం అవగాహన కల్పించారు. డ్రోన్‌తో పిచికారీపై వివరించారు. వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

గర్భిణులకు సీమంతాలు
చాగల్లు : మార్కొండపాడు 91వ నంబరు అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, నిత్యావసరాలతోపాటు చీరలు అందించారు. కార్యక్రమంలో గ్రామ తెదేపా అధ్యక్షుడు ఎస్.రమేష్, అంగన్‌వాడీ సిబ్బంది బి.పుష్పరాజ్యం, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బాలిక అదృశ్యంపై ఫిర్యాదు
పెరవలి, న్యూస్‌టుడే: ఫంక్షన్‌కని ఈ నెల 6న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కుమార్తె తిరిగి రాలేదని, పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభించలేదని కానూరు చెందిన మహిళ శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
ఉండ్రాజవరం : సైబర్ నేరాలపై విద్యార్థులంతా అవగాహన పెంచుకుని గ్రామాల్లో ప్రజలకు వివరించాలని నిడదవోలు సీఐ తిలక్ అన్నారు. వేలివెన్ను అన్నపూర్ణ విద్యాసంస్థలో కళాశాల విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. పోక్సో చట్టం, శక్తి యాప్, ఎన్‌డీపీఎస్ తదితర అంశాలపై వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. చరవాణిలో యాప్ వినియోగించే విధానాన్ని వివరించారు. విద్యాసంస్థల అధినేత నందిగం భాస్కరరామయ్య, కరస్పాండెంటు వెంకటసీతారామయ్య, ఎస్సై డి.రవికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

వేలివెన్నులో అవగాహన కల్పిస్తున్న సీఐ తిలక్

చేతి పంపులను వినియోగంలోకి తేవాలి
గోపాలపురం :గోపవరంలో ఎస్సీ, బీసీ ఏరియాలో ఉన్న చేతి పంపులు మూలకు చేరాయి. వాటిని మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ బంగారయ్య వివరణ కోరగా వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.

9న ప్రాంగణ ఎంపికలు
దేవీచౌక్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఈ నెల 9న బహుళజాతి సంస్థ దివీస్ ల్యాబ్స్‌లో ట్రైనీ సూపర్ వైజర్స్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్‌కే ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఉదయం 10 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలు, పాస్‌పోర్టు ఫొటోలతో హాజరుకావాలన్నారు.

ఆర్థిక సాయం అందజేత
దేవరపల్లి : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చిన్నాయిగూడేనికి చెందిన జనసైనికుడు మద్దిరాల సతీష్ కుటుంబాన్ని జనసేన నియోజకవర్గం ఇన్‌ఛార్జి డి.సువర్ణరాజు శనివారం పరామర్శించి రూ. 23 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల శ్రీనివాస్, అనిశెట్టి గంగరాజు, టీవీఎస్ఎన్ రెడ్డి, పోసిబాబు, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

జూదరుల అరెస్టు
చాగల్లు : కొవ్వూరు మండలం పశివేదల శివారులో జూదం ఆడుతున్న తొమ్మిది మందిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు గ్రామీణ ఎస్సై కె.శ్రీహరి తెలిపారు. వారి నుంచి రూ.17,560 స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేశామన్నారు.

పత్రికా ప్రకటన
నా క్లయింట్లు అయిన తణుకు కాపురస్తులు లేటు కరుటూరి నర్సన్న గారి కుమార్డు ప్రసాద్ మరియు ఆయన భార్య లక్ష్మీ కుమారి గార్లు నాకు యిచ్చిన సంజాయిషీ పై యావన్మందికి తెలియజేయునది ఏమనగా,

నా క్లయింట్లు తణుకు మండలం తేతలి గ్రామంలోని ఆర్.యస్.నెం. 282/5 య. 01.11 సెంట్లు మరి కొంత భూమిని కలిపి ప్లాట్లుగా విభజించబడి లే అవుట్ కాబడిన శ్రీ సూర్యప్రద ఇండస్ట్రియల్ పార్క్ ప్లాట్‌లో నెం-3ను అనగా డోర్ నెం. 8-125కు సమీపమున గల చ.గ. 596 లు ఖాళీ స్థలమునకు ది. 29-12-2025 సం॥ తేదీన క్రయ అగ్రిమెంటు యజమానులు అయిన నిడదవోలు కాపురస్తులు గొనుగుంట వెంకట సత్య రాఘవ కుమార్ మరియు వారి సోదరుడు రామలింగేశ్వర కామాక్షిరావు గార్ల వద్ద నుండి క్రయ అగ్రిమెంటు పొంది యున్నారు. వారికి సదరు స్థలము ది. 6-5-2019 సం॥ తేదీ గల దస్తావేజు నెం. 1402/2019 ద్వారా క్రయం పొందియున్నారు. కావున ఈ స్థలం క్రయం విషయంలో ఏదైనా అభ్యంతరములు గాని, హక్కులు గాని కలిగి యున్న యెడల ఈ ప్రకటన వెలువడిన 10 రోజులలోగా తెలియజేయవలసినదిగా యిందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది

సం/- వెలిచేటి గోవిందరావు
న్యాయవాది, తణుకు
సెల్: 98491 22938

తణుకు
తేది: 7-02-2026

ధమంతుని గూడెంలో పోలీసుల పల్లె నిద్ర
దేవరపలి: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై సుబ్రహ్మణ్యం శుక్రవారం రాత్రి ధమంతునిగూడెంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం వద్ద బస చేసి ప్రజలతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. సైబర్ నేరాలు, బాలికలపై లైంగిక నేరాలు, రోడ్డు ప్రమాదాలు తదితర విషయాలపై వివరించారు. అత్యవసర సమయాల్లో 112 అవశ్యకత గురించి, మహాశివరాత్రి పండగను భక్తిశ్రద్ధలతో చేసుకోవాలని సూచించారు.

(c) eenadu

యర్రబాలెం ఆర్మీ జవానుకు గ్యాలంటరీ పురస్కారం

లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్‌సేథ్ నుంచి గ్యాలంటరీ అవార్డు అందుకుంటున్న పుల్లయ్య

కంభం, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లా కంభం మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ డర్రె పుల్లయ్య ప్రతిష్ఠాత్మక గ్యాలంటరీ (సేన మెడల్) అవార్డు అందుకున్నారు. అహ్మదాబాద్‌లో శనివారం నిర్వహించిన వేడుకలో సదరన్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ చేతుల మీదుగా ఈ మెడల్ తీసుకున్నారు. 2024 మార్చి 17న జమ్మూకశ్మీర్‌లోని అత్యంత శీతల ప్రాంతమైన గ్లేషియర్‌లో విధులు నిర్వహిస్తుండగా ఇద్దరు జవాన్లు సుమారు 200 అడుగుల లోతున ఉన్న మంచు లోయలో పడిపోయారు. కమాండో ఇన్‌స్ట్రక్టర్ శిక్షణలో నిపుణుడైన పుల్లయ్య అందులోకి దిగి మంచులో కూరుకుపోయిన ఇద్దరినీ బయటకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. ఈ సాహసాన్ని గుర్తించి గ్యాలంటరీ అవార్డు ఇచ్చారు. పుల్లయ్య 2016లో ఆర్మీలో చేరారు. ఆయనకు పురస్కారం రావడంతో తల్లిదండ్రులు సింగరయ్య, నాగేశ్వరమ్మ, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణ.. 13 మందిపై క్రిమినల్ కేసులు

- వైఎస్సార్ కడప జిల్లా అధికారుల చర్యలు

ఈనాడు, కడప: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి 13 మందిపై జిల్లా అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నియోజకవర్గంలోని కాశినాయన మండలం మూలపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నంబరు-1లో ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దృష్టికి వచ్చింది. దీంతో క్షేత్ర పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్‌ను ఆదేశించారు. అక్కడికి వెళ్లిన ఆర్డీవో చదును చేస్తున్న నాలుగు భారీ వాహనాలను స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులను గుర్తించారు. గంగనపల్లి, గుంటువారిపల్లి, నరసాపురం గ్రామాలకు చెందిన పలువురు ప్రభుత్వ భూములను ఆక్రమించి చదును చేస్తున్నట్లు నిర్ధారించారు. రెవెన్యూశాఖ సర్వేల్లో మొత్తం 139.31 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగినట్లు తేల్చారు. 13 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారిలో అధిక సంఖ్యలో వైకాపా వారే ఉన్నారు. వీరితో పాటు ఇంకా పలువురి హస్తం ఉన్నట్లు కాశినాయన తహసీల్దార్ వెంకటసుబ్బయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రభుత్వ భూమిలో ఏళ్లుగా ఉన్నా ఆక్రమణదారులే

- భూసేకరణ చట్ట ప్రకారం వారు పరిహారానికి అనర్హులు
- విజయవాడ ఆర్వోబీ నిర్వాసితుల వ్యాజ్యాలు కొట్టేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: భూసేకరణ చట్టం-2013 ఆక్రమణదారుల ప్రయోజనాల కోసం తెచ్చింది కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ భూమి దశాబ్దాలుగా స్వాధీనం/అనుభవంలో ఉన్నప్పటికీ దానిని ఆక్రమించిన వారు ఆక్రమణదారులే అవుతారని, చట్టబద్ధమైన యాజమాన్య హక్కులున్న వారితో సమానంగా పరిహారం కోరజాలరని తేల్చిచెప్పింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించడం చట్టవిరుద్ధమని, ఆక్రమించిన వారు భూయజమాని నిర్వచనం పరిధిలోకి రారని పేర్కొంది. విజయవాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం కోసం తమ భూములు తీసుకున్నందుకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలను కూడా తోసిపుచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

పన్నులు కడుతున్నట్లు డాక్యుమెంట్లున్నాయ్

తమ స్వాధీనంలోని భూములను ఆర్వోబీ కోసం తీసుకున్నారని, భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ విజయవాడలోని గుణదలకు చెందిన వెంకటాద్రి, మరికొందరు 2020-2022 మధ్య కాలంలో హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. ఆ భూములు తమకు వారసత్వంగా వచ్చాయని కొందరు, తామే కొన్నామని మరికొందరు పేర్కొన్నారు. మున్సిపల్ నల్లా కనెక్షన్ ఉందని, విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను చెల్లిస్తున్నామన్నారు. ఆ స్థలాల్లో దుకాణాలు నిర్వహిస్తున్నామని, పరిహారం చెల్లించకుండా ఖాళీ చేయిస్తే జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు. దీనిపై రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. 'పిటిషనర్లు ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అక్కడ కాలువ, శ్మశానవాటిక ఉన్నాయి. పన్నులు చెల్లించినంత మాత్రాన వారికి హక్కులు దాఖలు పడవు. వారు భూయజమానులు అనేందుకు వారివద్ద ఎలాంటి దస్త్రాలూ లేవు. అయినా, మానవీయ కోణంలో వారికి 114 ఇళ్లు కేటాయించామ'ని పేర్కొన్నారు. పరిహారం పొందేందుకు పిటిషనర్లు అనర్హులన్నారు.

ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్.. 'భూయజమానులు, ప్రభావిత కుటుంబాలకు సముచిత పరిహారం అందించడానికి శాసనకర్తలు భూసేకరణ చట్టం-2013ని తీసుకొచ్చారు. భూమి కోల్పోయిన వారు నిరాశ్రయులుగా మిగిలిపోకుండా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలన్నది చట్టం ఉద్దేశం. ఈ కేసులో ఆక్రమణదారులు పరిహారానికి అనర్హులు. చట్టబద్ధ యజమానులు మాత్రమే ఆ చట్ట ప్రయోజనాలకు అర్హులు. ఈ అంశాల దృష్ట్యా కోర్టు ధిక్కరణ కేసుతో పాటు వ్యాజ్యాలను కొట్టేస్తున్నామ'ని ప్రకటించారు.

యువత ఆకాంక్షలు నెరవేర్చడమే బడ్జెట్ లక్ష్యం

- పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు

సమావేశంలో మాట్లాడుతున్న రామ్మోహన్‌నాయుడు, చిత్రంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోము వీర్రాజు, ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు

ఈనాడు, రాజమహేంద్రవరం: ప్రధాని మోదీ అధికారం చేపట్టాక ఏటా 7% వృద్ధిరేటుతో దూసుకెళ్తూ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదిగిందని, వచ్చే పాతికేళ్ల అవసరాలను గుర్తించి యువత ఆకాంక్షలే లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు చేశారని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పి.నాగేంద్ర అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో కేంద్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. రేర్ ఎర్త్ మ్యాగ్నటిక్ కారిడార్‌తో రాష్ట్రానికి మేలు చేకూరుతుందని.. సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ఉపకరించే మినరల్స్ శ్రీకాకుళం, విజయనగరం తీరాల్లో ఉన్నాయన్నారు. కోనసీమలో తాము రైలు కూత వినిపిస్తామన్నారు. దేశంలో 2014 వరకు 74 విమానాశ్రయాలుండగా.. గత 12 ఏళ్లలో 164 నిర్మించామన్నారు. 2047 నాటికి 350 ఏర్పాటుచేయాలన్నది లక్ష్యమన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో టెర్మినల్ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి.. మార్చి 31లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం అర్బన్, గ్రామీణం, అనపర్తి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా ఛైర్మన్ బి.వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

89 మంది విద్యార్థులకు అస్వస్థత

దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన

రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

మారేడుమిల్లి, రంపచోడవరం, న్యూస్‌టుడే: పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకు 277 మంది బాలురు చదువుతున్నారు. శనివారం ఉదయం వీరంతా శెనగ పిండి చట్నీతో ఇడ్లీలు తిన్నారు. 10 గంటల తర్వాత కడుపునొప్పి, వాంతులతో సతమతమవడంతో 18 మందిని మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మరో 71 మందిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ఇడ్లీలు నాణ్యంగా లేకపోవడం వల్లే దీనికి కారణమని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆదేశించారు.

ఈ మహిళా కూలీ.. పంచాయతీ సర్పంచి

భవన నిర్మాణంలో కూలీగా ఇటుకలు మోస్తున్న ఈ మహిళ ఓ పంచాయతీ సర్పంచి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీ నూతన భవన నిర్మాణానికి ఆమె కూలి పనులకు వెళ్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం మండలంలో కొత్త అల్లిపురం 2021లో పంచాయతీగా ఆవిర్భవించింది. గెడ్డం అచ్చియ్యమ్మ సర్పంచిగా గెలుపొందారు. ఆమెకు రెండెకరాల పొలం ఉండగా ఆ పనులను అచ్చియ్యమ్మే చూసుకుంటున్నారు. కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు ఉన్న ఆమె గ్రామంలో ఉపాధి పనులకు వెళ్తున్నారు. అయితే పంచాయతీ భవన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రూ.32 లక్షలు మంజూరు చేసింది. భవన నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానించడంతో పిల్లర్ల గుంతలు తవ్వడం, మట్టితో కప్పడం తదితర పనులకు ఈ నిధులే ఖర్చు చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సర్పంచి అచ్చియ్యమ్మ 58 రోజులపాటు ఈ పనులకు హాజరయ్యారు. భవన నిర్మాణ పనులు ఆమె భర్త పర్యవేక్షిస్తుండగా, అచ్చియ్యమ్మ ఇటుకలు మోస్తూ శనివారం కనిపించారు. సర్పంచిగా గ్రామాభివృద్ధికి సైతం కృషి చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, నర్సీపట్నం గ్రామీణం

ఏఐ హబ్‌గా విశాఖ.. క్వాంటమ్ హబ్‌గా అమరావతి

- కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్

విజయవాడలో కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జితేంద్రసింగ్. వేదికపై పీవీఎన్ మాధవ్ తదితరులు

ఈనాడు, అమరావతి: దేశానికే కృత్రిమ మేధ(ఏఐ) హబ్‌గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని, భారతదేశ మొట్టమొదటి క్వాంటమ్ హబ్ అమరావతిలో ఏర్పాటవుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. విజయవాడలో శనివారం కేంద్ర బడ్జెట్‌పై నిర్వహించిన విలేకర్ల సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి మాట్లాడుతూ.. "డేటా సెంటర్లు, పర్యాటక రంగానికి కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోంది. రాజధాని అమరావతిలో కొత్త భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాం. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల రాష్ట్రంగా మారుతోంది. ఏపీకి ఉన్న వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం దేశ ఆర్థికవ్యవస్థకు కీలకం. ఏపీలో హైస్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటుకానున్నాయి. గోదావరి ప్రాంతం కొబ్బరి, జీడిపప్పు, కోకో పంటల్లో 2030 నాటికి ప్రపంచ దేశాలతో పోటీపడేలా అభివృద్ధి చెందనుంది. రాయలసీమలో ఖనిజ కారిడార్లు, తయారీ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తీరప్రాంతం మత్స్య సంపద, ఓడరేవుల అభివృద్ధికి నిలయంగా మారుతుంది. ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏపీ అభివృద్ధికి రూ.1.4లక్షల కోట్లు కేటాయించాం. 2047 నాటికి భారతదేశం అగ్రగామి ఆర్థికవ్యవస్థగా మారడంలో ఏపీ ప్రధానపాత్ర పోషిస్తుంది. దేశ బ్లూ ఎకానమీ వృద్ధిలో ఏపీ ముఖ్య రాష్ట్రంగా నిలుస్తుంది. వ్యవసాయరంగంలో పంట నాణ్యత, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు, దివ్యాంగులకు సహాయపడడానికి ఏఐపై పెట్టుబడులు పెడుతున్నారు" అని చెప్పారు. అంతకుముందు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బడ్జెట్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. "వ్యవసాయ, ఆక్వా రంగాల్లో ఏపీ వాటా 40%. కోకో ఉత్పత్తిలో ఏపీ ఇప్పటికే ముందుంది. నగరాల అభివృద్ధికి నిధుల సేకరణ కోసం తొలిసారిగా బాండ్ల విధానాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించారు" అని తెలిపారు.

పదో తరగతి ఆంగ్ల భాష సబ్జెక్టు పరీక్ష మార్చి 21న

ఈనాడు, అమరావతి: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఇటీవల ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఆంగ్లం భాష సబ్జెక్టు పరీక్ష మార్చి 20న ఉండగా.. దీన్ని 21వ తేదీకి మార్చినట్లు వెల్లడించారు. 20న రంజాన్ పండుగ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మార్పును విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అధికారులు గమనించాలని సూచించారు.

నాడు హైటెక్ సిటీ.. నేడు క్వాంటమ్ వ్యాలీ

సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ అభినందనలు

ఈనాడు, అమరావతి: క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన ద్వారా ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా అమరావతిని సీఎం చంద్రబాబు మార్చనున్నారని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నాడు హైటెక్ సిటీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చిన చంద్రబాబు.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో ఏపీని ప్రపంచ పటంలో నిలపనున్నారని శనివారం ఓ ప్రకటనలో కొనియాడారు. ఈ కేంద్రం సరికొత్త ఆవిష్కరణలకు వేదిక కానుందని పేర్కొన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రాభివృద్ధి

మద్దూరులో సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కందుల దుర్గేష్. చిత్రంలో ఎమ్మెల్యే ముప్పిడి, నాయకులు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : ఆర్థిక వెతలు ఉన్నా దక్షత గల ముఖ్యమంత్రి అభివృద్ధి, సంక్షేమ ప్రణాళికను అమలు చేస్తున్నారని.. డబుల్ ఇంజిను సర్కారు పాలనలో రాష్ట్రమంతా అభివృద్ధి చెందనుందని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కొవ్వూరు మండలం మద్దూరులో రూ.43.60 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి శనివారం ప్రారంభించారు. రూ.23 లక్షలతో రైతు సేవా కేంద్రం, రూ.62.35 లక్షలతో సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైకాపా అయిదేళ్ల పాలనలో ఎక్కడా ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రానున్న పుష్కరాలకు గోదావరి తీర ప్రాంతమైన కొవ్వూరు పట్టణాన్ని, గోష్పద క్షేత్రాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు తాను సహకరిస్తానన్నారు. పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కల్యాణ్ తన శాఖ ద్వారా విస్తృత ప్రయోజనం చేకూరుస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మద్దూరు ఉన్నత పాఠశాల నుంచి గ్రామంలోకి రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. సర్పంచి ఉప్పులూరి బాబ్జి, జనసేన ఇన్‌ఛార్జి టీవీ రామారావు, ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ, సూరపనేని చిన్ని, మద్దిపట్ల శివరామకృష్ణ, సుంకర సత్తిబాబు, దేగల సునీత తదితరులు పాల్గొన్నారు.

రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయాలి..

తాళ్లపూడి : రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సొసైటీలు పని చేయాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. అన్నదేవరపేటలో రూ.40 లక్షలతో పునరుద్ధరించిన పెట్రోల్ బంక్‌ను శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత వైకాపా హయాంలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ బంకు మూతపడిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, ఇతర ప్రాంతాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పునః ప్రారంభించడం జరిగిందన్నారు. సొసైటీల ద్వారా రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువులు, విత్తనాల పంపిణీ, రుణాలు మంజూరుకు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సొసైటీకి సంబంధించి వేగేశ్వరపురంలో ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయని అక్కడ విత్తనాలు, ఎరువుల గోదాములను ఏర్పాటు చేయాలని మండల భాజపా అధ్యక్షుడు రామకృష్ణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తిరుగుడుమెట్టలో గోదాము చూపించామని, ఇప్పటి వరకు ఎరువుల పంపిణీ ప్రారంభించలేదని నాయకులు అన్నమరెడ్డి సత్తిబాబు, రమణ, పామర్తి పవన్ తెలిపారు. ఆ దిశగా దృష్టిసారించాలని ఎమ్మెల్యే సొసైటీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు విక్రమాదిత్య, సొసైటీ అధ్యక్షుడు జీవీ ప్రసాద్, నాయకులు కాకర్ల సత్యేంద్ర, కొఠారు వెంకట్రావు, చేవ్వూరి బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.

పౌరులకు సత్వర సేవలే లక్ష్యం..

కొవ్వూరు పట్టణం : ప్రభుత్వ పరంగా పౌరులకు సత్వర సేవలందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరులోని తెదేపా కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి రెవెన్యూ సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలకు అర్హత తదితర అంశాలపై 12 అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, దాయన రామకృష్ణ, సూరపనేని చిన్ని, బేతిన నారాయణ, వేమగిరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి : ఒకరిపై కేసు

నిడదవోలు: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసి గాయపరచిన సంఘటనలో ఒకరిపై శనివారం కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు. వివరాల ప్రకారం.. ఆర్టీసీ అద్దె బస్సులో తాడేపల్లిగూడెం పట్టణం 2వ వార్డు జువ్వలపాలేనికి చెందిన మరిపూడి ఆనందరావు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం బస్సు నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి నరసాపురం వైపునకు బయలుదేరి సాయంత్రం 5.10 గంటల సమయంలో మునిపల్లి కనకదుర్గమ్మ ఆలయం వద్దకు వచ్చే సరికి కోరుపల్లికి చెందిన కట్టా దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని అడ్డుగా పెటిట బస్సు ఆపి డ్రైవర్‌తో గొడవ పడి కొట్టి గాయపరిచాడు. దీంతో ఆనందరావు వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. శనివారం అందిన ఫిర్యాదు మేరకు దుర్గాప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అలంకారప్రాయంగా సంపద కేంద్రాలు

పెరవలి మండలంలోని 18 గ్రామాల్లో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన సంపద కేంద్రాల్లో కార్యకలాపాలు లేక అలంకారప్రాయంగా మిగిలాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. గ్రామాల్లో సేకరిస్తున్న తడి, పొడిచెత్తలో ఎక్కువగా వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ విషయం డిప్యూటీ ఎంపీడీవో చంద్రం వెంకటరమణ దృష్టికి తీసుకు వెళ్లగా గ్రామాల్లో చెత్త విడివిడిగా సేకరిస్తున్నారని వచ్చిన మేరకు కేంద్రాలను వినియోగిస్తున్నామని అన్నారు. – న్యూస్‌టుడే, పెరవలి

నిరోధకాలిలా.. వేగ నియంత్రణ ఎలా?

దేవరపల్లిలోని డైమండ్ జంక్షన్‌లో వేగనిరోధకాలు అణిగిపోయాయి. రాజమహేంద్రవరం నుంచి ఖమ్మం, భద్రాచలం, హైదరాబాద్ వెళ్లడానికి కీలక మార్గం. దేవరపల్లి-గోపాలపురం వెళ్లే రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. నిరోధకాలు అణిగిపోవడంతో వాహనాల వేగానికి అడ్డులేకుండా పోతోంది. ప్రమాదం జరగక ముందే నిరోధకాలను సరిచేయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ మేనేజర్ సోమేష్‌ను సంప్రదించగా సమస్యను పరిష్కరిస్తామన్నారు.– న్యూస్‌టుడే, దేవరపల్లి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రీజనల్ ఆఫీస్ : ఆర్.ఆర్.పేట, ఏలూరు, ఏలూరు జిల్లా. ఫోన్ నెం. 08812-230938 / 233227

స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002.

మొత్తం ఇ-వేలం తేదీ & సమయం : 27-02-2026, మ. 12.00గం. నుండి సా. 05.00 గం. వరకు
బిడ్లు సమర్పించుటకు చివరి తేదీ : 26-02-2026 (10 నిం అపరిమిత పొడిగింపుతో)

రైల్వేస్టేషన్ రోడ్డు బ్రాంచ్ (05501), ఫోన్ నెం. 9912545354, ఇ-మెయిల్ : ubin0805505@unionbankofindia.bank.in
రిజర్వుధర : రూ. 11,90,000/- | ధరావత్తు (10%) : రూ. 1,19,000/- | బిడ్ పెంపుదల మొత్తం : రూ. 15,000/-

నల్లజర్ల బ్రాంచ్ (23511), ఫోన్ నెం. 9052756213, ఇ-మెయిల్ : ubin0823511@unionbankofindia.bank.in
రిజర్వుధర : రూ. 13,40,000/- | ధరావత్తు (10%) : రూ. 1,34,000/- | బిడ్ పెంపుదల మొత్తం : రూ. 15,000/-

unionbankofindia.co.in/auction-property/view-auction-property.aspx and https://baanknet.com
తేదీ : 07-02-2026 ప్రదేశం : ఏలూరు
అధీకృత అధికారి & చీఫ్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోలసానిపల్లి బ్రాంచ్ (37120)
పోలసానిపల్లి, ద్వారకాతిరుమల రోడ్, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా, ఫోన్ : 9951804308,

స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) / Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002

ఇ-వేలం తేదీ & సమయం : 13-03-2026, మ. 12.00 గం. నుండి సా. 05.00 గం. వరకు
బిడ్లు సమర్పించుటకు చివరి తేదీ : 12-03-2026
రిజర్వుధర : రూ.1,30,00,000/- | ధరావత్తు (10%) : రూ.13,00,000/- | బిడ్ పెంపుదల మొత్తం : రూ.1,30,000/-
తేదీ : 05.02.2026, ప్రదేశం : పోలసానిపల్లి

బ్యాంక్ ఆఫ్ ఇండియా
Bank of India
Relationship beyond banking
తణుకు బ్రాంచ్, పశ్చిమ గోదావరి జిల్లా
ఆం.ప్ర., ఫోన్ : 08819-223475
అపెండెక్స్-IV (రూల్ నెం.8(1)) చూడండి
స్వాధీనత ప్రకటన (స్థిరాస్తి కొరకు)
ఇందుమూలముగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారము మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 నందలి రూల్ 3తో చదివే సదరు సెక్షన్ 13(12) ప్రకారము సంక్రమించిన అధికారములతో ఋణగ్రహీత : శ్రీ దంపనబోయిన ధనలక్ష్మి, భర్త : దంపనబోయిన పూర్ణ చిరంజీవి రావు వారిని నోటీసు నందు చెప్పిన బకాయి సొమ్ము రూ.17,61,434.71 పై. (అక్షరాల పదిహేడు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయల డెబ్బై ఒక్క పైసలు మాత్రమే) + వడ్డీతో కలిపి ఈ నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజుల లోగా చెల్లించవలసినదిగా తేది 05.11.2025 న డిమాండ్ నోటీసు జారీచేయబడినది.
తేది : 02.02.2026 ప్రదేశం : తణుకు
సం/- అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ ఇండియా

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

2019 November Ending Kia Seltos White colour Fancy number 1899 Good Condition Vehicle for Sale. Kakinada. ✆ 9440342309

మహీంద్రా బొలెరో అమ్మకం BS4 పవర్ స్టీరింగ్, 2016-1, 2017-1 మోడల్ జీపులు, ఇన్సూరెన్స్‌తో పాటు మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మబడును. ✆80085-77055

BUSINESS SERVICES

BUSINESS OFFER

FOR SALE

TOP RUNNING Restaurant for sale Near Madhurawada, Vizag beside Highway Point. ✆ 90088 67145.

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

WATER PROOFING

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్ లోన్స్ డబుల్ ధమాకా

9390115506 9390115507 BHARAT BANK

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్ 93461 88997 62810 41205 95424 86687

GENERAL

PROFESSIONAL SERVICES

ASTROLOGY

PERSONAL INTEREST COURSES

MUSIC & DANCE CLASSES

REAL ESTATE

GENERAL

FLAT FOR SALE

KAKINADA CITY

Kakinada, Sarpavaram, East & West Facing Luxury New Flats for Sale. Very Near to Main Road, Loan available. ✆ 97010 01555.

ALPHA ENCLAVE
- Deluxe Flats For Sale
- 1472 SFT, 3BHK
- E/F, 100% Vaastu
- Park View
- RERA Registered

Ready to occupy Price 66 lakhs
Durga Vidyut Nagar, Road No.2, Kakinada.
Cell: 91777 32888

KAKINADA RURAL

RAJAMAHENDRAVARAM CITY

RAJAMAHENDRAVARAM RURAL

READY TO OCCUPY FLATS IN DOWLESWARAM
2BHK - 1040 SFT
3BHK - 1240 SFT
for more details

GENERAL

Flat For Sale 1500 Sft 3bhk West Facing A.V. Apparao Road Rajahmundry Contact: 9880249299

HOUSE FOR SALE

AMALAPURAM

KAKINADA CITY

House for Sale Near Dairy Farm Centre Junction, Kakinada Town. Contact: 9704383478.

KAKINADA RURAL

PRATHIPADU

RAJAMAHENDRAVARAM CITY

RAJAMAHENDRAVARAM RURAL

GENERAL

LAND FOR SALE

KAKINADA RURAL

MUMMIDIVARAM

PEDDAPURAM

PRATHIPADU

GENERAL

Prawn Tanks Land 7 Acres for Sale. Yearly 5.60 Lakhs Income. Contact: 9849035069.

PLOT FOR SALE

KAKINADA CITY

308 Sq.yards West facing Commercial site for Sale/Lease at Karanamgari Junction, Kakinada. Cont: 94458 00581, 73933 40994.

KAKINADA RURAL

PLOT FOR SALE

✆ 94400 66799

PITAPURAM

RAJAMAHENDRAVARAM CITY

Adarsh Nagar, Rly East Railway Station Road, 30x60=200 Sqy N/W Corner, East & West Facing DTCP Bits for Sale. ✆ 91772 76989

RAJAMAHENDRAVARAM RURAL

TUNI

GENERAL

EENADU for Advertisement Contact: 8008597607

(RERA) KAUDA World Class Amenities — స్పెషల్ ఆఫర్ Plot స్పాట్ బుకింగ్ 80% బ్యాంక్ లోన్ Spot రిజిస్ట్రేషన్ — 96031 94449

Residential Plots కలవు — స్పాట్ రిజిస్ట్రేషన్ 70% బ్యాంక్ లోన్ — 96031 94449

93979 50100

కమర్షియల్ సైట్ అమ్మకం — Cont: 73965 27277

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

PROPERTY FOR SALE

GENERAL

TO LET

HOUSE FOR Rent. 3 Bed Room Apartment, 301 Sri Towers A.B.Nageswararao Road, 1st line, Aryapuram, Beside Sai Hospital, Rjy. ✆ 9866067691.

COMMERCIAL

COMMERCIAL TO-LET

✆ 98197 38569

COMMERCIAL TO-LET

✆ 83673 36739

TO-LET COMMERCIAL

RJY, సాయిరాంనగర్ ఈస్ట్ రైల్వేస్టేషన్ రోడ్‌కి E/N కార్నర్ 1st & 2nd ఫ్లోర్స్ SFT 2,200 (Each) కమర్షియల్‌గా అద్దెకు కలదు. 93470 26593 93944 99050

LEASE

GENERAL

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact Cell: 87548 09650.

JOBS

Wanted Female Telecallers (Must be Married) Qualification any Degree, Age Limit 25-40 Years having Experience in Educational Organisations will be preferable. Salary upto 12,000/-, Working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

WANTED: Male Cashier, Minimum Experience 3 Years. The Raymond Shop, Kotagummam, Rajahmundry.

FEMALE TELECALLERS Needed NextStep Education Services Good Communication Skills Required. Contact: 90590 53337

WANTED KVR ఆర్ట్ విల్లా

FACULTY/ TEACHERS

ENGINEERING

MEDICAL

SECURITY GUARDS

TOURS AND TRAVELS

గమనిక

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్స్, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

కాకినాడలో ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం నందు ITI, పాలి టెక్నిక్ చదివిన అభ్యర్థులు టెక్నీషియన్లుగా కావలెను. మరియు టెక్నీషియన్ కోర్సు నేర్పబడును. ✆99089 14279, 75692 02292, 82475 65336.

శ్రీ భారత బాలవికాస, కాకినాడ (H.O.), (భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ) A.Pలోని జిల్లాల్లో మండలాలవారీగా మండల కో-ఆర్డినేటర్స్ Q: 10+2, వ: 42, జిల్లా ఇన్‌ఛార్జ్ వ: 37, మంచి జీతం, డిగ్రీ అబౌ. Cont:

ప్రముఖ రియల్‌ఎస్టేట్ కంపెనీ, కాకినాడలో పనిచేయుటకు టీమ్ లీడర్స్ మరియు Agents M/F మరియు టెలికాలర్స్ (Female) కావలెను. Cell: 96423 13589.

అలయ పరిసరాలను పరిశీలిస్తున్న అధికారులు

భీమేశ్వరాలయ సెక్యూరిటీ ఆడిట్ సమావేశం

ద్రాక్షారామ: ద్రాక్షారామ భీమేశ్వరాలయ పరిరక్షణ, భక్తుల కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ సమావేశాన్ని శనివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడం, భక్తులకు రక్షణ కల్పించడం వంటి అంశాలలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఆర్మ్‌డ్ రిజర్వు డీఎస్పీ జీవీకేఎల్‌వీఎస్ రాజు, సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఎం.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అగ్నికుల క్షత్రియ కుల అవివాహితులకు సువర్ణావకాశం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అగ్నికుల క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో** (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

నేడు అగ్నికుల క్షత్రియ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

- మరిన్ని వివరాలకు **8008621414** & **9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

పర్యాటక గమ్యస్థానంగా ఏపీ

- గత 18 నెలల్లో రూ.30వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
- పుణ్యక్షేత్రాల పరిధిలో టెంట్‌సిటీలు

ఈనాడు, రాజమహేంద్రవరం: వైకాపా అయిదేళ్ల పాలనలో పర్యాటక రంగం విధ్వంసానికి గురైతే కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ముందుకెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో రూ.30 వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడమే నిదర్శనమన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ.. 117కు పైగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. -మంత్రి కందుల దుర్గేష్

రాష్ట్రంలో గుర్తించిన 21 ప్రధాన పుణ్యక్షేత్రాల పరిధిలో టెంట్‌సిటీలు ఏర్పాటుచేస్తామని, హోంస్టేలను ప్రోత్సహిస్తామన్నారు. పుష్కరాల్లోనూ విస్తృతంగా ఏర్పాటు చేస్తామన్నారు. ▲ రాష్ట్రానికి వచ్చే యాత్రికులకు వసతి కోసం అయిదేళ్లలో 50 వేల గదులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారన్నారు. ఇప్పటికి 4839 అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో 8 ప్రాజెక్టులకు సాస్కీ నిధులు రూ.488 కోట్లు తెచ్చామని, రూ.115 కోట్లతో 15 హరిత రిసార్టులను అభివృద్ధి చేశామన్నారు. ▲ విశాఖ-చెన్నై-పాండిచ్చేరికి ఏడు నక్షత్రాల స్థాయి క్రూజ్ కార్డిలియా నవంబరు నుంచి రోజూ ఉంటుందని.. కాకినాడ, ప్రకాశం బ్యారేజీ పరిధిలోనూ నిర్వహించే ఆలోచన ఉందన్నారు. ▲ సూర్యలంక, రాజమహేంద్రవరం, విజయవాడలో 8 చోట్ల 21 హౌస్ బోట్లు తెస్తామని, ప్రస్తుతం 5 సిద్ధంగా ఉన్నాయన్నారు.

మాజీ ఛైర్మనే అంగీకరించారు..

తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారన్నారు. మరో నాలుగు నివేదికలు వస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. దొంగలే ఇప్పుడు పారిపోతూ దొంగ.. దొంగ అని అరుస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన చేయాల్సింది ఓదార్పు యాత్రలు కాదని.. పశ్చాత్తాప యాత్రలని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	19,000
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-22,000
కొత్త (పచ్చి) కాయ	18,000-19,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	133-00
రిటైల్ లైవ్	160-00
డ్రెస్డ్	232-00
స్కిన్‌లెస్	264-00

92.7 FM Rajamahendravaram — ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశివాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - సా॥ 7
హ్యాష్ ట్యాగ్	సా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

ఈ వైద్యులు.. హాలీవుడ్ హీరోలు

రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్ దంత వైద్య కళాశాలలో 29వ ఐఓఎస్ పీజీ కన్వెన్షన్ వేడుకలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన దంతవైద్య విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ రకాల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, హీమ్యాన్ తదితర వేషధారణల్లో యువతీ యువకులు అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
- న్యూస్‌టుడే, రాజానగరం

భారీగా తగ్గించి.. స్వల్పంగా పెంచి..

ఇదీ రొయ్య ధరల పరిస్థితి

నిడదవోలు, న్యూస్‌టుడే: రొయ్య ధరలపై నిర్ణయాత్మక చర్యలు లేకపోవడంతో ఏ రోజు ఎలా ఉంటాయో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. పెంచిన సుంకాలు తగ్గిస్తున్నట్లు వారం రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ప్రకటించినప్పుడు రొయ్యల ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. అందుకు భిన్నంగా పెద్ద కౌంట్లకు కిలో రూ. 20 చొప్పున తగ్గించేశారు. దీనిపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. తాజాగా శనివారం అన్ని కౌంట్లకు కిలోకు రూ.5 పెంచారు. ఒక వైపు సాగు ఖర్చులు పెరిగిపోయాయి. మేత ధరలు టన్నుకు ఒక్కసారిగా రూ.3,500ల వరకు పెంచడంతో ఆక్వా రైతుల పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది.

ఆహారం కల్తీ.. ఆరోగ్యం సుస్తీ..!

కొరవడిన తనిఖీలు.. అంతంత మాత్రంగా అపరాధ రుసుములు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాల్లో విక్రయిస్తున్న కల్తీ ఆహారంతో ప్రజారోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నగరాల్లో ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న చాలా ఆహార విక్రయ దుకాణాలు నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవు. దీనిపై శుక్రవారం ఆహార భద్రత అధికారులు రాజమహేంద్రవరంలో విస్తృత దాడులు చేసి, కేసులు నమోదు చేశారు. ఏటా నామమాత్రపు దాడులు చేసి, స్వల్ప మొత్తంలో జరిమానాలతో సరిపెడుతుండటంతో ఆహార కల్తీకి అడ్డుకట్ట పడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. గత ఏడాది జిల్లాలో 133 దుకాణాల్లో తనిఖీ చేస్తే.. కేవలం 9 కేసులు మాత్రమే నమోదు చేశారు. అపరాధ రుసుము రూ. 71,000 విధించారు.

రాజమహేంద్రవరంలోని ఓ రెస్టారెంట్‌లో ఆహార పరిశీలన

పెద్ద ఎత్తున మాంసం నిల్వలు

పెద్ద పెద్ద హోటళ్ల నుంచి రోడ్డు పక్కన ఉన్న దుకాణాల వరకు ఎక్కువగా మాంసం రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ చేసేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీలో ప్యాకింగ్ మసాలాలు విరివిగా వినియోగిస్తున్నారు. మిఠాయిదుకాణాలు, బేకరీల్లో రంగు, రుచి కోసం మోతాదుకు మించి కలర్స్ వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

ఎందుకిలా..?

● హోటళ్లు, రెస్టారెంట్లపై నిత్యం తనిఖీలు జరగాల్సి ఉన్నా.. అరకొర దాడులతో మమ అనిపిస్తున్నారు. ఆహార భద్రత విభాగంలో సిబ్బంది కొరతతో వీటిపై పర్యవేక్షణ కొరవడింది. ● ప్రతి జిల్లాకు పూర్తి స్థాయిలో ఆహార తనిఖీ అధికారులు ఉండాలి. జిల్లాలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ● ఆయా పురపాలిక శాఖ పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఆహార తనిఖీ అధికారి హోదాలో పరిశీలనలు చేసేవారు. ● 2012లో ఆహార భద్రత విధానం అమల్లో భాగంగా వారికి అధికారాలు తొలగించారు. అయితే కొత్తగా పోస్టులు భర్తీ చేయలేదు.

జంతు కొవ్వుల నూనె వినియోగం

హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే నూనెల్లో నాణ్యత లేకుండా పోతోంది. గతంలోనే పెద్దాపురం, సామర్లకోట, తుని కేంద్రంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె కర్మాగారాలను గుర్తించారు. అయినా ఈ దందా ఆగడం లేదు. కేవలం రూ. 50 నుంచి రూ.100కే చికెన్ బిర్యానీ ఇవ్వడం వెనుక ఇలాంటి చవకబారు నూనెలు వాడటమే కారణం.

‘ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. ప్రతి నెలా ఆయా జిల్లాలో సమాచారం మేరకు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం.’ అని ఉమ్మడి జిల్లా ఆహార తనిఖీ అధికారి సందాని అన్నారు.

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

కలెక్టరేట్ (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానేదర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9 నుంచి 13 వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించే పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) టి.సీతారామమూర్తి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సమన్వయ శాఖల అధికారులకు సూచించారు.

ప్రసన్నమూర్తీ.. పాహిమాం



వాడపల్లి(ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లిలోని శ్రీవారి ఆలయం శనివారం గోవిందనామ స్మరణతో మార్మోగింది. మాడ వీధుల్లో భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతసేవ, తొలిహారతితో ప్రారంభమైన దర్శనాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మాడవీధుల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఇరుకుగా ఉండటంతో అన్నప్రసాదాల వద్ద కూడా గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపింది. ఆలయానికి వివిధ రుసుముల ద్వారా రూ. 70.53 లక్షల ఆదాయం వచ్చింది. దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, సభ్యులు, డిప్యూటీ కమిషనర్(ఈవో) నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆలయ మాడ వీధుల్లో భక్తజనం

నిలిచిన వాహనం.. తీసెను ప్రాణం..!

52 కి.మీ.. 13 బ్లాక్ స్పాట్లు..

ఇదీ కొవ్వూరు- గుండుగొలను జాతీయ రహదారిలో పరిస్థితి

జిల్లా పరిధిలో 53 కి.మీ. ఉన్న 16వ నంబరు జాతీయ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దేవరపల్లి మండలం 28, నల్లజర్లలో 17, కొవ్వూరులో 7 కి.మీ. మేర విస్తరించిన ఈ రహదారిలో సుమారు 13 బ్లాక్ స్పాట్లను పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి రాజమహేంద్రవరం మీదుగా విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్ వెళ్లడానికి ఇదే కీలకమైన మార్గం.

పరిశీలన

దుద్దుకూరులోని జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డులోకి దిగే ప్రాంతంలో టీ దుకాణాల వద్ద నిలిపిన లారీలు

న్యూస్‌టుడే, దేవరపల్లి

జిల్లా పరిధిలోని కొవ్వూరు-గుండుగొలను 16వ నంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులు, వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. రహదారిని ఆనుకుని అడుగడుగునా దాబాలు, హోటళ్లు, టీ దుకాణాలు, మెకానిక్ షెడ్లు వెలిశాయి. దీంతో ఆయా అవసరాలపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేస్తుండడంతో ప్రమాదాలు పరిపాటిగా మారాయి.

రెండే హైవే పెట్రోలింగ్ వాహనాలు..

జాతీయ రహదారిలో ప్రయాణించే వాహనం రోడ్డు మధ్యలో ఆపితే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి పార్కింగ్ ప్రదేశాలకు తరలించాలి. అయితే ఈ సేవలు అంతంత మాత్రంగానే ఉంటుండడంతో ప్రమాదాలకు ఆస్కారం కలుగుతోంది. హైవేలో ప్రతి 10-15 కిలోమీటర్ల లోపు పెట్రోలింగ్ వాహనం 24 గంటలు తిరుగుతూ ఉండాలి. కానీ ప్రస్తుతం 53 కిలోమీటర్లకు రెండు వాహనాలు మాత్రమే ఉన్నాయి. పోలీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీ వాహనాలు 53 కి.మీ పరిధిలో సుమారు 6 తిరుగుతున్నాయి. హైవేలో ఉన్న 1033 రెండు అంబులెన్స్‌లను టోల్‌ప్లాజాలోనే ఉంచడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం అవుతుంది.

ఈ ప్రాంతాల్లో ఇబ్బంది..

● యర్నగూడెం వద్ద ఆర్ ఓవర్, ఏ6 గ్రాండ్ రెస్టారెంట్, గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర కొత్తగా ఆరు దుకాణాలు వెలిశాయి. డైమండ్ జంక్షన్‌లోని గోల్డెన్ ఫిష్, మరో నాలుగు టీ దుకాణాలు, దుద్దుకూరులో రెండు రెస్టారెంట్లు, మరో ఎనిమిది టీ, అల్పాహారం దుకాణాలు ఉన్నాయి

● గోపీపట్నం, కొవ్వూరు మండలం పంగిడి మధ్యలో ఐదు హోటళ్లు, మరో ఐదు టీ దుకాణాలు, ఐదు మెకానిక్ షెడ్లు ఉన్నాయి.

● నల్లజర్ల మండలంలోని పుల్లలపాడు, నల్లజర్ల, అచ్చెన్నపాలెం, అనంతపల్లి, వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద అధికరంగా దుకాణాలు, హోటల్స్, దాబాలు ఉన్నాయి.



ఏర్పాట్లపై ఎస్పీ నరసింహకిషోర్‌తో చర్చిస్తున్న కలెక్టర్ కీర్తి చేకూరి

‘పుష్కర’ ప్రయోగానికి ఏర్పాట్లు

నమూనా ఘాట్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ శివరాత్రికి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం సరస్వతి, మార్కెండేయ, పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. ఎస్పీ నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో ఏర్పాట్లపై చర్చించారు. ముందుగా నమూనా ఘాట్ నిర్మించాలని సూచించారు. నగరపాలక సంస్థ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో ఘాట్‌ను యుద్ధప్రాతిపాదికన సిద్ధం చేయాలన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా రూటు మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. భక్తుల రాకపోకలపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఎస్ఈ గోపినాథ్, పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

కదులుదాం.. కసరత్తులు చేద్దాం

చలిపులి తగ్గిన నేపథ్యంలో దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత

ఆదివారం ప్రత్యేకం

ఏడాది పొడవునా వ్యాయామం చేసేవారు సైతం చలికాలంలో కాస్త బద్ధకిస్తుంటారు. కొద్దిరోజులు ఆగి మొదలు పెడదాములే అనుకుంటారు. దీనివల్ల శరీరాకృతుల్లో తేడాలొస్తాయి. ‘ప్రస్తుతం చలి పులి తగ్గిపోయింది. ఇప్పటినుంచే కసరత్తులకు సమయం కేటాయించాలి.’ అని ఫిట్‌నెస్ నిపుణులంటున్నారు. వారంలో నాలుగైదు రోజులైనా చేస్తే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండొచ్చు. -ఈనాడు, కాకినాడ

కాకినాడలోని ఓపెన్ జిమ్‌లో వ్యాయామం

రోజూ ఫిట్‌నెస్ కేంద్రాలకు వెళ్లేవారు (సుమారు) :	ఉమ్మడి జిల్లాలో ఫిట్‌నెస్ కేంద్రాలు, స్టూడియోలు :
6200	64

ఓపెన్ జిమ్‌లు వినియోగించుకోండి..

రాజమహేంద్రవరం, కాకినాడ నగర పాలక సంస్థల పరిధిలో సుమారు 105 వరకు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేశారు. ఉద్యానాలు, కమ్యూనిటీ స్థలాల్లో ఇవి ఉన్నాయి. అమలాపురం, రామచంద్రపురం, తుని, పిఠాపురం, పెద్దాపురం పురపాలక సంఘాల పరిధిలోనూ ఒకటి నుంచి రెండు ఉన్నాయి. ఫీజులు చెల్లించవసరం లేదు. ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు.

మొదలుపెట్టండిలా..

నడక: ప్రతి రోజూ 30 నిమిషాలు వేగంగా నడవాలి. కాళ్లతో సమానంగా చేతులు కదలాలి. దీనివల్ల 150-200 కేలరీలు ఖర్చవుతాయి. ఫోను మాట్లాడకుండా.. సంగీతం వింటూ నడిస్తే మానసికంగానూ మంచి ప్రయోజనం.

యోగాసనాలు: పార్కులోని పచ్చని మైదానంలో యోగాసనాలు వేస్తే బాగుంటుంది. సూర్య నమస్కారాలు, ఇతర ఆసనాలు ఇద్దరు ముగ్గురు కలిపి సాధన చేయొచ్చు. వీలుకాకుంటే ఇంట్లోనైనా మంచిదే.

కార్డియో: గుండె ఆరోగ్యానికి మేలు.. పరుగు, జాగింగ్, సైక్లింగ్, ఈత, నృత్యం కనీసం 20 నిమిషాలు చేస్తే మంచి ఫలితం. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కేలరీలు వేగంగా కరుగుతాయి. శ్వాస తీసుకునే శక్తి పెరుగుతుంది.

ట్రెడ్‌మిల్: నడక కోసం బయటకు వెళ్లలేనివారు ఇంట్లో, లేదా కమ్యూనిటీ జిమ్‌లో చేయొచ్చు. నడక, పరుగుబట్టి 200-300 కేలరీలు ఖర్చవుతాయి.

జంపింగ్ జాక్స్: నడుము చుట్టూ కొవ్వు తగ్గించడానికి రోజూ చేయాలి. ప్రారంభంలో 20 జంప్స్ మొదలు పెట్టి రోజూ పెంచుకుంటూ వెళ్లాలి. బస్కీలు రోజూ 30-50 తీయడం వల్ల హృదయ స్పందన రేటు బాగు.

వయసు బట్టి సాధన..



మనం రోజువారీ తినే ఆహారంలో తీసుకున్న కేలరీలు ఖర్చవుతుండాలి. శారీరక శ్రమను మించింది లేదు. ఇప్పుడంతా కంప్యూటర్ల ముందు కూర్చొన్న ఉద్యోగాలే. వీరు తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. లేకుంటే ఊబకాయులుగా మారిపోతారు. వారంలో నాలుగైదు రోజులు ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తే ఆరోగ్యంగా ఉంటారు. వయసును బట్టి కసరత్తులు ఎంపిక చేసుకోవచ్చు. అందరూ ఒకేలా చేయాలని లేదు. - జి.త్రినాథ్, ఫిట్‌నెస్ ట్రైనర్, తుని

మార్చి 31లోగా నూతన టెర్మినల్ పూర్తి

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

కోరుకొండ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం విమానాశ్రయంలో జరుగుతున్న నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులను మార్చి 31లోగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆదేశించారు. విమానాశ్రయం అడ్మిన్ బ్లాకులో శనివారం ఆయన విమానాశ్రయం ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా ఉండేలా పనులు చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో విమానాశ్రయాన్ని మరింతో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. నూతన టెర్మినల్ భవనం అందుబాటులోకి వస్తే పర్యాటకం, ఆర్థికాభివృద్ధి, ప్రాంతీయ సర్వీసులకు సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాసు, రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి, ఏపీడీ ఎన్‌కే శ్రీకాంత్, టెర్మినల్ ఈడీ కె.రామాచారి, ఇంజినీరు పి.ప్రీతా, డీజీఎంలు వి.శ్రీనివాస్, ఆర్ఎస్ఎం మూర్తి తదితరులు పాల్గొన్నారు.

సమీక్షిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, చిత్రంలో ఎమ్మెల్యేలు బత్తుల, ఆదిరెడ్డి ,రుడా ఛైర్మన్ బీవీఆర్

M.Sc. Nursing Admission Notification
Few Admissions for Management Quota available for year 2025-26
1. Master of Nursing in Child Health Nursing - 2 seats
2. Master of Nursing in Community Health Nursing n 2 seats
Mother Theresa College of Nursing
Sagar Complex, Dairy Farm, KAKINADA-533 001
Cont: 94928 02345, 92472 55155

ధనలక్ష్మి పాహిమాం

రాజానగరం, న్యూస్‌టుడే: చక్రద్వారబంధం గ్రామంలోని దేవీచౌక్ 19వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. దేవీచౌక్ వద్ద ఉదయం ఆరు గంటలకు చండీ హోమం, అమ్మవారికి క్షీరాభిషేకం, మృత్యుంజయ స్వామికి అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని ధనలక్ష్మి అవతారంగా సుమారు రూ.15వేలు విలువైన నోట్లతో అలంకరించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనాలు చేసుకున్నారు.

సామూహిక కుంకుమార్చనలు

రాజానగరం మండలంలోని పాతతుంగపాడులో కొలువైన కనక దుర్గమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, లక్ష్మీహోమం చేశారు. 1,000 మంది మహిళలతో సామూహిక కుంకుమపూజ చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. – న్యూస్‌టుడే, రాజానగరం

50 మంది మహిళలకు ఉపాధి శిక్షణ

రాజానగరం, న్యూస్‌టుడే: మండలంలోని నందరాడ గ్రామంలో మగ్గం వర్క్‌పై డా. వినయ్ సుంకర ఫౌండేషన్ వారు నిర్వహించిన రెండు నెలల శిక్షణ శనివారంతో ముగిసింది. నేర్చుకున్న 50 మంది మహిళలకు ఫౌండేషన్ అధినేత సుంకర వెంకటేశ్వరరావు, మేనేజింగ్ ట్రస్టీ సుంకర వీరాస్వామి, ప్రదీప్ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. జంగిలి కుమారి శిక్షకురాలిగా వ్యవహరించారు. శ్రీసత్య, నాగమణి, తేజ, మీనా, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

తితిదే ఛైర్మన్‌ను కలిసిన నాయకులు

గోకవరం, న్యూస్‌టుడే: తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడును తంటికొండకు చెందిన తెదేపా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక వద్ద తితిదే బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించే వేంకటేశ్వరుని కల్యాణంలో పాల్గొనేందుకు ఆయన రాజమహేంద్రవరం చేరుకున్నారు. దీంతో తంటికొండ దేవస్థానం ఛైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ఇతర నాయకులు రాజమహేంద్రవరంలో ఆయనను కలిసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

గాడాలలో యూనియన్ బ్యాంకు శాఖ ప్రారంభం

నూతన శాఖను ప్రారంభిస్తున్న వాసప్ప

కోరుకొండ, టి.నగర్: గాడాల గ్రామంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నూతన శాఖను శనివారం జోనల్ మేనేజరు (విశాఖపట్నం డీన్) డాక్టర్ హెచ్‌టి వాసప్ప ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకు సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో శాఖను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ అన్ని రకాల బ్యాంకు సేవలు పొందవచ్చన్నారు. బ్యాంకు సేవింగ్ ఖాతా, డిపాజిటు ఖాతా, బీమా పథకాలు, విద్యా, బంగారు, వ్యవసాయం, వాణిజ్య, గృహ నిర్మాణాలకు సంబంధించి అన్ని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం రీజనల్ మేనేజరు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ చుట్టపక్కల గ్రామాల ప్రజలు ఈ శాఖను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చక్కగా తయారై.. చకచకా పద

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య పాఠాలు

రాజానగరం, సీతానగరం, న్యూస్‌టుడే: ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటారు. పరిశుభ్రతతోనే అది సాధ్యం. చిన్నప్పటి నుంచే దానిని అలవాటు చేయాలి. అందుకోసం కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలలో ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం రాష్ట్రంలోని కేంద్రాలన్నిటికీ ప్రత్యేక కిట్లు సరఫరా చేసింది. వీటితో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు.

రాజానగరంలో వ్యక్తిగత పరిశుభ్రత నేర్పుతున్న అంగన్‌వాడీ కార్యకర్త

ఏం నేర్పిస్తారు..

చిన్నారుల దైనందిన కార్యక్రమం రోజూ ఇలా ప్రారంభమవుతుంది. గోళ్ల కత్తిరించుకోవడం, స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడం నేర్పిస్తారు. తల దువ్వుకోవడం, ముఖానికి పౌడర్ రాసుకోవడం వంటి చిన్న పనులతో వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేలా చర్యలు తీసుకుంటారు. క్రమం తప్పకుండా పిల్లలు కేంద్రానికి వచ్చేలా చేస్తారు.

ఐసీడీఎస్ పరిధిలో పిల్లలు

మండలం	3-6 ఏళ్లు	6-9 ఏళ్లు
రాజానగరం	1,870	2,784
గ్రామీణం	2,403	4,425
కడియం	1,715	1,879
సీతానగరం	1,451	1,677
కోరుకొండ	1,630	1,741

కార్యకర్తలకు, సహాయకులకు బాధ్యతలు..

ముస్తాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు అప్పగించారు. పిల్లలను సాదరంగా ఆహ్వానించడం, కిట్లలోని దువ్వెన, అద్దం, పౌడర్, నెయిల్ కట్టర్ వినియోగించేలా చేస్తారు. వారిని ముస్తాబు చేసి మిగిలిన కార్యక్రమాలు, తరగతులు నిర్వహిస్తారు.

ఆరోగ్యకర సమాజమే లక్ష్యం..

వివిధ కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రతపై అవగాహన తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆరోగ్యకర సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం దీనిని అమలు చేస్తుంది. దీంతో భవిష్యత్తులో చిన్నారులకు ఎంతో మేలు జరుగుతుంది. వారి జీవనశైలిలో మార్పు వస్తుంది. ప్రభుత్వం మంజూరు చేసిన సామగ్రిని ఆయా కేంద్రాలకు సరఫరా చేస్తున్నాం.
– జి.గౌరీ, సీడీపీవో, రాజానగరం ప్రాజెక్ట్

చైతన్యంతోనే బాల్యవివాహాల నియంత్రణ

బొమ్మూరు, న్యూస్‌టుడే: గ్రామ, మండలస్థాయిలో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పరిశీలన చేసి బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమశాఖ పీడీ టి.శ్రీదేవి సూచించారు. హుకుంపేట ఎంపీడీవో కార్యాలయంలో బాల్య వివాహాల నియంత్రణపై గ్రామ, మండలస్థాయి సభ్యులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సీడీపీవో గౌరమ్మ మాట్లాడుతూ ఛైల్డ్ ప్రొటెక్షన్ చట్టం గురించి తెలిపారు. డీసీపీ యూనిట్ కౌన్సిలర్ అభి జాగ్రత్తలు చెప్పారు. లీగల్ అడ్వైజర్ గౌరీ, ఎంఈవో తులసీదాస్ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పీడీ శ్రీదేవి

ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి

వి.ఎల్.పురం: వ్యవసాయం, పౌల్ట్రీ, ఆక్వా, నర్సరీ, పర్యాటకం వంటి రంగాల్లో జిల్లాకు ఉన్న సహజ వనరులను ఉపయోగించి ఉపాధి అవకాశాలు, అదనపు ఆదాయం సృష్టించడంపై దృష్టిసారించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. శనివారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కార్యశాలలో స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వీఈఆర్ ప్రాజెక్టుల పురోగతి, జిల్లాస్థాయి అమలు విధానాలపై సమగ్రంగా సమీక్షించారు. 2032 నాటికి జీడీపీ వృద్ధి సాధనలో జిల్లా సహకారం కీలకమన్నారు.

పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు

శ్యామలా సెంటర్: 2026-27 విద్యా సంవత్సరంలో ఆర్‌టీఐ చట్టం ప్రకారం జిల్లాలో స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.సుభాషిణి ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 10లోపు దరఖాస్తులను సమీప మండల విద్యాశాఖ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు.

పనులు అడ్డుకుంటే చర్యలు తప్పవు

కాలనీవాసులతో గ్రామసభ నిర్వహిస్తున్న అధికారులు

గోకవరం, దేవీపట్నం, న్యూస్‌టుడే: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వాటిని అడ్డుకుంటే చర్యలు తప్పవని గోకవరం, దేవీపట్నం తహసీల్దార్లు రామకృష్ణ, సత్యనారాయణ తెలిపారు. వంద మంది నిర్వాసితులకు కృష్ణునిపాలెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పట్టాలు అందించి, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సొమ్మును వారి ఖాతాలలో జమచేశారు. దీంతో వారు ఇళ్ల నిర్మాణ పనులను చేపడుతున్నారు. కాలనీలో మౌలిక అవసరాల నిమిత్తం ఈ స్థలాన్ని వదిలేయాలంటూ కొందరు ఈ పనులను అడ్డుకోవడంతో తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించేందుకు శనివారం కాలనీలో గోకవరం, దేవీపట్నం తహసీల్దార్లు గ్రామసభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. స్థలాలు అందించడంతోనే వారు ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారన్నారు. మీకు ఏమైనా సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందాలే తప్ప ఈ విధంగా పనులను అడ్డుకుంటే చర్యలు తప్పవన్నారు.

నేడు రాజానగరంలో మెగా ఉద్యోగ మేళా

రాజానగరం: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం రాజానగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 60 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3వేల మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యమన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలు కలిగిన వారు హాజరు కావచ్చన్నారు. అభ్యర్థుల ప్రతిభను బట్టి ఎంపిక చేసి, అక్కడే నియామక పత్రాలు ఇస్తారన్నారు. ఐటీ, సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, ఫార్మసీ, సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, టీచింగ్, నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్, డ్రైవర్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాలలో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు.

పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి ఉద్యమం

వి.ఎల్.పురం: రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించడానికి సిద్ధమవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. రామచంద్రరావు తెలిపారు. శనివారం రాజమహేంద్రవరంలోని కాశీభట్ల రామ సూర్యనారాయణ ఉద్యోగుల భవనం ఆవరణలో ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశం ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు గిరిప్రసాద్‌వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. రామచంద్రరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అడ్‌హాక్ కమిటీ ఛైర్మన్‌గా మల్లికార్జునరావు.. ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం సమావేశంలో జిల్లా అడ్‌హాక్ కమిటీని నియమించారు. ఛైర్మన్‌గా విశ్రాంత వ్యవసాయ సహాయక సంచాలకుడు(ఏడీఏ) మల్లికార్జునరావు, ఎన్నికల పరిశీలకుడిగా గిరిప్రసాద్‌వర్మ, ఎన్నికల అధికారిగా అంజలిని నియమించారు.

నేడు తెదేపా శ్రేణుల ర్యాలీ

కోరుకొండ, న్యూస్‌టుడే: జిల్లా తెదేపా అధ్యక్షుడిగా బీవీఆర్ వెంకటచౌదరి ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో బూరుగుపూడి గేటు దగ్గర తెదేపా కార్యాలయం నుంచి రాజమహేంద్రవరంలోని చెరుకూరి కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ జరుగుతుందని సీనియరు నాయకుడు అడపా వీరబాబు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై గాడాల, క్వారీమార్కెట్ జంక్షన్, లాలాచెరువు మీదుగా ర్యాలీ జరుగుతుందన్నారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన వలసిందిగా కోరారు.

9న ప్రాంగణ ఎంపికలు

దేవీచౌక్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఈ నెల 9న బహుళజాతి సంస్థ దివీస్ ల్యాబ్స్‌లో ట్రైనీ సూపర్ వైజర్స్, గ్రాడ్యుయేట్ అప్రంటీస్ పోస్టులకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్‌కే ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఉదయం 10 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలు, పాస్‌పోర్టు ఫొటోలతో హాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు కళాశాల జేకేసీలో సంప్రదించాలన్నారు.

పారిశ్రామిక అభివృద్ధికి వినతి

కడియం, న్యూస్‌టుడే: రానున్న రోజుల్లో తెదేపా క్యాడర్‌లో నూతన జోష్ నింపేందుకు మంగళగిరిలో తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యశాల కీలకంగా మారుతుందని ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు ఐక్యకార్యాచరణతో ముందుకెళ్లేలా మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారన్నారు. రాజమహేంద్రవరం గ్రామీణంలో పారిశ్రామిక వాడల అభివృద్ధితో పాటు భవిష్యత్తు కార్యాచరణకు పలు అంశాలపై మంత్రితో చర్చించినట్లు సత్యనారాయణ తెలిపారు.

మిఠాయి దుకాణం యజమాని అదృశ్యం

కడియం: యువకుడి అదృశ్యంపై కడియం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కడియం మండలం పొట్టిలంకకు చెందిన పాటి నందకుమార్(28) జాతీయ రహదారి సమీపంలో ఓ మిఠాయి దుకాణం నిర్వహిస్తున్నారు. ఈనెల 3న బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. అతని తండ్రి కడియం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. హెచ్‌సీ సురేశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం

2,777 మంది హాజరు

శ్యామలాసెంటర్: ఇంటర్ ప్రయోగ పరీక్షలు శనివారం జిల్లాలో 38 కేంద్రాల్లో జరిగాయని ఆర్ఐవో ఐ. శారద తెలిపారు. ఉదయం 1457, మధ్యాహ్నం 1320 మంది చొప్పున హాజరయ్యారన్నారు.

బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన

సీతానగరం(కోరుకొండ): మండలంలోని బొబ్బిల్లంక ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాల నియంత్రణపై శనివారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ చట్టం, ఉచిత న్యాయ సహాయం పొందే విధానంపై అవగాహన కల్పించారు. కౌన్సిల్ సభ్యుడు గమిని ఉదయ్ కుమార్, నూలు విలియం చెర్రీ బాలికలు ఎదుర్కొనే సమస్యలపై చైతన్యం కల్పించారు. ప్రధానోపాధ్యాయుడు కోలా సత్యనారాయణ, వాలంటీర్లు వసంత రాయుడు, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అడ్డగోలు తవ్వకాలు.. అధికారుల తనిఖీలు

కడియం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలోని కాతేరు ఇసుక రీచ్ వద్ద జిల్లా మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు శనివారం దాడులు చేశారు. స్థానిక డిసిల్టేషన్ ఇసుక రీచ్ వద్ద మూడు బోట్లలో ఇసుక ఆనవాళ్లు లభించడంతో డ్రెడ్జింగ్‌కు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నట్లు గుర్తించి, వాటని సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. వీటి సమీపంలో ఇసుక గుట్టలను పరిశీలించి కొలిచారు. బోట్లు, సుమారు 642 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి, జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు, తదితరులు పాల్గొన్నారు.

స్వాధీనం చేసుకున్న బోట్లతో మైనింగ్, ఇరిగేషన్ శాఖల అధికారులు

శ్రీవారికి నక్షత్ర హారతి

రాజమహేంద్రవరం సాంస్కృతికం: రాజమహేంద్రవరం నల్లమందు వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్‌కు అభిషేకం, వివిధ రకాల పూలతో అలంకారం జరిపించారు.

దరఖాస్తు చేశారా?

◆ తపాలా శాఖలో 28,636 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
చివరి తేదీ: 16.02.2026

◆ బీఈసీఐఎల్‌లో 154 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు
చివరి తేదీ: 2026, ఫిబ్రవరి 18

కరెంట్ అఫైర్స్

మాదిరి ప్రశ్నలు

◆ దేశీయ, అండర్ 19 క్రికెట్‌లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు 14 ఏళ్ల వర్ధమాన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు?

జ: రాష్ట్రీయ బాల పురస్కార్ (క్రీడలు, కళలు, సైన్స్, సామాజిక సేవ, పర్యావరణం, ధైర్యం తదితర రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 5 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.)

◆ 2026–29 కాలానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికయ్యారు? (డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన డెబోరా జిల్లె నియమితులయ్యారు.)

జ: పీవీ సింధు

◆ వినియోగదారుల భద్రత, ఉత్పత్తి నాణ్యతను బలోపేతం చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దేశంలోనే తొలిసారిగా ప్రతిపాదించిన అగరబత్తి ప్రమాణం ఏది? (2025లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిసెంబరు 24న మొదటి అగరబత్తిల ప్రమాణాన్ని ప్రకటించారు.)

జ: ఐఎస్ 19412 : 2025

◆ సెన్ జనరేషన్ బ్యూరో (బీబీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025, నవంబరు చివరినాటికి భారత్‌లో ఎంతమంది బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు?

జ: 100.37 కోట్లు

మరింత సమాచారం

ఈనాడు ప్రతిభ
◆ https://pratibha.eenadu.net ◆ https://eenadupratibha.net
విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

తెగులు తెచ్చే సూక్ష్మ జీవరసం!

పరిసరాలతో పాటు మనుషుల శరీరంలోనూ ఉండే అత్యంత సూక్ష్మజీవులు వైరస్‌లు. ఇవి జీవ క్రియలు లేని జీవులు. ఎక్కువశాతం వ్యాధికారకాలు. అన్నిరకాల జీవులు, జీవపదార్థాలపై దాడి చేసి జీవించగలిగిన పరాన్నజీవులు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, వికారం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు పోలియో, రేబిస్, మెదడు వాపు, బర్డ్ ఫ్లూ, ఎయిడ్స్, కరోనా లాంటి ప్రమాదకర రోగాలకు, పంటలకు సోకే వివిధ తెగుళ్లకు ఈ వైరస్‌లే కారణం. సులువుగా వ్యాపిస్తూ, అత్యంత వేగంగా పునరుత్పత్తి జరిపే వైరస్‌లపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. వాటి నిర్మాణం, పరిమాణం, ఆకారం, రసాయన కూర్పు, ఆధారంగా వాటిలోని రకాలు, అవి మనుషులతోపాటు మొక్కల్లో కలిగించే వ్యాధుల గురించి తెలుసుకోవాలి.



జనరల్ స్టడీస్ – బయాలజీ

వైరస్

లాటిన్ భాషలో వైరస్ అంటే విషపదార్థం అని అర్థం. ఇవి బ్యాక్టీరియాల కంటే చిన్నవి. వీటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడటం సాధ్యమవుతుంది. బైజరింక్ అనే శాస్త్రవేత్త వైరస్‌లను 'తెగులు తెచ్చే జీవద్రవం' అని పేర్కొన్నారు. వాల్టర్ రీడ్ అనే శాస్త్రవేత్త ఎల్లోఫీవర్ వ్యాధి వైరస్ వల్ల వస్తుందని కనుక్కున్నారు. మనుషులకు సంక్రమణ చేసే వైరస్ గురించి ట్వార్ట్ తెలిపాడు.

వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్‌లను విశిష్టమైన ప్రత్యేక లక్షణాలున్న వ్యాధికారక జీవులుగా పేర్కొనవచ్చు. వీటికి కణ నిర్మాణం ఉండదు. కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవుల కణనిర్మాణానికి భిన్నంగా వైరస్‌లు ఉంటాయి. వీటి కణంలో కణాంగాలైన కేంద్రకం, మైటోకాండ్రియా, రైబోజోమ్‌లు లాంటివి ఉండవు.

నిర్మాణం: వైరస్‌లు సరళ నిర్మాణంతో ఉంటాయి. వీటిలో 1) కేంద్రకామ్లం 2) ప్రొటీన్ తొడుగు అని రెండు భాగాలు ఉంటాయి. కేంద్రకామ్లం మధ్యలో ఉండి దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి న్యూక్లియోక్యాప్సిడ్ అని పిలుస్తారు. కేంద్రకామ్లం, ప్రొటీన్ ఉండటం వల్ల వైరస్‌లను 'న్యూక్లియో ప్రొటీన్ రేణువులు' అంటారు. ఇవి కాకుండా కొన్ని వైరస్‌లలో ఎంజైమ్‌లు, లిపిడ్‌లు, లైపో ప్రొటీన్లు ఉంటాయి. క్షీరదాల్లో వ్యాధులను కలిగించే



అనేక వైరస్‌లలో ప్రొటీన్ తొడుగు బయట ఉన్న పొరను 'ఎన్వలప్' లేదా 'పరిమేయ త్వచం' అంటారు. వైరస్ కేంద్రకామ్లం చుట్టూ ఉన్న ప్రొటీన్ తొడుగును 'క్యాప్సిడ్' అంటారు. దీనివల్ల వైరస్‌లకు ఒక ప్రత్యేకమైన ఆకారం ఏర్పడుతుంది. ఇది కేంద్రకామ్లానికి రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రొటీన్ ఆతిథేయిలోకి వైరస్‌లు ప్రవేశించినప్పుడు ప్రతిరక్షక ధర్మంగా కూడా పనిచేస్తుంది. క్యాప్సిడ్ ప్రొటీన్ తొడుగులో ఉండే ప్రొటీన్ ఉపప్రమాణాలను 'క్యాప్సోమియర్‌లు' అంటారు.

వైరస్‌లలో జన్యుపదార్థం

వైరస్‌లలో ఆర్ఎన్ఏ, డీఎన్ఏ జన్యుపదార్థంగా పనిచేస్తాయి. వైరస్‌ను బట్టి ఆర్ఎన్ఏ, డీఎన్ఏల్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఆర్ఎన్ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను ఆర్ఎన్ఏ వైరస్‌లు అంటారు. ఇది ఒకే పోచ ఆర్ఎన్ఏ లేదా రెండు పోచల ఆర్ఎన్ఏగా ఉండొచ్చు. డీఎన్ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను 'డీఎన్ఏ వైరస్‌లు' అంటారు. ఇది ఒక పోచ డీఎన్ఏ లేదా రెండు పోచల డీఎన్ఏగా ఉండొచ్చు. మొక్కలపై వ్యాధులు కలిగించే వైరస్‌లలో ఆర్ఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్‌లు, డాహ్లియా మొజాయిక్ వైరస్ లాంటి మొక్కల వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. సాధారణంగా జంతువులపై దాడిచేసే వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ పోలియో వైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్, రేబిస్ వైరస్, మీజిల్స్ వైరస్, ఎబోలా వైరస్ లాంటివాటిలో జన్యుపదార్థంగా ఆర్ఎన్ఏ ఉంటుంది.

వైరస్‌ల రకాలు: ఆతిథేయి కణంపై దాడి చేసే స్వభావాన్ని బట్టి వైరస్‌లను పలు రకాలుగా విభజించారు. అవి..

1) బ్యాక్టీరియోఫేజ్‌లు - బ్యాక్టీరియా కణంపై దాడి చేస్తాయి.
2) ఫైటోఫేజ్‌లు - మొక్కల కణాలపై దాడి చేస్తాయి.
3) జూఫేజ్‌లు - జంతువుల కణాలపై దాడి చేస్తాయి.
4) మైకోఫేజ్‌లు - శిలీంధ్ర కణాలపై దాడి చేస్తాయి.
5) ఫైకోఫేజ్‌లు - శైవల కణాలపై దాడి చేస్తాయి.
6) సయనోఫేజ్‌లు - నీలిఆకుపచ్చ శైవలాలపై దాడి చేస్తాయి.
7) జైమోఫేజ్‌లు - ఈస్ట్ కణాలపై దాడి చేస్తాయి.



వైరస్‌ల ఆకారం: వైరస్‌లు అనేక ఆకారాల్లో ఉంటాయి. అవి..

1) దండాకారం - టొబాకో మొజాయిక్ వైరస్
2) తోక కప్ప ఆకారం - బ్యాక్టీరియోఫేజ్
3) బుల్లెట్ ఆకారం - రాబ్డో వైరస్
4) దీర్ఘచతురస్రాకారం - వాక్సీనియా వైరస్
5) బహుభుజి - అడినో వైరస్
6) గుండ్రని ఆకారం - పోలియో

నిర్వచనం

ఆతిథేయి కణంలోని జీవరసాయన ప్రక్రియలను తనకు అనుకూలంగా మార్చుకుని పిల్ల వైరస్‌లను ఉత్పత్తి చేసుకునే వ్యాధికారక అతి సూక్ష్మజీవులే వైరస్‌లు. – (పెల్జార్, శాస్త్రవేత్త)

వైరస్‌ల వల్ల మొక్కల్లో కలిగే వ్యాధులు



వ్యాధి పేరు	కలగజేసే వైరస్
పొగాకు మొజాయిక్ వ్యాధి	పొగాకు మొజాయిక్ వైరస్
వంకాయ చిన్నఆకుల వ్యాధి	వంకాయ చిన్న ఆకుల వైరస్
టమాటో ఆకుముడత వ్యాధి	టమాటో ఆకుముడత వైరస్
బొప్పాయి మొజాయిక్ వ్యాధి	బొప్పాయి మొజాయిక్ వైరస్
బంగాళాదుంప స్వల్ప మొజాయిక్ వ్యాధి	బంగాళాదుంప X వైరస్
నిమ్మ ట్రిస్టేజా వ్యాధి	నిమ్మ ట్రిస్టేజా వైరస్

ప్రత్యుత్పత్తి: వైరస్‌లు కణం బయట ప్రత్యుత్పత్తిని చూపవు. ఆతిథేయి కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇవి ఆతిథేయి కణాన్ని మొదట అంటిపెట్టుకుని కణంలోకి తమ జన్యుపదార్థాన్ని పంపిస్తాయి. దీని తర్వాత ఆతిథేయి కణాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని వైరస్‌ల భాగాలను విడివిడిగా తయారు చేసుకుంటాయి. ఇవన్నీ కలిసి పిల్ల వైరస్‌లుగా మారి ఆతిథేయి కణం నుంచి బయటకు వస్తాయి.

వైరస్‌లు-ప్రత్యేకతలు: ◆ వీటిలో కేంద్రకామ్లం, దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది. ◆ వైరస్‌ల కణంలో కణాంగాలు ఉండవు. ◆ శ్వాసక్రియ, పెరుగుదల, పోషణ లాంటివి ఉండవు. ◆ కణం బయట ఇవి నిర్జీవులుగా ఉండి, ఆతిథేయి కణంలోకి వెళ్లిన తర్వాత సజీవంగా మారతాయి. ◆ ఆతిథేయి కణంలోకి ఇవి ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే ప్రవేశిస్తాయి. ◆ ఇవి సజీవులకు, నిర్జీవులకు వంతెన లాంటివి. ◆ వైరస్‌లు బ్యాక్టీరియాలతో సహా అన్ని జీవులపై దాడి చేయగలవు. ◆ వైరస్ కేంద్రకామ్లాల లక్షణాలు పిల్లజీవులకు సంక్రమించి, ఉత్పరివర్తనం జరుగుతుంది. వీటివల్లనే వైరస్‌లను సజీవులని చెప్పవచ్చు. ◆ ఆతిథేయి కణం వెలుపల ఇవి నిర్జీవ స్ఫటికాలుగా ఉంటాయి.



రచయిత: డాక్టర్ బి. నరేష్

SENIOR INTER ENGLISH

ON HIS HAVING ARRIVED AT THE AGE OF TWENTY THREE - JOHN MILTON

PARAGRAPH ANSWERS — 4 Marks

1. 'Time and tide wait for none' is an old saying. Discuss this in the context of the poem "On His Having Arrived at the age of Twenty Three".

A: John Milton (1608 - 1674) was a great poet in English Literature, known for his Grand Style in composing grandeur poems. His well composed poem Paradise Lost is a timeless classic as an epic.

The present poem "On His Having Arrived at the age of Twenty Three" is a devotional sonnet and his autobiographical. It glorifies God for showing mercy upon His creation. Milton uses this sonnet to symbolize his journey from doubt to self-discovery. Milton asserts the importance of time in our lives. If things like money and vehicles are lost, we can get them back with efforts, whereas we can not get back even a single moment of time, if once it is lost though we she'll down bundles of currency notes. It reminds us of the dictum that 'The time and tide wait for none'. The poet regrets for wasting the prime time of his age without producing any work of writing in the service of God. He feels so sad for not being recognized by the world, though he is mentally matured. He realises later that what is lost is lost forever and he should not waste his precious future at least here afterwards. He starts his journey as a poet, choosing poetry as the best mode to praise his task-master. The lateral realization makes the poet become a versatile genius to compose such great poems, and thus he has attained immortality as a poet through his poetry and his service to God.

Practice Questions — 4 Marks

ANNOTATIONS

1. How soon hath Time, the subtle thief of youth,
Stol'n on his wing my
Three and twentieth
year!

Final Exams-2026 IMPORTANT Q & A

2. And inward ripens do that much less appear,
That some more timely happy spirits
endu'th.

3. All is, if I have grace to use it so
As ever in my great task
-master's eye.

For more IMP Q & A

Writer: SHAIK ABDUL ZILANI

నయన మనోహరం.. నృత్యాభినయం

రాజమహేంద్రవరం ఆనంకళాకేంద్రంలో శ్రీగాయత్రీ నృత్య కళానికేతన్ నాట్యాచారిణి గాయత్రీ పట్నాయక్ నిర్వహణలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలతో ఆకట్టుకున్నారు. – న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

మార్చిలో నన్నయ స్నాతకోత్సవం

● పట్టాలు పొందేందుకు దరఖాస్తుల ఆహ్వానం

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం మార్చిలో నిర్వహించనున్నట్లు వీసీ ఎస్.ప్రసన్నశ్రీ శనివారం తెలిపారు. 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలలో రెగ్యులర్ పీజీ, పీజీ డిప్లొమా, పీజీ ప్రొఫెషనల్, డిగ్రీ కోర్సులు చేసిన అభ్యర్థులు పట్టాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం శివారులోని నన్నయ విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణం, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలతో పాటు అనుబంధ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు వేడుకకు రావాలన్నారు. డిసెంబరు 31 లోగా పీహెచ్‌డీ డిగ్రీలు పొందిన అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారన్నారు. ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు చేసిన వారు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ విద్యార్థులు రూ. 1,400, పీహెచ్‌డీ అభ్యర్థులు రూ.3,000 మొత్తంతో డీడీ తీసి ఈనెల 12లోగా పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ లేదా యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను సంప్రదించాలన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బత్తుల, ధర్మకర్త రంగరాజభట్టర్, ఈవో త్రినాథరావు ఇతర అధికారులు

నరసన్న ఉత్సవాలు శోభాయమానంగా చేద్దాం

కోరుకొండ, న్యూస్‌టుడే: కోరుకొండ లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలను శోభాయమానంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. ఈనెల 26న శ్రీకారం చుడుతున్న నరసన్న ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ధర్మకర్త ఎస్పీ రంగరాజభట్టర్‌స్వామి అధ్యక్షతన ఎమ్మెల్యే బత్తుల, అన్నవరం దేవస్థానం ఈవో త్రినాథరావు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు, తాగునీరు కల్పించాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బస్టాండు నుంచి కొండవరకు రహదారి విస్తరణ పనులు త్వరలోనే జరుగుతాయన్నారు. ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, అర్చకస్వాములు పాల్గొన్నారు.

శిథిల వారధి.. పట్టించుకునే వారేరీ..?

న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

నగరంలో కీలకమైన ఐ.ఎల్.టి.డి వంతెన శిథిలావస్థకు చేరింది. ప్రహరీపై మొక్కలు పెరిగి అధ్వానంగా తయారైంది. రోడ్డు అంతా పరిచినట్లుగా ఉన్న ఇసుక వాహన చోదకులను ప్రమాదాలకు గురి చేస్తోంది. సరైన నిర్వాహణ లేకపోవడంతో వంతెన మెట్లు మందుబాబులకు అడ్డాగా మారాయి. కాల్చిపారేసిన సిగరెటు పీకలు, గుట్కా ప్యాకెట్లు, ఖాళీ మద్యం సీసాలతో అపరిశుభ్రంగా ఈ ప్రాంతం మారింది.

ఎంతో కీలకం అయినా..

గ్రామీణ ప్రాంతాలైన బొమ్మూరు, బాలాజీపేట, హుకుంపేట తదితర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే వారికి ఈ వంతెన ఎంతో కీలకం. నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు దీనిపై రాకపోకలు సాగిస్తుంటారు.

పెరిగిపోయిన మొక్కలు

దెబ్బతిన్న పలకలు

ఇసుక లారీలతో..

ఇసుక లారీలు పెద్ద ఎత్తున వంతెనపై నుంచి ప్రమాదకరంగా పయనిస్తున్నాయి. వీటిపై కనీసం బరకం కూడా కప్పడం లేదు. దీంతో ఇసుక వాహనం వెనుక వచ్చే చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధవళేశ్వరం కాయిర్ బోర్డు సమీపం నుంచి ఇసుక లారీలు వంతెన మీదుగా జాతీయ రహదారిపైకి చేరుతుంటాయి. ఐ.ఎల్.టి.డి కూడలి నుంచి బాలాజీపేట కూడలి వరకు సుమారు కిలోమీటర న్నర మేర ఇసుక ఉంటోంది.

వంతెనపై ఇసుక ఇలా..

పాదచారులకు తప్పని వెతలు

వంతెనకుపై ఇరువైపులా పాదచారుల కోసం నిర్మించిన మార్గం శిథిలమైంది. పలకలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వంతెనపై నడిచే వారు ఇబ్బందులు పడుతున్నారు.

పేరుకుపోయిన వ్యర్థాలు

ధవళేశ్వరంలో బ్రిడ్జి రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే మురుగు కాలువలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. మురుగు రహదారులపైకి చేరుతుంది. ప్రధాన మురుగు కాలువలతో పాటు వీధుల్లోని కాలువల్లో సిల్ట్ నిలిచి, ముందుకు కదలట్లేదు. తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ధవళేశ్వరం, మోరంపూడి

9 నుంచి 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ'

గురుద్వారా, న్యూస్‌టుడే: విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే దిశగా ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీ తేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలోని 13 జిల్లాలకు చెందిన వినియోగదారులు 86884 00499 ఫోన్ నెంబర్ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. గురుద్వారా దరి సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, హెచ్చు తగ్గులు, కొత్త సర్వీసుల జారీ, సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చునన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం

బిక్కవోలు, న్యూస్‌టుడే: అనుమతులు లేకుండా చేపట్టిన గ్రావెల్ తవ్వకాలపై గనులు, భూగర్భ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బిక్కవోలు మండలం కాపవరంలోని సర్వే నంబర్ 15/1ఏలో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. గతంలో సీఈహెచ్ వెంకటేష్ పేరుతో ఉన్న లీజు కాల పరిమితి ముగిసినప్పటికీ ఇంకా తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పొక్లయిన్‌తో పాటు మూడు లారీలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బిక్కవోలు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి ఫణిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ అక్రమంగా, అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనిఖీల్లో జి.విఘ్నేశ్వరుడు, జ్యోతిర్మయి, శైలజ, మనీషా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కాపవరంలో తనిఖీ చేస్తున్న అధికారులు

రాష్ట్ర పురోభివృద్ధికి బడ్జెట్ దోహదం..: ఎమ్మెల్సీ వీర్రాజు

మండపేట, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రం పురోభివృద్ధి సాధించేందుకు వీలుగా పలు రంగాలకు నిధులు కేటాయించారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. మండపేట పట్టణంలోని నాళంవారి సత్రంలో శనివారం బడ్జెట్‌పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో మౌలిక వసతులు కల్పించిన కారణంగా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. రూ.53 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ. 12.20 లక్షల కోట్లను రైల్వే, రవాణా రంగం, పోర్టుల అభివృద్ధికి కేటాయించారని పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రంలోని రైల్వేకు రూ. 10 వేల కోట్లు కేటాయించారని, మరో రూ. 78 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. జాతీయ రహదారుల కోసం రూ. 18 వేల కోట్లు కేటాయించారని, రూ. 40 వేల కోట్లు సెమీ కండక్టర్ రంగానికి కేటాయించడంతో టెలిఫోన్, విద్యుత్తు వాహనరంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. చిన్న పరిశ్రమలకు రూ. 10 వేల కోట్లు కేటాయించారని, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి రేర్ ఎర్త్ మెటీరియల్‌కు మూడు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 3,200 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు, విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చారన్నారు. మహిళలు, పేదరిక నిర్మూలనకు జిల్లాకో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ, నియోజకవర్గం కన్వీనర్ కేవీవీ సాయిరాం, పట్టణ అధ్యక్షుడు నాళం ఫణిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

మహిళ నుంచి ఫిర్యాదు తీసుకుంటున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు

చెక్కు అందజేస్తున్న కంబాల శ్రీనివాసరావు

ఆలయాలకు రూ.7లక్షల విరాళం

సీతానగరం(కోరుకొండ), న్యూస్‌టుడే: సీతానగరం మండలంలో ఏడు ఆలయాలకు రూ. 7 లక్షల విరాళాన్ని విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు శనివారం అందజేశారు. సింగవరం, రవీంద్రనాథ్ కాలనీలోని రామాలయాలు, లంకూరులో జ్యోతిర్లింగాల ఆలయం, కృష్ణాలయం, సీతానగరం, రఘుదేవపురంలో ఆంజనేయస్వామి, లంకాలమ్మ ఆలయాలకు రూ. లక్ష చొప్పున చెక్కులు అందజేశారు.

ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి మహిళ మృతి

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: భర్తతో కలిసి దైవ దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని ఆర్యాపురానికి చెందిన పల్లి నాగలక్ష్మి(32) భర్త కుమార్‌తో కలిసి శనివారం కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలోని ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా కొమానాపల్లి వద్ద ఆమె వాహనంపై నుంచి జారి రహదారిపై పడిపోయారు. తల వెనుకభాగంలో గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

18,140 కిలోల చౌకబియ్యం స్వాధీనం

రాజానగరం: రాజానగరం మండలం జాతీయ రహదారిపై నన్నయ విశ్వవిద్యాలయం సమీపంలో రాజానగరం వైపునకు అక్రమంగా రవాణా అవుతున్న 18,140 కిలో చౌక బియ్యాన్ని స్వాధీనం చేసినట్లు ఎంఎస్‌వో బాపిరాజు శనివారం తెలిపారు. 353 బియ్యం బస్తాలు, 50 కిలోల గోనె సంచులు 42 ఉన్నాయన్నారు. బియ్యం విలువ రూ. 8,43,510 ఉంటుందని, లారీ విలువ రూ. 15 లక్షలని, మొత్తం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లారీ చోదకుడు గొల్లప్రోలుకు చెందిన అల్లు శ్రీనివాస్ అలియాస్ చిన్న, లారీ, సరకు యజమాని అదే గ్రామానికి చెందిన చోడిశెట్టి మహేష్‌గా గుర్తించామన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.

(c) eenadu

ఈ ఏడూ.. జారి పడాలా?

ఏటా మహాశివరాత్రి వేడుకలు వేలేరుపాడు మండలం కట్కూరు ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా జరుగుతాయి. శివయ్య దర్శనానికొచ్చిన భక్తులు గోదావరిలో స్నానాలు చేస్తారు. అయితే మెట్లు శిథిలావస్థకు చేరడంతో పాటు.. ఏటా వచ్చే గోదావరి వరదలకు వాటి పైకి ఒండ్రు మట్టి చేరుతుంది. ఫలితంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మట్టిని తొలగించకపోవడంతో అదుపు తప్పి జారి పడుతున్నారు. పండగ సమీపిస్తున్నా.. ఇప్పటి వరకు అధికారులు ఏర్పాట్లపై సమావేశాలు నిర్వహించలేదు. దీంతో శివరాత్రికి ఇబ్బందులు తప్పవని భక్తులు వాపోతున్నారు.

- న్యూస్‌టుడే, వేలేరుపాడు గ్రామీణ

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభా పాటవ పోటీలు నేడు

ఈనాడు డిజిటల్, భీమవరం: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాస్థాయి ప్రతిభా పాటవ పోటీలు ఆదివారం జరగనున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణంలోని సబ్ ట్రెజరీ కార్యాలయం ఎదురుగా ఉన్న పెన్షనర్స్ భవనంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాలుగు నెలలుగా 101 పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ పోటీలు జరిగాయి. ఎనిమిది డివిజన్ల నుంచి నాలుగు విభాగాల్లో ముగ్గురు చొప్పున 12 మంది మొత్తం 96 మంది జిల్లాస్థాయి పోటీలకు హాజరవుతారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకల్లా వేదిక వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.

నేనడిగేది ఏమిటి.. మీరు చెప్పేదేమిటి?

అధికారులపై మంత్రి ఆగ్రహం

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, పక్కన ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, జడ్పీ ఛైర్‌పర్సన్

ఈనాడు-ఏలూరు: 'జిల్లాలో నాసిరకం విత్తనాలు సరఫరా చేసి రైతులను మోసగిస్తున్నా.. అభివృద్ధి పేరుతో అక్రమంగా మట్టి తవ్వి తరలించుకుపోతున్నా పట్టించుకోరు. మేం అడిగితే నివేదిక కోరామంటున్నారు. వాటిపై ఈనాడులో వచ్చే వరకు అధికారులకు తెలియకపోవడం ఏమిటని' ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రావులచెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు, గత డీఆర్సీలో తీసుకున్న నిర్ణయాలు-వాటి అమలుపై శనివారం 'ఈనాడు'లో వచ్చిన కథనాలు డీఆర్సీ సమావేశంలో చర్చకు దారి తీశాయి. తొలుత మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విత్తన కంపెనీల మోసాలపై ఎన్ని కేసులు పెట్టారని జేడీ హబీబ్ బాషాను ప్రశ్నించగా నూజివీడులో రైతులకు అవగాహన సదస్సు పెట్టామని చెప్పబోగా.. 'నేను అడిగింది ఏమిటి? మీరు చెప్పింది ఏంటి? కేసులు పెట్టకపోతే ఒప్పుకోండి. వెంటనే ఎస్పీని కలవండి' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొయ్యలగూడెంలో నాసిరకం మొక్కజొన్న విత్తనాల విషయమై ఈనాడులో వచ్చే వరకు తెలియకపోవడం బాధాకరం అన్నారు.

● రావుల చెరువులో మట్టి తవ్వి తరలిస్తున్నారా.. అని జంగారెడ్డిగూడెం ఆర్డీవోను ప్రశ్నించగా.. ఫిర్యాదులు ఉన్నాయి. తహసీల్దార్‌ను నివేదిక కోరామని చెప్పగా ఇది సరైన సమాధానం కాదు. నివేదిక ఎన్నాళ్లకు వస్తుందని మంత్రి మండిపడ్డారు. గనుల శాఖ అధికారులను ప్రశ్నించగా జల వనరుల శాఖ పనులు పర్యవేక్షిస్తుందన్నారు. ఎస్ఈ మాట్లాడుతూ మట్టి తరలిస్తున్నట్లు తమకు సమాచారం ఉందనగా ఇదేం పద్ధతి అని మరింత ఆగ్రహించగా కలెక్టర్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ఇబ్బందులపై ఒక రోజు ఆ ప్రాంతానికి వెళ్లి గ్రీవెన్స్ తీసుకుని అక్కడే పరిష్కరించాలని సూచించారు.

ఎరువుల కొరత రానీయొద్దు

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మనోహర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత రానీయొద్దని ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. కల్తీ విత్తనాల కారణంగా ఏ రైతు నష్టపోకూడదని, వాటిని సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని, ఆయిల్‌పామ్, కోకో, కొబ్బరి పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆహార శుద్ధి యూనిట్లు 50 ఏర్పాటు చేశారని, మరో 60 నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏలూరులో టిడ్కో గృహాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ మహేశ్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, ప్రభాకర్, ధర్మరాజు, ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మశ్రీ, ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ అప్పలనాయుడు, వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు

ఉచిత విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలి

షెడ్యూల్డ్ కులాల కాలనీల్లో పేదల ఇళ్లకు ఉచితంగా విద్యుత్తు కనెక్షన్లు అందించాలి. గతంలో సగం పూర్తి చేసిన ఎన్టీఆర్ గృహాలకు బిల్లులు చెల్లించాలి. ఒకే ఇంటి నిర్మాణంపై రెండు సార్లు బిల్లులు పొందిన వారిపై కేసులు నమోదు చేసి సొమ్ములు రికవరీ చేయాలి. ఏలూరు-నూజివీడు రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలి. మామిడి తోటలకు వచ్చే కోడిపేను వ్యాధి నివారణపై రైతులకు అవగాహన కల్పించాలి. జిల్లాలో ఆర్టీసీ సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయి కనిష్ఠంగా ఉంది. సేవలను పెంచాలి. - కొలుసు పార్థసారథి, మంత్రి

కోకో సిటీ ఏర్పాటు

ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాలో 200 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ పంటకు మద్దతు ధర అంశంపై ప్రభుత్వం కమిటీని నియమించింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ నిమిత్తం ఏలూరు జిల్లాలో రెండు వేల ఎకరాల భూమిని గుర్తించాం. - వెట్రిసెల్వి, కలెక్టర్

వైద్యుల కొరత తీర్చాలి

జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చాలి. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను పూర్తిచేయాలి. డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు చేపట్టాలి. - వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ

కాలనీలను మెరక చేయాలి

కైకలూరు నియోజకవర్గంలో పేదల కాలనీలను మెరక, కొల్లేరు 5వ కాంటూరులో రోడ్లను అభివృద్ధి చేయాలి. మండవల్లి మండలంలో 6 ఎకరాల గ్రామకంఠం భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా మంజూరు చేయాలి. - జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్సీ

అన్ని కులాల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు అన్ని కులాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **9247528829 & 8008621414** ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చిరునామా: ఈనాడు లోకల్ ఆఫీస్, హోటల్ గ్రాండ్ ఆర్య & మార్గదర్శి రోడ్డు, నరసింహారావు పేట, ఏలూరు

నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

ఏలూరు విద్యా విభాగం: నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా సాగింది. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి 639కి 233 మంది హాజరయ్యారు. 406 మంది పరీక్ష రాయలేదు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి 677కి 151 మంది హాజరయ్యారు. 526 మంది పరీక్ష రాయలేదు.

నరసాపురానికి ప్రత్యేక రైలు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల ఆది, సోమవారాల్లో కాచిగూడ-నరసాపురానికి (07510) ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ తెలిపారు. గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది.

ఉగాది.. అదే ఆఖరి తేదీ

అప్పటి లోగా ఇళ్లు పూర్తి చేసుకోండి

చింతలపూడి, న్యూస్‌టుడే: జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో మంజూరై ప్రస్తుతం అసంపూర్తిగా నిలిచిన పేదల పక్కా గృహాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాల్సి ఉంది. మార్చి నెలాఖరు లోపు కాకుంటే బిల్లులు చెల్లింపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి వేగంగా పూర్తి చేసుకోవడం మంచిది.

గత వైకాపా ప్రభుత్వ హయాంలో 2019-21 మధ్య జగనన్న కాలనీల్లో (ప్రస్తుతం పీఎంఏవై-ఎన్టీఆర్) మంజూరు చేసిన 15,521 పక్కా గృహాలు లబ్ధిదారుల ఆర్థిక కారణాలతో అసంపూర్తిగా నిలిచాయి. అప్పట్లో నిర్మాణదారులకు రూ. 1.80 లక్షల ఆర్థిక సాయం అందేది. ఇంటి నిర్మాణానికి ఆ మొత్తం ఏ మాత్రం సరిపోలేదు. అప్పులు చేసినా వివిధ దశల్లో పనులు ఆగిపోయాయి.

చింతలపూడిలో నిలిచిన ఇంటి నిర్మాణం

అదనపు సాయం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గృహ నిర్మాణాలను పూర్తి చేయడానికి ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేల చొప్పున సాయం అందించింది. దశల వారీగా బిల్లులు కూడా చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులతో మాట్లాడి ప్రోత్సహిస్తే మార్చి ఆఖరులోగా పూర్తికి అవకాశం ఉంటుంది. ఉగాదికి గృహ ప్రవేశాలు చేసే వీలుంటుంది.

అవగాహన కల్పిస్తున్నాం

అసంపూర్తి నిర్మాణాలను ఉగాది తర్వాత పూర్తి చేసినా బిల్లులు రావు. ఈలోగా లబ్ధిదారులు నిర్మించుకోవాలి. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇంజినీరింగ్ సహాయకులు అవగాహన కల్పిస్తున్నారు. - **సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ జిల్లా సంచాలకుడు**

● అసంపూర్తి గృహాలు: 15,521 / ● పునాది దశ: 9,538 / ● కిటికీ, దర్వాజా దశ: 4,062 / ● శ్లాబ్ వేయకుండా ఆపినవి: 1,921

గుండెల్లో పెట్టుకున్నాం.. గుండెలవిసేలా రోదిస్తున్నాం!

➩ 'పది' విద్యార్థి ఆత్మహత్య
➩ విచారణకు కలెక్టర్ ఆదేశం

పెదపాడు, పెదవేగి, ఏలూరు అర్బన్- న్యూస్‌టుడే: ఆ విద్యార్థికి ఏ కష్టం వచ్చిందో.. సరిదిద్దుకోలేని నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చాడు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన ఈబిదర్ల రమేశ్, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. చిన్నబ్బాయి ఈబిదర్ల అజిత్(15) పెదవేగి గురుకుల బాలుర పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం అజిత్ తరగతులకు హాజరు కాలేదు. ఉపాధ్యాయులు గమనించి అతడిని తీసుకురమ్మని ఓ విద్యార్థిని వసతి గృహానికి పంపారు. అక్కడి విద్యార్థులకు గదిలో లేకపోవడంతో.. విద్యార్థి తిరిగి వెళ్లి విషయం చెప్పారు. దాంతో మరో ఇద్దరు పిల్లలను ఉపాధ్యాయులు పంపారు. వారు తలుపు కొట్టినా అజిత్ ఎంతకీ తీయకపోవడంతో.. కిటికీలో నుంచి చూశారు. లోపల ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించడంతో.. పరుగున వెళ్లి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వారు వసతి గృహానికి చేరుకొని అజిత్‌ను దింపారు. హుటాహుటిన 108 వాహనంలో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు

తల్లడిల్లిన తల్లిదండ్రులు.. విషయాన్ని గురుకులం ప్రధానాచార్యుడు రమేశ్ తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని.. అచేతనంగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పెద్ద చదువులు చదివి, ప్రయోజకుడు అవుతావని గురుకులంలో ఉంచామని, తమను వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపోతావని ఊహించలేదని తల్లడిల్లిపోయారు.

పోలీసులకు ఫిర్యాదు.. తమ కుమారుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవని.. అతడి మృతిపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు, బంధువులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై హరిగోపాల్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద చేరుకొని ఆందోళన చేపట్టారు. అజిత్ మృతిపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వారికి జేసీ అభిషేక్ గౌడ, ఆర్డీవో అచ్యుత్ అంబరీశ్ సర్దిచెప్పడంతో. . ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కలెక్టర్ వెట్రిసెల్వి విచారణకు ఆదేశించారు.

బహిరంగ ప్రకటన

ఇందుమూలంగా సాధారణ ప్రజానీకమునకు తెలియజేయునది ఏమనగా, ఈ ప్రకటనలోని ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లాలో దిగువ పేర్కొన్న స్థిరాస్తులను యజమానుల నుండి నా క్లయింట్ కొనుగోలు చేయాలనుకుంటున్నారని ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది. ఆస్తుల వివరాలు దిగువ పేర్కొనబడ్డాయి:

షెడ్యూల్ ఆస్తులు

1. (ఎ) ఏలూరు జిల్లా, చింతలపూడి సబ్-రిజిస్ట్రీ, టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామం వద్ద L.P. నెం.99, ఆర్ ఎస్ నెం.161/2 నందు విస్తీర్ణం ఎ. 6.81 సెంట్లు భూమి కిలారు శ్రీనివాస్, తండ్రి : రుక్మాంగధరరావు గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : కిలారు సుధా మాధవి గారి భూమి, **దక్షిణం** : ఆర్ ఎస్ నెం.163 లోని భూమి, **పడమర** : ఆర్ ఎస్ నెం.161 లోని కిలారు శ్రీనివాస్ గారి భూమి, **ఉత్తరం** : ఆర్ ఎస్ నెం.160 లోని కిలారు శ్రీనివాస్ గారి భూమి.

   (బి) ఏలూరు జిల్లా, చింతలపూడి సబ్-రిజిస్ట్రీ, టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామం వద్ద L.P. నెం.99, ఆర్ ఎస్ నెం.161 నందు విస్తీర్ణం ఎ. 9.99 సెంట్లు భూమి శ్రీ కిలారు శ్రీనివాస్, తండ్రి : రుక్మాంగధరరావు గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : అక్కిన సూర్యనారాయణ గారి భూమి, **దక్షిణం** : ఆర్ ఎస్ నెం.163 లోని గద్దె పవన్ కుమార్ గారి భూమి, **పడమర** : మల్లిన సత్య శ్రీదేవి, గద్దె పవన్ కుమార్ & బూరుగపల్లి శ్రీనివాసరావు గార్ల భూమి, **ఉత్తరం** : కిలారు శ్రీనివాస్ & కిలారు రుక్మాంగధరరావు గార్ల భూమి.

   (సి) ఏలూరు జిల్లా, చింతలపూడి సబ్-రిజిస్ట్రీ, టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామం వద్ద L.P. నెం.99, ఆర్ ఎస్ నెం.160, 162 & 170 నందు విస్తీర్ణం ఎ. 3.40 సెంట్లు భూమి శ్రీ కిలారు శ్రీనివాస్, తండ్రి : రుక్మాంగధరరావు గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : అయ్యవారిపోలవరం పొలిమేర, **దక్షిణం** : ఆర్.ఎస్. నెం.161 లోని కిలారు శ్రీనివాస్ గారి భూమి, ఆర్.ఎస్. నెం.162 లోని అక్కిన సూర్యనారాయణ గారి భూమి, ఆర్.ఎస్. నెం.170 లోని కిలారు కమలాంబ గారి భూమి, **పడమర** : కిలారు రుక్మాంగధరరావు గారి భూమి, **ఉత్తరం** : అక్కిన సుధీర్ గారి భూమి.

   (డి) ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం సబ్-రిజిస్ట్రీ, జంగారెడ్డిగూడెం మండలం, అయ్యవారిపోలవరం గ్రామం వద్ద ఆర్ ఎస్ నెం.20 నందు విస్తీర్ణం ఎ. 0.40 సెంట్లు భూమి కిలారు శ్రీనివాస్, తండ్రి : రుక్మాంగధరరావు గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : పుంత, **దక్షిణం** : దిద్దినాల సూర్యకుమారి గారి భూమి, **పడమర** : గన్నమనేని శ్రీ రామారావు, గన్నమనేని సంధ్యాదేవి & కిలారు శ్రీనివాస్ గార్ల భూమి, **ఉత్తరం** : పుంత & గన్నమనేని సంధ్య గారి భూమి.
2. ఏలూరు జిల్లా, చింతలపూడి సబ్-రిజిస్ట్రీ, టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామం వద్ద L.P. నెం.98, ఆర్ ఎస్ నెం.162/2 నందు విస్తీర్ణం ఎ. 18.19 సెంట్లు భూమి కిలారు సుధ మాధవి, భర్త : కిలారు శ్రీనివాస్ గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : ఆర్ ఎస్ నెం.170 లోని కిలారు కమలాంబ గారి భూమి, **దక్షిణం** : ఆర్ ఎస్ నెం.169 లోని భూమి, **పడమర** : కిలారు శ్రీనివాస్ గారి భూమి, **ఉత్తరం** : కిలారు శ్రీనివాస్ గారి భూమి.
3. ఏలూరు జిల్లా, చింతలపూడి సబ్-రిజిస్ట్రీ, టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామం వద్ద L.P. నెం.1213, ఆర్ ఎస్ నెం. 159/1B నందు విస్తీర్ణం ఎ. 8.60 సెంట్లు భూమి కిలారు రుక్మాంగధరరావు, తండ్రి : లక్ష్మయ్య గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : అక్కిన సుధీర్ గారి భూమి (ఎ. 1.40 సెంట్లు), **దక్షిణం** : కిలారు శ్రీనివాస్ (భాగం) & మల్లిన సత్య శ్రీదేవి (భాగం) గార్ల భూమి, **పడమర** : రిజర్వ్డ్ ఫారెస్ట్, **ఉత్తరం** : దర్భగూడెం గ్రామం పొలిమేర.
4. ఏలూరు జిల్లా, చింతలపూడి సబ్-రిజిస్ట్రీ, టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామం వద్ద L.P. నెం.1137, ఆర్ ఎస్ నెం.170/2, 171 & 173/2 నందు విస్తీర్ణం ఎ. 10.00 సెంట్లు భూమి వాకలపూడి మధుసూధనరాజు, తండ్రి : వాకలపూడి సూర్యారావు గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : మేణ్ణి కృష్ణారావు గారి భూమి & అయ్యవారిపోలవరం పొలిమేర, **దక్షిణం** : శ్రీ కోడూరి వీరేంద్రనాథ్ చౌదరి గారి భూమి & సర్వే నెం.169, **పడమర** : జుజ్జవరపు మౌనిక గారి భూమి, **ఉత్తరం** : 4 గజాల వెడల్పు దారి.
5. ఏలూరు జిల్లా, చింతలపూడి సబ్-రిజిస్ట్రీ, టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామం వద్ద L.P. నెం.1138, ఆర్ ఎస్ నెం.170/2, 171 & 173/2 నందు విస్తీర్ణం ఎ. 7.999 సెంట్లు భూమి జుజ్జవరపు మౌనిక, భర్త : ముట్టవరపు సిద్దార్థ వెంకటరామ్ గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : వాకలపూడి మధుసూధనరాజు & కోడూరి వీరేంద్రనాథ్ చౌదరి గార్ల భూమి, **దక్షిణం** : తుమ్మ నారాయణ రావు గారి భూమి, **పడమర** : అక్కిన సూర్యనారాయణ గారి భూమి, **ఉత్తరం** : 4 గజాల వెడల్పు దారి.
6. ఏలూరు జిల్లా, చింతలపూడి సబ్-రిజిస్ట్రీ, టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామం వద్ద L.P. నెం.1141, ఆర్ ఎస్ నెం. 170/2, 171 & 173/2 నందు విస్తీర్ణం ఎ. 3.859 సెంట్లు భూమి జుజ్జవరపు వెంకట రాయుడు, తండ్రి : వీర రాఘవులు గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : మేణ్ణి సావిత్రి గారి భూమి, **దక్షిణం** : కొడాలి మాధురి ప్రియదర్శిని, కొడాలి కల్పనా జ్యోతిర్మయి & గన్నమనేని వెంకట కృష్ణారావు గార్ల భూమి, **పడమర** : అక్కిన సూర్యనారాయణ గారి భూమి, **ఉత్తరం** : అక్కిన సుధీర్ & తుమ్మ నారాయణరావు గార్ల భూమి.
7. ఏలూరు జిల్లా, చింతలపూడి సబ్-రిజిస్ట్రీ, టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామం వద్ద L.P. నెం.1140, ఆర్ ఎస్ నెం.170/2, 171 & 173/2 నందు విస్తీర్ణం ఎ. 2.40 సెంట్లు భూమి శ్రీ తుమ్మ నారాయణ రావు, తండ్రి : తుమ్మ సుబ్బారావు గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : అక్కిన సుధీర్ గారి భూమి, **దక్షిణం** : జుజ్జవరపు వెంకట రాయుడు గారి భూమి, **పడమర** : అక్కిన సూర్యనారాయణ గారి భూమి, **ఉత్తరం** : కోడూరి వీరేంద్రనాథ్ చౌదరి గారి భూమి.
8. ఏలూరు జిల్లా, చింతలపూడి సబ్-రిజిస్ట్రీ, టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామం వద్ద L.P. నెం.1139, ఆర్ ఎస్ నెం.170/2, 171 & 173/2 నందు విస్తీర్ణం ఎ. 2.00 సెంట్లు భూమి శ్రీ కోడూరి వీరేంద్రనాథ్ చౌదరి, తండ్రి : శ్రీ రామచంద్ర రావు గారికి చెందినది. **హద్దులు : తూర్పు** : గొర్రిపాటి మధు బాబు గారి భూమి, **దక్షిణం** : మేణ్ణి కృష్ణా రావు & తుమ్మ నారాయణ గార్ల భూమి, **పడమర** : జుజ్జవరపు మౌనిక గారి భూమి, **ఉత్తరం** : తుమ్మ నారాయణ రావు గారి భూమి.

పై పేర్కొన్న ఆస్తులకు సంబంధించి ఎవ్వరికైననూ ఎటువంటి క్లెయిమ్‌లు, హక్కులు, తనఖాలు, బాకీలు ఉన్నచో ఈ దిగువ తెలిపిన చిరునామాకు 15 దినములలోగా వ్రాతపూర్వకంగా తెలియపరచవలెను తమ వాదనలను లేదా అభ్యంతరాలను డాక్యుమెంట్ ఆధారాలతో సహా వ్రాతపూర్వకంగా దిగువ సంతకందారునికి సమర్పింపవలెనని ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది. నిర్దేశిత సమయంలోగా ఎటువంటి వాదన లేదా అభ్యంతరం అందకపోతే, పైన పేర్కొన్న ఆస్తులపై యజమానులు కాకుండా మరే ఇతర వ్యక్తికి/వ్యక్తులకు ఎటువంటి హక్కు, యాజమాన్యం, దావా లేదా ప్రయోజనం లేదని భావించబడును మరియు వాటిపై ఉన్న అన్ని ప్రస్తుత హక్కులు, యాజమాన్యాలు, దావాలు మరియు ప్రయోజనాలు వదులుకున్నట్లుగా పరిగణించబడతాయి మరియు నా క్లయింట్ తదనుగుణంగా ప్రతిపాదిత కొనుగోలు చేయుదురు.

తేది : 07.02.2026
స్థలం : జంగారెడ్డిగూడెం

ఇండస్ లా ఫర్మ్, #6-3-533-535, విల్లా నెం.7, పావని విల్లాస్, ద్వారకాపురి కాలనీ, పంజాగుట్ట, హైదరాబాద్-500082. ఫోన్ : 98857 99299. ఇ-మెయిల్: anjani@induslawfirm.org

పేద చిన్నారులకు ప్రైవేట్ విద్య

అందుకోవాలి 25 శాతం సీట్లు

కాళ్ల, ఏలూరు విద్యా విభాగం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: బలహీన వర్గాల పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునేందుకు వీలుగా 25 శాతం సీట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అయిదేళ్లు నిండిన పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వారి నివాస సమీప ప్రాంతంలో ఉన్న ఏ ప్రైవేట్ పాఠశాలనైనా ఎంచుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి మార్చి 10లోపు http://se.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఇవి తప్పనిసరి.. - ఐబీ/సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ సిలబస్‌లు బోధిస్తున్న పాఠశాలల్లో ప్రవేశాలకు 02.04.2020 నుంచి 31.3.21 మధ్య జన్మించి, అయిదేళ్ల వయసు నిండి ఉండాలి. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు 02.6.2020 నుంచి 31.5.2021 మధ్య జన్మించి అయిదేళ్ల వయసు నిండి ఉండాలి. చిరునామా ధ్రువీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్/ఓటరు/రేషన్/ భూమిహక్కు పత్రాలు/ఉపాధి పథకం జాబ్‌కార్డు/పాస్‌పోర్టు/డ్రైవింగ్ లైసెన్సు/విద్యుత్తు బిల్లు/అద్దె ఒప్పంద పత్రం వీటిలో ఏదైనా ఒకటి సమర్పించాలి. దరఖాస్తులను గ్రామ సచివాలయం/మండల విద్యాధికారి కార్యాలయం/పాఠశాలలో సమర్పించవచ్చు. మరింత సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబరు 18004258599లో సంప్రదించవచ్చు.

నైపుణ్య శిక్షణ.. భవితకు రక్షణ

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: విధి వైపరీత్యంతో కొందరు.. పుట్టుకతో మరికొందరు దివ్యాంగులవుతున్నారు. ఇంకొందరు జన్యుపర కారణాలతో హిజ్రాలుగా మారుతున్నారు. వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వీరికి భరోసా కల్పించేలా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎం/ఎస్ 21వ శతాబ్దం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థ సహకారంతో శిక్షణ ఇస్తున్నారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశమని ఆ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ సంచాలకుడు రామ్‌కుమార్ తెలిపారు.

జిల్లా	దివ్యాంగులు	హిజ్రాలు
ఏలూరు	32,722	74
పశ్చిమ	31,625	65

ఆన్‌లైన్ విధానంలో.. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీ పరీక్షలు, ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ విధానంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన దివ్యాంగుల, హిజ్రాలు apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 08812-234146 నంబరును సంప్రదించవచ్చు.

మాటకు అంటుకట్టి.. మార్పునకు నడుంకట్టి!

గరికపాటి ఆర్ట్స్ థియేటర్ వార్షికోత్సవం సందర్భంగా.. ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో శనివారం గరికపాటి నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. హేలాపురి సాంస్కృతిక సంఘం ప్రదర్శించిన అనగనగా ఒక రాత్రి, ఎవరు నాటికలు ప్రేక్షకులను రంజింపజేశాయి. గిరిజనుల వాగ్దానం, అనాథల జీవిత గాథలను కళ్లకు కట్టిన నాటికలు నగరవాసులను ఆలోచింపజేశాయి. అనంతరం సినీ నటుడు ఉప్పులూరు సుబ్బరాయశర్మను నిర్వాహకులు సత్కరించారు.

- న్యూస్‌టుడే, ఏలూరు గ్రామీణ

మార్చి 16 నుంచి పది పరీక్షలు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. మార్చి 20న జరగాల్సిన ఆంగ్ల పరీక్షను రంజాన్ సందర్భంగా 21కి మార్పు చేసినట్లు ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

M.Sc. Nursing Admission Notification
Few Admissions for Management Quota available for year 2025-26
1. Master of Nursing in Child Health Nursing - 2 seats
2. Master of Nursing in Community Health Nursing n 2 seats
Mother Theresa College of Nursing
Sagar Complex, Dairy Farm, KAKINADA-533 001
Cont: 94928 02345, 92472 55155

(c) eenadu

లక్ష్మీనరసింహస్వామి సేవలో మంత్రి మనోహర్

మంత్రికి స్వామివారి చిత్రపటం అందజేస్తున్న ఈవో భద్రాజీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సందర్శించారు. ఆయనకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరు మీద పూజలు చేయించారు. అనంతరం ఆయనకు అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో వై.భద్రాజీ ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆయనతో పాటు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.

నేడు అలంపురంలో ఆధ్యాత్మిక సంబరం

సాధువులతో భూ శాంతి మహాయజ్ఞం

అలంపురం(తాడేపల్లిగూడెం పట్టణం), న్యూస్‌టుడే: వెంకటరమణ సేవా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సాధు, గో, అశ్వ, గజ సహిత యజుర్వేద పూర్వక భూ శాంతి మహాయజ్ఞం వైభవంగా నిర్వహిస్తామని ట్రస్ట్ నిర్వాహకుడు కలువపూడి పెద్దకృష్ణంరాజు శనివారం తెలిపారు. జాతీయ రహదారి పక్కన సుమారు 5 ఎకరాల స్థలంలో ఈ యజ్ఞం ఏర్పాటు చేసామన్నారు. వేకువజాము 4.25 గంటలకు అలంపురం శివాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. బాలాత్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో 50 మంది సాధు సంతులు, ఆధ్యాత్మికవేత్తలు, వక్తలు, వేద పండితులు ఈ క్రతువులో పాల్గొంటారని తెలిపారు. 250 గోవులు, 18 అశ్వాలు, గజ, వృషభాలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. పూజా కార్యక్రమాల కోసం అయోధ్య నుంచి రామబాణం కూడా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సుమారు 60 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కోలాట బృందాలు రాత్రి 8 గంటల వరకు నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

శాశ్వత నిర్మాణాలకు అంకురార్పణ.. ఈ ప్రాంగణంలో పేదలకు ఉచిత సేవలు అందించేందుకు వీలుగా 100 పడకల ఆసుపత్రి, వృద్ధుల కోసం ఆనంద నిలయం, యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం, తితిదే నమూనాలో ఆలయ నిర్మాణం, దూర ప్రాంతాల నుంచి ఆలయానికి నడిచి వెళ్లే భక్తుల కోసం విశ్రాంతి భవనం, నిత్యాన్నదాన భవనం నిర్మించేందుకు సంకల్పించారు. ఆయా నిర్మాణాలు ప్రారంభించేందుకు ముందుగా ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలోని భవనాల్లో సుమారు 56 వేల మందికి ఉచిత వైద్యం అందించారు. ఇక్కడ శాశ్వత నిర్మాణాలతో పేదలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలని 15 ఏళ్లనాటి నా కల నెరవేరుతుంది అని ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ కలువపూడి పెద్ద కృష్ణంరాజు తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కేజీల్లో)
(కిలో రూ.లలో)
ఏలూరు: బ్రాయిలర్ ఫాం లైవ్ - 193 లేయర్ ధర 180 లైవ్ స్కిన్ - 232 లైవ్ స్కిన్‌లెస్ - 264. అమలాపురం: బ్రాయిలర్ ఫాం లైవ్ - 147, 156, 167 లైవ్ స్కిన్ - 280 లైవ్ స్కిన్‌లెస్ - 291

నినాదాలు చేస్తున్న సంఘ నాయకులు

కోకో గింజల ధరల పాలసీ ప్రకటించండి

పెదవేగి(దెందులూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం కోకో గింజల ధరల పాలసీ ప్రకటించాలని కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెదవేగి మండలం విజయరాయిలో శనివారం కోకో రైతులతో సమావేశమై మాట్లాడారు. కోకో గింజల ధరలపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా కిలోకు రూ.400 ఇస్తుండగా.. దాన్ని కంపెనీలు రూ.380కి తగ్గించడం బాధాకరమన్నారు. గతేడాది ఇదే సీజన్‌లో కిలో రూ.800 పలికిందని గుర్తుచేశారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్వతనేని సుబ్రహ్మణ్యేశ్వరరావు, అచ్యుతరామయ్య, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్ఎం కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ 5 - ఉ 7
లైఫ్ అండ్ బ్యూటిఫుల్	ఉ 7 - ఉ 9
రాశివాణి	ఉ 9 - ఉ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ 10 - మ 2
ఈవారం అతిథి	మ 2 - సా 5
టెస్ట్ డ్రైవ్	సా 5 - సా 7
హ్యాష్ ట్యాగ్	సా 7 - రా 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా 9 - ఉ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU Classifieds

AGRI BUSINESS

కొబ్బరి, కోకో తోట లీజుకు ఇవ్వబడును
జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి గుడి దగ్గర (గ్రీన్ ఫీల్డ్‌కు దగ్గరలో) 25 ఎకరాలు, కొబ్బరి, కోకో తోట, మూడు బోర్లు, కాలువ నీరు సాగు సదుపాయం ఉన్నది లీజుకు ఇవ్వబడును.
70133 60319

AUTO

VEHICLES FOR SALE

2021 మోడల్ MG HECTOR SHARP DieselMT, సింగిల్ వోనర్ డాక్టర్‌గారి కార్, 1 లక్ష కి॥మీ, కొత్తటైర్లు, మంచిస్థితి అమ్మకం. 7993669277

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

FOR SALE

Hyd దిల్‌సుఖ్‌నగర్‌లో వెజ్ మినీ హోటల్ అమ్మకం కలదు టిఫిన్స్, వెజ్ మీల్స్, మిర్చి బజ్జీ, టీ కౌంటర్. Ph: 9030095420

BUILDING CONSTRUCTION

WATER PROOFING

తరుణ్ స్లాబ్ లీకేజీవర్క్స్ ★25 సం॥ల అనుభవం ★5 సం॥ల గ్యారంటీతో వర్క్స్ ★బాత్‌రూమ్ లీకేజీకి గ్రౌటింగ్ ఎపాక్స్. ✆ 9494002285, 9951607504

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీగా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకున్న కస్టమర్ కి ఆఫర్ చేసే 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

ప్రైవేట్ ఉద్యోగులు, చిరుఉద్యోగులకు కేవలం 1రూ వడ్డీతో 5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణాలు. నోట్: సిబిల్‌స్కోర్ బాగా ఉండవలెను. ✆ 90002 54511.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
CLASSIFIEDS

HOME NEEDS

PEST CONTROL

తరుణ్ పెస్ట్ ★25సం॥ అనుభవం, 5సం॥ గ్యారంటీ ★వాసనలేని, మరకలుపడని బేయర్ కెమికల్స్ ★ చెదలు, బొద్దింకల నివారణ. 9494002285, 9951607504.

INDUSTRY

MACHINERY FOR SALE

నాన్‌ట్రేడింగ్ రైస్‌మిల్లు అమ్మకమునకు కలదు. ఉంగుటూరు మండలం, చినవెల్లమిల్లి గ్రామంలో 14 సెంట్ల స్థలంలో E/F. ✆ 8977562442, 9949992582.

PROFESSIONAL SERVICES

ASTROLOGY

వాస్తు-జ్యోతిష్యం-జాతకచక్రములు, బిల్డింగ్‌లకు ప్లాన్‌లు, అప్రూవల్స్, సైట్ సర్వే. శ్రీ వేంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్, రావులపాలెం, Rjy. లేడీ హెల్పర్ పోస్ట్ కలదు. ✆ 9866913553

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

ఖండవల్లి గ్రామంలో కాముట్ల వీధిలో డబుల్ స్టేర్ బిల్డింగ్ క్రింద నివాసం, పైన షాపు అమ్మకము గానీ, అద్దెకు గానీ కలదు. Cell: 9392122526.

FLAT FOR SALE

Flat For Sale 1500 Sft 3bhk West Facing A.V. Apparao Road Rajahmundry Contact: 9880249299

Tadepalligudem Opp to Sai mander, Near DS Cheruvu, Sai Plaza, D.No: 4-12-9, Flat No: 202, 2B/R, Flat sale. Ph: 9866368163.

ఏలూరు అశోక్‌నగర్ మహాలక్ష్మీ డివైన్‌లో వెస్ట్‌ఫేస్‌గల 2BHK ఫ్లాట్ అన్ని వసతులతో అమ్మకమునకు కలదు. ✆ 97045 20535.

ఏలూరు శ్రీరామ్‌నగర్ 9 వ రోడ్ భారత్ రెసిడెన్సీ శ్రీశ్రీ అపార్ట్‌మెంట్స్ 1400 SFT వెస్ట్‌ఫేస్ 3BHK అన్ని వసతులతో అమ్మకము. ✆ 94908 32541.

భీమవరం ASRనగర్‌లో కళ్యాణ్ రెసిడెన్సీ, 4th ఫ్లోర్, 2BHK, 1175 sft, కార్ పార్కింగ్ Flat తో అమ్మబడును. శ్రీనివాస్ 9849179618

ఏలూరు ఆశ్రమం దగ్గర పిచ్చుకల నాగేశ్వరరావు వెంచర్ మహీ మెన్షన్‌లో 2BHK 1300 sft ఫ్లాట్ అమ్మకం. ✆ 94401 88188, 95539 66666.

తణుకు టౌన్‌హాలు వద్దగల సాయితేజ అపార్ట్‌మెంట్ G.Floorలో GF-2(2Bed Room) ఫ్లాట్ (Lift, జనరేటర్ సౌకర్యముతో) అమ్మబడును. 94922 93754.

ఏలూరు సత్రంపాడు చెట్టు సెంటర్ రోడ్డులో KK రెసిడెన్సీలో 3BHK 2100SFT ఫ్లాట్ అన్ని వసతులతో గలది అమ్మకము. కాంటాక్ట్: 83281 45566.

2BHK ఫ్లాట్ అమ్మకమునకు కలదు. వృద్ధాశ్రమం ప్రక్కన చినఅమిరం, భీమవరం. ధర: 16,99,999/- సంప్రదించండి. ✆ 94414 58357.

ఏలూరు ఆశ్రమం దగ్గర పిచ్చుకల నాగేశ్వరరావు వెంచర్‌లో సూర్యరెసిడెన్సీ 3BHK 2040 SFT అపార్ట్‌మెంట్స్ అమ్మకం. 94401 88188, 95539 66666.

HOUSE FOR SALE

ఏలూరు RTO ఆఫీస్ దగ్గర (చొదిమెళ్ల) 534 గ॥ల్లో 4300 SFT గల బిల్డింగ్ పడమర ఫేస్‌ది అమ్మకమునకు కలదు. సంప్ర: ✆ 94406 64234.

ఏలూరుజిల్లా: చింతలపూడి, మారుతీనగర్ ప్లాట్ నెం. 107, 300 చ॥గ॥ల్లో బిల్డింగ్ (G+1) అమ్మకం. రేట్ 79L (Neg.) 9505104000, 8341123878.

వీరవాసరం మెయిన్‌రోడ్ దగ్గరలో తస్నీరు వారి వీధిలో మూడు అంతస్తుల బిల్డింగ్ అమ్మకం కలదు. సంప్ర: ✆ 93466 11139.

తాడేపల్లిగూడెం విక్టర్స్ కాలనీ ఘంటసాల బొమ్మ సమీపంలో 110 చ॥గ॥లలో గల దక్షిణఫేసింగ్ ఇల్లు (పట్టాభూమి) అమ్మకం. సంప్ర: 94401 28501.

LAND FOR SALE

గోపాలపురం కొయ్యలగూడెం నేషనల్‌హైవే ఫేసింగ్ 6ఎకరముల కోకో, కొబ్బరి ఆదాయంలో ఉన్న బోరుతో అమ్మకం కలదు. 98482 08204, 98663 93672

2 ఎకరాల 20 సెంట్లు చేపల చెరువు అమ్మకం. దొడ్డనపూడి గ్రామం కాళ్ల మండలం, భీమవరం, ప॥ గో॥ జిల్లా. సెల్: 8500405678, 9885912559

PLOT FOR SALE

ఏలూరు అమీనాపేట NGO's కాలనీ 1 వ రోడ్డులో సౌత్‌ఫేస్ గల 630 చ॥గ॥ స్థలము అమ్మబడును. ✆ 97045 20535.

ఏలూరు RRపేట, మాగంటివారి వీధిలో 600 చ॥గ॥ల తూర్పు ఫేస్ స్థలము (కొలతలు 60x90) అమ్మబడును. ✆ 99082 44621, 87904 61025.

ఏలూరు, పడమర వీధి, అంబికా థియేటర్ సెంటర్ నుండి వెంకటేశ్వర స్వామి గుడివైపు 114 గ॥ తూర్పుఫేస్ కమర్షియల్ స్థలము అమ్మకం. 78339 97777.

ఏలూరు- కొత్తపేట దాసరివారి వీధిలో 158 చ॥గ॥ స్థలం తూర్పుఫేసింగ్ గలది అమ్మకమునకు కలదు. సెల్: 63093 70495, 77939 74822.

ఏలూరు గ్రీన్ సిటీలో 150 గ॥లు, 200 గ॥లు, 300 గ॥లు, గజం 15,000 రూ॥లకే అమ్మకమునకు కలదు సంప్ర: సెల్: 94406 71303.

ఏలూరు నిమ్మకాయల యార్డ్ SMR ఇంటి దగ్గర ప్లాట్‌నెం. 183 240 చ॥గ॥ ఇంటి నిర్మాణమునకు అనువైన స్థలము అమ్మకము. ✆ 93810 31966.

ఏలూరు లక్ష్మీవరపుపేట రాములవారి గుడి దగ్గర సుమారుగా 410 చ॥గ॥ స్థలం అమ్మకానికి కలదు. Cont: 99894 59623

భీమవరం PP రోడ్, భారతీయ విద్యాభవన్ స్కూల్ దగ్గరలో 200 చ॥గ॥ స్థలం ఫెన్సింగ్‌తో ఉన్నది అమ్మకమునకు కలదు. సెల్: 9392122526.

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

తాడేపల్లిగూడెం, ద్వారకానగర్, రోడ్ నెంబర్ 8, అప్రూవల్ లేఅవుట్, 480 చదరపు గజాలు తూర్పు ఫేసింగ్ స్థలం అమ్మబడును. ఫోన్: 9177060644

ఏలూరు- సత్రంపాడు సిద్ధార్థ స్కూలు వెనుక 55X65 చ॥గ॥లలోని తూర్పుఫేసింగ్ స్థలము అమ్మకమునకు కలదు. Contact: 94906 36128.

భీమవరం మున్సిపాలిటీ పరిధిలో మారుతినగర్ layout నందు EF 33 అడుగుల రోడ్డులో 300 గజాల P.No.13,14 లను అమ్మబడును. 94922 93754

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పు ఫేసింగ్ 638 చ॥గ॥ (33అ. x 174అ.) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

తాడేపల్లిగూడెం టౌన్‌లో భీమవరం వెళ్ళు రూట్‌లో పెట్రోల్‌బంకు వెనుక రోడ్డు నందుగల తూర్పుఫేసింగ్ 222 చ॥గ॥ ఖాళీ స్థలం అమ్మకం. సంప్ర: 63001 23559

తాడేపల్లిగూడెం టీచర్స్ కాలనీలో పడమర ఫేసింగ్ గల 310 చ॥గ॥ ఖాళీ స్థలము అమ్మకమునకు కలదు. సంప్ర: 70135 64949.

తాడేపల్లిగూడెం మామిడివారి వీధిలో 590 చ॥గ॥ (160, 230, 200 ఉత్తరం ఫేసింగ్)లు స్థలము మొత్తంగాని, విడివిడిగా గాని అమ్మకం. ✆ 94401 28501.

తాడేపల్లిగూడెం సత్యవతినగర్ చెట్లరోడ్ చివర మారుతీనగర్‌లోని కొత్త గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర ప్లాట్ నెం: 28, 266 చ॥గ॥లు స్థలము అమ్మకమునకు కలదు. సంప్ర: 84519 08877.

అమరావతి రాజధానికి అతిదగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఔట్ LPNOతో E5,E7 4వేస్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ॥13500/- మాత్రమే. 9346492840, 9848366789.

COMMERCIAL SPACE FOR SALE

ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ NTR స్టాట్యూ ప్రక్కన వున్న కమర్షియల్ కాంప్లెక్స్ 300 గ॥లు నెలకు 2 లక్షలు అద్దె వచ్చేది అమ్మకము. ✆ 94406 64234.

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

LEASE

చెరువులు ఆద్దెకు. యానాం దగ్గరలోని గోగుల్లంకలో 30 సం॥లుగా ఖాళీగా ఉన్న 90 ఎకరములు విడిగాగాని, ఏకమొత్తంగా లీజుకి ఇవ్వబడును. ✆ 9182830589

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

PROPERTY FOR SALE

ఇండస్ట్రియల్ భూమి అమ్మకానికి : చక్రద్వారబంధం గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని 3 ఎకరముల ఇండస్ట్రియల్ భూమి మరియు దానిలో నిర్మించబడిన షెడ్‌తో సహా అమ్మకానికి కలదు. రిజర్వు ధర: 3.25 కోట్లు; ఫోన్ నం: 9848170245.

AGRICULTURE LANDS

పశ్చిమగోదావరి నరసాపురం మండలం చిత్తవరం గ్రామంలో 2 ఎకరాల వరిపొలం అమ్మకమునకు కలదు కావలసినవారు సంప్రదించగలరు: 9440028025.

TO LET

COMMERCIAL

3500 Square (Old Kotak Mahindra Bank) Ground floor Premises, with Sufficient Parking at Rest house road Near Chamber of Commerce Bhimavaram-1. Contact: 98494 60685.

Ground Floor East face AlamuriVari street 480SFT Tanuku beside Coastal bank Cell: 98492 05141 (For Offices).

ఏలూరు శ్రీరామ్‌నగర్ 7వ రోడ్ ఎదురుగా దేవి సూపర్‌బజార్ రోడ్డున G+3 బిల్డింగ్ 2100 sft (Each Floor) బ్యాంకులకు, ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలకు, హాస్టళ్ళు, పాఠశాలలకు అన్ని వసతులతో అద్దెకు ఇవ్వబడును. సంప్రదించండి: ✆ 94401 87995, 76808 32325.

హనుమాన్ జంక్షన్‌లో హైవేకు అనుకొని "భూమి" కలదు. (చిన్నతరహా పరిశ్రమలకు అనువైనది) కరెంట్ & అన్ని సదుపాయాలతో అద్దెకు కలదు. ✆9533555555.

JOBS

ESM/Civilian, Age Limit-Below 45Y, Post- Operation Manager, Area- East, West Godavari Dt. ✆ 8925801859, 8939815415.

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG, Age: 25-40 years. Salaray upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

WANTED FIELD EMPLOYEES
WORK: Quality control and Material sourcing.
LOCATION: Eluru (Local)
QUALIFICATION: Any Degree
AGE: 20-30 Years
RESPONSIBILITIES: Quality Control and Material Sourcing of Cocopeat Blocks from Coir Industries at Various locations in ELURU.
DUTCH PLANTIN COIR INDIA PRIVATE LTD
ATCHUTAPURAM
CONTACT NUMBERS: 9629920676 9095419991

WANTED Tally Prime (Pure Accounting) GST Workings (GSTR1 & 3B) TDS Workings, M.S.Office (Especially Excell & Word) Keyboard Typing, Emails operating నందు 5సం॥ పైబడి అనుభవం కలిగిన అభ్యర్థులు (పురుష) ఏలూరులో ప్రముఖ సంస్థనందు పనిచేయుటకు officejobs2026@gmail.comకు బయోడేటాపంపగలరు

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

ఏలూరులో హోటల్ నందు పనిచేయుటకు క్యాషియర్స్, కిచెన్ స్టాఫ్, టీ మాస్టార్లు కావలెను. భోజనము+ వసతి ✆ 63025 44456, 94411 66829.

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

ఏలూరు మెయిన్‌బజార్ విజయ వాచ్ ఎలక్ట్రానిక్స్ నందు పనిచేయుటకు సేల్స్ గరల్స్, హెల్పర్లు, టెక్నీషియన్స్ కావలెను. సంప్ర: ✆ 99485 44444.

వినాయక హాస్పటల్ భీమవరంస్టాఫ్ కావలెను. అకౌంటింగ్ స్టాండర్డ్స్ GST,TDS రిటర్న్స్ Tally లలో అనుభవం కలిగిన అకౌంట్స్ ఆఫీసర్, రిసెప్షనిస్ట్, ఫార్మసిస్టులు, ఆయాలు, వార్డ్ బాయ్స్ కావలెను. బయోడేటాతో ఉ॥ 11.30 గం॥లకు హాస్పటల్ నందు సంప్రదించండి లేదా vinayakahospitalbvrm@gmail.com కు మెయిల్ చేయండి. 85228 43334

కుక్స్, బేబీకేర్, ఆయాలు, వార్డ్‌బోయ్స్, నర్సులు, హెల్పర్స్ కావలెను, డ్యూటీ: 10 /12 /24 గం॥లు. జీ॥ 18-25 వేలు + వసతి +భోజనం @ వైజాగ్ ✆ 9666600858.

ఏలూరులో ప్రముఖ లాడ్జినందు పనిచేయుటకు రూమ్ బాయ్స్ కావలెను. వెంటనే సంప్రదించండి. సెల్: 99893 22927.

భీమవరంలో ఫైనాన్స్ కంపెనీ యందు పనిచేయుటకు రికవరీ స్టాఫ్ (Male) జీ: 14000. to 16000. Ph: 91339 87779, 96526 74226.

సెక్యూరిటీ గార్డ్స్, ASO పురుషులు కావలెను. గూడెంలో పని చేయుటకు అర్హత: ఇంటర్ ఆపైన, 12 గంటలు డ్యూటీ, జీతం 15000/-. ✆ 72880 04466

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

City హోం Hydవృద్ధులు పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు స్త్రీ/పు వర్కర్లు కావలెను. జీతం: 18to25K భో+వ ఫ్రీ. 9553684000/9966752121

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

వైజాగ్ లో పనిచేయుటకు టిఫిన్స్, మీల్స్, స్వీట్స్ & స్నాక్స్ మాస్టర్స్ & హెల్పర్స్ కావలెను. వసతి, భోజనం కల్పించబడును. వివరములు సంప్రదించండి ఫోన్: 7331184539

తాడేపల్లిగూడెం జ్యూస్ స్టాల్ నందు పనిచేయుటకు అనుభవం గల "జ్యూస్ మాస్టార్" కావలెను. సంప్ర: 96762 49036.

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం॥ అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి ✆ 70136 29928

Hyd కూకట్‌పల్లి UPSఇన్వెటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిళ్ ఇంగ్లీష్ ఏవైనా 2 బాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 776006

పౌల్ట్రీ ఫారమ్స్‌లో పనిచేయుటకు షెడ్ సూపర్‌వైజర్లు కావలెను (అర్హత: 10th పాస్) వివరాలకు: 9491037194 చిరునామా: శీలానగర్ గ్రామం, నూజివీడు-విస్సన్నపేటరోడ్డు.

విధాన్ ఓల్డేజ్ Hydలో పనిచేయడానికి అమ్మాయిలు, వార్డు బాయ్స్, వంటవారు అర్జెంటుగా కావలెను. మంచి జీతం. Ph: 7386436245.

డైరెక్ట్ జాబ్. హైదరాబాద్ నందు పనిచేయుటకు కార్, బైక్ మెకానిక్స్, హెల్పర్స్, అసిస్టెంట్స్ కావలెను. సంప్ర: 7075467368

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంజిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168

హైదరాబాద్‌లో 24గం. ఇంటి వద్దనే ఉంటు ఇంటిపని/ బేబీకేర్ చేయడానికి 50 సం॥లోపు మహిళ కావాలి. జీతం+భోజన వసతి డైరెక్ట్ జాబ్. 7981124129

WANTED
Wanted Lectures for Physics, Chemistry, Maths, Commerce, Civics, Botany, Zoology, Bio-Chemistry, Telugu, Micro Biology
Salary: Negotiable
ARPANA COLLEGE
Anthony Nagar, Chinthalapudi
✆ 77110 33388
90001 44448

Wanted in Eluru
• Sales Executives,
• Fiber net Technicians
YFI INTERNET
careers@yfi.network
✆7799707707

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

SECURITY GUARDS

దువ్వ, తణుకు ఫ్యాక్టరీలలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు-16మంది కావలెను. జీతం: 16000/- 8గం॥ డ్యూటీ, W/H, PF & ESI. సంప్ర: ✆ 95818 58667.

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 4.85 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Union Bank of India
అస్సెట్ రికవరీ బ్రాంచ్ (79170), విజయవాడ, చిరునామా : 4వ ఫ్లోర్, ఆంధ్రాబ్యాంక్ బిల్డింగ్, ఆర్.ఆర్. అప్పారావు వీధి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ - 520001.
E-mail: arb.vijayawada@unionbankofindia.bank

స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6)ల నిబంధనలతో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్థుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ సాధారణ ప్రజానీకానికి మరియు "ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)"లకు ప్రత్యేకముగా తెలుపునది ఏమనగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారిచే లాంఛనాత్మకంగా స్వాధీనం తీసుకొనబడిన బ్యాంక్ తనఖాలో / ఛార్జీలో ఉన్న దిగువ పేర్కొన్న స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదారులు బకాయి పడిన దిగువ తెలిపిన బకాయిలు మొత్తం + వడ్డీ, కాస్ట్స్, ఇతర ఖర్చులతో సహా సదరు మొత్తం రాబట్టుకొనుటకు సదరు ఆస్తులను 'ఎక్కడ ఉన్నది అలాగే" "ఏది ఉంటే అది & అక్కడ ఏది ఉన్నదో అలాగే" పద్ధతిలో తేది:27-02-2026న అమ్మకం చేయుటకు నిర్ణయించినారు.

ఇ-వేలం తేది&సమయం: 27-02-2026, మ॥ 12.00 గం॥ల నుండి సా॥ 05.00 గం॥ల వరకు
ధరావత్తు సమర్పించుటకు ఆఖరు తేది: ఇ-వేలం ప్రారంభానికి ముందు వరకు

ఋణగ్రహీతలు / హామీదారులు / సహ ఋణగ్రహీతలు, బకాయి మరియు రిజర్వుధర, ధరావత్తు వివరములు దిగువ తెలుపబడినవి.

ఋణగ్రహీత కొ-అప్లికెంట్ మరియు హామీదారు: ఋణగ్రహీత: మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ ఆయిల్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ : శ్రీ బలుమూరి వేణుగోపాల రావు, డి.నెం.16-160బి, మోడల్ డెయిరీ ఎదురుగా, కొప్పుల వెలమపేట, నూజివీడు - విసన్నపేట రోడ్డు, నూజివీడు - 521201, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. డైరెక్టర్ : శ్రీమతి బలుమూరి సునీత, భర్త : బలుమూరి వేణు గోపాలరావు, డి.నెం.16-160బి, మోడల్ డెయిరీ ఎదురుగా, కొప్పుల వెలమపేట, నూజివీడు - విసన్నపేట రోడ్డు, నూజివీడు - 521201, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ ఆగ్రో ఇండస్ట్రీస్, ప్రొప్రయిటర్ : శ్రీ బలుమూరి వేణుగోపాల రావు, డి.నెం.16-160బి, మోడల్ డెయిరీ ఎదురుగా, కొప్పుల వెలమపేట, నూజివీడు - విసన్నపేట రోడ్డు, నూజివీడు - 521201, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ పౌల్ట్రీస్, పార్ట్‌నర్ : శ్రీ బలుమూరి వేణుగోపాల రావు, డి.నెం.16-160బి, మోడల్ డెయిరీ ఎదురుగా, కొప్పుల వెలమపేట, నూజివీడు - విసన్నపేట రోడ్డు, నూజివీడు - 521201, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. పార్ట్‌నర్: శ్రీమతి బలుమూరి సునీత, భర్త : బలుమూరి వేణు గోపాలరావు, డి.నెం.16-160బి, మోడల్ డెయిరీ ఎదురుగా, కొప్పుల వెలమపేట, నూజివీడు - విసన్నపేట రోడ్డు, నూజివీడు - 521201, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. పార్ట్‌నర్: శ్రీ బలుమూరి జోషి లక్ష్మణరావు, తండ్రి : బలుమూరి వేణు గోపాలరావు, డి.నెం.16-160బి, మోడల్ డెయిరీ ఎదురుగా, కొప్పుల వెలమపేట, నూజివీడు - విసన్నపేట రోడ్డు, నూజివీడు - 521201, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. హామీదారులు : 1. శ్రీ బలుమూరి వేణుగోపాల రావు, డి.నెం.16-160బి, మోడల్ డెయిరీ ఎదురుగా, కొప్పుల వెలమపేట, నూజివీడు - విసన్నపేట రోడ్డు, నూజివీడు - 521201, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. 2. శ్రీమతి బలుమూరి సునీత, భర్త : బలుమూరి వేణు గోపాలరావు, డి.నెం.16-160బి, మోడల్ డెయిరీ ఎదురుగా, కొప్పుల వెలమపేట, నూజివీడు - విసన్నపేట రోడ్డు, నూజివీడు - 521201, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. 3. శ్రీమతి బలుమూరి సరోజిని దేవి, డి.నెం.16-160బి, మోడల్ డెయిరీ ఎదురుగా, కొప్పుల వెలమపేట, నూజివీడు - విసన్నపేట రోడ్డు, నూజివీడు - 521201, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్. 4. శ్రీ బలుమూరి జోషి లక్ష్మణరావు, తండ్రి : బలుమూరి వేణు గోపాలరావు, డి.నెం.16-160బి, మోడల్ డెయిరీ ఎదురుగా, కొప్పుల వెలమపేట, నూజివీడు - విసన్నపేట రోడ్డు, నూజివీడు - 521201, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.

బకాయి మొత్తం: మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ ఆయిల్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గ్రూప్ అకౌంట్స్) వారి నుండి సెక్యూర్డ్ క్రెడిటార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి రావలసిన బకాయి 1. మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ ఆగ్రో ఇండస్ట్రీస్ యొక్క బకాయి తేది.31-12-2025 నాటికి రూ.7,63,49,125.37 పై, 2. మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బకాయి తేది.31-12-2025 నాటికి రూ.11,03,76,920.48 పై, 3. మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ పౌల్ట్రీస్ యొక్క బకాయి తేది.31-12-2025 నాటికి రూ.2,54,73,384.81 పై + తదుపరి వడ్డీ, కాస్ట్ మరియు ఇతర ఖర్చులు మొదలగునవి.

గమనిక : ఎస్.ఏ.నెం.515/2023 డిఆర్‌టి, విశాఖపట్నం వద్ద కలదు (అమ్మకం ఎస్.ఏ ఫలితం యొక్క నిర్ధారణకు లోబడి ఉంటుంది).

ఆస్తుల వివరములు: ఆస్తి-1: కృష్ణాజిల్లా, నూజివీడు, తిరువూరు రోడ్డు, ఆర్.ఎస్.నెం. 174/2,174/3,174/4, 180/2, 180/3,180/4,180/5,180/6 & 192/2C లోని ఎ.13.0275 సెంట్లు విస్తీర్ణం గల ఫ్యాక్టరీ భవనం మరియు పౌల్ట్రీ షెడ్స్ (మెస్సర్స్ విజయ దుర్గ పౌల్ట్రీస్‌కు చెందినవి) మరియు ఇతర భవనం మరియు పౌల్ట్రీ ప్రక్కన గల ఖాళీ స్థలం యావత్తు ఆస్తి.

ఏ) కృష్ణాజిల్లా, నూజివీడు మండలం, నూజివీడు టౌన్, ఆర్.ఎస్.నెం.174/2 (ఎ.0.30 సెంట్లు), ఆర్.ఎస్.నెం.174/3 (ఎ.0.11 సెంట్లు), ఆర్.ఎస్.నెం.174/4 (ఎ.0.11 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/2 (ఎ.0.66 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/3 (ఎ.1.46 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/4 (ఎ.2.15 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/5 (ఎ.3.22 సెంట్లు) వెరశి మొత్తం ఎ.8.01 సెంట్లు విస్తీర్ణం ఒకే ప్లాట్‌గా కలదు దీనిలో ఉత్తరం వైపున ఎ.4.00 సెంట్లు విస్తీర్ణం గల మెట్ట భూమి బలుమూరి వేణుగోపాలరావు గారికి చెందినది. హద్దులు: తూర్పు: ఎస్. రాహుల్ చౌదరి గారి భూమి & డొంక, దక్షిణం : బి. పాపారావు గారికి అమ్మిన ఎ.4.01 సెంట్లు లోని మిగిలిన భూమి, పడమర : ఎస్. కాలయ్య & టి. కృష్ణారావు గార్లకు చెందిన భూమి, ఉత్తరం : ఎస్. కాలయ్య & ఎస్. రాహుల్ చౌదరి గార్లకు చెందిన భూమి.

బి) కృష్ణాజిల్లా, నూజివీడు మండలం, నూజివీడు టౌన్, ఆర్.ఎస్.నెం.174/2 (ఎ.0.30 సెంట్లు), ఆర్.ఎస్.నెం.174/3 (ఎ.0.11 సెంట్లు), ఆర్.ఎస్.నెం.174/4 (ఎ.0.11 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/2 (ఎ.0.66 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/3 (ఎ.1.46 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/4 (ఎ.2.15 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/5 (ఎ.3.22 సెంట్లు) వెరశి మొత్తం ఎ.8.01 సెంట్లు విస్తీర్ణం ఒకే ప్లాట్‌గా కలదు దీనిలో దక్షిణం వైపున ఎ.2.01 సెంట్లు విస్తీర్ణం గల మెట్ట భూమి బలుమూరి వేణుగోపాలరావు గారికి చెందినది. హద్దులు: తూర్పు: బలుమూరి సరోజిని దేవి గారి భూమి, దక్షిణం : బలుమూరి పాపారావు గారి భూమి, పడమర : ఎస్. కాలయ్య & టి. కృష్ణారావు గార్ల భూమి, ఉత్తరం : ఎస్. కాలయ్య & ఎస్. రాహుల్ చౌదరి గార్ల భూమి.

సి) కృష్ణాజిల్లా, నూజివీడు మండలం, నూజివీడు టౌన్, ఆర్.ఎస్.నెం.174/2 (ఎ.0.30 సెంట్లు), ఆర్.ఎస్.నెం.174/3 (ఎ.0.11 సెంట్లు), ఆర్.ఎస్.నెం.174/4 (ఎ.0.11 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/2 (ఎ.0.66 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/3 (ఎ.1.46 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/4 (ఎ.2.15 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/5 (ఎ.3.22 సెంట్లు) వెరశి మొత్తం ఎ.8.01 సెంట్లు విస్తీర్ణం ఒకే ప్లాట్‌గా కలదు దీనిలో దక్షిణం వైపున ఎ.2.00 సెంట్లు విస్తీర్ణం గల మెట్ట భూమి బలుమూరి వేణుగోపాలరావు గారికి చెందినది. హద్దులు: తూర్పు: బలుమూరి సరోజిని దేవి గారి భూమి, దక్షిణం : బలుమూరి సరోజిని దేవి గారి భూమి, పడమర : బలుమూరి సరోజిని దేవి భూమి, ఉత్తరం : బలుమూరి పాపారావు గారి భూమి.

డి) కృష్ణాజిల్లా, నూజివీడు మండలం, నూజివీడు టౌన్, ఆర్.ఎస్.నెం.180/2 (ఎ.0.40 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/3 (ఎ.0.57 సెంట్లు), ఆర్.ఎస్.నెం.174/4 (ఎ.0.11 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/2 (ఎ.0.66 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/3 (ఎ.1.46 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/4 (ఎ.0.37 సెంట్లు), ఆర్.ఎస్.నెం.180/5 (ఎ.0.19 సెంట్లు) ఒకే ప్లాట్‌గా వెరశి మొత్తం ఎ.1.53 సెంట్లు విస్తీర్ణం గల మెట్ట భూమి బలుమూరి వేణుగోపాలరావు గారికి చెందినది. హద్దులు: తూర్పు: డొంక, దక్షిణం : బలుమూరి వేణుగోపాల్ రావు గారి భూమి, పడమర : తిరువూరు కృష్ణారావు గారి భూమి, ఉత్తరం : డొంక మరియు టి. కృష్ణ గారి భూమి.

ఇ) కృష్ణాజిల్లా, నూజివీడు మండలం, నూజివీడు టౌన్, ఆర్.ఎస్.నెం.180/6 (ఎ.1.20 సెంట్లు), ఆర్.ఎస్.నెం.192/2సి (ఎ.0.24 సెంట్లు) ఒకే ప్లాట్‌గా వెరశి మొత్తం ఎ.1.44 ¾ సెంట్లు విస్తీర్ణం గల మెట్ట భూమి బలుమూరి వేణుగోపాలరావు గారికి చెందినది. హద్దులు: తూర్పు: టి. నాగేంద్ర రావు గారి భూమి, దక్షిణం : ఉమ్మడి దారి & టి. నాగేంద్ర రావు, పడమర : ఉమ్మడి దారి భూమి, టి. నాగేంద్ర రావు & బలుమూరి పాపారావు గార్ల భూమి, ఉత్తరం : దున్నపోతుల రామారావు గారి భూమి మరియు తీగల నాగేశ్వరరావు గారి భూమి.

ఎఫ్) ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, నూజివీడు, తిరువూరు - నూజివీడు రోడ్డు, ఆర్.ఎస్.నెం.174/3 (ఎ.0.26 సెంట్లు), ఆర్.ఎస్.నెం.174/4 (ఎ.0.67 సెంట్లు) మరియు ఆర్.ఎస్.నెం.180/5 (ఎ.0.05 సెంట్లు) ఒకే ప్లాట్‌గా వెరశి మొత్తం ఎ.0.98 సెంట్లు విస్తీర్ణం గల మెట్ట భూమి బలుమూరి సరోజిని దేవి గారికి చెందినది. హద్దులు: తూర్పు: దాసరి గౌరయ్య & చలసాని దత్ గార్ల భూమి, దక్షిణం : చలసాని దత్ గారి భూమి, పడమర : బలుమూరి సరోజిని దేవి గారి భూమి, ఉత్తరం : బలుమూరి పాపారావు గారి భూమి.

జి) ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, నూజివీడు, తిరువూరు - నూజివీడు రోడ్డు, ఆర్.ఎస్.నెం.180/5 లోని ఎ.0.06 సెంట్లు విస్తీర్ణం గల మెట్ట భూమి బలుమూరి సరోజిని దేవి గారికి చెందినది. హద్దులు: తూర్పు: దాసరి గౌరయ్య గారి భూమి, దక్షిణం : బలుమూరి సరోజిని గారి భూమి, పడమర: బలుమూరి పాపారావు & వేణుగోపాలరావు గార్ల భూమి, ఉత్తరం : తిరువూరు నుండి నూజివీడు రోడ్డుకు పోవు ఇదే సర్వే నెం.లోని దారి.

హెచ్) ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, నూజివీడు, తిరువూరు - నూజివీడు రోడ్డు, ఆర్.ఎస్.నెం.174/2 లోని ఎ.0.59 సెంట్లు & ఆర్.ఎస్.నెం.180/2 లోని ఎ.0.34 సెంట్లు విస్తీర్ణం గల మెట్ట భూమి బలుమూరి సరోజిని దేవి గారికి చెందినది. హద్దులు: తూర్పు: బి. పాపారావు & బి. వేణుగోపాలరావు గార్ల భూమి, దక్షిణం : బలుమూరి సరోజిని గారి భూమి, పడమర : తిరువూరు కృష్ణారావు గారి భూమి, ఉత్తరం : తిరువూరు కృష్ణారావు గారి భూమి.

ఐ) ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, నూజివీడు, తిరువూరు - నూజివీడు రోడ్డు, ఆర్.ఎస్.నెం.174/2 లోని ఎ.0.59 సెంట్లు విస్తీర్ణం గల మెట్ట భూమి బలుమూరి సరోజిని దేవి గారికి చెందినది. హద్దులు: తూర్పు: బి. పాపారావు & బి. వేణుగోపాలరావు & బి. సరోజిని గార్ల భూమి, దక్షిణం : చలసాని దత్ గారి భూమి, పడమర : చలసాని దత్ గారి భూమి, ఉత్తరం : బి. పాపారావు & బి. వేణుగోపాలరావు & బి. సరోజిని గార్ల భూమి.

జె) ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, నూజివీడు టౌన్ & మున్సిపాలిటీ, తిరువూరు రోడ్డు, సమీప డోర్ నెం.16-245 వద్ద ఆర్.ఎస్.నెం.180/6 లోని 345 చ॥గ॥లు (ఫ్యాక్టరీ ఆవరణలోని) విస్తీర్ణం గల మెట్ట భూమి బలుమూరి వేణుగోపాలరావు గారికి చెందినది. హద్దులు: తూర్పు: హక్కుదారుని ఆస్తి, దక్షిణం : డొంక దారి (రోడ్డు 40' వెడల్పు), పడమర : హక్కుదారుల ఆస్తి కొంతమేర, ఉత్తరం : ఉమ్మడి డొంక మొ॥నవి.

మరియు మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ ఆయిల్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నకు హైపోథికేట్ చేయబడిన ప్లాంట్ & మెషినరీతో సహా.,
మరియు మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ ఆగ్రో ఇండస్ట్రీస్ నకు హైపోథికేట్ చేయబడిన ప్లాంట్ & మెషినరీతో సహా.,

ఆస్తి నెం.1 యొక్క రిజర్వ్ ధర మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ ఆగ్రో ఇండస్ట్రీస్ & మెస్సర్స్ శ్రీ విజయ దుర్గా ఆయిల్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హైపోథికేట్ చేయబడిన ప్లాంట్ & మెషినరి మినహాయించి. ప్లాంట్ & మెషినరి రిజర్వు ధర ఇక్కడ విడిగా పేర్కొనబడినది మరియు వేలంలో ఒకే బిడ్డర్ ఏక కాలంలో కొనుగోలు చేయాలి.

రిజర్వు ధర: రూ.5,79,15,000/-, ధరావత్తు: రూ.57,91,500/-, బిడ్ పెంపుదల : రూ.5,79,150/-

ఆస్తి-2: మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ ఆయిల్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నకు హైపోథికేట్ చేయబడిన ప్లాంట్ & మెషినరీ.

రిజర్వు ధర: రూ.1,50,18,000/-, ధరావత్తు: రూ.15,01,800/-, బిడ్ పెంపుదల : రూ.1,50,180/- (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించు GST ఛార్జీలు)

ఆస్తి-3: మెస్సర్స్ శ్రీ విజయ దుర్గ ఆగ్రో ఇండస్ట్రీస్ నకు హైపోథికేట్ చేయబడిన ప్లాంట్ & మెషినరీ.

రిజర్వు ధర: రూ.78,00,500/-, ధరావత్తు: రూ.7,80,050/-, బిడ్ పెంపుదల : రూ.78,005/- (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించు GST ఛార్జీలు)

ఆస్తి-4: ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, నూజివీడు టౌన్ & మున్సిపాలిటీ, విజయవాడ రోడ్డు, శ్రీ దత్తసాయి నగర్, సమీప డోర్ నెం.18-415, ఆర్.ఎస్.నెం.607 లోని నెం.లు 5,6,7 & 8 (ఎల్‌పి నెం.4/2003/జిఎన్‌టి)తో 1075 చ॥గ॥ల విస్తీర్ణం గల నివాస ప్లాట్స్ ఆస్తి బలుమూరి వేణుగోపాలరావు గారికి చెందినది. హద్దులు: తూర్పు: ఇతరుల ఆస్తి, పడమర : మున్సిపల్ రోడ్డు (40' వెడల్పు), ఉత్తరం : అమ్మకందారుని ప్లాట్ నెం.4, దక్షిణం : మున్సిపాలిటీకి అమ్మకందారులు బహుమతిగా ఇచ్చిన స్థలం.

రిజర్వు ధర: రూ.54,00,000/-, ధరావత్తు: రూ.5,40,000/-, బిడ్ పెంపుదల : రూ.54,000/-

ఆస్తి-5: ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, నూజివీడు టౌన్ & మున్సిపాలిటీ, విజయవాడ రోడ్డు, శ్రీ దత్తసాయి నగర్, సమీప డోర్ నెం.18-415, ఆర్.ఎస్.నెం.607 లోని ప్లాట్ నెం.లు 23,24,25 &26 (ఎల్‌పి నెం.5/2003/జిఎన్‌టి)తో 1006.66 చ॥గ॥ల విస్తీర్ణం గల నివాస ప్లాట్స్ ఆస్తి బలుమూరి వేణుగోపాలరావు గారికి చెందినది. హద్దులు: తూర్పు: మున్సిపల్ రోడ్డు, పడమర : ఇతరుల ఆస్తి, ఉత్తరం : మున్సిపల్ రోడ్డు, దక్షిణం : ఇతరుల ఆస్తి.

రిజర్వు ధర: రూ.54,00,000/-, ధరావత్తు: రూ.5,40,000/-, బిడ్ పెంపుదల : రూ.54,000/-

ఆస్తి-6: ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, నూజివీడు టౌన్ & మున్సిపాలిటీ, విజయవాడ రోడ్డు, శ్రీ దత్తసాయి నగర్, సమీప డోర్ నెం.18-415, ఆర్.ఎస్.నెం.607 & 609/2 లోని ప్లాట్ నెం.లు 5,6,8&9 (ఎల్‌పి నెం.9/2003/జిఎన్‌టి)తో 640.32 చ॥గ॥ల విస్తీర్ణం గల నివాస ప్లాట్స్ ఆస్తి. హద్దులు: తూర్పు: ప్లాట్ నెం.4&10 లోని స్థలం, పడమర : ప్లాట్ నెం.7 లోని స్థలం, ఉత్తరం : ప్లాట్ నెం.11 లోని స్థలం, దక్షిణం : మున్సిపల్ రోడ్డు.

రిజర్వు ధర: రూ.13,50,000/-, ధరావత్తు: రూ.1,35,000/-, బిడ్ పెంపుదల : రూ.13,500/-

ఆస్తి-8: ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, నూజివీడు మున్సిపాలిటి వద్ద మొత్తం 3767.80 చ॥గ॥ల విస్తీర్ణంలో 52.90 చ॥గ॥ల అవిభాజ్యపు మరియు అనిర్దేశ్యపు ఉమ్మడి వాటా విస్తీర్ణంతో "గంధర్వ అపార్ట్‌మెంట్స్" అను పేరు గల అపార్ట్‌మెంట్ బి-బ్లాక్ లోని నాల్గవ అంతస్తు నందు కార్ పార్కింగ్‌తో కలిపి 1025 చ॥అ॥లు ప్లింత్ ఏరియాతో గల ప్లాట్ నెం.501 ఆస్తి శ్రీ బలుమూరి వేణు గోపాలరావు గారికి చెందినది. హద్దులు: తూర్పు: ఓపెన్ టు స్కై, పడమర : కామన్ కారిడార్, ఉత్తరం : కామన్ కారిడార్, దక్షిణం : కామన్ కారిడార్.

రిజర్వు ధర: రూ.13,05,000/-, ధరావత్తు: రూ.1,30,500/-, బిడ్ పెంపుదల : రూ.13,050/-

వేలం అమ్మకం యొక్క వివరణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం https://baanknet.com మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ https://www.unionbankofindia.bank.in/auction-property/viewauction-property.aspx నందు చూడగలరు. అధీకృత అధికారి / చీఫ్ మేనేజర్ గారికి తెలిసిన సమాచారము ప్రకారం స్థిరాస్తిపై ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్ లేదు, ఆసక్తి గల బిడ్డర్లు ఆస్తి పరిశీలన కోసం ఫోన్ నెం.8106596598 & Mail ID : arb.vijayawada@unionbankofindia.bank లలో సంప్రదించవచ్చును.

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6)/రూల్ 9(1)ల ప్రకారం చట్టబద్ధమైన 15 రోజుల అమ్మకం

ఈ నోటీసు ప్రకటన పైన తెలిపిన లోనుకు సంబంధించిన ఋణగ్రహీత(ల)కు, హామీదారు(ల)కు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 8(6)/రూల్ 9(1)ల క్రింద పైన తెలిపిన తేదీన వేలం అమ్మకం జరుపబడునని తెలియజేస్తూ ఇచ్చిన ప్రకటనగా కూడా పరిగణించవలెను.

తేది : 02.02.2026
ప్రదేశం : విజయవాడ
సం/- అధీకృత అధికారి,
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అస్సెట్ రికవరీ బ్రాంచి, విజయవాడ

9 నుంచి 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ'

గురుద్వారా, న్యూస్‌టుడే: విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే దిశగా ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలోని 13 జిల్లాలకు చెందిన వినియోగదారులు 86884 00499 ఫోన్ నెంబర్ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. గురుద్వారా దరి సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీ, సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చునన్నారు.

అలా ఏఎన్ఆర్ సినిమాలో నటించా..

బాలాగంగాధర్‌తిలక్

పోలవరం, న్యూస్‌టుడే: డ్రామాలపై ఆసక్తితోనే రవీంద్రభారతిలో జరిగే పలు సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దృష్టిలో పడి.. నటుడ్ని అయ్యానని పోలవరం గ్రామానికి చెందిన సీనియర్ నటుడు మహంకాళీ బాలాగంగాధర్ తిలక్ తెలిపారు. శనివారం పోలవరంలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. 1953లో పోలవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివానన్నారు. అనంతరం హైదరాబాద్‌లో పీయూసీ, బీఏ పూర్తి చేసి కొలువులో చేరానన్నారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో సినిమా షూటింగ్ చూసేందుకు మిత్రులతో కలిసి సారథి స్టూడియోకు వెళ్తే బంగారుగాజులు సినిమా చిత్రీకరణ జరుగుతోందని, కోడైరెక్టర్ వచ్చి.. వైద్యుడి పాత్ర ఉంది చేస్తావా అని అడగడంతో ఏఎన్ఆర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందన్నారు. అనంతరం ఎన్టీఆర్‌తో దానవీరశూరకర్ణ, దాసరి నారాయణరావు ఒసేయ్ రాములమ్మా చిత్రాల్లో నటించానన్నారు. ఇప్పటి వరకు అయిదు వందల చిత్రాల్లో నటించానని, తాజాగా దండోరా చిత్రంలో నటించినట్లు పేర్కొన్నారు.

అడ్డుకాదు పేదరికం.. సాధనతో విజయతీరం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: పేదరికాన్ని జయిస్తూ విజయాల వైపు పరుగులు పెడుతున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. క్రీడల్లో ప్రతిభను నిరూపిస్తూ భవిష్యత్తుపై కొత్త ఆశలు పెంచుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, సరైన సౌకర్యాల కొరత ఉన్నప్పటికి దృఢ సంకల్పంతో సాధన చేస్తూ లక్ష్యాలను చేరుకునేందుకు శ్రమిస్తున్నారు ఎస్ఆర్ఆర్ పాఠశాల విద్యార్థులు. వీరంతా బాస్కెట్‌బాల్ ఆటలో రాణిస్తూ డివిజన్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని ముందుకు సాగుతున్నారు.

బాస్కెట్ బాల్‌లో రాణిస్తున్న బాలులు

క్రీడల కోటాలో ఉద్యోగం సాధిస్తా..

క్రీడల కోటాలో ఉద్యోగ సాధనే లక్ష్యంగా నిత్యం సాధన చేస్తున్నా. ఎస్ఆర్ఆర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా. అండర్ 14, 17 క్యాంపుల్లో పాల్గొన్నా. వ్యాయామ ఉపాధ్యాయులు వివిధ అంశాల్లో మెలకువలను నేర్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. - కె.ఆకాశ్

ట్రిపుల్ ఐటీలో సీటు కోసం..

8వ తరగతి చదువుతున్నా. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధనే లక్ష్యంగా చదువుతో పాటు బాస్కెట్ బాల్ ఆటను సాధన చేస్తున్నా. సర్టిఫికెట్ వల్ల ప్రయోజనం తెలుసుకున్నా. తల్లి గృహిణి తండ్రి రైస్‌మిల్లులో పని చేస్తూనే నన్ను ఈ ఆటలో ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర జట్టులో ఆడి నూజివీడుకు మంచి పేరు తీసుకురావాలన్నదే లక్ష్యం. - బి.యశ్వంత్

ఆర్మీలో చేరాలనుకుంటున్నా..

ఐదో తరగతి నుంచి బాస్కెట్ బాల్ ఆట ఆడుతున్నా. ఇప్పుడు 9వ తరగతిలో ఉన్నా. ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలన్నదే లక్ష్యం. పీఈటీగా ఉన్న మా మామయ్య ఈ ఆట వైపు ప్రోత్సహించారు. లక్ష్యానికి అనుగుణంగా సాధన చేస్తున్నా. తండ్రి మెకానిక్ పని చేస్తూ నన్ను ఈ ఆటలో శిక్షణ ఇప్పిస్తున్నారు. - బి.సాయి రోహిత్

3 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో..

ఎస్ఆర్ఆర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాను. స్పోర్ట్స్ అకాడమీలో చేరాలని సాధన చేస్తున్నా. స్థానికంగా యూత్ అసోసియేషన్‌తో పాటు నేషనల్స్‌లోనూ 3 సార్లు పాల్గొన్నా. సాఫ్ట్‌వేర్ రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నా. తల్లి గృహిణి, తండ్రి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. - జి.జగదీశ్, కెప్టెన్

బాలలపై భారం మోపొద్దు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: బాల్య వివాహాలతో పిల్లలపై భారం మోపొద్దని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. అమీనాపేట సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో శనివారం బాల్య వివాహాలు- అనర్థాలు, మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్ పి.రత్నరాజు, సంక్షేమాధికారి సర్వమంగళ తదితరులు పాల్గొన్నారు.

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏఐ సెంటర్లు

ఎంపీ మహేశ్‌కుమార్

కైకలూరు ఏఐ ల్యాబ్‌లో విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఎంపీ పుట్టా, ఎమ్మెల్యే కామినేని

కైకలూరు, న్యూస్‌టుడే: కంప్యూటర్ యుగంలో భవిష్యత్తు అంతా కృత్రిమ మేధ(ఏఐ)దేనని ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ పేర్కొన్నారు. కైకలూరు వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీ చొరవతో ఓఎన్‌జీసీ సీఎస్ఆర్ నిధులు రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్‌ను శనివారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో కలిసి ప్రారంభించారు. యువత ఏ రంగంలో రాణించాలన్నా సాంకేతిక విద్యలో ప్రావీణ్యం అవసరమన్నారు. అందుకే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఏఐ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు సాంకేతిక విద్యతో ఉపాధి బాటలు వేస్తామన్నారు. ఎంతో విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మనందరి అదృష్టమన్నారు.

రాష్ట్ర భవిష్యత్తును మార్చనున్న క్వాంటమ్ వ్యాలీ

అమరావతిలో ఏర్పాటు చేసిన క్వాంటమ్ వ్యాలీ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందనటంలో సందేహం లేదని ఎంపీ తెలిపారు. రాష్ట్రాన్ని సమాచార, సాంకేతిక రంగాలలో దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పాటు పడుతోందన్నారు. అందుకు నిదర్శనం విశాఖలోని గూగుల్ డేటా సెంటర్లు, పలు ఐటీ కంపెనీలేనని వివరించారు. అనంతరం 20 కంప్యూటర్లను ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ ఏఐ ల్యాబ్‌ను కైకలూరుకు తీసుకువచ్చిన ఎంపీని అభినందించారు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, తెదేపా నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

సామాజిక మాయలో.. మృగాళ్లకు చిక్కి!

ఇద్దరు బాలికలపై అఘాయిత్యం.. నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ దుర్గాప్రసాద్, చిత్రంలో ఎస్సైలు

నరసాపురం, గ్రామీణ, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి తెగబడ్డ నిందితులను అరెస్టు చేసినట్లు నరసాపురం గ్రామీణ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. పోలీసు సర్కిల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నరసాపురం మండలం పీఎంలంకకు చెందిన తిరుమాని దుర్గాప్రసాద్ (20)కు యలమంచిలి మండలానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో దుర్గాప్రసాద్ కోరిక మేరకు గత నెల 22న ఆ బాలిక తన స్నేహితురాలితో కలిసి మొగల్తూరు వెళ్లింది. దుర్గాప్రసాద్ తన స్నేహితుడు తిరుమాని రాజేంద్ర(19)తో కలిసి ఆ బాలికలకు మాయమాటలు చెప్పి స్థానిక లాడ్జికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ బాలికలు వరుసగా రెండురోజుల పాటు పాఠశాలకు హాజరు కాకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాలకు వెళ్తున్నట్లు చెప్పి ఎక్కడకు వెళ్లారంటూ ఆ బాలికలను కుటుంబ సభ్యులు ఆరాతీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాలికల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ యువకులపై వేర్వేరుగా పోక్సో కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా నాయమూర్తి రిమాండు విధించారన్నారు. లాడ్జి యజమాని, రిసెప్షనిస్టులపై కూడా కేసులు నమోదు చేయనున్నామన్నారు. సమావేశంలో ఎస్సైలు జి.వాసు, వై.నాగలక్ష్మి తెలిపారు.

ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంగరాజు మృతి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, దొరమామిడి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొడియం గంగరాజు(57) స్వగ్రామం బుట్టాయగూడెం మండలం మెట్టగూడెంలో ఇంటి వద్ద శనివారం మృతి చెందారు. విధులకు వెళ్లేందుకు ఉదయం సిద్ధమవుతూ గుండెపోటుకు గురై ఇంటిలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్సకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గంగరాజుకు భార్య కృష్ణవేణి (మాజీ ఎంపీపీ), ఇద్దరు కుమారులున్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, తెల్లం బాలరాజు, కేతర్ ప్రసాద్ తదితరులు, పలువురు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు గంగరాజు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

'గేట్' ప్రారంభం

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) శనివారం ప్రారంభమయ్యాయి. ఏలూరు సమీప వట్లూరు సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 53కి 39 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 67కి 60 మంది పరీక్ష రాశారు. రెండు పూటలు కలిపి 21 మంది గైర్హాజరయ్యారు.

సుజుకి ఈవీ స్కూటర్లను ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్యేలు చంటి, ధర్మరాజు

ఆంధ్రా అండర్- 14 జట్టు బౌలింగ్ కోచ్‌గా నాగవర్మ

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: పెదవేగి మండలం భోగాపురానికి చెందిన మట్టా నాగవర్మ ఆంధ్రా అండర్-14 క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి సానా సతీష్‌బాబు శనివారం నియామకపత్రం అందజేశారు.

పర్యావరణ పరిరక్షణకు దోహదం

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణకు విద్యుత్తు వాహనాలు దోహదపడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక హోటల్ ఎదురుగా శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ సంస్థల డైరెక్టర్, జనసేన నాయకుడు నారా శేషు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుజుకి షోరూంను, ఈవీ స్కూటర్లను ఎమ్మెల్యేలు బడేటి చంటి, పత్సమట్ల ధర్మరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ ఛైర్మన్ అప్పలనాయుడుతో కలిసి మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం షోరూం డైరెక్టర్ నారా శేషును అభినందించారు. శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ సంస్థల ఛైర్మన్ నారా వెంకట నరసింహమూర్తి, డైరెక్టరు నారా వెంకట హనుమకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ధరల పట్టిక తప్పనిసరి: డీటీసీ

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: వాహన షోరూంలలో తప్పనిసరిగా ధరల పట్టిక ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ఉప కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో వాహన డీలర్లతో శనివారం సమావేశమై మాట్లాడారు. వాహన కొనుగోలుదారులు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. ఇన్‌ఛార్జి ఆర్టీవో శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన సాంస్కృతిక కళా ఉత్సవాలు

విజేతలతో పంకజ్ కుమార్ తదితరులు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: స్థానిక డీసీఎంఎస్ కన్వెన్షన్ హాలులో ప్రత్యేక అవసరాల బాలలకు శుక్ర, శనివారాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సాంస్కృతిక కళా ఉత్సవాలు ముగిశాయి. సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యాన విద్యార్థులకు గాత్రం, నృత్యం, హాస్య నాటిక, చిత్రలేఖనం తదితర అంశాల్లో పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 346 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలకు సమగ్ర శిక్షా ఏపీసీ పంకజ్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. సీఎంవో యెహోషువా, ఏఎస్‌వో రామకృష్ణ, ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: పొలంలోని గేదెల వద్దకు వెళ్లేందుకు బయలు దేరిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆగిరిపల్లి మండలం మల్లిబోయినపల్లి సమీపంలో శనివారం సాయంత్రం ట్రాక్టరు బోల్తా పడి బెజవాడ రామారావు(65) మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. ఆగిరిపల్లికి చెందిన రామారావు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన శనివారం సాయంత్రం మల్లిబోయినపల్లి వద్ద పొలంలో ఉన్న తన గేదెల వద్దకు వెళ్లేందుకు ఆగిరిపల్లిలో ట్రాక్టరు ఎక్కారు. బస్టాండ్ సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. వాహనంపై ఉన్న రామారావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఎస్సై శుభశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బొలెరో వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చెరువులో మునిగి గురుకుల విద్యార్థి...

రుద్రవరం(మచిలీపట్నం రూరల్), న్యూస్‌టుడే: చెరువులో స్నానానికి వెళ్లిన గురుకుల విద్యార్థి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన రుద్రవరం గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. నూజివీడు సమీపంలోని దేవరగుంట గ్రామానికి చెందిన మన్నె రాజశేఖర్ రుద్రవరంలోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఆరుగురు విద్యార్థులు ఎవరికీ తెలియకుండా సమీపంలోని చేపల చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాజశేఖర్ మునిగిపోవడంతో కంగారు పడి మిగిలిన వారు పీఈటీ, ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. వారు వెంటనే చెరువు వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం ప్రిన్సిపల్, సిబ్బంది రాజశేఖర్‌ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి చేరే సరికి బాలుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ సమాచారం అందించారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రీజనల్ ఆఫీస్ : ఆర్.ఆర్.పేట, ఏలూరు, ఏలూరు జిల్లా. ఫోన్ నెం. 08812-230938 / 233227

స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002.

సాధారణ ప్రజానీకమునకు ముఖ్యంగా ఋణగ్రహీతలకు / కో-ఆబ్లిగెంట్స్ / తనఖాదారులు / హామీదారులకు నోటీసు ఇచ్చి తెలియజేయునదిఏమనగా బ్యాంకు వారు దిగువ పేర్కొన్న బకాయిలను, తదుపరి వడ్డీ, ఛార్జీలు మొ॥నవి తిరిగి రాబట్టుకొనుటకు వారికి హామీగా ఉంచి, స్వాధీనత చేసుకోబడిన స్థిరాస్తులను క్రింద సూచించిన విధముగా ఇ-వేలం ద్వారా బ్యాంకు వారిచే అమ్ముటకు నిర్ణయించడమైనది. దిగువ స్థిరాస్తి అమ్మకం "ఎక్కడ ఏది ఉన్నదో, అది, ఎలా ఉన్నదో అలా మరియు అక్కడ ఏది ఉంటే అది" ప్రాతిపదిన దిగువ పేర్కొనబడిన ఋణగ్రహీతలకు మరియు హామీదారుల నుండి రావలసిన బకాయి మొత్తము కాంట్రాక్చువల్ రేటు ప్రకారం తదుపరి వడ్డీ మరియు ఇతర ఖర్చులతో రాబట్టుకొనేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ ఆఫీస్, ఆర్.ఆర్. పేట, ఏలూరు వారిచే ఇ-వేలం అమ్మకం ద్వారా ది. 27-02-2026న ఆస్తులను విక్రయించేందుకు నిర్ణయించడమైనది.

మెగా ఇ-వేలం తేది & సమయం : 27-02-2026, మ॥ 12.00గం. నుండి సా॥ 05.00 గం. వరకు
బిడ్లు సమర్పించుటకు చివరి తేది : 26-02-2026 (10 ని॥ల అపరిమిత స్వీయ పొడిగింపుతో)

తిరుమలంపాలెం బ్రాంచి (02521), ఫోన్ నెం. 7006916571, ఇ-మెయిల్: ubin0802522@unionbankofindia.bank.in

1 ఋణగ్రహీతలు / కో ఆబ్లిగెంట్స్ / తనఖాదారులు / హామీదారులు : 1 ఎ) శ్రీమతి కల్లా సావిత్రి, భర్త : లేటు శ్రీ కల్లా వీర్రాజు (మరణించిన శ్రీ కల్లా వీర్రాజు గారికి చట్టపరమైన వారసులు) తిరుమలంపాలెం గ్రామం, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు జిల్లా - 534426. బి) శ్రీ కల్లా శ్రీను, తండ్రి : లేటు శ్రీ కల్లా వీర్రాజు (మరణించిన శ్రీ కల్లా వీర్రాజు గారికి చట్టపరమైన వారసులు) తిరుమలంపాలెం గ్రామం, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు జిల్లా - 534426. సి) శ్రీ కల్లా దుర్గారావు, తండ్రి : లేటు శ్రీ కల్లా వీర్రాజు (మరణించిన శ్రీ కల్లా వీర్రాజు గారికి చట్టపరమైన వారసులు) తిరుమలంపాలెం గ్రామం, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు జిల్లా - 534426. డి) శ్రీమతి ఆర్ల కుమారి, తండ్రి : లేటు శ్రీ కల్లా వీర్రాజు (మరణించిన శ్రీ కల్లా వీర్రాజు గారికి చట్టపరమైన వారసులు) తిరుమలంపాలెం గ్రామం, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు జిల్లా - 534426. 2) శ్రీ నరికొండ రాఘవ కుమార్ (హామీదారు) తండ్రి : శ్రీ ఎన్. కృష్ణమూర్తి, డోర్ నెం. 2-36, తిరుమలంపాలెం గ్రామం, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు జిల్లా - 534426.
బకాయి మొత్తం : ది. 18-12-2025 నాటికి రూ. 5,04,540.73 (అక్షరాలా ఐదు లక్షల నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలు మరియు డెబ్భై మూడు పైసలు మాత్రమే) మరియు తదుపరి వడ్డీ, కాస్ట్లు మరియు ఇతర ఖర్చులు
[illegible]
రిజర్వు ధర: రూ. 18,90,000/- | ధరావత్తు (10%): రూ. 1,89,000/- | బిడ్ పెంపుదల మొత్తం: రూ. 20,000/-

లక్కవరం బ్రాంచి (08371), ఫోన్ నెం. 8192854844, ఇ-మెయిల్: ubin0808377@unionbankofindia.bank.in
2 [illegible]
రిజర్వు ధర: రూ. 14,80,000/- | ధరావత్తు (10%): రూ. 1,48,000/- | బిడ్ పెంపుదల మొత్తం: రూ. 15,000/-

కొయ్యలగూడెం బ్రాంచి (08241), ఫోన్ నెం. 9985337161, ఇ-మెయిల్: ubin0808245@unionbankofindia.bank.in
3 [illegible]
రిజర్వు ధర: రూ. 10,00,000/- | ధరావత్తు (10%): రూ. 1,00,000/- | బిడ్ పెంపుదల మొత్తం: రూ. 10,000/-

పాలకొల్లు బ్రాంచి (25061), ఫోన్ నెం. 9700373764, ఇ-మెయిల్: ubin0825065@unionbankofindia.bank.in
4 [illegible]
రిజర్వు ధర: రూ. 13,50,000/- | ధరావత్తు (10%): రూ. 1,35,000/- | బిడ్ పెంపుదల మొత్తం: రూ. 15,000/-

అశోక్ నగర్ బ్రాంచి (07191) ఫోన్ నెం. 9948276028 ఇ-మెయిల్: ubin0807192@unionbankofindia.bank.in
5 [illegible]
రిజర్వు ధర: రూ. 23,00,000/- | ధరావత్తు (10%): రూ. 2,30,000/- | బిడ్ పెంపుదల మొత్తం: రూ. 25,000/-

కొయ్యలగూడెం బ్రాంచి (08241), ఫోన్ నెం. 9985337161, ఇ-మెయిల్: ubin0808245@unionbankofindia.bank.in
6 [illegible]
రిజర్వు ధర: రూ. 5,00,000/- | ధరావత్తు (10%): రూ. 50,000/- | బిడ్ పెంపుదల మొత్తం: రూ. 10,000/-

కామవరపుకోట బ్రాంచి (03281), ఫోన్ నెం. 9951177744, ఇ-మెయిల్: ubin0803286@unionbankofindia.bank.in
7 [illegible]
రిజర్వు ధర: రూ. 24,50,000/- | ధరావత్తు (10%): రూ. 2,45,000/- | బిడ్ పెంపుదల మొత్తం: రూ. 25,000/-

[illegible] https://baanknet.com and https://www.unionbankofindia.co.in/auction-property/view-auction-property.aspx [illegible]
తేది : 07-02-2026 ప్రదేశం : ఏలూరు — అధీకృత అధికారి & చీఫ్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ ఇండియా
Bank of India — Relationship beyond banking
తణుకు బ్రాంచ్, పశ్చిమ గోదావరి జిల్లా ఆం.ప్ర., ఫోన్ : 08819-223475

అపెండెక్స్-IV (రూల్ నెం.8(1)) చూడండి

స్వాధీనత ప్రకటన (స్థిరాస్తి కొరకు)

ఇందుమూలముగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారము మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 నందలి రూల్ 3తో చదివే సదరు సెక్షన్ 13(12) ప్రకారము సంక్రమించిన అధికారములతో **ఋణగ్రహీత : శ్రీ దంపనబోయిన ధనలక్ష్మి, భర్త : దంపనబోయిన పూర్ణ చిరంజీవి రావు** వారిని నోటీసు నందు చెప్పిన బకాయి సొమ్ము **రూ.17,61,434.71 పై. (అక్షరాల పదిహేడు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయల డెబ్బై ఒక్క పైసలు మాత్రమే)** + వడ్డీతో కలిపి ఈ నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **తేది.05.11.2025 న డిమాండ్ నోటీసు** జారీచేయబడినది.

ముఖ్యంగా ఋణగ్రహీతలు సదరు సొమ్మును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఋణగ్రహీత మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా ప్రకటించునది ఏమనగా దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంట్రస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 నందలి రూల్ 9తో చదువుకోవలసిన సదరు చట్టంలోని సెక్షన్ (13) యొక్క సబ్- సెక్షన్ (4) క్రింద సంక్రమించిన అధికారాలు వినియోగిస్తూ దిగువ వివరించిన ఆస్తిని **తేది.02.02.2026 న స్వాధీనం** చేసుకోవడమైనది.

సాధారణ ప్రజానీకానికి, ప్రత్యేకించి ఋణగ్రహీతకు ఇందుమూలముగా హెచ్చరిక జారీచేయునది ఏమనగా ఈ ఆస్తితో ఎవరు ఏవిధమైన లావాదేవీలు జరుపరాదు మరియు అట్లు చేసిన వారు **బ్యాంక్ ఆఫ్ ఇండియా** వారి ఛార్జీకి అనగా ఋణగ్రహీత బ్యాంకు వారికి బకాయి ఉన్న సొమ్ము **రూ.17,61,434.71 పై.** మరియు వడ్డీతో సహా లోబడి ఉండును.

ఋణగ్రహీతలు సెక్యూర్డు ఆస్తుల విమోచనంనకు గల కాలపరిమితి గురించి సదరు చట్టంలోని సెక్షన్ 13 నందు సబ్ సెక్షన్ (8) నందు నిబంధనలపై శ్రద్ధ వహించవలెను.

స్థిరాస్తుల వివరములు

ఆంధ్రప్రదేశ్-534211, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు, సజ్జాపురం, ఎస్.బి.ఐ కాలనీ, విరించి ఇ.ఎమ్. స్కూల్ సమీపంలో, పాత డోర్ నెం.35-176, కొత్త డోర్ నెం.35-4-11, ఫ్లాట్ డోర్ నెం.35-4-11/tf.301, ఆర్.ఎస్.నెం.32/9 లో, అసెస్‌మెంట్ నంబర్: 1081015956, అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాన్ నెం.34/79 మరియు సవరించిన లేఅవుట్ ప్లాన్ నెం.140/80 ప్రకారం, మొత్తం 1126 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలంలో 27 చదరపు గజాల (లేదా 22.57 చదరపు మీటర్ల) అవిభాజ్యపు వాటాతో మరియు "రేణుక రెసిడెన్సీ అపార్ట్‌మెంట్" లోని మూడవ అంతస్తులో ఉన్న ఫ్లాట్ నెం.301. ఈ ఫ్లాట్ 1070 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కామన్ ఏరియాతో కలిపి) కలిగి, ఆర్.సి.సి రూఫ్డ్ రెసిడెన్షియల్ రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాటు యావదాస్తి శ్రీమతి దంపనబోయిన ధనలక్ష్మి, భర్త: దంపనబోయిన పూర్ణ చిరంజీవిరావు గారి పేరున కలదు.
స్థలం హద్దులు: తూర్పు: సలారుద్దీన్, అకుల లక్ష్మీనారాయణ, అబ్బిరెడ్డి భాస్కరరావు గారి స్థలాలు -126', **పడమర :** మున్సిపాలిటీ డ్రైనేజీ మరియు రోడ్డు-126', **ఉత్తరం :** మున్సిపాలిటీ రోడ్డు -76'6", **దక్షిణం :** వెలగల రామలింగారెడ్డి గారి స్థలం-84'.
ఫ్లాట్ హద్దులు: తూర్పు: కారిడార్, **పడమర :** ఓపెన్ టు స్కై, **ఉత్తరం :** ఓపెన్ టు స్కై, **దక్షిణం :** ఓపెన్ టు స్కై.

తేది : 02.02.2026 ప్రదేశం : తణుకు — సం/- అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్ట్రెస్సడ్ అసెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెఫెసి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ - 520008. ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ కె.యస్.హెచ్.శాస్త్రి (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం.+91 89784 80704
ఆస్తి తనిఖీ కొరకు : 99204 59242

Appendix – IV –A
[See Proviso to Rule 8(6) R/w Rule 9(1)]

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(6)కు రూల్ 9(1) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

సెక్యూర్డ్ క్రెడిటార్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) వారికి ఋణగ్రహీత: మెస్సర్స్ జీసస్ మెటల్ ప్రోడక్ట్స్, ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొప్రయిటర్ : శ్రీ పెదసింగు భాస్కర్, తండ్రి : పెదసింగు దత్తాత్రేయ, డి.నెం.18-834/1, లెనిన్ నగర్, విఆర్ఎల్ లారీ హెడ్ ఆఫీస్ దగ్గర, సవత రోడ్డు, కానూరు, విజయవాడ - 520007. వేరొక చిరునామా: ఫ్లాట్ నెం.78, సవత రోడ్డు, కానూరు, విజయవాడ, కృష్ణాజిల్లా - 520007. హామీదారులు: శ్రీ పెదసింగు భాస్కర్, తండ్రి : పెదసింగు దత్తాత్రేయ, డి.నెం.44-15-110, లెనిన్ నగర్, గుణదల, మాచవరం, విజయవాడ - 520004. వేరొక చిరునామా: డి.నెం.52-1/2-7, వెటర్నరీ కాలనీ రోడ్డు నెం.3, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా - 520008. శ్రీ పోతుల శ్యామ్ సుందర్ రెడ్డి, తండ్రి : పోతుల శాంతి కుమార్ రెడ్డి, ఇ.నెం.17-252, 5వ రోడ్డు, తులసీ నగర్, విజయవాడ, కృష్ణాజిల్లా - 520007. వేరొక చిరునామా: ఫ్లాట్ నెం.103, సాయి ధుంధుబి అపార్ట్‌మెంట్స్, 1వ లైన్, కానూరు, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా - 520007 వారు డిమాండ్ నోటీసు తేది.25-04-2025 ప్రకారం తేది.25-04-2025 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తము రూ.57,17,199/- (అక్షరాల యాభై ఏడు లక్షల పదిహేడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలు మాత్రమే) + తేది.26.04.2025 నుండి తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి (తదుపరి జమలు ఉన్నచో తీసివేయబడును) వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే భౌతిక స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖాలో నున్న దిగువ వివరించిన స్థిరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" "ఏది ఎలా వుంటే అలానే" "అక్కడ ఏది ఉన్నదో అది" మరియు "రీకోర్స్ లేకుండా" పద్ధతిపై" తేది.13-03-2026న విక్రయించబడునని యావన్మంది ప్రజానీకమునకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీతకు ఇందుమూలముగా సూచించటమైనది.

షెడ్యూలు ఆస్తుల వివరములు

ఆస్తి-1: కృష్ణాజిల్లా, వైఎస్ఆర్ తాడిగడప, పెనమలూరు, మురళీ నగర్, సమీప డి.నెం.17-103/1, కానూరు గ్రామం వద్ద ఆర్.ఎస్.నెం.21/2బి లోని 60 చ॥గ॥ల ఖాళీ స్థల విస్తీర్ణంలో ఇంటితో గల ఆస్తి కృష్ణాజిల్లా, పటమట ఎస్ఆర్ఓ వద్ద తేది.17.11.2011న రిజిష్టరు కాబడిన రిజిష్టర్డు సేల్ డీడ్ నెం.6794/2011 ప్రకారం శ్రీ పెదసింగు భాస్కర్, తండ్రి : శ్రీ దత్తాత్రేయ గారికి చెందినది. హద్దులు: తూర్పు: 6 అ॥ల వెడల్పు రోడ్డు, దక్షిణం : కొనుగోలుదారుని స్థలం, పడమర : జెంజులూరి సూర్య ప్రకాశరావు గారి ఆస్తి, ఉత్తరం : వరిగేటి నాగజ్యోతి గారి ఆస్తి.

రిజర్వు ధర : రూ.10,05,000/- | ధరావత్తు : రూ.1,00,500/- | బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఆస్తి-2: కృష్ణాజిల్లా, నూజివీడు, ఆగిరిపల్లి, ప్లాట్ నెం.46, ఆర్.ఎస్.నెం.141/2 వద్ద నూగొండపల్లి గ్రామం లోని "శ్రీ సాయి నగర్", ఆర్.ఎస్.నెం.141/2 లోని విజిటిఎమ్ యుడిఎతో ఎల్.పి.నెం.77/2012 ప్రకారం వేయబడిన ప్లాట్ నెం.46 లోని 215.33 చ॥గ॥ల ఖాళీ స్థల విస్తీర్ణంతో గల యావత్తు ఆస్తి కృష్ణాజిల్లా, నూజివీడు ఎస్ఆర్ఓ వద్ద తేది.07.07.2014న రిజిష్టరు కాబడిన రిజిష్టర్డు సేల్ డీడ్ నెం.4165/2014 ప్రకారం శ్రీ పెదసింగు భాస్కర్, తండ్రి : శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ పోతుల శ్యామ్ సుందర్ రెడ్డి, తండ్రి : శాంతి కుమార్ రెడ్డి గారికి చెందినది. హద్దులు: తూర్పు: 40 అ॥ల వెడల్పు రోడ్డు, దక్షిణం : ప్లాట్ నెం.47, పడమర : బి. ప్రదీప్ రెడ్డి గారి ఆస్తి, ఉత్తరం : ప్లాట్ నెం.45.

రిజర్వు ధర : రూ.25,84,000/- | ధరావత్తు : రూ.2,58,400/- | బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఇ-వేలం తేదీ : 13-03-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు
వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 ని॥ల అపరిమిత పొడిగింపు కలదు

పై ఆస్తి తనిఖీ తేది మరియు సమయం : తేది:09-02-2026 నుండి 12-03-2026 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింకును రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఇయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.
గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలనీ సూచించటమైనది.

తేది: 07-02-2026, ప్రదేశం: విజయవాడ — సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

ఏలూరు

•ఏలూరు •దెందులూరు •ఉంగుటూరు

పకడ్బందీగా జాతర బందోబస్తు

మాట్లాడుతున్న డీఎస్పీ శ్రావణ్ కుమార్

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తంగెళ్లమూడి జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందుల్లేకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆది, సోమవారాల్లో నిర్వహిస్తున్న జాతర ఏర్పాట్లు, విధుల కేటాయింపుపై శనివారం సిబ్బందికి సూచనలు చేశారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రధాన రహదారులపైకి ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాలు దారి మళ్లించాలన్నారు. విద్యుత్తు తీగలున్న ప్రాంతాల్లో భక్తులను అప్రమత్తంగా చేయాలని సూచించారు. సీఐలు లక్ష్మణరావు, రవికుమార్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.

తెదేపా బలోపేతానికి కృషి: బడేటి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే చంటి

పవరుపేట(ఏలూరు అర్బన్), న్యూస్‌టుడే: జిల్లాలో తెదేపా బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. పవరుపేటలోని విడిది కార్యాలయంలో తెదేపా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. నాయకులు షేక్ మీరా, ఆంజనేయులు, శివప్రసాద్, కె.శ్రీనివాసరావు, వెంకటరత్నం, ఆర్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదానికి మీటరు దూరంలో!

గణపవరం మండలం దాసుళ్ల కుముదవల్లిలో ప్రాథమిక పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద విద్యుత్తు స్తంభానికి ఏర్పాటు చేసిన మీటరు, ఫ్యూజు బాక్స్ ప్రమాదంగా ఉంటోంది. పాదులు సైతం నియంత్రికకు అల్లుకుపోతున్నాయి. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ బడికెళ్తున్నారు. - న్యూస్‌టుడే, గణపవరం

ముందుకెళ్లని మురుగు

నిడమర్రు మండలం కాకర్లమిల్లి తాగునీటి ట్యాంకు సమీప వీధిలో డ్రెయిన్లు నిర్మించలేదు. ఫలితంగా వాడుక నీరంతా ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. దీంతో దుర్వాసన రావడంతో పాటు దోమల బెడద ఎక్కువగా ఉంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం

ఓ దారికి తీసుకురారూ!

గణపవరం మండలం కోమర్రు, డి.కుముదవల్లి గ్రామాలకెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. సుమారు రెండున్నర కిలోమీటర్ల రోడ్డును దశాబ్దంగా అభివృద్ధి చేయకపోవడంతో.. గుంతలుపడి రాకపోకలు సాగించలేని విధంగా తయారైంది. - న్యూస్‌టుడే, గణపవరం

మలుపుల్లో గండాలు

గణపవరం నుంచి నిడమర్రు మండలం మందలపర్రు మీదుగా నారాయణపురానికెళ్లే దారిలో మలుపులు ప్రమాదభరితంగా మారాయి. పెదకాపవరం కాలువ గట్టు సమీప మలుపు వద్ద రక్షణ గోడలు నిర్మించకపోవడంతో.. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. - న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం

కుంగిన కల్వర్టు

పెదవేగి మండలం బాపిరాజుగూడెం పేదల కాలనీకెళ్లే దారిలో డ్రెయిన్‌పై ఏర్పాటు చేసిన కల్వర్టు దెబ్బతింది. రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు, పాదచారులు అదుపు తప్పి కాలువలో పడి గాయపడుతున్నారు. డ్రెయిన్ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, బాపిరాజుగూడెం(పెదవేగి)

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

పెదపాడు, న్యూస్‌టుడే: ? ఏపూరులోని మాపుళ్లమ్మ చెరువు గట్టున సామాజిక భవన నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. దీన్ని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలి. - దుర్గారావు, గ్రామస్థుడు

✔ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. నిధులు మంజూరైన వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తెస్తాం. - పద్మారావు, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి

నిడమర్రు (గ్రామీణం), న్యూస్‌టుడే: ? దేవరగోపవరం ఎంపీపీ పాఠశాల నుంచి ప్రధాన రహదారికి వెళ్లే మార్గంలోని డ్రెయిన్లలో చెత్తాచెదారం నిండిపోయింది. వాటిని రోజుల తరబడి తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. - రంగారావు, స్థానికుడు

✔ సిబ్బందిని పంపి కాలువలు శుభ్రం చేయిస్తాం. దుర్వాసన రాకుండా బ్లీచింగ్ చల్లిస్తాం. - స్వామి, డిప్యూటీ ఎంపీడీవో

లక్ష్యమా.. అలక్ష్యమా!

సర్వేను పరిశీలిస్తున్న డిప్యూటీ ఎంపీడీవో రమేశ్‌బాబు

ఏలూరు ఆర్ఆర్ పేట, ఉంగుటూరు- న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏకీకృత కుటుంబ(యూనిఫైడ్ ఫ్యామిలీ) సర్వేను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గతేడాది డిసెంబరు 15 నుంచి సర్వే ప్రారంభం కావాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. సర్వేకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది చొరవ చూపకపోవడంతో వేగంగా సాగలేదు. గత నెల 12తో గడువు ముగిసినా.. ఆశించిన స్థాయిలో ప్రక్రియ జరగకపోవడంతో.. ఈ నెల 10 వరకు గడువు పెంచారు.

మండలం	కుటుంబాలు	సర్వే చేసింది	శాతం
ఉంగుటూరు	27,761	17,352	62.50
భీమడోలు	22,488	10,812	48.05
నిడమర్రు	16,390	7,246	44.21
గణపవరం	22,457	5,757	25.64
ఏలూరు నగరం	58,842	28,639	48.67
ఏలూరు గ్రామీణం	43,924	11,452	26.07
దెందులూరు	23,266	11,507	49.46
పెదపాడు	23,498	10,945	46.58
పెదవేగి	30,423	11,881	39.05

20 రకాల వివరాలు.. సర్వే నిర్వహణకు యూఎఫ్ఎస్ పేరిట ప్రత్యేక యాప్ రూపొందించింది. సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సమగ్ర సమాచారం సేకరించాలి. కుటుంబంలోని ప్రతి సభ్యుడి సమగ్ర వివరాలు యాప్‌లో నమోదు చేయాలి. ఆధార్, పేరు, ఫోన్ నంబరు, జనన తేదీ, కులం, మతం, ఆదాయం, ఉపాధి, విద్యుత్తు, ఎల్పీజీ కనెక్షన్లు, వాహనాలు, పశువులు, ఇళ్లు, ఇతర ఆస్తులు తదితర 20 రకాల వివరాలు, ధ్రువపత్రాలు యాప్‌లో పొందుపరుస్తున్నారు.

10వ తేదీతో ముగియనున్న సర్వే గడువు

గణపవరంలో అత్యల్పంగా 25.64 శాతం పూర్తి

ఆరంభం నుంచి.. యూఎఫ్ఎస్ యాప్‌లో తరచూ సాంకేతిక సమస్యలొస్తుండటంతో.. వెర్షన్ 1.0 నుంచి 1.9 వరకు నవీకరించారు. స్వామిత్వ, రీ సర్వేలు, ఈ-పంట నమోదు తదితరాలను సాకుగా చూపుతూ.. వీఆర్వోలు, సర్వేయర్లు వీపీఏలు సర్వేకు డుమ్మా కొడుతున్నారు. ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో 2,69,049 కుటుంబాలుండగా.. ఇప్పటి వరకు 1,15,591 వివరాలు నమోదు చేశారు. అత్యధికంగా ఉంగుటూరు మండలంలో 62.50 శాతం, అత్యల్పంగా గణపవరంలో 25.64 శాతం సర్వే పూర్తయింది.

పనుల్లో నాణ్యత ఏది?: ఎంపీ

సిబ్బందికి సూచనలిస్తున్న మహేశ్‌కుమార్

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక రైల్వేస్టేషన్‌లో రూ.21.30 కోట్లతో చేపడుతున్న ఆధునికీకరణ పనులను ఎంపీ మహేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. గచ్చు, నిరీక్షణ హాలు, మరుగుదొడ్ల నిర్మాణంలో నాసిరకం సామగ్రి వినియోగిస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, కేంద్ర శాఖ రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. వచ్చే నెలలో మరోసారి తనిఖీ చేస్తానని, ఆ లోపు తీరు మారాలని ఆదేశించారు. లేనిపక్షంలో విజిలెన్స్ విచారణ కోరి, గుత్తేదారుపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

వైద్య శిబిరానికి స్పందన

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: అశోక్‌నగర్ కేపీడీటీ ప్రాంగణంలోని శివ గోపాల్ లునాని ఆడిటోరియంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎంపీ మహేశ్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వారికి వైద్యులు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

పేదలకు మెరుగైన వైద్యం: నాదెండ్ల

రోగి బంధువుతో మాట్లాడుతున్న మంత్రి, కలెక్టర్

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: పేదలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలందించేందుకు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధితో పని చేస్తోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక సర్వజన ఆసుపత్రికి ఎంపీ నిధులు రూ.30 లక్షలతో అంబులెన్స్ కొనుగోలు చేశారు. దాన్ని ఎంపీ మహేశ్‌కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ ఛైర్మన్ అప్పలనాయుడు, వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ వెంకటలక్ష్మితో కలిసి శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడారు. ఎక్స్‌రేలు ఒకపూట మాత్రమే తీస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని రోగి బంధువొకరు మంత్రి దృష్టికి తెచ్చారు. రెండు పూటలా ఎక్స్‌రేలు తీసేలా చర్యలు చేపట్టాలని ఆయన వైద్యాధికారులను ఆదేశించారు.

సమర్థంగా స్త్రీశక్తి పథకం అమలు: డీపీటీవో

కండక్టర్‌కు పవర్ బ్యాంకు ఇస్తున్న షబ్నం

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని జిల్లాలో సమర్థంగా అమలు చేస్తున్నట్లు డీపీటీవో షేక్ షబ్నం తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో కండక్టర్లకు శనివారం పవర్ బ్యాంకులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే టిమ్‌ల్లో ఛార్జింగ్ అయిపోతే సర్వీసుకు అంతరాయం కలగకుండా, బస్సు ట్రాకింగ్‌కు వీలుగా పవర్ బ్యాంకులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. డీఎం బి.వాణి, బస్‌స్టేషన్ మేనేజరు కె.కుమారి, కోర్ గ్రూప్ పర్యవేక్షకుడు ఎండీ అలీ, పీఆర్వో నరసింహం పాల్గొన్నారు.

'విద్యాంజలి'తో సౌకర్యాలు మెరుగు

పెదపాడు: మాట్లాడుతున్న పంకజ్‌కుమార్

పెదపాడు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన విద్యాంజలి 2.0తో పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడతాయని జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త పంకజ్‌కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మార్సీలో ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి 2.0పై వృత్యంతర శిక్షణ తరగతులు శనివారం నిర్వహించారు. ఎంఈవోలు-1, 2 సబ్బితి నరసింహమూర్తి, జంగం రవీంద్ర అధ్యక్షత వహించారు.

భీమడోలు: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 కార్యక్రమంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంఈవో-1, 2 శ్రీనివాసరావు, భాస్కరకుమార్ పాల్గొని సూచనలు చేశారు.

ఎమ్మెల్యేలను వేదికపైకి ఆహ్వానించరా?

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం వాడీవేడిగా సాగింది. వేదికపై ఎమ్మెల్యేలకు కుర్చీలు వేయకపోవడంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై డీఆర్సీ ప్రారంభ సమయంలో రగడ చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు వేదికపైన కాకుండా ఎదుటనున్న కుర్చీల్లో కూర్చోవాలా? అని డీఆర్వో విశ్వేశ్వరరావును నిలదీశారు. చేసేది లేక.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సైతం వేదికపైకి ఆహ్వానించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు పలు సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు.

దరఖాస్తులు పరిష్కరించాలి.. ఏలూరు నియోజకవర్గంలోని 22ఏ భూములకు సంబంధించి అపరిష్కృతంగా దరఖాస్తులను దేవాదాయ శాఖ పరిష్కరించాలి. ఇల్లు మంజూరై నిర్మించుకోని వారికి రద్దు చేసి.. అర్హులకు కేటాయించాలి. - బడేటి చంటి, ఎమ్మెల్యే, ఏలూరు

అర్హులకు మంజూరు చేయాలి.. ఉంగుటూరు నియోజకవర్గంలో కొందరు లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు తీసుకోలేదు. వారి స్థానంలో అర్హులకు మంజూరు చేయాలి. నల్లజర్ల- లక్ష్మీపురం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి. బువ్వనపల్లి-నిడమర్రు, వరదాపురం-దువ్వ రోడ్లకు మరమ్మతులు చేయించాలి. - ధర్మారాజు, ఎమ్మెల్యే, ఉంగుటూరు

డీఆర్సీలో చింతమనేని ఆగ్రహం

వారిపై చర్యలు తీసుకోండి.. రైతులకు నాసిరకం కొబ్బరి మొక్కలు అందజేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఏలూరు- పంగిడిగూడెం, ఏలూరు- పెరికీడు రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలి. కొల్లేరు రోడ్లకు మరమ్మతులు చేపట్టకుండా అటవీ శాఖాధికారులు అడ్డుకుంటున్నారు. వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. - ప్రభాకర్, ఎమ్మెల్యే, దెందులూరు

జయమంగళ అలక

తనను అధికారులు ప్రజా ప్రతినిధిగా గుర్తించడం లేదంటూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని వాపోయారు. కొల్లేరు ప్రాంత సమస్యలను ప్రస్తావించేందుకు ఎమ్మెల్సీ పలుమార్లు ప్రయత్నించగా.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మనోహర్ అవకాశం ఇవ్వలేదు. మనస్తాపానికి గురైన జయమంగళ.. సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.

ఆకట్టుకున్న నమూనా శాసనసభ

భీమడోలు, న్యూస్‌టుడే: పూళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన నమూనా శాసనసభ కార్యక్రమం ఆకట్టుకుంది. శాసనసభ సమావేశాలు నిర్వహణను విద్యార్థులు రక్తికట్టించారు. స్పీకర్‌గా పి.పూజ, ముఖ్యమంత్రిగా కె.యశ్వంత్, ఉప ముఖ్యమంత్రిగా కె.బాలు, ప్రతిపక్ష నాయకుడిగా టి.రాహుల్ వ్యవహరించారు. సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులు ఎస్.నాగేశ్వరరావు, హిమబిందు తర్ఫీదు ఇచ్చారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

పెదపాడు, న్యూస్‌టుడే: ఆర్‌డీఎస్ఎస్ పనుల్లో భాగంగా పెదపాడు విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ కేఎం అంబేడ్కర్ తెలిపారు. ఆయా గ్రామాల వినియోగదారులు, రైతులు గమనించి సహకరించాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇద్దరు యువకుల అరెస్టు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి శక్తి బృంద సభ్యులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు వీరిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని శక్తి బృంద సభ్యులు వెంబడించి పట్టుకొని తనిఖీ చేశారు. వారి వద్ద రూ.2.20 లక్షలు విలువైన 300 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

అపరిశుభ్రతతో వ్యాధుల వ్యాప్తి

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఇంటి ఆవరణలోని అపరిశుభ్రత కారణంగానే అంటువ్యాధులు ప్రబలుతున్నాయని మలేరియా నివారణ సహాయాధికారి జె.గోవిందరావు అన్నారు. స్థానిక లంకపేటలో శనివారం ఆయన పర్యటించారు. పరిసరాల శుభ్రతపై వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ప్రదర్శన చేపట్టారు. పీహెచ్‌సీల్లో 63 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని, ఆయా సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

ఆరోగ్య గణాంక విశ్లేషణ కోర్సులకు డిమాండ్

విద్యార్థినికి ధ్రువపత్రం ఇస్తున్న భూషణ్‌రావు

నారాయణపురం(ఉంగుటూరు), న్యూస్‌టుడే: నారాయణపురం శ్రీఅరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం-ఉష సాఫ్ట్ కాంపోనెంట్ కార్యకలాపాల్లో భాగంగా బీఎస్సీ, బీఏ విద్యార్థులకు ప్రజారోగ్యం, ఆరోగ్య గణాంక విశ్లేషణపై పది రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. చేబ్రోలు పీహెచ్‌సీ వైద్యాధికారి భూషణ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైద్య రంగంలో పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో ఆరోగ్య గణాంక విశ్లేషణ కోర్సులకు డిమాండ్ ఉందన్నారు. ప్రజారోగ్య సమస్యలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ప్రధానాచార్యురాలు కె.వసుధ సూచించారు.

ఎస్పీ రావు ఆశయాలు సాధిద్దాం

దెందులూరు, న్యూస్‌టుడే: ఐఆర్ఎస్ మాజీ కమిషనర్ దివంగత ఎస్పీ రావు ఆశయాలు సాధిద్దామని శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సూచించారు. కొవ్వలిలో ఎస్పీ రావు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుతో కలిసి శనివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్ బహుళ వినియోగ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మోషేనురాజు మాట్లాడుతూ.. కొవ్వలి గ్రామాభివృద్ధికి ఎస్పీ రావు చిరస్మరణీయ సేవలందించారని కొనియాడారు.

దేశవ్యాప్త సమ్మె విజయవంతానికి పిలుపు

ఏలూరు: ప్రదర్శనలో సీఐటీయూ నాయకులు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 12న దేశవ్యాప్తంగా చేపడుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ప్రాంతీయ కార్యదర్శి ఎ.అప్పలరాజు పిలుపునిచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సంఘ నాయకులు శనివారం పర్యటించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ● నగరంలో సీఐటీయూ ఆధ్వర్యాన ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టారు. ఏపీ ఎంఎస్ఆర్‌యూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ప్రసాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ.. కర్షక, కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.

భీమడోలు: పాతూరు వద్దనున్న పౌరసరఫరాల గోదాము ఆవరణలో హమాలీలతో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లింగరాజు సమావేశమయ్యారు. సమ్మెను విజయవంతం చేయాలని కరపత్రాలు అందజేశారు.

శ్రీసాయికి అంతర్జాతీయ గుర్తింపు

గణపవరం, న్యూస్‌టుడే: భారతదేశ దక్షిణాసియా సైబర్ అవుట్‌స్టాండింగ్ సెక్యూరిటీ పెర్ఫార్మెన్స్‌లో గణపవరానికి చెందిన కొమ్మూరి షణ్ముఖ శ్రీసాయి ప్రతిభ చాటారు. ఇటీవల ముంబైలో నిర్వహించిన ఇన్నోవేషన్ సైబర్ సెక్యూరిటీ-2026లో యువ సైబర్ భద్రత నిపుణుడిగా అవార్డు అందుకున్నారు.

ఏలూరు సినిమాలు

అంబిక డీలక్స్	మన శంకర వరప్రసాద్ గారు
అంబిక మినీ	జగన్నాథ్
సాయి బాలాజీ	హనీ
బాలాజీ	ఆపరేషన్ పద్మ
సత్యనారాయణ 1	అనగనగా ఒక రాజు
సత్యనారాయణ 2	యుఫోరియా
సత్యనారాయణ 3	విత్ లవ్
విజయలక్ష్మి వీమ్యాక్స్ 1	మన శంకర వరప్రసాద్ గారు
విజయలక్ష్మి వీమ్యాక్స్ 2	సుమతీ శతకం
విజయలక్ష్మి వీమ్యాక్స్ 3	నారీ నారీ నడుమ మురారి
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 1	భర్త మహాశయులకు విజ్ఞప్తి
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2	మన శంకర వరప్రసాద్ గారు
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3	అనగనగా ఒక రాజు

శిరస్త్రాణాన్ని భారంగా భావించొద్దు

పెదపాడు: వ్యాపారులకు సూచనలిస్తున్న ఎస్సై శ్రీను

భీమడోలు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణాన్ని భారంగా భావించొద్దని సీఐ యు.జె.విల్సన్ సూచించారు. స్థానిక రైల్వే గేటు వద్ద శిరస్త్రాణం ధరించని ద్విచక్రవాహనదారులకు శనివారం అవగాహన కల్పించారు. వారితో శిరస్త్రాణాలు కొనుగోలు చేయించారు. ఎస్సై ఎస్‌కె.మదీనాబాషా, ఏఎస్సై వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

కలపర్రు(పెదపాడు): కలపర్రు టోల్‌ప్లాజా వద్ద ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణధారణపై ఎస్సై శ్రీను అవగాహన కల్పించారు. శిరస్త్రాణం ధరించని చోదకులతో కొనుగోలు చేయించారు.

పెదపాడు: వ్యాపారులు దుకాణాల వద్ద సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై ఆర్.శ్రీను సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో శనివారం వ్యాపారులతో సమావేశమై సూచనలు చేశారు.

వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఏలూరు ప్రజలకు శివసాయి స్టీల్స్ వారి వార్షికోత్సవ శుభాకాంక్షలు.
SIVA SAI STEELS
BENERJI PET, ELURU - 534 001.
CELL : 98850 99002, 7981958314
DEALER : RASHTRIYA ISPAT NIGAM LIMITED
VISAKHAPATNAM.(GANNAVARAM) (KRISHNA DISTRICT)
T.Chiranjivi Rao (Dealer) Code :9031439



(c) eenadu

పోలవరం

•పోలవరం •చింతలపూడి

పంటల సస్యరక్షణపై శిక్షణ

చింతలపూడి, న్యూస్‌టుడే: లింగపాలెం మండలం యడవల్లిలో పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా శనివారం రైతులకు మొక్కజొన్న, వరి పంటల సస్యరక్షణపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఏరువాక కేంద్రం సమన్వయకర్త ఫణికుమార్ ఆధ్వర్యంలో రైతులకు సూచనలు చేశారు. వరిలో జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తుందని, దీని నివారణకు ప్రతి మూడు పంటలకు ఒకసారి 20 కేజీల ముడి జింకును భూమిలో వేసి కలియ దున్నాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు ఉషా కుమారి, ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న అధికారులు

పథకాలు పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ఐడీ నమోదు చేస్తున్న బుజ్జిబాబు

కుక్కునూరు, న్యూస్‌టుడే: పీఎం కిసాన్, పంటల బీమా, అన్నదాత సుఖీభవ, ఇతర పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ ఐడీ పొందాలని వ్యవసాయ సహాయ సంచాలకుడు బుజ్జిబాబు తెలిపారు. శనివారం తొండిపాక రైతు సేవా కేంద్రంలో ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతుల ఐడీ నమోదు చేశారు. అనంతరం బంజరగూడెం, పెదరావిగూడెంలో గల విత్తన, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఏవో బాలాజీ, ఉద్యానశాఖ సహాయకురాలు రూప ఉన్నారు.

వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాత గిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు కిటకిటలాడారు. ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవి కుమారాచార్యులు అర్చక బృందం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం ఒక్కరోజే వివిధ సేవల రూపేణ రూ.1,09,799 ఆదాయం సమకూరినట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు.

హనుమకు పంచామృతాభిషేకాలు

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం పంచామృతాభిషేకాలు వైభవంగా జరిగాయి. స్వామికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తరం వంటి పూజలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శనివారం ఒక్కరోజే వివిధ సేవల రూపేణ రూ.1,28,350 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో లక్ష తమలపాకులతో నిర్వహించిన అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

'నిధులు తగ్గించడం దారుణం'

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం పనులకు నిధులు తగ్గించి పనిదినాలు పెంచినట్లు ప్రకటించడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చింతలపూడి మండలంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో వలసలు తగ్గాయన్నారు. కార్మికులకు నష్టం తెచ్చే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు.

ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి

టి.నరసాపురం, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు తమ చిన్నారులను అన్ని సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని ఎంఈవోలు రామమూర్తి, కల్యాణి అన్నారు. వీరభద్రవరంలో శనివారం యూటీఎఫ్ తయారు చేసిన 'ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం-ఊరి బడిని కాపాడుకుందాం' అనే గోడ పత్రికలను ఉపాధ్యాయులు స్థానికులతో కలిసి ఆవిష్కరించారు.

సమస్యలు ఆలకించి.. పరిష్కారానికి హామీ ఇచ్చి..

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: రోడ్లు, మురుగు కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఉప్పలమెట్ట ప్రాంత వాసులు పురపాలక కమిషనర్ కేవీ రమణ దృష్టికి తీసుకొచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 19వ వార్డులో 'ఈనాడు' ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 'వాక్ విత్ కమిషనర్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో తిరుగుతూ.. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, మురుగు కాలువల నిర్వహణ, చెత్త తరలింపు తదితర వాటిని ఆయన స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ఉప్పలమెట్టలో స్థానికులతో మాట్లాడుతున్న రమణ

? సమస్య: ఉప్పలమెట్టలో అంతర్గత రహదారులు సరిగా లేవు. మేము ఉండే రోడ్డును ఏళ్ల తరబడి నిర్మించకపోవడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. -నానా గాంధీ

? కాలనీలో కుక్కల సంచారం అధికంగా ఉంది. పిల్లలను పాఠశాలకు పంపించాలంటే భయ పడుతున్నాం. -పి.శ్రీనివాస్, ఎస్.శ్యామ్

? వినాయకుని గుడి పక్కనున్న వీధిలో డ్రెయిన్లు సరిగా శుభ్రం చేయడంలేదు. దుర్వాసన వస్తోంది. -సీహెచ్.సుగుణ

'ఈనాడు' ఆధ్వర్యంలో వాక్ విత్ కమిషనర్

? కాలనీలో సరైన మురుగు కాలువలు లేకపోవడంతో ఎగువ ప్రాంతాల్లోని మురుగు నీరు మా ఇళ్ల వద్దకు వచ్చి నిలుస్తోంది. వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం. - ఎస్కే అమ్మాజీ, ఎం.మురళి

? కాలనీలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. కొన్ని వీధుల్లో వెలిగి ఆరిపోతున్నాయి. మంచినీటి పైపు లైన్లు పగిలిపోయాయి. -మీసాల రవి

ప్రత్యేక చర్యలు

కాలనీ వాసులు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. అంతర్గత రహదారులు, మురుగు, వీధి దీపాలు తదితర సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కాలనీలో ఇప్పటికే రూ.10 లక్షలతో పలు అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. త్వరలో కాలనీలో మిగతా అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి సుమారు రూ.1.50 కోట్లు అవసరం ఉన్నట్లు గుర్తించామని ఎస్టీ సబ్ ప్లాన్, పురపాలక, 16 ఆర్థిక సంఘ నిధులతో కేటాయించి చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

చింతలపూడి, న్యూస్‌టుడే: ? పట్టణంలోని ఆర్కే నగర్‌లో డ్రెయినేజీలు శుభ్రం చేయక నెలలు గడుస్తున్నాయి. విపరీతమైన దుర్వాసనతో చుట్టుపక్కల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. -సురేశ్, ఆర్కే నగర్

✔ మురుగు ఎప్పటికప్పుడు తొలగిస్తాం. -అంబటి రాంబాబు, కమిషనర్

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ? చింతలపూడి పట్టణం పాత బస్టాండ్ నుంచి కొవ్వూరిగూడెం వెళ్లే రహదారిలో డ్రెయిన్‌పై మూతలు సరిగ్గా అమర్చకపోవడంతో ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. - వెంకటేశ్వరరావు, స్థానికుడు

✔ మూతలు వేసి సమస్య పరిష్కరిస్తాం. - రాంబాబు, కమిషనర్

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ? జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచుకుంట చెరువుకు వెళ్లే రహదారిలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. దీంతో చీకట్లోనే రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. - స్థానికులు

✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -కేవీ రమణ, కమిషనర్

అపూర్వ సమ్మేళనం

పోలవరం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుని వివిధ రంగాల్లో ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా గ్రామంలో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకునేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం పోలవరం చేరుకున్నారు. 1976 సంవత్సరంలో పాఠశాలలో చదివిన వారంతా గ్రామంలో తిరుగుతూ గతంలో వారు ఇళ్లను చూసి అప్పటికి ఇప్పటికి జరిగిన మార్పులను, గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఫోటోలు తీసుకున్నారు. అప్పటి గురువు నాగిరెడ్డి ఆనందరావును సత్కరించారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

టి.నరసాపురం, న్యూస్‌టుడే: తెడ్లం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రహీం ఇటీవల విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మృతుడి కుటుంబానికి స్థానిక కేతిరెడ్డి సీతారామిరెడ్డి, చంద్రకాంతమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు కేతిరెడ్డి వీరారెడ్డి సమకూర్చిన రూ.50 వేల నగదును ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా శనివారం అందజేశారు.

నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే బాలరాజు

చింతలపూడి అభివృద్ధికి నిధులు

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు కమిషనర్ రాంబాబు తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. నగర పంచాయతీలో డ్రెయినేజీలు, వీధి దీపాలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.4.86 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో పట్టణంలోని రహదారులు, డ్రెయిన్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు.

సర్కారు భూమిలోనే డిపో ఏర్పాటు చేయండి

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: చింతలపూడిలో ఏర్పాటు చేయనున్న బస్ డిపోకు ప్రైవేటు స్థలాలు కాకుండా ప్రభుత్వ భూమిని కేటాయించాలని సీపీఐ నాయకుడు బాబు కోరారు. చింతలపూడిలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చింతలపూడిలో బస్ డిపో రావడం ప్రజల చిరకాల కోరికన్నారు. ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేయడంతో ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. అధికారులు పరిశీలించి ప్రభుత్వ భూమిలోనే డిపో ఏర్పాటు చేయాలన్నారు.

విద్యాంజలితో పాఠశాలల బలోపేతం

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి విద్యాంజలి 2.0 కార్యక్రమం దోహదపడుతుందని కోర్సు డైరెక్టరు, ఎంఈవో-2 సీహెచ్.వెంకటేశ్వరరావు అన్నారు. కొయ్యలగూడెం జడ్పీ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. దాతలు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, విశ్రాంత ఉద్యోగులు విద్యాంజలి 2.0 కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు.

పోలవరం: పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని 59 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి 2.0 కార్యక్రమంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఇన్‌ఛార్జి ఎంఈవో ఎల్.సత్యనారాయణ తెలిపారు.

కుక్కునూరు: కుక్కునూరు ఉన్నత పాఠశాలలో మండలంలోని 65 మంది ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈవోలు దల్లక్ష్మి, ఎంఈవో-2 గిరిధరవాన్‌దాస్ పాల్గొన్నారు.

ఒత్తిడి లేకుండా సన్నద్ధం కండి

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఒత్తిడి లేకుండా సన్నద్ధం కావాలని కొయ్యలగూడెం డివిజన్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారిణి నాగసౌమ్య విద్యార్థులకు సూచించారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కన్నాపురంలోని బాలుర వసతిగృహంలో పదోతరగతి విద్యార్థులకు అవగాహన ప్రేరణ తరగతులను శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు విషయ నిపుణులు పాల్గొని మెలకువలను వివరించారు. కన్నాపురం సహాయ సాంఘిక సంక్షేమాధికారి ఎం.రాజు, కొయ్యలగూడెం, కన్నాపురం వసతిగృహాల విద్యార్థులు పాల్గొన్నారు.

పరీక్ష సామగ్రి అందిస్తున్న సంక్షేమాధికారులు, ఉపాధ్యాయులు

రోడ్డు పనులు మొదలు పెట్టాలని వినతి

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: గవరవరం నుంచి తిమ్మనకుంట వెళ్లే రహదారి పనులను త్వరితగతిన చేపట్టాలని ఏడువాడపాలెం గ్రామానికి చెందిన జనసైనికులు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు జనసైనికులు వరికూటి రాజు, గొరుముచ్చు నరేష్, ప్రకాశ్, వంశీ తెలిపారు.

మంత్రికి వినతిపత్రం ఇస్తున్న జనసైనికులు

దారి కనిపించక.. ప్రమాదం ఆగక

ఆడమిల్లి అటవీ ప్రాంతంలో సమీప గ్రామాల వారు చెత్తను పోసి మంట వేయడంతో పొగ కారణంగా జంగారెడ్డిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దారి కనిపించక.. ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికి తోడు ప్రధాన రహదారి సమీప పొలాల రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. దీంతో ఇబ్బంది పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -న్యూస్‌టుడే, కామవరపుకోట

మూత పాడై.. ప్రమాదాలకు నెలవై

మండల కేంద్రమైన కామవరపుకోట ఆర్టీసీ బస్టాండుకు నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండులోకి ప్రవేశించే దారికి ఆనుకుని ఉన్న పెద్ద గొయ్యి ప్రమాదాలకు నిలయంగా మారింది. గతంలో బస్టాండులో హోటల్ నిర్వాహకులు పంచాయతీ నీరు పట్టుకునేందుకు గొయ్యి తీశారు. దానిపై సిమెంటు మూత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హోటల్ మూత పడింది. గొయ్యిపై సిమెంటు మూత పాడైంది. దీంతో ప్రమాదాలకు నెలవుగా మారింది. ఈ విషయమై ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజరు గంగాధరరావు మాట్లాడుతూ.. స్థానిక పంచాయతీ కార్యదర్శికి తెలిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, కామవరపుకోట

తీగలు కిందకు.. తాకితే ప్రాణాలు పైకి

చింతలపూడి స్టేట్ బ్యాంక్ నగర్‌లో విద్యుత్తు స్తంభాల వెంబడి తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. పెద్ద వాహనాలు వచ్చినప్పుడు తీగలకు తగులుతుండటంతో ఏ ప్రమాదం జరుగుందో తెలియక భయ పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. 'కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగలను పైకి అమర్చుతాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.' అని విద్యుత్తు ఏఈ వెంకన్న తెలిపారు. - న్యూస్‌టుడే, చింతలపూడి పట్టణం

పడితే అంతే



పట్టిసీమ సచివాలయానికి పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు రహదారి ఎదురుగా ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్తు స్తంభంతో ఇబ్బందులు పడుతున్నారు. మెల్లగా స్తంభం ఒరిగిపోతుండటంతో ఎప్పుడు ఎవరిపై పడుతుందోనని భయాందోళన చెందుతున్నారు. వెంటనే విద్యుత్తు శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పోలవరం

మిగులు భూములకు పరిహారం ఇవ్వాలి

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి బందం ప్రసాద్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగులు భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సలహాదారు పైదా రమేశ్, మిర్యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LOSS Of PASSPORT

Singudasu Venkata Satyanarayana S/o. Sitarama Swamy R/o. Koyyalagudem, Eluru Dist., A.P. Lost my **Original Passport No. G892606** while I was going to Jangareddygudem on 31-01-2026. If it is found, please return to the above address.

Contact: 99595 36789

దస్తావేజు పోయినది

నా క్లయింట్ ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం/పట్టణానికి చెందిన మంచి స్వర్ణమణి W/o సూర్యచంద్రరావు గారు నాకు ఇచ్చిన సంజాయిషీ ప్రకారం తెలియజేయునది.

నా క్లయింట్ జంగారెడ్డిగూడెంలో R.S. No: 455లో 400 చ॥గ॥ స్థలము తడికమళ్ళ వీరభద్ర అప్పల పుష్పావతి గారి వద్ద కొనుగోలు చేసి ది. 24-02-1996 తేదీన జంగారెడ్డిగూడెం SRO లో దస్తావేజు నెం: 425/1996గా నమోదు కాబడిన దీని తాలూకా ఒరిజినల్ లింకు డాక్యుమెంట్ నెం: 647/1981 సదరు లింకు డాక్యుమెంట్ 20-01-2026 తేదీన జంగారెడ్డిగూడెం కాకర్ల కాంప్లెక్స్ నందు జిరాక్స్ తీసుకుని వస్తుండగా పోయినది. ఎవరికైనా దొరికిన యెడల క్రింది అడ్రస్‌కు తెలియజేయగలరు.

Sd/- Budigina Nagendrakumar B.A., B.L.,
Advocate & Notary
SaiBalaji township, 7th Road
Jangareddygudem, Eluru Dt, A.P.
Cell: 94403 14862

ఆటోమేషన్ విధానం తగదు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: పాఠశాల విద్యాశాఖ పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌లో ఇకపై ఆటోమేషన్ విధానం ప్రవేశపెట్టాలనుకోవడం తగదని ఏపీటీఎఫ్ (1938) మండలాధ్యక్షుడు ఎస్.సుధీర్‌కుమార్ అన్నారు. టి.నరసాపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు కొనసాగుతున్న ఇన్విజిలేటర్ల నియామకం పక్కన పెట్టి, సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆటోమేషన్ విధానం తీసుకురావడం అనేక ఆచరణాత్మక సమస్యలకు దారి తీస్తుందన్నారు. ఉపాధ్యాయుల ఆరోగ్య సమస్యలు, ప్రయాణ ఇబ్బందులు, మహిళా ఉపాధ్యాయుల భద్రత వంటి విషయాలు దృష్టిలో ఉంచుకుని దాన్ని నిలుపుదల చేయాలని ఆయన కోరారు.

వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న సుభాష్

ప్రమాదాల నివారణకు సహకరించండి: సీఐ

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ సుభాష్ అన్నారు. పట్టణంలోని ఏలూరు రోడ్డులో శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సై వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి

టి.నరసాపురం, న్యూస్‌టుడే: విద్యార్థులు, మత్తు పదార్థాలు, జూదాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై ఎం.జయబాబు అన్నారు. బొర్రంపాలెంలో శనివారం ఉన్నత, జీఎస్ఆర్ పాఠశాలలో నిర్వహించిన మత్తు పదార్థాల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాలిక సంరక్షణ చట్టాలు, సైబర్ నేరాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు.

శిక్ష కంటే రక్షణే ముఖ్యం

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: వాహన తనిఖీల సమయంలో పట్టుబడ్డ ద్విచక్ర వాహనదారులతో శిరస్త్రాణం కొనేలా చేసి వారి ప్రాణరక్షణే ముఖ్యమని చాటారు కొయ్యలగూడెం పోలీసులు. ద్విచక్ర వాహన తనిఖీలను శనివారం కొయ్యలగూడెంలో ఎస్సై వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. జరిమానా విధించడంతో వారి కుటుంబానికి ఆర్థికభారం తప్ప ప్రాణరక్షణ ఉండదని, అందుకే శిరస్త్రాణాలను పెట్టుకునేలా చేస్తున్నామన్నారు.

ఉపాధి హామీ చట్టం కొనసాగించాలి

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో యర్రంపేట సచివాలయం వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ మండల నాయకుడు దుగ్గిరాల నారాయణరావు మాట్లాడుతూ.. ఉపాధి హామీపై వికసిత దాడికి పాల్పడి కార్మికులకు నష్టం కలిగేలా చేస్తున్నారన్నారు.

పేదలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి

టి.నరసాపురం, న్యూస్‌టుడే: కార్మికులు, బడుగు బలహీన వర్గాల వారిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తామా ముత్యాలమ్మ, పి.రామకృష్ణ అన్నారు. వారు చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మండలంలో శనివారం అప్పలరాజుగూడెం, ఏపీగుంట, మల్లప్పగూడెం, సాలిగూడెం చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భాజపా అధికారంలోకి వచ్చాక కార్మికులు, కర్షకులపై నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.

విభిన్న ప్రతిభావంతులకు వితరణ

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెదేపా పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిశోర్ అన్నారు. పట్టణంలోని 29వ వార్డులో నలుగురు విభిన్న ప్రతిభావంతులకు తెదేపా నాయకుడు దాకారపు కృష్ణ సహకారంతో వీల్ ఛైర్స్‌ను శనివారం అందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెదేపా అంటేనే పేదల పార్టీ అని, పీ-4 విధానంతో సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న కృష్ణను అభినందించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అవి ఇవి అన్నీ

'ఇసుక అక్రమ రవాణా నియంత్రించండి'

కుక్కునూరు, న్యూస్‌టుడే: దాచారం రేవు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. శనివారం చీరవల్లిలో జరిగిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక అధికారులు చేతులెత్తేయడంతో, తెలంగాణ అధికారులు అక్రమ రవాణాను అడ్డుకోవాల్సి వస్తోందన్నారు. ఇటీవల దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాల్లో మూడు లారీలను అక్కడి అధికారులు స్వాధీనం చేసుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. నాయకులు నాగేంద్రరావు, సాయికిరణ్, మేడిపల్లి బాబు, రమేశ్, వలీపాషా తదితరులు పాల్గొన్నారు.

యువజన విభాగం కన్వీనర్ నియామకం

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: భారత చైతన్య యువజన పార్టీ నియోజకవర్గ యువజన విభాగం కన్వీనరుగా ముప్పా సుబ్బు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తనకు నియామక పత్రం అందినట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్రస్టు బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదన

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం కనకదుర్గ, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం తెలిపారు. ఇందు కోసం దేవాదాయశాఖకు 39 మంది పేర్లతో కూడిన ప్రతిపాదిత ట్రస్ట్ బోర్డు సభ్యులుగా జాబితాను లేఖకు జత చేసి పంపినట్లు పేర్కొన్నారు.

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు కోరారు. రైస్ మిల్లు వర్కర్ల సమావేశం శనివారం కొయ్యలగూడెంలో నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ.. నూతనంగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మెగా వైద్య శిబిరానికి స్పందన

కుక్కునూరు, న్యూస్‌టుడే: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మమేకం అవ్వాలనే ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు కుక్కునూరు పోలీసులు మెగా వైద్య శిబిరాన్ని మారుమూల ప్రాంతం చీరవల్లిలో ఏర్పాటు చేశారు. ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల సహకారంతో శనివారం నిర్వహించిన ఈ శిబిరంలో వెయ్యి మంది రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అల్ట్రాసౌండ్, ఈసీజీ, ఎక్స్‌రే వంటి పరీక్షలు ఇక్కడే నిర్వహించారు. తొమ్మిది రకాల వైద్య నిపుణులు శిబిరంలో సేవలందించారు. ఉచితంగా మందులు అందజేశారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారికి సీఐ రమేశ్‌బాబు, ఎస్సై రాజారెడ్డి, సిబ్బంది ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేశారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రాంబాబు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం మండల సమావేశం శనివారం కొయ్యలగూడెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడారు. నాయకులు బూసి రామకృష్ణ, పంది ప్రభుదాసు, మారిన పేర్రాజు, అప్పారావు పాల్గొన్నారు.

మహాసభల విజయవంతానికి పిలుపు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా మహాసభలను ఈ నెల 17, 18 తేదీల్లో పోలవరం మండలం మనుగోపులలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి కుంజం రామారావు తెలిపారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ బుట్టాయగూడెంలో వారపు సంతలో శనివారం కళాజాత ప్రదర్శనతో ప్రచారం చేశారు.

హమాలీలకు పని భద్రత కల్పించాలి

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: హమాలీలకు పని భద్రతతో కూడిన చట్టం చేయాలని ఇఫ్టూ డివిజన్ ఉపాధ్యక్షుడు ఎడ్లపల్లి బోజియ్య అన్నారు. పట్టణంలో హమాలీలతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హమాలీలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించి గోడపత్రికలను ఆవిష్కరించారు.

యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. కీర్తనలు 116:15

ఆదరణ కూడిక



స్నేహశీలి, నిగర్వి, కార్యసాధకుడు, కార్యనిర్వాహకుడు, నిర్మల హృదయుడు, శుద్ధ మనస్కుడు, ప్రముఖ విద్యావేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా తన సేవలను ప్రారంభించి ప్రొఫెసర్‌గా, రిజిస్ట్రార్‌గా, ప్రిన్సిపాల్‌గా, అకడమిక్ నిర్వాహకుడిగా, ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచిన శ్రీ బట్టు గంగారావు గారి ఆకస్మిక మరణం మాకు తీరనిలోటు. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ..
కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులు

డీ॥శే॥ ప్రొఫెసర్ బట్టు గంగారావు గారు
జననం: 13-01-1959 మరణం: 02-02-2026
M.Pharm, Ph.D (India), Ph.D (U.K)
Postdoc (Australia)
Former Registrar: Adikavi Nannaya University Rajahmundry and Prinicipal: Andhra University, Vishakapatnam

ఆదరణ కూడిక: ది.12-02-2026 గురువారం ఉదయం 10 గంటలకు ఆఫీసర్స్ క్లబ్, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం జరుగును.

(c) eenadu

వేంకటేశ్వరుడికి పంచామృతాభిషేకాలు

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం వలసపల్లి వేంకటేశ్వరుడి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొంది. స్వామివారిని అర్చకులు అనంత సాయి, సాయిబాబు ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాలతో అభిషేకాలు, ఆకుపూజ, ప్రత్యేక అర్చనలు చేసి హారతులు ఇచ్చారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఆలయ కమిటీ సభ్యులు, ఈవో ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

నూజివీడు

• నూజివీడు • కైకలూరు

ఆసక్తి పెంచేలా.. రోజూ వచ్చేలా

అంగన్‌వాడీ కేంద్రాల్లో వినూత్న కార్యక్రమాలు

నూజివీడు, న్యూస్‌టుడే: చిన్నారులు చదువుపై ఆసక్తి పెరిగేలా, ఆరోగ్యంపై అవగాహన కలిగించేలా.. అంగన్‌వాడీ కేంద్రాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి.

ఆటపాటలతో బోధన.. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఒకే తరహాలో విద్యా బోధన అందించేందుకు రిమోట్ లెర్నింగ్ మెసేజ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రూపొందించిన ప్రత్యేక సిలబస్‌తో బొమ్మలతో కూడిన పాఠ్యాంశాలను ఆటపాటలతో బోధిస్తున్నారు. ఇందుకు అవసరమైన బోధనా సామగ్రిని ఇప్పటికే అంగన్‌వాడీ కార్యకర్తలకు అందించారు.

నూజివీడు ప్రాజెక్టు వివరాలు ఇలా..

మండలం	కేంద్రాలు	చిన్నారులు	బాలింతలు	గర్భిణులు
నూజివీడు	117	6393	491	590
ఆగిరిపల్లి	68	3461	227	325
ముసునూరు	59	2565	215	249
చాట్రాయి	75	2293	185	211

ప్రథమ చికిత్స, ముస్తాబు కిట్లు..

చిన్నారుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహనతో పాటు మంచి అలవాట్లు పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన 'ముస్తాబు' కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా పిల్లలు చేతుల సరిగ్గా కడుక్కోవడం, పళ్లు తోముకోవడం, ముఖానికి పౌడర్ రాసుకోవడం వంటి ప్రాథమిక అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నారు. చిన్నారులకు ప్రాథమిక వైద్యం అందించేందుకు వీలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రథమ చికిత్స కిట్లను సైతం పంపిణీ చేశారు.

మెరుగైన జీవనశైలి..

'పిల్లలకు మెరుగైన జీనవ శైలి అలవడేలా ఆటపాటలతో బోధన, వారి ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు పాటించేలా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వాటితో వారికి చదువుపై ఆసక్తి పెరుగుతోంది.' అని సీడీపీవో విజయకుమారి తెలిపారు.

నేడు ట్రిపుల్ ఐటీకి చాగంటి రాక

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ట్రిపుల్‌ఐటీలో అధికారులు 'విద్యార్థుల నైతికత.. విలువలు' అనే అంశంపై ఆదివారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొని నైతిక విలువలు, ప్రాముఖ్యం, వ్యక్తిత్వవికాసం మొదలైన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్జీయూకేటీ ఉపకులపతి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య సంద్ర అమరేంద్రకుమార్ పాల్గొంటారు.

అమ్మినోళ్లకు నోట్లు.. కొన్నవారికి పాట్లు

- పుట్టగొడుగుల్లా అనుమతిలేని లేఅవుట్లు..
- చోద్యం చూస్తున్న అధికారులు..

ముదినేపల్లిలో వేసిన లేఅవుట్

ముదినేపల్లి, కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు నియోజకవర్గం పరిధిలోని వ్యవసాయ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. రోజుకో ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా వేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు. ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఈ లేఅవుట్లు వేస్తున్నా మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా), పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్లు అందుతుండటం వల్లే వీరు మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క అనుమతులు లేకున్నా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

తప్పని అవస్థలు..

గతంలో గుంజ, చిన పాలపర్రు, సింగరాయపాలెం, ముదినేపల్లి, శ్రీహరిపురం మండవల్లి, కైకలూరు మండల కేంద్ర, గోపవరం, రావవట్లంలో వేసిన ప్లాట్లను మధ్య తరగతి ప్రజలు అప్పు చేసి, బంగారం తాకట్టు పెట్టి కొనుగోలు చేసుకున్నారు. తీరా వారు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి యత్నిస్తే పంచాయతీల నుంచి అనుమతులు రావడంలేదు. విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయలేదు. ఇటీవల పురపాలక సంఘాల పరిధిలో క్రమబద్ధీకరణ అవకాశం ఇవ్వడంతో పంచాయతీల్లో సైతం ఇస్తారేమోనని ఆశాభావంతో ఉన్నారు.

హెచ్చరిక బోర్డులు శూన్యం..

కాలువలు పూడ్చేసి, కాలువ గట్లపై రహదారులు నిర్మించి లే అవుట్లు ఏర్పాటు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ప్లాట్లు వేయగానే వాటికి అనుమతులు లేవని ముడా లేదా పంచాయతీ అధికారులు గాని కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. అప్పులు చేసి స్థలం కొనుగోలు చేసుకుని నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం అధికారులకు నిబంధనలు గుర్తుకొస్తున్నాయి. నియోజకవర్గంలో దాదాపు 20 వరకు లే అవుట్లు ఉండగా కేవలం రెండు, మూడుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. దీనిపై ముడా జూనియర్ ప్రణాళికాధికారి శివప్రసాద్‌ను సంప్రదించగా.. ముదినేపల్లి మండలంలో ఒక లేఅవుట్‌కు మాత్రం అనుమతిచ్చామని, మిగిలినవి పరిశీలించి నోటీసులు ఇచ్చి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని వివరించారు.

ప్రజా భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధి

మాట్లాడుతున్న పంకజ్‌కుమార్

ముసునూరు, న్యూస్‌టుడే: పాఠశాలల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో సామాజిక భాగస్వామ్యం అత్యంత కీలకమని సమగ్ర శిక్షా ప్రాజెక్టు కోఆర్డినేటర్ పంకజ్ కుమార్ అన్నారు. శనివారం ముసునూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యాంజలి కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాక సమాజం మొత్తం కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలకు కావాల్సిన అవసరాలను విద్యాంజలి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. డీవైఈవో సుధాకర్, ఎంఈవో బీవీఎస్ సుబ్బారావు పాల్గొన్నారు.

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేసుకోవచ్చని నూజివీడు డీవైఈవో పీఎస్ సుధాకర్ తెలిపారు. శనివారం ఎస్ఆర్ఆర్ జడ్పీ హైస్కూల్‌లో నూజివీడు మండల స్థాయిలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి పోర్టల్‌పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీవైఈవో మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగుల నుంచి ఏ విధంగా సేవలు పొందవచ్చో వివరించారు. ఎంఈవో-1 ఎండీవీ ప్రసాదరావు పాఠశాలకు కావాల్సిన అవసరాలను ఏవిధంగా పోర్టల్‌లో పొందుపరచాలో వివరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు	80085 74698	ఆగిరిపల్లి:	9121229090
ముసునూరు	93983 81268	చాట్రాయి:	8008574700
కైకలూరు	73060 88555	మండవల్లి:	8106099008
కలిదిండి	90594 84862	ముదినేపల్లి:	8008574693

ముసునూరు, న్యూస్‌టుడే: ? ముసునూరు మండలం చింతలవల్లిలో మంచినీటి ట్యాంకును చాలాకాలంగా శుభ్రం చేయడం లేదు. దీంతో నీరు దుర్వాసన వస్తోంది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. - సూరిబాబు, చింతలవల్లి

✔ కార్యదర్శికి చెప్పి ట్యాంకును శుభ్రం చేయిస్తాం. - ఏసుబాబు, ఎంపీడీవో

కలిదిండి, న్యూస్‌టుడే : కలిదిండిలోని రక్షిత మంచినీటి చెరువు నుంచి సరఫరా చేస్తోన్న తాగునీరు కలుషితంగా ఉంటుందంటూ గ్రామస్థుడొకరు 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను సర్పంచి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సర్పంచి ఎం. మారుతీ ప్రసన్న స్పందించారు. సిబ్బంది సహకారంతో క్లోరినేషన్ చేయించారు.

ముదినేపల్లి, న్యూస్‌టుడే: వణుదుర్రు శివారు కొత్తపల్లిలో పైపులైను పగిలి కుళాయిలకు మూడు రోజులుగా నీరు రాక పోవడంపై గ్రామానికి చెందిన చిన్ని 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను పంచాయతీ ఈవో ఈశ్వరీకుమారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పైపులైనుకు మరమ్మతులు నిర్వహించి శనివారం కుళాయిలకు నీటిని విడుదల చేసి సమస్య పరిష్కరించారు.

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు ఆరో వార్డులో కొన్ని రోజులుగా చెత్త సేకరించక పోవడంతో దుర్వాసన వస్తుందని స్థానికుడు కుమార్ 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా పంచాయతీ ఈవో ఫణిరాజకుమారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె స్పందించి సమస్య పరిష్కరించారు.

పేదల ఆరోగ్యానికి భరోసా

బాధిత కుటుంబ సభ్యుడికి ఎల్‌వోసీ అందిస్తున్న మంత్రి పార్థసారథి

ముసునూరు, న్యూస్‌టుడే: అనారోగ్యానికి గురైన పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికే సీఎం సహాయనిధి అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన చిన్నారి మిద్దె హర్షిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్య ఖర్చుల నిమిత్తం తెదేపా గ్రామ అధ్యక్షుడు రంగు వాసు, నియోజకవర్గ జనసేన నాయకుడు పాశం నాగబాబు, కంటే సత్యనారాయణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శనివారం రూ.1,75,000 విలువైన ఎల్‌వోసీని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు.

'చట్టాల రద్దుతో కార్మికుల భవిష్యత్తుకు ముప్పు'

సమ్మె కరపత్రాలు పంపిణీ చేస్తున్న పుల్లారావు

చాట్రాయి, న్యూస్‌టుడే: ఉద్యమాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు తప్పదని, కనీస హక్కులను ప్రశ్నించేందుకు వీల్లేకుండా చేసినట్లు సీపీ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు తెలిపారు. చాట్రాయిలో శనివారం ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేసి కార్మికుల హక్కులను సాధించుకోవాలని కోరుతూ కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేశారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో కూటమి పాలన చేస్తుందని తెలిపారు. ప్రచారంలో నాయకులు కలపాల వెంకటేశ్వరరావు, నడ్డి దేవమాత, బి.ఆనందరావు, సీతామహాలక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు.

మన్‌కీ బాత్ జిల్లా కన్వీనర్‌గా కోటప్రోలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహిస్తున్న మన్‌కీ బాత్ కార్యక్రమం జిల్లా కన్వీనర్‌గా ముదినేపల్లికి చెందిన కోటప్రోలు కృష్ణ నియమితులయ్యారు. శనివారం నిర్వహించిన రాష్ట్ర కార్యశాలలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మన్‌కీ బాత్ రాష్ట్ర కన్వీనర్ నాగోతు రమేశ్‌నాయుడులు కోటప్రోలుకు నియామక పత్రం అందించారు.

రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం

శంకుస్థాపనలో పాల్గొన్న ఎంపీ మహేశ్ కుమార్, ఎమ్మెల్యే కామినేని

మండవల్లి, న్యూస్‌టుడే: రేషన్ బియ్యాన్ని ఇప్పించాలంటూ శనివారం కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ను మండవల్లి మండలం పులపర్రు గ్రామస్థులు కోరారు. వైకాపా ప్రభుత్వ హయాంలో కైకలూరు పీడీఎస్ గోదాంలో జరిగిన బియ్యం స్కాం కారణంగా తమ గ్రామానికి రావాల్సిన బియ్యాన్ని నేటికి భర్తీ చేయలేదని వాపోయారు. 15 టన్నుల బియ్యం రావాల్సి ఉండగా 3 నుంచి 4 టన్నులు మాత్రమే పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలోని 800 రేషన్ కార్డుదారులకు కేవలం 200 మందికి మాత్రమే రేషన్ ఇస్తున్నారని మిగిలిన వాళ్లకు రేషన్ బియ్యాన్ని ఇవ్వడం లేదని వాపోయారు. రెవెన్యూ అధికారులు సభలో లేకపోవడంతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు. ఫోన్‌లో తహసీల్దారుతో మాట్లాడి వెంటనే రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి బియ్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వారి ప్రయత్నాలు విఫలం

కొల్లేరు ప్రజలకు తననుంచి దూరం చేద్దామని వైకాపా అనుకూల మీడియా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. కొల్లేరు గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమయ్యిందని వివరించారు. కొల్లేరు ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ కట్టుకథలను అల్లినవారికి తగిన కొల్లేరువాసులు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, నాయకులు వీరమల్లు నరసింహారావు, నారగాని నాగేశ్వరరావు, బలే ఏసురాజు, ఆంద్రజు శ్రీనివాసరావు, పూల రాజీ, కాట్రగడ్డ శంకర్‌రావు, తలారి వెంకటస్వామి, అన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.

పగిలిన పైపులు.. గొయ్యితో బేజారు

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం చావలిపాడు ప్రధాన రహదారి పాఠశాల ఎదురుగా రోడ్డు కింద ఉన్న తాగునీటి పైపులు పగిలి పోవడంతో నీరు రోడ్డుపై పారుతోంది. నిత్యం నీరు లీకవుతుండటంతో ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. నీరు వృథాగా పోవడంతో పాటు గొయ్యితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రెయినేజీ నీరు పైపుల్లోకి చేరి ఆ నీరే కుళాయిల ద్వారా రావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. ఎన్నిసార్లు పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోవడంలేదంటున్నారు. దీనిపై కార్యదర్శి కళావతిని వివరణ కోరగా పైపులకు మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.

సీమాంక్ భవనం నిరుపయోగం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని సీమాంక్ భవనం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం దీనిలో మందులను నిల్వ ఉంచుతున్నారు. 2009లో ఈ భవనాన్ని అప్పటి ఎమ్మెల్యే ఎంవీ ప్రతాప అప్పారావు ప్రారంభించారు. నాటి నుంచి ఈ ఏడాది వరకు ఈ భవనంలో పలువురు చిన్నారులకు ఆశ్రయంగా నిలిచింది. ఈ ఏడాది నూతనంగా నిర్మించిన భవనంలోకి శిశు ఆరోగ్య కేంద్రాన్ని మార్చారు. అప్పటి నుంచి ఈ విలువైన భవనం మందుల నిల్వ కేంద్రంగా మార్చి వేశారు. ఈ విషయాన్ని ఆర్ఎంవో శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా ఈ భవనాన్ని పలు అవసరాలకు వినియోగించేందుకు నిర్ణయించామన్నారు. ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం మందులు ఉంచుతున్నామన్నారు.

పిచ్చి మొక్కలు తొలగించరూ..

ముసునూరు, న్యూస్‌టుడే: గ్రామీణ రహదారులకు ఇరువైపులా పనికిరాని మొక్కలు, ముళ్ల పొదలు పెరిగి పోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ముసునూరు మండలం వలసపల్లి అడ్డ రోడ్డు నుంచి గుడిపాడు, గుళ్లపూడి వైపు వెళ్లే రహదారికి ఇరువైపులా ముళ్ల పొదలు, పిచ్చిచెట్లు పెరిగాయి. ఆ మార్గంలో ఎక్కువగా మలుపులు ఉన్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆర్అండ్‌బీ డీఈ బాబూరావును వివరణ కోరగా ముళ్ల పొదలు తొలగిస్తామని చెప్పారు.

దుమ్ము, ధూళితో ఇబ్బందులు



కైకలూరు, న్యూస్‌టుడే: ఆటపాక వరాహపట్నం ప్రధాన రహదారిలో అగ్రహారం శివారులో 100 మీటర్ల రోడ్డు కంకర రాళ్లు లేచి దుమ్ము ధూళితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుకు గతంలో మరమ్మతులు చేసినా శివారున 100 మీటర్లు అప్పట్లో తుపాను కారణంగా పనులు నిలిచిపోయాయి. కేవలం కంకర రాళ్లను మాత్రమే పరిచి వదిలేయడంతో ప్రస్తుతానికి రోడ్డు మొత్తం రాళ్లు పైకి లేచిపోయి ప్రమాదాలకు నెలవుగా మారింది. మరోపక్క ఎదురు వచ్చే వాహనాలు కనిపించనంత స్థాయిలో దుమ్ములేస్తోందని, శ్వాసకోశ ఇబ్బందులు తప్పడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రోడ్లు భవనాల డీఈ అనిల్‌ను వివరణ కోరగా.. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.

బేకరీలో పని చేస్తున్న వ్యక్తి అదృశ్యం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: పట్టణంలో హనుమాన్ జంక్షన్ రోడ్డులోని ఒక బేకరీలో పని చేస్తున్న శశికుమార్ అనే యువకుడు నవంబరు 29 నుంచి మిస్ అయ్యాడని బేకరీ యజమాని రవి ఈ నెల 1న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వస్థలం అయిన కర్ణాటక వెళ్లి ఉంటాడని భావించామని అక్కడకు వెళ్లలేదని తెలిసిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్.ఐ. నాగేశ్వరరావు తెలిపారు.

ఎస్సీ శ్మశానవాటిక బాగుచేయాలని ఆందోళన

ఎంపీడీవోకు వినతిపత్రం అందిస్తున్న ఫణీంద్ర, సురేశ్

ముదినేపల్లి, న్యూస్‌టుడే: పెయ్యేరులోని ఎస్సీ శ్మశానవాటిక చుట్టూ పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొలగించి, అభివృద్ధి చేయాలని గ్రామస్థులు శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మొవ్వా ఫణీంద్ర మాట్లాడుతూ పెయ్యేరు, వైఎస్సార్ కాలనీ, బంటుమిల్లి రహదారిలోని కాలనీకి ఉన్న ఏకైక శ్మశాన వాటిక ఇదేనన్నారు. దీనిని పట్టించుకోకపోవడంతో పిచ్చిచెట్లు పెరిగిపోవడంతో పాటు గుంతలు ఏర్పడి ఖననానికి వీలుగా లేదన్నారు. ఎంపీడీవో యద్దనపూడి రామకృష్ణను కలిసి వినతి పత్రం అందించారు. తెదేపా నాయకుడు గుండాబత్తిన సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

భూసార పరీక్షలు తప్పనిసరి

ఈ-పంట నమోదు చేస్తున్న ఏవో చాముండేశ్వరి

ముసునూరు, న్యూస్‌టుడే: రైతులు నేలలో లభ్యమయ్యే పోషకాలపై అవగాహన పెంచుకోవడం వల్ల ఏ నేలలో ఏ పంట వేస్తే మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకోవచ్చని ఏవో చాముండేశ్వరి అన్నారు. శనివారం ముసునూరులో మట్టి నమూనా సేకరణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. మండలంలో 1666 మట్టి నమూనా సేకరణ లక్ష్యమని, త్వరితగతిన పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. మట్టి పరీక్ష ఫలితాలు వల్ల పొలంలో పోషకాలు నత్రజని, పొటాష్, సూక్ష్మ పోషకాల లభ్యత వివరాలు తెలుసుకుని అనుగుణంగా ఎరువులు వాడుకొని సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ-పంట నమోదు ప్రక్రియను పరిశీలించి నమోదు చేశారు.

మోసం చేసేందుకు యత్నించిన వారిపై కేసు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు సబ్‌రిజిస్ట్రార్‌ను నకిలీ డాక్యుమెంట్లతో మోసం చేయాలని ప్రయత్నించి దొరికిపోయిన ఇద్దరిపై శనివారం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్.ఐ. నాగేశ్వరరావు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ఎన్.ఫణి సీతారామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లిగూడేనికి చెందిన అద్దేపల్లి వెంకటరత్నం, దొడ్డి నాగరాజులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామన్నారు.

కారు ఢీకొని వృద్ధుడి మృతి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని మీర్జాపురం హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పంపు బాయ్‌గా పని చేస్తున్న జోగి వెంకటేశ్వరరావు(69)ను శనివారం రాత్రి కారు ఢీ కొనడంతో మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ ఎన్. లక్ష్మణబాబు తెలిపిన వివరాల ప్రకారం.. డ్యూటీ దిగి ఇంటికి సైకిల్‌పై వెళ్తుండగా హనుమాన్ జంక్షన్ వైపు నుంచి నూజివీడు వెళ్తున్న కారు ఢీకొంది. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య లక్ష్మీ ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

కలిదిండి, న్యూస్‌టుడే : కలిదిండిలో శనివారం ఉదయం విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు(రేకుల షెడ్డు) దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పేట కలిదిండికి చెందిన ఆళ్ల నాగ శ్రీనివాసరావు తెలవారు జామున చేపల పట్టుబడికి వెళ్లారు. ఆయన భార్య ఉమామహేశ్వరి 8 గంటలకు ఓ ప్రైవేటు బడిలో పనికి వెళ్లారు. ఆమె వెళ్లిన 30 నిముషాల్లోనే ఇల్లు మంటల్లో తగలబడి పోతోందంటూ స్థానికుల నుంచి కబురు రావడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లారు. అప్పటికే 80 శాతం ఇల్లు కాలిపోయింది. స్థానికులు మంటలు చుట్టు పక్కలకు వ్యాపించకుండా సాయపడ్డారు. స్థలం కొనుగోలు నిమిత్తం ఇటీవల బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ.3 లక్షలతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులన్నీ అగ్గి పాలయ్యాయని ఆ దంపతులు తల్లడిల్లారు.

అవి ఇవి అన్నీ

పాఠశాలలకు కంప్యూటర్లు, మైకుల వితరణ

చాట్రాయి, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు తోడ్పాటు అందిస్తే చిన్నారుల భవిష్యత్తుకు మేలు చేస్తుందని, తద్వారా వారు మరింత మందికి సేవలందించేలా చేయడమే రోటరీ లక్ష్యమని హైదరాబాద్‌కు చెందిన బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ బాల కోటిరెడ్డి అన్నారు. సి.గుడిపాడు ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చనుబండ, సి.గుడిపాడు, చీపురుగూడెం పాఠశాలలకు కంప్యూటర్లు, మైకులు, ఎంఈవో కార్యాలయానికి కంప్యూటర్లు, ప్రింటర్లను అందించారు. క్లబ్ కార్యదర్శి విసిరెడ్డి లక్ష్మి, ఛైర్మన్ పొంగునూరు కల్యాణ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఎక్కడ సేవ చేసినా నూరు శాతం లక్ష్యం అధిగమిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని క్లబ్ సభ్యులు రాజగోపాల్, శేషసాయి తెలిపారు. ఎంఈవో-2 వీఎస్వీ బ్రహ్మచారి, ప్రధానోపాధ్యాయులు విశ్వభారతి, రవీంద్రనాథ్, సమన్వయకర్త నంద్యాల శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.

శిరస్త్రాణాలు కొనిపించిన ఎస్సైలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించండి మహాప్రభో అంటూ పోలీసులు నిత్యం చెబుతున్నా వారికి చెవికి ఎక్కడం లేదు. జరిమానా విధించినా పట్టనట్లు ఉంటున్నారు. దీంతో నూజివీడు రూరల్ ఎస్ఐలు లక్ష్మణబాబు, జ్యోతిబాసులు వినూత్నంగా ఆలోచించారు. శనివారం హెల్మెట్‌లు లేని వాహనదారులను ఆపి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం దగ్గరుండి హెల్మెట్‌లు కొనిపించి వాటిని విధిగా వాడాలని సూచించారు.

నూరు శాతం ఫలితాల సాధనకు కృషి

విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందిస్తున్న డీవైఈవో సుధాకర్

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నూరు శాతం ఫలితాల సాధనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని నూజివీడు డీవైఈవో పీఎస్ సుధాకర్ తెలిపారు. శనివారం నూజివీడు బాలికోన్నత పాఠశాల ప్లస్‌లో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఈవో మాట్లాడుతూ ఈ పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీ వంటి సంస్థల్లో సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. ఇదే ఒరవడి కొనసాగించాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. వివిధ అంశాల్లో విజేతలకు అతిథుల చేతులు మీదుగా ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించారు. బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని బి.అనురాధ, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.పద్మ, కె.నాగబాబు, వీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.

'వక్ఫ్ భూములు తీసుకోవాలనుకోవడం సరికాదు'

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: వక్ఫ్ భూములను ప్రభుత్వం తీసుకోవాలనుకోవడం సరికాదని వైకాపా నూజివీడు ముస్లిం విభాగం నాయకులు పేర్కొన్నారు. శనివారం నూజివీడులోని మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి, మల్లాయపాలెం తదితర ప్రాంతాల్లో ఉన్న వక్ఫ్ ఆస్తులను తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. సోమవారం ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల నాయకులు కలిసి కలెక్టరుకు వినతి పత్రం అందిస్తామని చెప్పారు. గబ్బర్, మస్తాన్‌వలీ, జిలాని తదితరులు పాల్గొన్నారు.

మనబడిని కాపాడుకుందాం..

గోడపత్రికలు ప్రదర్శిస్తున్న ఎంఈవోలు, ఉపాధ్యాయులు

మండవల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలంటూ ఉన్న గోడ పత్రికలను యూటీఎఫ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారులు సురేశ్‌కుమార్, రత్న సునాథం, ప్రధానోపాధ్యాయులు శనివారం విడుదల చేశారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దఎత్తున విద్యార్థులను చేర్పించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై తల్లిదండ్రులను చైతన్యపరిచి విద్యార్థుల ఉన్నతికి పాటుపడాలని కోరారు. ఇందులో హెచ్.ఎం. శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు పిచ్చోడు మాస్టారు, మేడా శ్రీనివాసరావు, వై.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

సందడిగా వడాలి జడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: వడాలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుక శనివారం సందడిగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెదేపా నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదన్నారు. ఇక్కడ చదువుకునే ఎంతో మంది నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. ప్రైవేటుకు దీటుగా ఇంత పెద్దఎత్తున వార్షికోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే ఉత్సాహంతో రేపు పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల హెచ్.ఎం. ప్రభుదాసు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ది గుడివాడ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నెం. 1482,
హెడ్ ఆఫీసు బ్రాంచ్, మెయిన్ రోడ్, బస్‌స్టాండ్ ఎదురుగా, గుడివాడ - 521301

మహాజన సభ మీటింగు నోటీసు

ది గుడివాడ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లి॥ నెం. 1482 గుడివాడ మెంబర్ల మహాజనసభ ది. 28.02.26 శనివారం ఉదయం గం॥ 11-00 లకు కమ్మవారి సత్రం, పాటిమీద, గుడివాడ నందు ఈ క్రింది విషయములు చర్చించుటకు గాను ఏర్పాటు చేయటమైనది. కావున యావన్మంది బ్యాంకు సభ్యులు మహాజన సభకు హాజరు కావలసినదిగా కోరుచున్నాము.

-: చర్చనీయాంశములు :-

1) 2024-2025 సం॥నకు 111 వ వార్షిక నివేదిక ఆమోదించుట.
2) 2024-2025 సం॥నకు ఆడిటు రిపోర్ట్ ఆమోదించుట.
3) 2024-2025 సం॥నకు లాభాల పంపిణీ ఆమోదించుట.
4) 2024-2025 సం॥నకు బడ్జెట్ నకు మించి అయిన ఖర్చు, వచ్చిన ఆదాయం ఆమోదించుట.
5) 2025-2026 సం॥నకు అదనపు బడ్జెట్ మంజూరు చేయుట.
6) 2026-2027 సం॥నకు బడ్జెట్ మంజూరు చేయుట.
7) బ్యాంక్ నందు చేర్చుకోబడిన A-Class మెంబర్లు మరియు తొలగించబడిన A-Class మెంబర్లను ఆమోదించుట.
8) బ్యాంక్ మెంబర్లు, ఇతరులకు బట్వాడా చేసిన అప్పులు ఆమోదించుట.
9) ది. 31.01.26 నాటికి గల వాయిదా మీరిన బ్యాంక్ బకాయిదారులు (డీఫాల్టర్స్) జాబితా సభ్యులకు చదివి వినిపించుట / పరిశీలన నిమిత్తం ఉంచినందున ఆమోదించుట గురించి
10) బ్యాంక్ మెంబర్లు, ఇతరులనుండి సేకరించిన డిపాజిట్లు ఆమోదించుట.
11) 2025-2026 ఆర్థిక సంవత్సరమునకు BGR & Associates, CA గుంటూరు వారిని Statutory Auditor గా నియమించుటకు RBI, AP RO విజయవాడ వారు అనుమతించినందున ఆమోదించుట గురించి మరియు వారికి చెల్లించు ఫీజు నిర్ణయించుట గురించి.
12) 2026-2027 ఆర్థిక సంవత్సరమునకు CONCURRENT ఆడిటర్ గారిని నియమించుట మరియు వారికి చెల్లించు ఫీజు నిర్ణయించుట గురించి.
13) బ్యాంక్ నిధులు ఇతర సంస్థలలో మదుపు చేసిన వాటిని పరిశీలించి ఆమోదించుట.
14) OFFICIAL P-I-C వారు 2024, 2025 మరియు 31-01-26 వరకు తీసుకున్న వివిధ నిర్ణయములు రాటిఫికేషన్ చేయుట గురించి.
15) OFFICIAL P-I-C వారి అనుమతిన ఇతర విషయములు పరిశీలించుట.

గమనిక : 1) సభ్యులను గుర్తించుటకు వీలుగా వారి గుర్తింపు కార్డు తీసుకొని సభకు హాజరు కావలెను.
2) సభ్యులు తమ యొక్క చిరునామా మరియు ఫోన్ నెంబర్‌లలో మార్పులు ఉన్నచో సంబంధిత బ్రాంచ్ నందు తెలియపరచగలరు.

టి.ఎస్. ఎస్. ఆర్. చౌదరి కార్యదర్శి/సి.ఇ.ఓ | గుడివాడ 05-02-2026 | **DLCO, GUDIVADA/ OFFICIAL P-I-C**

(c) eenadu

ధాన్యం కొన్నారు.. ధనం మరిచారు!

ఈనాడు, కాకినాడ: సహకార సంఘాల ద్వారా ఏటా ధాన్యం కొనుగోలు చేస్తున్నా.. వారికి కమీషన్ రూపంలో డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడం లేదు. గతంలో గ్రామైక్య సంఘాలు, పొదుపు మహిళల ద్వారా ధాన్యం సేకరించేవారు. వైకాపా హయాంలో రైతు భరోసా కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేశారు. గత అయిదేళ్లలో కాకినాడ, కోనసీమ జిల్లాలకు కలిపి రూ.40 కోట్ల వరకు కమీషన్ సొమ్ము రావాల్సి ఉంది.

ఈ రెండు జిల్లాల్లో 238 సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో గత అయిదేళ్లలో ఏటా నాలుగు లక్షల టన్నులకు తక్కువ కాకుండా ధాన్యం కొనుగోలు చేశారు. సాధారణ రకానికి క్వింటాకు రూ.31.25 కమీషన్‌గా ఆయా సంఘాలకు చెల్లించాలి. లక్షల టన్నుల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నందున ఏటా రూ. 15 కోట్లకు పైగా సహకార సంఘాలకు రావాలి. కానీ రూ.4కోట్ల నుంచి రూ. 5 కోట్లు ఇచ్చి మిగతాది బకాయిలు పెట్టేస్తున్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్ నాటికే రూ.40కోట్ల వరకు బకాయిలుంటే రెండు జిల్లాలకు కలిపి రూ.6 కోట్లు ఇచ్చి మిన్నకున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం ఇంకా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా రెండు జిల్లాల్లో 5 లక్షల టన్నులకు పైబడి ధాన్యం సేకరించారు. ఆ కమీషన్ కూడా కలిపితే రూ.50 కోట్లకు బకాయిలు పెరగనున్నాయి.

నిరీక్షణ తప్పక..

జీతాలకూ ఇబ్బందులే..

ధాన్యం కొనుగోలు కోసం సహకార సంఘాలు ముగ్గురు సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకున్నారు. వీరి జీతాల కోసం నెలకు రూ.37 వేలు ఖర్చుచేస్తున్నారు. సీజన్ మొదట్లో స్థానిక నేతలు, ఎమ్మెల్యేలతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆ కార్యక్రమాలకు భారీగానే ఖర్చులు చేశారు. జీతాలు, ఇతర ఖర్చులు, హమాలీలకు కమీషన్ ద్వారా వచ్చిన డబ్బులతోనే చెల్లించాలి. ఇవి సకాలంలో రాక తాత్కాలిక సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి వద్ద ప్రస్తావించగా సిబ్బంది జీతాల వరకు కమీషన్ సొమ్ము సర్దుబాటు చేస్తున్నారని, మిగతాది రావాల్సి ఉందన్నారు. వాటి కోసం పీఏసీఎస్‌ల నుంచి వినతులొస్తున్నాయని, ప్రభుత్వం దృష్టిలో పెట్టినట్లు చెప్పారు.

నేను ముందుకు వెళ్లాలా.. మీరు వెనక్కి నెట్టండి..!

ప్రమాద ఘటనల్లో క్షతగాత్రులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు చేర్చే 108 వాహనాలు తరచూ మొరాయిస్తుండటంతో సమయానికి చికిత్స అందక విషమ పరిస్థితులకు దారి తీస్తోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం సామర్లకోట ప్రభుత్వాసుపత్రి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు రోగిని తరలించేందుకు వచ్చిన వాహనం సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. దాంతో రోగుల సహాయకులు, సిబ్బంది వాహనాన్ని వెనక్కి నెట్టి స్టార్ట్ చేశారు. – న్యూస్‌టుడే, సామర్లకోట

కదులుదాం.. కసరత్తులు చేద్దాం

చలిపులి తగ్గిన నేపథ్యంలో దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత

ఆదివారం ప్రత్యేకం

ఏడాది పొడవునా వ్యాయామం చేసేవారు సైతం చలికాలంలో కాస్త బద్ధకిస్తుంటారు. కొద్దిరోజులు ఆగి మొదలుపెడదాములే అనుకుంటారు. దీనివల్ల శరీరాకృతుల్లో తేడాలొస్తాయి. 'ప్రస్తుతం చలి పులి తగ్గిపోయింది. ఇప్పటినుంచే కసరత్తులకు సమయం కేటాయించాలి' అని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. వారంలో నాలుగైదు రోజులైనా చేస్తే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండొచ్చు. -ఈనాడు, కాకినాడ

కాకినాడలోని ఓపెన్ జిమ్‌లో వ్యాయామం

రోజు ఫిట్‌నెస్ కేంద్రాలకు వెళ్లేవారు (సుమారు)	ఉమ్మడి జిల్లాలో ఫిట్‌నెస్ కేంద్రాలు, స్టూడియోలు
6200	64

మొదలుపెట్టండిలా..

నడక: ప్రతి రోజూ 30 నిమిషాలు వేగంగా నడవాలి. కాళ్లతో సమానంగా చేతులు కదలాలి. దీనివల్ల 150-200 కేలరీలు ఖర్చవుతాయి. ఫోను మాట్లాడకుండా.. సంగీతం వింటూ నడిస్తే మానసికంగానూ మంచి ప్రయోజనం.

యోగాసనాలు: పార్కులోని పచ్చని మైదానంలో యోగాసనాలు వేస్తే బాగుంటుంది. సూర్య నమస్కారాలు, ఇతర ఆసనాలు ఇద్దరు ముగ్గురు కలిపి సాధన చేయొచ్చు. వీలుకాకుంటే ఇంట్లోనైనా మంచిదే.

కార్డియో: గుండె ఆరోగ్యానికి మేలు. పరుగు, జాగింగ్, సైక్లింగ్, ఈత, నృత్యం కనీసం 20 నిమిషాలు చేస్తే మంచి ఫలితం. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కేలరీలు వేగంగా కరుగుతాయి. శ్వాస తీసుకునే శక్తి పెరుగుతుంది.

ట్రెడ్‌మిల్: నడక కోసం బయటకు వెళ్లలేనివారు ఇంట్లో, లేదా కమ్యూనిటీ జిమ్‌లో చేయొచ్చు. నడక, పరుగుబట్టి 200-300 కేలరీలు ఖర్చవుతాయి.

జంపింగ్ జాక్స్: నడుము చుట్టూ కొవ్వు తగ్గించడానికి రోజూ చేయాలి. ప్రారంభంలో 20 జంప్స్ మొదలుపెట్టి రోజూ పెంచుకుంటూ వెళ్లాలి. బస్కీలు రోజూ 30-50 తీయడం వల్ల హృదయ స్పందన రేటు బాగు.

ఓపెన్ జిమ్‌లు వినియోగించుకోండి..

రాజమహేంద్రవరం, కాకినాడ నగర పాలక సంస్థల పరిధిలో సుమారు 105 వరకు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేశారు. ఉద్యానాలు, కమ్యూనిటీ స్థలాల్లో ఇవి ఉన్నాయి. అమలాపురం, రామచంద్రపురం, తుని, పిఠాపురం, పెద్దాపురం పురపాలక సంఘాల పరిధిలోనూ ఒకటి నుంచి రెండు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.

వయసు బట్టి సాధన..



మనం రోజువారీ తినే ఆహారంలో తీసుకునే కేలరీలు ఖర్చవుతున్నాయా.. లేదా అనేది గమనించాలి. ఇప్పుడంత కష్టపడే పని లేనందున వ్యాయామం చేయాల్సిందే. లేకుంటే ఊబకాయులుగా మారిపోతారు. వారంలో నాలుగైదు రోజులు ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తే ఆరోగ్యంగా ఉంటారు. వయసును బట్టి కసరత్తులు ఎంపిక చేసుకోవచ్చు. అందరూ ఒకేలా చేయాలని లేదు. - జి.త్రినాథ్, ఫిట్‌నెస్ ట్రైనర్, తుని

ఒత్తిడి వీడుదాం.. ఉల్లాసంగా ఆడుదాం

విజేత మెడలో పతకం వేస్తున్న ఎస్పీ

మసీదు సెంటర్(కాకినాడ): పోలీసు విధుల్లో ప్రతి రోజూ ఎదురయ్యే పని ఒత్తిడుల కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గే ఆస్కారం ఉంటుందని, ఇదే సందర్భంలో క్రీడల్లో పాల్గొంటే మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, క్రీడా స్ఫూర్తి పెంపొందుతాయని ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. శనివారం కాకినాడలోని జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న జిల్లా పోలీసు వార్షిక క్రీడోత్సవాలను ఎస్పీ ప్రారంభించారు. కాకినాడ, పెద్దాపురం సబ్ డివిజన్లు, జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్, హోంగార్డ్స్ యూనిట్ల నుంచి పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది నాలుగు విభాగాలుగా పోటీల్లో పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులు ఎస్పీకి కవాతుతో గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ పోటీలను ప్రారంభించారు. ట్రాఫిక్-1 సీఐ రమేష్, ఆర్ఐ నరసింహమూర్తి క్రీడాజ్యోతి అందుకున్న వారిలో ఉన్నారు. విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు. ఏఎస్పీలు శ్రీనివాసరావు, పాటిల్, డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు.

M.Sc. Nursing Admission Notification
Few Admissions for Management Quota available for year 2025-26
1. Master of Nursing in Child Health Nursing - 2 seats
2. Master of Nursing in Community Health Nursing n 2 seats
Mother Theresa College of Nursing
Sagar Complex, Dairy Farm, KAKINADA-533 001
Cont: 94928 02345, 92472 55155

ఆ తిండి.. పండి

– న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాల్లో విక్రయిస్తున్న కల్తీ ఆహారంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. నగరాల్లో నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనిపై శుక్రవారం ఆహార భద్రత అధికారులు రాజమహేంద్రవరంలో విస్తృత దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. కానీ శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

తనిఖీలు - కేసులు నామమాత్రం

హోటళ్లలో తనిఖీల్లో పాల్గొన్న అధికారులు

నిల్వ మాంసం

పెద్ద హోటళ్ల నుంచి రోడ్డు పక్కన ఉండే దుకాణాల వరకు ఎక్కువగా మాంసం రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీలో ప్యాకింగ్ మసాలాలు విరివిగా వాడడం, మిఠాయి దుకాణాలు, బేకరీల్లో రంగు, రుచికోసం మోతాదుకు మించి రసాయన రంగులు కలుపుతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

జంతుకొవ్వు నూనె..

చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో వంటకు వాడే నూనెల్లో నాణ్యత ఉండడం లేదు. వీటికి సరఫరా చేసేందుకు గతంలో పెద్దాపురం, సామర్లకోట, తుని కేంద్రంగా జంతుకొవ్వుతో తయారు చేసిన నూనె కర్మాగారాలను గుర్తించారు. కానీ కట్టడి చేయలేని పరిస్థితి. కొందరు కేవలం రూ.50 నుంచి రూ.100కే చికెన్ బిర్యానీ విక్రయించడం వెనక రహస్యం.. ఇలాంటి నూనెలు వాడడమేననే ఆరోపణలున్నాయి.

కాకినాడ జిల్లాలో కేసులు	గతేడాది తనిఖీలు	నమోదైన కేసులు	అపరాధరుసుం (రూ.లలో)
	190	16	60,000

ఈనాడు పరిశీలన **లోపాల వ్యవస్థ..**

- ఆహార విక్రయాలపై సిబ్బంది కొరతతో తనిఖీలు మమ అనిపిస్తున్నారు.
- జిల్లాకు తనిఖీ అధికారితో పాటు 3 నుంచి 5 మంది సిబ్బంది ఉండాలి.
- తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే పరిస్థితి కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనూ ఉంది.
- ఇదివరకు పురపాలికల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పరిశీలించేవారు. ప్రస్తుతం అదీ లేదు.

తనిఖీలు ముమ్మరం చేశాం..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. ప్రతి నెలా ఆయా జిల్లాలో సమాచారం మేరకు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం.

- నందాజీ, ఉమ్మడి జిల్లా ఆహార తనిఖీ అధికారి

9న విద్యుత్తు సమస్యలపై డయల్ యువర్ సీఎండీ

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: విద్యుత్తు సమస్యలపై ఈ నెల 9న ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నారని ఆ శాఖ కాకినాడ జిల్లా పర్యవేక్షక ఇంజినీరు ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 86884 00499 నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కాకినాడలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ షాన్‌మోహన్ శనివారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, ఆ రోజు ఎవరూ కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు.

రాజమండ్రి అపెక్స్ హాస్పిటల్‌లో అధునాతన రోబోటిక్ సర్జరీలు
రోబోటిక్స్‌తో జరిగే ఆధునిక శస్త్రచికిత్సలు
జనరల్ సర్జరీ గైనకాలజీ యూరాలజీ క్యాన్సర్ థైరాయిడ్
APEX HOSPITALS ప్రకాష్ నగర్, రాజమండ్రి
Dr. Nitin Rimmalapudi, M.S. Robotic Surgeon
అపాయింటుమెంట్ కొరకు సంప్రదించండి 93 922 922 00 సోమవారం నుండి శనివారం

రొయ్య రైతు కినుక

అన్ని కౌంట్లపై పెంపు రూ.5 మాత్రమే

నిడదవోలు, న్యూస్‌టుడే: రొయ్య ధరలపై నిర్ణయాత్మక చర్యలు లేకపోవడంతో ఏ రోజు ఎలా ఉంటాయో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. పెంచిన సుంకాలు తగ్గిస్తున్నట్లు వారం రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ప్రకటించినప్పుడు రొయ్యల ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. అందుకు భిన్నంగా పెద్ద కౌంట్లకు కిలో రూ. 20 చొప్పు తగ్గించేశారు. దీనిపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. తాజాగా శనివారం అన్ని కౌంట్లకు కిలోకు రూ.5 పెంచారు. ఒక వైపు సాగు ఖర్చులు పెరిగిపోయి.

కమీషన్లు కొట్టేసి.. పట్టాలిచ్చేసి!

- స్థలాలు చూపించకపోవడంతో పేదలకు ఇక్కట్లు
- 'జగనన్న కాలనీలు' పేరుతో మోసం

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

లేఔట్లు సిద్ధం చేయకుండా, స్థలాలు చూపించకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైకాపా ప్రభుత్వం ఇష్టారీతిన ఇళ్ల పట్టాలు జారీ చేసింది. జగనన్న కాలనీల పేరుతో ఊళ్లు నిర్మిస్తున్నామని ఊదరగొట్టింది. ప్రస్తుతం ఆ స్థలాలు ఎక్కడున్నాయో తెలియక.. వేలమంది పేదలు పట్టాలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

తొండంగి మండలం ఎ.కొత్తపల్లిలో కొండపై చిత్రంలో కనిపిస్తున్న 10 ఎకరాల భూమిని సేకరించారు. కనీసం రహదారి సౌకర్యం లేనిచోట పేదలకు పట్టాలిచ్చారు. వారికి ఇప్పటికీ స్థలాలు చూపించలేదు. ఎకరం రూ.18 లక్షలకు కొని, రూ.6 లక్షలు చొప్పున అప్పట్లో మంత్రిగా పనిచేసిన నాయకుడి అనుచరులు కమీషన్లు కొట్టేశారు.

గత ప్రభుత్వంలో జిల్లాలో 32 వేల ఎకరాల్లో 673 లే-ఔట్లు వేశారు. దీనిలో ప్రభుత్వ భూమి పోగా,

1,700 ఎకరాల ప్రైవేటు భూమి సేకరణ

1,700 ఎకరాల ప్రైవేటు భూమిని రూ.1,500 కోట్లతో సేకరించారు. ప్రభుత్వ ధరకు మించి భూములు కొని, అప్పటి ప్రజాప్రతినిధులు రూ.కోట్లు కొల్లగొట్టారు.

- కాకినాడ నగర నియోజకవర్గంలోని పేదలకు యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో 350 ఎకరాలు కొన్నారు. అప్పటి ప్రభుత్వ ధర ఎకరం రూ.27 లక్షలు కాగా, ఇక్కడ రూ.47 లక్షలకు సేకరించారు.
- తొలి విడతలో 1,500 ఎకరాల్లో 303 లే-ఔట్లు వేసి 91,264 మందికి పట్టాలిచ్చి, వీరిలో 32,262 మందికే పీఎంఏవై-1 కింద ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటికీ 5,832 ఇళ్లకు పునాదులు కూడా పడలేదు.

మొదటి విడత..

లే-ఔట్లు	303
విస్తీర్ణం(ఎకరాలు)	1,500
ఇచ్చిన పట్టాలు	91,264
మంజూరైన ఇళ్లు	32,262
పూర్తయినవి	13,114
పనులు ప్రారంభించనివి	5,832

రెండో విడత..

లే-ఔట్లు	370
విస్తీర్ణం(ఎకరాలు)	1,685.44
ఇచ్చిన పట్టాలు	68,367

1,685 ఎకరాల ఖాళీ

రెండో విడతలో 1,685.44 ఎకరాల్లో 370 లే-ఔట్లు వేశారు. వీటిలో 68,367 మందికి పట్టాలిచ్చారు. కొండలు, గుట్టలు, ముంపు ప్రదేశాలు, ఊళ్లకు దూరంగా సేకరించారు. వీటిలో ఇళ్లు నిర్మించుకోలేక ఖాళీగా వదిలేశారు.

- కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో అప్పట్లో వైకాపా నాయకుడు సుమారు 3 వేల మందికి పట్టాలిచ్చినా, స్థలాలు చూపించలేదు. వీరంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

డెల్టా క్యాన్సర్ సెంటర్
A Unit of Rajamahendri Healthcare Private Limited
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించండి. సురక్షితంగా జీవించండి.
నిష్ణాతులైన వైద్య నిపుణులు అత్యాధునికమైన సాంకేతికతతో
సర్జికల్ ఆంకాలజీ | మెడికల్ ఆంకాలజీ | రేడియేషన్ ఆంకాలజీ
వెంకటేశ్వర నగర్, రాజమండ్రి. 9 613 613 613

భజగోవింద.. జగమానంద

భక్తులకు మంగళసూత్రాల దర్శనం కల్పిస్తున్న అర్చకులు

తితిదే ఆధ్వర్యంలో శ్రీనివాసుని కల్యాణం

జగ్గంపేట గ్రామీణం, కిర్లంపూడి, న్యూస్‌టుడే: శ్రీనివాసుడి కల్యాణాన్ని తితిదే అర్చక బృందం కమనీయంగా నిర్వహించింది. జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఎమ్మెల్యే, తితిదే పాలకవర్గ సభ్యుడు జ్యోతుల నెహ్రూ సారథ్యంలో శనివారం రాత్రి పద్మావతి, లక్ష్మీదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. తితిదే అర్చకులు బాలాజీ ఆచార్యులు పర్యవేక్షణలో 22 మంది సభ్యులు విష్వక్సేన పూజతో క్రతువు ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి విశేష పూజల అనంతరం మాంగల్యధారణ జరిపించారు. తితిదే పాలకవర్గ ఛైర్మన్ బీఆర్ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే నెహ్రూ, తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తితిదే బోర్డు సభ్యులు సదాశివ రావు, కోటేశ్వరరావు, మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు స్వామివారి కల్యాణానికి విచ్చేశారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కల్యాణాన్ని తిలకించారు.

ఇర్రిపాకలోని శివకేశవ ఆలయాన్ని తితిదే దత్తత తీసుకున్నట్లు అనుమతి పత్రాన్ని ఎమ్మెల్యే నెహ్రూకు అందిస్తున్న ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు తదితరులు

WE ARE HIRING
To be a part of our institution it is an unique opportunity to the young talented.

S.No.	POST	SUBJECTS	SALARY
1.	SENIOR LECTURERS FOR IPE & EAPCET	MATHS, PHYSICS, CHEMISTRY, BOTANY, ZOOLOGY	30,000-40,000
2.	JUNIOR LECTURERS FOR IPE	MATHS, PHYSICS, CHEMISTRY, BOTANY, ZOOLOGY, ENGLISH, SANSKRIT	20,000-30,000
3.	FACULTY FOR IIT/OLYMPIAD TO TEACH (6TH TO 10TH)	MATHS, PHYSICS, CHEMISTRY	25,000-40,000

☛ Ability to handle both objective type (EAPCET) and descriptive theory (IPE)
☛ Preference will be given to the experience candidates
☛ Please attend with a set of xerox copies to office and send the resume to our email id: sarada1edu@gmail.com
SRI SARADA
E.M. SCHOOL - JUNIOR COLLEGE
A.ANNAVARAM, Kakinada Dist, Ph: 97051 96663, 98664 39099

జిల్లా అధికారులతో సీఎం సమీక్షకు ఏర్పాట్లు

కాకినాడ కలెక్టరేట్: సీఎం చంద్రబాబు అమరావతి నుంచి ఆయా శాఖల రాష్ట్ర కార్యదర్శులు, మంత్రులతో కలిసి కలెక్టర్లు, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జేసీ, డీఆర్వో, ఇతర జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, ఆయా శాఖల డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు పాల్గొంటారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రగతిపై సమీక్ష ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

అసలు.. అర్హులెందరు..?

– న్యూస్‌టుడే, కాకినాడ(బాలాజీ చెరువు)

గత ప్రభుత్వంలో దివ్యాంగుల పింఛన్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం తిరిగి వైకల్య పరీక్షలు నిర్వహింపజేసింది. వైకల్యం ఎక్కువగా చూపి పొందిన పింఛన్ల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. జగన్ జమానాలో కొంత మంది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సదరమ్ ధ్రువపత్రాల జారీలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడి తక్కువ వైకల్యం ఉన్నవారికి దివ్యాంగ పింఛన్లు ఇప్పించారనే ఆరోపణలు రావడంతో నిజనిర్ధారణకు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా 2025 జనవరి నుంచి దివ్యాంగ పింఛన్లు పొందుతున్నవారికి సదరమ్ రీ-అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించారు.

జీజీహెచ్‌లో పరీక్షిస్తున్న వైద్యుడు

- జిల్లాలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్నవారు: 35 వేలు

తీసుకున్న చర్యలివీ..

- 40 శాతం కన్నా తక్కువ వైకల్యంతో నోటీసులు అందుకున్న వారు: 4,200

ఇతర పింఛన్లకు మార్పు పొందిన వారు	అనర్హులుగా గుర్తించిన వారు(అప్పీల్‌కు అవకాశం)	ఇప్పటికి అప్పీల్ చేసుకున్నవారు
818	3,382 మంది	3,294 మంది

అప్పీల్ చేసుకున్న వారందరికీ కాకినాడ జీజీహెచ్, తుని ఏరియా ఆసుపత్రి, పెద్దాపురం, ప్రత్తిపాడు సామాజిక ఆసుపత్రుల్లో వైకల్య పరీక్షలు మళ్లీ నిర్వహించారు. ఈ ప్రక్రియ జనవరి 31తో ముగిసింది. వివరాలను వైద్యులు సదరమ్ పోర్టల్‌లో నమోదు చేశారు. వీరిలో అర్హులు, అనర్హులను ప్రభుత్వమే ప్రకటించాల్సిఉంది.

మళ్లీ నిర్ధారణ పరీక్షలు

40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉంటేనే రూ.6 వేల పింఛనుకు అర్హులవుతారు. తక్కువ ఉండి 60 ఏళ్లు దాటినా, వితంతువు అయినా.. ఆ కేటగిరీలకు పింఛను మార్చుతారు. రూ.15 వేల హెల్త్‌పింఛన్లు పొందేవారు జిల్లాలో 43 మంది ఉన్నారు. వీరికి తిరిగి వైకల్య పరీక్షలు నిర్వహించాలంటే అంబులెన్స్‌ల ద్వారా ఇళ్ల నుంచి ఆసుపత్రులకు తరలించాల్సిఉండడంతో వారి జోలికి ప్రస్తుతానికి వెళ్లడం లేదు. దీనిపై డీఆర్‌డీఏ-సెర్ప్ పీడీ శ్రీనివాసరావును అడగ్గా అప్పీలు చేసుకున్నవారికి దాదాపు వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశామన్నారు. పీజీఆర్ఎస్‌లో వస్తున్న కొన్ని అప్పీళ్లను పరిశీలిస్తున్నామని, ఇలా 150 వరకు దరఖాస్తులు వచ్చాయని వివరించారు.

రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్ నిర్వహించు...
34వ యేసయ్య ప్రార్థన పండుగలు
PRAYER FESTIVAL OF JESUS
డా॥ పాల్ దినకరన్ గారు
ఫిబ్రవరి 2026 13 14 15
ప్రతిరోజు సా. 6:00 గం.లకు
మారాని ఎస్టేట్ గ్రౌండ్స్, మోరంపూడి, రాజమండ్రి

(c) eenadu

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

2019 November Ending Kia Seltos White colour Fancy number 1899 Good Condition Vehicle for Sale, Kakinada ✆ 9440342309

మహీంద్రా బొలెరో అమ్మకం BS4 పవర్ స్టీర్, 2016-1, 2017-1 మోడల్ జీపులు, ఇన్సూరెన్స్‌తో పాటు మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మకం. ✆80085-77055

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mxing, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Monitor, investment 5L 15L. ✆ 9909981464

బిజినెస్ ఆఫర్ మీ ఇంటి వద్ద ఉండి ఆన్‌లైన్‌లో వస్తువులు విక్రయించుకునే మంచి అవకాశం. ఇమిటేషన్ జ్యువెలరీ పంచలోహ ఆభరణాలు ఇత్తడి, రాగి, కంచు, గిఫ్ట్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ హోల్‌సేల్ ధరల్లో ... Cell: 89782 42555

FOR SALE

TOP RUNNING Restaurant for sale Near Madhurawada, Vizag beside Highway Point. ✆ 99088 67145.

Hyd దిల్‌సుఖ్‌నగర్‌లో వెజ్ మినీ హోటల్ అమ్మకం ... Ph: 9030095420

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

WATER PROOFING

... ✆ 93921 23759.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్‌గేజ్ లోన్ హోమ్ లోన్ లోన్స్ డబుల్ ధమాకా ... 9390115506 9390115507 BHARAT BANK

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్ ... ✆ 94929 41177 ... ఫోన్: 0884 2383366

PROFESSIONAL SERVICES

ASTROLOGY

... ✆ 9966913553

PERSONAL INTEREST COURSES

MUSIC & DANCE CLASSES

... 75693 79549.

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ ... ✆ 93999 55545.

... ✆ 92904 28290.

... Cell: 96181 45720.

... ✆98660 22884

FLAT FOR SALE

KAKINADA CITY

Kakinada, Sarpavaram, East & West Facing Luxury New Flats for Sale. Very Near to Main Road, Loan available. ✆ 97010 01555.

ALPHA ENCLAVE

• Deluxe Flats For Sale • 1472 SFT, 3BHK • E/F, 100% Vaastu • Park View • RERA Registered
Ready to occupy Price 66 lakhs
Durga Vidyut Nagar, Road No.2, Kakinada.
Cell: 91777 32888

కాకినాడ, RTO ... Cont: 97057 48052

KKD ... ✆ 9989095505, 8688550420

KAKINADA RURAL

... ✆ 77320 09999

RAJAMAHENDRAVARAM CITY

... ✆ 9346592276

... 73961 12388.

... 95817 06659

RAJAMAHENDRAVARAM RURAL

READY TO OCCUPY FLATS IN DOWLESWARAM



2BHK - 1040 SFT
3BHK - 1240 SFT
for more details
93461 88997
62810 41205
95424 86687

GENERAL

Flat For Sale 1500 Sft 3bhk West Facing A.V. Apparao Road Rajahmundry Contact: 9880249299

... 92476 12222

... 9989723134, 7036419747

HOUSE FOR SALE

AMALAPURAM

అమలాపురం, రావులచెరువులో 12 సెంట్లులోగల తూర్పు ఫేసింగ్ గ్రూప్‌హౌస్ (5 Flats) అమ్మకానికి కలదు. Cont: 98480 16663, 89193 79347.

KAKINADA CITY

House for Sale Near Dairy Farm Centre Junction, Kakinada Town. Contact: 9704383478.

కాకినాడ విఘ్నేశ్వరనగర్లో E/F 300 గ॥లు అత్యుత్తమ సౌకర్యాలతో 4-2 BHK ఫ్లాట్స్ & 1 డ్యూప్లెక్స్ గ్రూప్ హౌస్ సుమారు 8700 Sft గంగరాజునగర్ రోడ్-6 చివర. ✆ 99082 61315

KKD కొత్తూరులో 167.5 చ॥గ॥లలో 40 అ॥ల రోడ్డు ఆనుకొని, హంసవాహిని స్కూల్ సమీపంలో నూతనంగా నిర్మించిన 2BHK హౌస్ అమ్మకం. 90006 95485.

కాకినాడ సురేష్‌నగర్ పార్క్ దగ్గరలో 400 చ॥గ॥లో S/F 2 ఫ్లోర్లు ఇండివిడ్యువల్ బిల్డింగ్ అమ్మకానికి కలదు. 77310 86690 (P.కనకతులసి)

కాకినాడ, S.అచ్యుతాపురంలో ఎగ్జాం సెంటర్ పక్కన 102 చ॥గ॥ స్థలంలో రెండు పోర్షన్ల రేకులషెడ్డు N/S/F 35 లక్షలకే అమ్మకమునకు కలదు. ✆ 8897958335

కాకినాడ, గంగనాపల్లి SKS మెగా టౌన్‌షిప్ రోడ్ నెం.1, ప్లాట్ నెం.10, E/F, 338 చ॥గ॥లో డూప్లెక్స్ బిల్డింగ్ అన్నివసతులతో అమ్మకం. నోబ్రోకర్స్, ✆ 9398963277

KAKINADA RURAL

నడకుదురు దగ్గర 115 చ॥గ॥ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ & 70 చ॥గ॥, E/F, డబుల్ స్టేర్ బిల్డింగ్ అమ్మబడును. స్థలాలు & బిల్డింగ్‌లు. Cell: 93811 71019.

PRATHIPADU

ప్రత్తిపాడులో షాపింగ్ కాంప్లెక్స్ నెలకు లక్ష రూపాయలు అద్దె వచ్చేవి మరియు హైవేకి దగ్గరగా 8 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకం. Contact: 92488 36525

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి, ఆల్‌బ్యాంక్‌కాలనీ, V.L.పురం 60అ॥ రోడ్ చేర్చి, ITC ఖాళీస్థలం ఎదురు S/F 280 గజాల్లో 2 అంతస్తుల బిల్డింగ్ అమ్మకము. Cont: 9391381336, 90002 76887

RAJAMAHENDRAVARAM RURAL

RJY, హుకుంపేట శివాలయం వీధిలో 380 చ॥గ॥లలో 3 BHK డూప్లెక్స్ విల్లా N/F అమ్మకమునకు కలదు. సంప్రదించండి: ✆ 98492 45886.

RJY రూరల్ ధవళేశ్వరంలో గృహప్రవేశానికి సిద్ధంగా ఇండివిడ్యువల్ E/W ఫేసింగ్ బిల్డింగ్స్ అమ్మకమునకు కలవు. 100% వాస్తు, బ్యాంక్‌లోన్ సౌకర్యం. ✆ 9849195596

GENERAL

రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో 35,000/- రెంట్ వచ్చే 6 పోర్షన్ల N/F బిల్డింగ్ 70 లక్షలకు అమ్మకమునకు కలదు. సంప్రదించండి: 7799642333.

LAND FOR SALE

KAKINADA RURAL

కరప గ్రామంలో 1.4 ఎకరాల మెట్టభూమి మరియు 150 గజాల ఇండ్ల స్థలము అమ్మకమునకు కలవు. Cont. Cell: 80748 99712, 86888 84081.

MUMMIDIVARAM

కాకినాడ జిల్లా, తాళ్ళరేవు మండలం, P.మల్లవరంలో జిల్లాపరిషత్ హైస్కూల్‌కు దగ్గరలోని రొయ్యలచెరువుల వెనుక 2 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకం. ✆ 9440177277

PEDDAPURAM

పెద్దాపురం మం. కట్టమూరు నందు సుమారు 11 ఎకరాలు ఏకప్రతిగల మెరక వ్యవసాయ భూమి అమ్మకమునకు కలదు. వివరములకు సంప్రదించండి: 7993399633

PRATHIPADU

ప్రత్తిపాడులో రోడ్ అనుకొని 2.25 ఎకరాల పొలం(కాలేజీలకు, స్కూల్స్, కల్యాణమండపాలకు, వెంచర్లకు అనుకూలం), రాజానగరం సాక్షి వద్ద స్థలం అమ్మకం. 9248836525

GENERAL

Prawn Tanks Land 7 Acres for Sale. Near Jaggampeta. Yearly 5.60 Lakhs Income. Contact: 9849035069.

గోపాలపురం కొయ్యలగూడెం నేషనల్‌హైవే ఫేసింగ్ 6ఎకరముల కోకో, కొబ్బరి ఆదాయంలో ఉన్న బోరుతో అమ్మకం కలదు. 98482 08204, 98663 93672

సామర్లకోట మండలం, నవర గ్రామంలో రియల్‌ఎస్టేట్‌కు అనుకూలంగా ఉన్న 1 ఎకరం పొలం అమ్మబడును. 40 అడుగుల రోడ్‌ను చేర్చి ఉన్నది. ✆ 9866912561

PLOT FOR SALE

KAKINADA CITY

308 Sq.yards West facing Commercial site for Sale/Lease at Karanamgari Junction, Kakinada. Cont: 94458 00581, 73933 40994.

కాకినాడ, శాంతినగర్ ఓల్డ్ పోస్టాఫీస్ వీధిలో 666.66 చ.గ. సౌత్‌ఫేసింగ్ Open Site అమ్మకము కలదు. అజ్జరపు హోమ్స్, ✆ 8885551614, 9989188488

కాకినాడ, సర్పవరం, పోస్టల్ ఎంప్లాయీస్ కాలనీ లేఅవుట్‌నందు ప్లాట్ నెంబరు 69, 311 చ॥గ॥లు N/F స్థలము అమ్మకమునకు కలదు. Cont: 9849379624

కాకినాడ, జగన్నాథపురం వెలిశెట్టివారి వీధి MSN ఛారిటీస్ స్కూల్ ప్రక్క రోడ్‌లో సౌత్ ఫేసింగ్ 303 గజాలు స్థలము అమ్మకమునకు కలదు. ✆ 94401 27998.

కాకినాడ, కుళాయిచెరువు, నూకాలమ్మ గుడి దగ్గర 2షాపులు, ఫైనఇల్లు E/F 120 గజాలు, APSP ఎదురు ఇందిరాగాంధీ బొమ్మలోపల 100 గజాల స్థలంఅమ్మకం 9912130247

కాకినాడ, మెయిన్‌రోడ్ దగ్గర తిలక్‌వీధిలో 656 చ॥గ॥లు స్థలం అమ్మకానికి కలదు. (కమర్షియల్/ రెసిడెన్షియల్) ✆ 88976 31075.

KAKINADA RURAL

కాకినాడ, తూరంగి పంచాయితీ ఆఫీస్ దగ్గరలో 154 గజాలు 30 Ft. రోడ్‌ను చేర్చి వెస్ట్ ఫేసింగ్ (30x46) అమ్మకం కలదు. Cell: +91 79894 73293

కాకినాడ, వాకలపూడి, రామకృష్ణానగర్ 4వ వీధిలో వెస్ట్ ఫేసింగ్ 300 చదరపు గజాల స్థలం అమ్మకమునకు కలదు. Cont: 88861 97111, (నో మీడియేటర్స్).

PLOT FOR SALE
కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి పోర్టు వైపు వెళ్ళే దారిలో జంక్షన్ నుండి ఒక ఫర్లాంగు దూరంలో కుడివైపున గల L.P.No.631/85 (DTPC) లో 40 అ॥ రోడ్డుకి చేర్చి 200 చ॥గ॥ స్థలము అమ్మకమునకు కలదు.
✆94400 66799

PITAPURAM

పిఠాపురం-కందరాడ విలేజ్, 25 సెంట్లు సైట్ (తారు రోడ్ ఫేసింగ్‌తో) అమ్మకమునకు కలదు. Contact Cell: 90594 27352, 83416 21789.

RAJAMAHENDRAVARAM CITY

Adarsh Nagar, Rjy East Railway Station Road, 30x60=200 Sqy N/W Corner, East & West Facing DTCP Bits for Sale. ✆ 91772 76989

RJY, లాలాచెరువు, హౌసింగ్‌బోర్డ్ (MIG), వినాయకుడి గుడి, ఆటోస్టాండ్‌కు, మెయిన్‌రోడ్డు దగ్గరలో 266 చ॥గ॥ (40x60), S/F స్థలము అమ్మబడును. ✆ 9951020883

రాజమండ్రి నారాయణపురంలో KSN ఇండోర్ స్టేడియం దగ్గర నార్త్ ఫేసింగ్ 500 చదరపు గజాలు అమ్మకమునకు కలదు. Cont: ఫోన్/వాట్సాప్: 80748 57055.

రాజమండ్రి టౌన్ మరియు రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో గల లేఅవుట్స్‌లో గల స్థలాలు అమ్మబడును. వెంటనే కొనబడును. D.శేఖర్ Cont: ✆ 94407 68182

రాజమండ్రి A.V.A.రోడ్ - J.N.రోడ్ మధ్యలో శ్రీనివాస్‌నగర్‌లో W/F, 234 చ॥గ॥ (35x60) స్థలం అమ్మకమునకు కలదు. నో బ్రోకర్స్, Cell: 91601 41627.

రాజమండ్రి కోరుకొండరోడ్ P&Tకాలనీ పెట్రోల్‌బంక్ ప్రక్కవీధిలో 626చ॥గ॥ స్థలం & లక్ష్మీవరపుపేటలో 3BHK ఫ్లాట్ 1460Sft. అమ్మకము. ✆ 9494233889

రాజమండ్రిసిటీ, గాడాల హైవేని ఆనుకొని రుడా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ చ॥గ॥ 19,999/- మరియు దివాన్‌చెరువు దగ్గరలో చ॥గ॥ 6,000/-లకే అమ్మకం. ✆ 91218 15875

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ దగ్గర నూతనంగా వేసిన లేఔట్‌లో 100 గజముల సైట్ 4,50,000/-లకే అమ్మకమునకు కలదు. Contact Cell: 95153 82999.

RJY, గాడాల ఎయిర్‌పోర్ట్ రోడ్‌కి దగ్గరలో DTCP అప్రూవ్డ్ లేఅవుట్ నందు W/F 127.77 చ॥గ॥ స్థలం అమ్మకమునకు కలదు. బ్యాంక్‌లోన్ కలదు. 9515053171

TUNI

తుని, D.మార్ట్ ప్రక్కన మున్సిపల్ లే-అవుట్ 40x60 స్థలములు 265 చ॥గ॥ x 4. అమ్మకంనకు కలవు. నో బ్రోకర్స్. ✆ 98485 82586, 92474 69099.

తుని, D.మార్ట్‌కి ఎదురుగా NH.5కి ఆనుకొని 3500 గజాలు (60x600) కమర్షియల్ స్థలము అమ్మకంనకు కలదు. నోబ్రోకర్స్. ✆ 98485 82586, 92474 69099.

GENERAL

రాజమండ్రి ₹16వేలు ఒక చ॥గజం ని/హైవే ఎదురుగా, నన్నయ యూనివర్సిటీ పక్కన GSL, ని. రాజానగరం, రుడా అప్రూవల్, త్వరలో రేట్ ఛేంజ్. 76748 33422

EENADU for Advertisement Contact: 8008597607

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం ఆర్చ్ ఎదురుగా 6 లైన్లు రోడ్డుని ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ (RERA) KAUDA లేఅవుట్. World Class Amenities
స్పెషల్ ఆఫర్ Plot స్పాట్ బుకింగ్ చేసుకున్న వారికి వెండి కంచం ఫ్రీ. 80 % బ్యాంక్ లోన్ Spot రిజిస్ట్రేషన్
ఫ్రీ సైట్ విజిట్‌కై 96031 94449

200 చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★ నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

రాజమండ్రి సిటీ పరిధిలో పోలీస్ అకాడమీ వెనుక, పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో 302 చ॥గజముల స్థలం అమ్మబడును. Contact Cell: 93819 20287

పిఠాపురం NH-216, 4 లైన్ల రోడ్డుని ఆనుకొని లే-అవుట్ నందు షోరూమ్స్‌కి, కళ్యాణ మండపం, థియేటర్స్‌కు, రెస్టారెంట్స్‌కు కమర్షియల్ PLOTS కలవు. Residential Plots కలవు
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ 70% బ్యాంక్ లోన్
ఫ్రీ సైట్ విజిట్‌కై 96031 94449

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పు ఫేసింగ్ 638 చ॥గ॥ (33అ. x 174అ.) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

కాకినాడ డెయిరీఫారం సెంటర్, మెడికల్ ఎంప్లాయీస్ లేఔట్, సాయిబాబా గుడివద్ద రోడ్ ఫేసింగ్ 292 చ॥గ॥ స్థలం అమ్మకం. 9848231348, 9177660009

RJY, మోరంపూడి, పాములగుడి వద్ద 185 చ॥గ॥ స్థలం, W/S కార్నర్ స్థలం అమ్మబడును. (గజం: 14 వేలు) నో బ్రోకర్స్. Cell: 62810 62585.

మీ భవిష్యత్తుకు అద్భుతమైన పెట్టుబడి!
మంచి విలువ పెరుగుదల కలిగిన ప్లాట్లు
Airport వెళ్ళే 60 అడుగుల రోడ్‌కు ఆనుకొని, తూర్పు మరియు పడమర వున్న Open Plots అమ్మకానికి కలవు
★4 ఎంట్రన్సులు కలిగిన లేఅవుట్
★4 వైపులా 30 అడుగుల వెడల్పైన రోడ్లతో ప్లాట్లు కలవు
★1km దగ్గరలో తిరుమల స్కూలు బ్రాంచి కలదు.
ఎయిర్‌పోర్ట్ సమీపంలో – తొర్రేడు
మొత్తం 48 ప్లాట్లు విక్రయానికి
ప్లాట్ సైజులు: 175, 180, 190, 200 & 225 చదరపు గజాలు
వివరాలకు సంప్రదించండి: 93979 50100

తాడేపల్లిగూడెం టౌన్‌లో భీమవరం వెళ్ళు రూట్‌లో పెట్రోల్‌బంకు వెనుక రోడ్డు నందుగల తూర్పు ఫేసింగ్ 222 చ॥గ॥ ఖాళీ స్థలం అమ్మకం. సంప్ర: 63001 23559

అమరావతి రాజధానికి అతి దగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఔట్ LP No.తో E5, E7 4 వేస్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ॥ 13500/- మాత్రమే. 93464 92840, 98483 66789.

కమర్షియల్ సైట్ అమ్మకం
కాకినాడ దగ్గరలో పెనుగుదురు - కరప మెయిన్‌రోడ్‌కు చేర్చి సౌత్ ఈస్ట్ కార్నర్ 1200 చ॥గ॥లు ఏక మొత్తంగా గాని, విడిగా గాని, అమ్మకమునకు కలదు.
Cont :73965 27277

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

కాకినాడ కొత్తపేట రైతు మార్కెట్ ఎదురుగా 101గ॥లో E/F షాపు + 2 రూమ్స్ కమర్షియల్ బిల్డింగ్ అమ్మకానికి (ధర 85 లక్షలు) Negotiable 9014069574.

LEASE

GENERAL

చెరువులు అద్దెకు. యానాం దగ్గరలోని గోగుల్లంకలో 30 సం॥లుగా ఖాళీగా ఉన్న 90 ఎకరములు విడిగాగాని, ఏకమొత్తంగా లీజుకి ఇవ్వబడును. Contact: 9182830589.

RJY(రాజమండ్రిలో) Mainroad నందు A/c కళ్యాణమండపం అన్ని వ్యాపారాలకు ఉపయోగించుటకు లాంగ్ లీజుకు ఇవ్వబడును. 9440536803, 9553166666

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact Cell: 87548 09650.

PROPERTY FOR SALE

GENERAL

ఇండస్ట్రియల్ భూమి అమ్మకానికి: చక్రద్వారబంధం గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని 3 ఎకరములు ఇండస్ట్రియల్ భూమి మరియు దానిలో నిర్మించబడిన షెడ్‌తో సహా అమ్మకానికి కలదు. రిజర్వు ధర: 3.25 కోట్లు; ఫోన్ నం: 9848170245.

కాకినాడలోని ఇందర్‌ఫ్లేమ్‌లో 66 చదరపు గజాలలో ఇల్లు అమ్మకానికి ఉంది. కాంటాక్ట్ - 97044 62511.

TO LET

HOUSE FOR Rent. 3 Bed Room Apartment, 301 Sri Towers A.B.Nageswararao Road, 1st line, Aryapuram, Beside Sai Hospital, Rjy. ✆ 9866067691.

COMMERCIAL

కాకినాడ జిల్లా, జగ్గంపేట, Near కృష్ణవరం టోల్‌గేట్ NH-16 ఫేసింగ్ 3 ఎ॥ స్థలంలో 4000 Sft. గొడౌన్ 75 HP పవర్, పార్కింగ్‌తో అద్దెకు. Cell: 9989041637

రాజమండ్రి, మెయిన్‌రోడ్, పెద్ద మసీదు పక్కన 400 sft గ్రౌండ్ ఫ్లోర్ షాపు (పాత సంగీత మొబైల్స్ ఉన్న షోరూం) అద్దెకు కలదు. ✆ 78424 28888.

COMMERCIAL TO-LET
రాజమండ్రి, గోరక్షపేట, శీలం నూకరాజు కాంప్లెక్స్ రోడ్, సాయిబాబా గుడి ఎదురుగా గ్రౌండ్ ఫ్లోర్ & ఫస్ట్ ఫ్లోర్ (1900 Sft) N/E కార్నర్.
✆98197 38569

కాకినాడ, భాస్కర్‌నగర్ టెంట్‌హౌస్ పక్కన గ్రౌండ్‌ఫ్లోర్ (30x60) కమర్షియల్ స్పేస్ అన్నివసతులతో అద్దెకు ఇవ్వబడును. వివరాలకు: 9246631213, 9030166990

COMMERCIAL TO-LET
రాజమండ్రి దానవాయిపేటలో ఇన్సూరెన్స్, ఫైనాన్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్, ఆఫీసులకు, స్కిన్ & డెంటల్ హాస్పిటల్స్ అనుకూలమైన 1600 SFT, సెల్లార్ పార్కింగ్ తో 1st ఫ్లోర్ నందు అద్దెకు కలదు.
✆ 83673 36739

రాజమండ్రి మెయిన్‌రోడ్, టౌన్‌హాల్ రోడ్‌లో కోడూరి హైట్స్ నందు 13Ft. x 22Ft. 276 అ॥లు షాపులకు, ఏజెన్సీలకు, ఆఫీసులకు అద్దెకు. 78939 17043, 76809 62992.

RJY, రాజా థియేటర్ వెనుక P&T కాలనీలో 3 ఫ్లోర్స్ ఒక్కొక్కటి 1150Sft. లిఫ్ట్, కార్ పార్కింగ్లతో కమర్షియల్‌గా అద్దెకు. ✆ 9346435874, 9848337936.

TO-LET COMMERCIAL
RJY, సావిత్రినగర్
ఈస్ట్ రైల్వేస్టేషన్ రోడ్‌కి E/N కార్నర్ 1st & 2nd ఫ్లోర్స్ SFT 2,200 (Each) కమర్షియల్‌గా అద్దెకు కలదు.
93470 26593
93944 99050

JOBS

Wanted Female Telecalers (Must be Married) Qualification any Degree, Age Limit: 25to 45 Years having Experience in Educational Organisations will be preferable.Salary upto: 12,000/-. Working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

ESM/Civilian, Age Limit Below 45Y, Post- Operation Manager, Area- East, West Godavari Dt. ✆ 89258 01859, 89398 15415.

Rjy Exports Company need Female Computer Office work. any Degree. Tally Good Salary. KE Exports and Imports. 8919549175

Wanted MBA Qlf. Staff for HR Dept. Dharithri Advisory Nr. Pedda Masjid Kakinada. Ph.: 96765 41666. Internships avail.

WANTED: Male Cashier, Minimum Experience 3 Years, The Raymond Shop, Kotagummam, Rajahmundry.

WANTED Sales & Service Mens (Male) Experience in Automobile DSR Electric Auto Show Room, Rajahmundry. ✆ 99480 01567.

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG, Age: 25-40 years. Salaray upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

FEMALE TELECALLERS Needed NextStep Education Services Good Communication Skills Required. Contact: 90590 53337

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 98662 52220

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

రాజమండ్రి కన్‌స్ట్రక్షన్ ఆఫీస్‌కు సైట్ సూపర్‌వైజర్, Asst ఇంజినీర్ కావలెను. BE Civil ఖాళీలు-2 sureshchallas@gmail.com

Rjy, అభయ హాస్పిటల్‌లో పనిచేయుటకు నర్సులు(F)-2, ఫార్మసీ సిబ్బంది-2, ఆయాలు (F)-3 కావలెను. హాస్పిటల్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. ✆ 79899 93697.

Kkd reputed banksలో Managersగా Salary, Incentives రిటైర్డ్ ఆఫీసర్స్, సీనియర్ సిటిజన్స్, హౌస్‌వైఫ్స్ కావలెను. 9848790024

రాజమండ్రి ప్రముఖ టాయ్స్ షోరూం నందు పనిచేయుటకు మేనేజర్స్ (F), Qua: MBA, క్యాషియర్స్, సేల్స్ బోయ్స్, సేల్స్ గరల్స్ కావలెను. Contact Cell: 91820 02048.

RJY ప్రముఖ టాయ్స్ షోరూం నందు టాయ్స్ రిపేర్ చేయుటకు టెక్నీషియన్ (క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు) (పార్ట్ టైం/ఫుల్ టైం) కావలెను. Contact: 91820 02048.

కుక్స్, బేబీకేర్, ఆయాలు, వార్డ్‌బోయ్స్, నర్సులు, హెల్పర్స్ కావలెను. డ్యూటీ 10 /12 /24 గం॥లు. జీ॥ 18-25 వేలు + వసతి +భోజనం @ వైజాగ్, ✆ 9666600858.

హైడా కాలేజీ పటవల, కాకినాడ యందు పని చేయుటకు Tele-Callers కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. Contact: 73823 15999, 73824 56539

Rjy, దేవిచౌక్ శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్‌లో పనిచేయుటకు Tally, అకౌంట్స్‌లో అనుభవం గల అకౌంటెంట్స్, డేటాఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. ✆ 9989876799.

రాజమండ్రి మెయిన్‌రోడ్డు దగ్గర షాపులో కంప్యూటర్ ఆపరేటర్ (Female) కావలెను. పార్ట్-1 (టైమ్: 10AM to 2PM జీతం: 8000 to10,000) పార్ట్-2 (టైమ్ 5 PM to 9 PM జీతం: 8000 to 10,000) అనుభవం బట్టి జీతం ఇవ్వబడును. ✆ 70138 22744.

కాకినాడ ఇభ రెడీమేడ్ షోరూమ్ నందు పనిచేయుటకు లేడీ రిసెప్షనిస్ట్, క్యాషియర్, ఫ్లోర్ మేనేజర్ కావలెను. ఫోన్: ✆ 92466 77388, 99089 91239.

కాకినాడ వాకలపూడి ఇంట్లో పనిచేయుటకు ఆడమనిషి కావలెను. వయస్సు: 25to35, 7am to 7pm జీతం: 10,000/- ✆ 9492433897,9440396004

శ్రీబాలాజీ సోలార్ ఎనర్జీస్ నందు చేయుటకు డీలర్స్ & అనుభవంగల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్, కమీషన్ ఏజెంట్స్ కావలెను. ✆ 9515954923, 9885444091

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18-20K. 89776 39662, 89776 39663

విజయవాడలో VIP ఇంట్లో 1 సం॥ పాపను 24/7 చూసుకోనుటకు చదువుకున్న 25-30 సం॥ స్త్రీలు కావలెను. జీ: 20 వేలు. రూం+ భోజనం ఫ్రీ. ✆ 98490 53822.

కాకినాడలో ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం నందు ITI, పాలిటెక్నిక్ చదివిన అభ్యర్థులు టెక్నీషియన్లుగా కావలెను. మరియు టెక్నీషియన్ కోర్సు నేర్పబడును. ✆99089 14279, 75692 02292, 82475 65336.

City హోం Hyd వృద్ధులు పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు స్త్రీ/పు వర్కర్లు కావలెను. జీతం: 18 to 25K భో+వ ఫ్రీ. 9553684000/9966752121.

రాజమండ్రి కోస్టల్ కార్డియాక్ & మెటర్నిటీ సెంటర్(Dr. బొమ్మిరెడ్డి సుధగారు) నందు ల్యాబ్-టెక్నీషియన్ Q: ఇంటర్ MLT/B.Sc. MLT & నర్సులు కావలెను. Q: ANM/ GNM/ B.Sc. నర్సింగ్. Please Whatsapp your resume to: 98852 11122/ 90008 22229.

WANTED
KVR ఆర్ట్ విల్లా
వాడపల్లి నందు పనిచేయుటకు సేల్స్ గర్ల్స్ & బాయ్స్ (పార్ట్ టైమ్)
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ - 2
(ఫీల్డ్ వర్క్) (2 వీలర్ & ఫోన్ తప్పనిసరి)
మేనేజర్ - 1
సేల్స్‌నందు 2సం॥ కంప్యూటర్ నందు అనుభవం కావలెను.
ఈ క్రింది అడ్రసుకు రెజ్యూమ్ పంపగలరు.
KVR ఆర్ట్ విల్లా వాడపల్లి, ఆత్రేయపురం మండలం, Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా
gpjwellers4@gmail.com WATSAPP: 8978242555

మన జిల్లాలో మండలానికి ఒకరు చొప్పున అమృతాంజన్, జండుబామ్, శాస్త్రిబామ్, విక్స్, వేజలైన్, ఇనో, సైబాల్, అలఅవుట్ మొ॥నవి సేల్ చేయుటకు కావలెను. ✆ 9246691910

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525.

వైజాగ్‌లో పని చేయుటకు టిఫిన్స్, మీల్స్, స్వీట్స్ & స్నాక్స్ మాస్టర్స్ & హెల్పర్స్ కావలెను. వసతి, భోజనం కల్పించబడును. వివరములు సంప్రదించండి ఫోన్: 7331184539

రాజమండ్రి ఎడ్యుకేషనల్ అకాడమి నందు పనిచేయుటకు లేడీ టెలీకాలర్స్ కావలెను. వర్క్ ఫ్రమ్ హోమ్, మంచి జీతం. ✆ 70757 56211.

రాజమండ్రిలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థకు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ పురుషులు కావలెను. వయస్సు 25-45 సం॥, అనుభవం, బైక్ గలవారు సంప్ర॥ 6305940679

ప్రముఖ రియల్‌ఎస్టేట్ ఆఫీసు రాజమండ్రి, వైజాగ్ నందు ఓపెన్ సైట్స్ సేల్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్‌లీడర్స్ (M/F) కావలెను. (Mly 2 Lakhs ప్యాకేజీ+ MFI T&C) రిటైర్డ్ గృహిణిలు అర్హులు. ✆ 93980 33529.

కడియపులంక పూలమార్కెట్ మా ఫ్లవర్ షాప్‌నందు అకౌంట్స్ వ్రాయడానికి ఇంటర్/ డిగ్రీ అర్హతగల అభ్యర్థులు కావలెను. మహాలక్ష్మి ఫ్లవర్ మర్చంట్, సెల్: 93922 88999

గుంటూరులో ఇంట్లో వంటపని చేయుటకు ఆడ వంట చేసి సహాయముగా ఉండుటకు స్త్రీ కావలెను. వసతి కలదు. 93933 33444, 91212 91913.

శ్రీ భారత బాలవికాస, కాకినాడ (H.O.), (భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ) A.Pలోని జిల్లాల్లో మండలాలవారీగా మండల కో-ఆర్డినేటర్స్ Q: 10+2, వ: 42, జిల్లా ఇన్‌ఛార్జ్ వ: 37, మంచి జీతం, డిగ్రీ అటో. Cont: 7337283366, 8125317571.

డిటిపి ఆపరేటర్: ఫోటోషాప్, పేజ్‌మేకర్‌లలో అనుభవం కలిగి నిడదవోలులో పని చేయుటకు 30 సం॥ల లోపు వారు కావలెను. జీతం: 15000- 20000/-. Cont: 94914 94488.

కాకినాడ, అశోక్‌నగర్ గార్డెన్‌లో పనిచేయుటకు అనుభవం కలిగిన మనిషి కావలెను. Contact Cell: 85558 97169.

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం॥ అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి ✆ 70136 29928

బిజినెస్ ఎగ్జిక్యూటివ్: నిడదవోలులో పనిచేయుటకు టూవీలర్ కలిగిన 30 సం॥లలోపు వారు కావలెను. Cont: 94914 94488.

కాకినాడ, అశోక్‌నగర్ ఫంక్షన్‌హాల్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన సూపర్‌వైజర్ (50 సం॥లోపు) మరియు సెక్యూరిటీ కావలెను. Cell: 96429 20999

Hyd కూకట్‌పల్లి UPS ఇన్వేటర్ బ్యాటరీ కంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు & M/F ఆఫీస్ అసిస్టెంట్లు తెలుగు, హిందీ, తమిల్ ఇంగ్లీష్ ఏదైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ Cont: 8105011213, 776006

విధాన్ ఓల్డేజ్ Hydలో పని చేయడానికి అమ్మాయిలు, వార్డు బాయ్స్, వంటవారు అర్జెంటుగా కావలెను. మంచి జీతం. Ph: 7386436245.

UETS PU Hiv ప్రాజెక్ట్ రాజమండ్రి నందు M&E Accountantగా పని చేయుటకు, B.Com అర్హత కలిగి కంప్యూటర్స్ మరియు అకౌంట్స్ నందు 1 సం. అనుభవం కలిగిన వారు మీ CVని uetsmigrantsrjy@gmail.comకి పంపండి. Ph: 8179671739

డైరెక్ట్ జాబ్. హైదరాబాద్ నందు పని చేయుటకు కార్, బైక్ మెకానిక్స్, హెల్పర్స్, అసిస్టెంట్స్ కావలెను. సంప్ర: 70754 67368

DTP ఆపరేటర్-తెలుగు, ఇంగ్లీషులో పేజ్‌మేకర్, ఫొటోషాప్‌లో ప్రకటనలు చేయాలి. అనుభవంబట్టి జీతం 15,000/- to 20,000/-. కాకినాడ, ✆ 98488 49656.

రాజమండ్రిలో మావద్ద పని చేయుటకు ★ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. 2-5 సం॥ అనుభవం ఉండాలి, సొంత 2 వీలర్ కలిగి ఉండాలి. ✆ 92466 57116

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168.

ప్రముఖ రియల్‌ఎస్టేట్ కంపెనీ, కాకినాడలో పనిచేయుటకు టీమ్ లీడర్స్ మరియు Agents M/F మరియు టెలికాలర్స్ (Female) కావలెను. Cell: 96423 13589.

రాజమండ్రి టూవీలర్ ఎలక్ట్రిక్ షోరూం (ఏథర్) నందు Dataentry Operator కావలెను. Minimum exp 1year మోరంపూడి. 800 888 4256

హైదరాబాద్‌లో 24గం. ఇంటి వద్దనే ఉంటు ఇంటిపని/ బేబీకేర్ చేయడానికి 50 సం॥లోపు మహిళ కావాలి. జీతం+ భోజన వసతి డైరెక్ట్ జాబ్. 7981124129

FACULTY/ TEACHERS

ప్రముఖ విద్యాసంస్థ, కాకినాడ, శాంతినగర్ నర్సరీ to 10వ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ బోధించుటకు టీచర్లు & ఆయాలు కావలెను. Cont: 95026 35557.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 96698 41000

MEDICAL

Wanted Medical Rep to work in KKD City. Any degree with 1yr. Exp. Salary: 20,000 +TA–DA Cont: 99484 73557, 93983 23303.

SECURITY GUARDS

రాజమండ్రి, కొవ్వూరు, కాకినాడ, పెద్దాపురం మరియు వైజాగ్ ప్రాంతములలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. ✆ 80990 93344, 95056 06237

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాద్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌దామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీ దుర్గా టూర్స్. ✆ 94901 19768

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-85 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న అధికారులు

భీమేశ్వరాలయ సెక్యూరిటీ ఆడిట్ సమావేశం

ద్రాక్షారామ: ద్రాక్షారామ భీమేశ్వరాలయ పరిరక్షణ, భక్తుల కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ సమావేశాన్ని శనివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడం, భక్తులకు రక్షణ కల్పించడం వంటి అంశాలలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఆర్మ్‌డ్ రిజర్వు డీఎస్పీ జీవీకేఎల్‌వీఎస్ రాజు, సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఎం. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అగ్నికుల క్షత్రియ కుల అవివాహితులకు సువర్ణావకాశం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అగ్నికుల క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

నేడు అగ్నికుల క్షత్రియ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

- మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

పర్యాటక గమ్యస్థానంగా ఏపీ

- గత 18 నెలల్లో రూ.30వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
- పుణ్యక్షేత్రాల పరిధిలో టెంట్‌సిటీలు

ఈనాడు, రాజమహేంద్రవరం: వైకాపా అయిదేళ్ల పాలనలో పర్యాటక రంగం విధ్వంసానికి గురైతే కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ముందుకెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో రూ.30 వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడమే నిదర్శనమన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ.. 117కు పైగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. -మంత్రి కందుల దుర్గేష్

రాష్ట్రంలో గుర్తించిన 21 ప్రధాన పుణ్యక్షేత్రాల పరిధిలో టెంట్‌సిటీలు ఏర్పాటుచేస్తామని, హోంస్టేలను ప్రోత్సహిస్తామన్నారు. పుష్కరాల్లోనూ విస్తృతంగా ఏర్పాటు చేస్తామన్నారు. ▲ రాష్ట్రానికి వచ్చే యాత్రికులకు వసతి కోసం అయిదేళ్లలో 50 వేల గదులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారన్నారు. ఇప్పటికి 4839 అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో 8 ప్రాజెక్టులకు సాస్కీ నిధులు రూ.488 కోట్లు తెచ్చామని, రూ.115 కోట్లతో 15 హరిత రిసార్టులను అభివృద్ధి చేశామన్నారు. ▲ విశాఖ-చెన్నై-పాండిచ్చేరికి ఏడు నక్షత్రాల స్థాయి క్రూజ్ కార్డిలియా నవంబరు నుంచి రోజూ ఉంటుందని.. కాకినాడ, ప్రకాశం బ్యారేజీ పరిధిలోనూ నిర్వహించే ఆలోచన ఉందన్నారు. ▲ సూర్యలంక, రాజమహేంద్రవరం, విజయవాడలో 8 చోట్ల 21 హౌస్ బోట్లు తెస్తామని, ప్రస్తుతం 5 సిద్ధంగా ఉన్నాయన్నారు.

మాజీ ఛైర్మనే అంగీకరించారు..

తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారన్నారు. మరో నాలుగు నివేదికలు వస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. దొంగలే ఇప్పుడు పారిపోతూ దొంగ.. దొంగ అని అరుస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన చేయాల్సింది ఓదార్పు యాత్రలు కాదని.. పశ్చాత్తాప యాత్రలని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	19,000
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-22,000
కొత్త (పచ్చి) కాయ	18,000-19,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	133-00
రిటైల్ లైవ్	160-00
డ్రెస్డ్	232-00
స్కిన్‌లెస్	264-00

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశివాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - సా॥ 7
హ్యాష్ ట్యాగ్	సా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

దరఖాస్తు చేశారా?

- తపాలా శాఖలో 28,636 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు. చివరి తేదీ: 16.02.2026
- బీఈసీఐఎల్‌లో 154 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు. చివరి తేదీ: 2026, ఫిబ్రవరి 18

కరెంట్ అఫైర్స్

మాదిరి ప్రశ్నలు

◆ దేశీయ, అండర్ 19 క్రికెట్‌లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు 14 ఏళ్ల వర్ధమాన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు?

జ: రాష్ట్రీయ బాల పురస్కార్ (క్రీడలు, కళలు, సైన్స్, సామాజిక సేవ, పర్యావరణం, ధైర్యం తదితర రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపిన 5 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.)

◆ 2026–29 కాలానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్ కమిషన్ వైస్‌ఛైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికయ్యారు? (డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన డెబోరా జిల్లె నియమితులయ్యారు.)

జ: పీవీ సింధు

◆ వినియోగదారుల భద్రత, ఉత్పత్తి నాణ్యతను బలోపేతం చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన అగరుబత్తి ప్రమాణం ఏది? (2025లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిసెంబరు 24న మొదటి అగరబత్తీల ప్రమాణాన్ని ప్రకటించింది.)

జ: ఐఎస్ 19412 : 2025

◆ ... బ్యూరో (సీఐబీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025, నవంబరు చివరినాటికి భారత్‌లో ఎంతమంది బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు?

జ: 100.37 కోట్లు

మరింత సమాచారం

ఈనాడు ప్రతిభ

- https://pratibha.eenadu.net
- https://eenadupratibha.net

విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

తెగులు తెచ్చే సూక్ష్మ జీవరసం!

పరిసరాలతో పాటు మనుషుల శరీరంలోనూ ఉండే అత్యంత సూక్ష్మజీవులు వైరస్‌లు. ఇవి జీవక్రియలు లేని జీవులు. ఎక్కువశాతం వ్యాధికారకాలు. అన్నిరకాల జీవులు, జీవపదార్థాలపై దాడి చేసి జీవించగలిగిన పరాన్నజీవులు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, వికారం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు పోలియో, రేబిస్, మెదడువాపు, బర్డ్ ఫ్లూ, ఎయిడ్స్, కరోనా లాంటి ప్రమాదకర రోగాలకు, పంటలకు సోకే వివిధ తెగుళ్లకు ఈ వైరస్‌లే కారణం. సులువుగా వ్యాపిస్తూ, అత్యంత వేగంగా పునరుత్పత్తి జరిపే వైరస్‌లపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. వాటి నిర్మాణం, పరిమాణం, ఆకారం, రసాయన కూర్పు ఆధారంగా వాటిలోని రకాలు, అవి మనుషులతోపాటు మొక్కల్లో కలిగించే వ్యాధుల గురించి తెలుసుకోవాలి.

వైరస్

లాటిన్ భాషలో వైరస్ అంటే విషపదార్థం అని అర్థం. ఇవి బ్యాక్టీరియాల కంటే చిన్నవి. వీటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడటం సాధ్యమవుతుంది. బైజరింక్ అనే శాస్త్రవేత్త వైరస్‌లను 'తెగులు తెచ్చే జీవరసం' అని పేర్కొన్నాడు. వాల్టర్ రీడ్ అనే శాస్త్రవేత్త ఎల్లోఫీవర్ వ్యాధి వైరస్‌ల వల్ల వస్తుందని కనుక్కున్నాడు. బ్యాక్టీరియాలను సంక్రమణ చేసే వైరస్‌ల గురించి ట్వార్ట్ తెలిపాడు.

వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్‌లను విశిష్టమైన ప్రత్యేక లక్షణాలున్న వ్యాధికారక జీవులుగా పేర్కొనవచ్చు. వీటికి కణ నిర్మాణం ఉండదు. కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవుల కణనిర్మాణానికి భిన్నంగా వైరస్‌లు ఉంటాయి. వీటి కణంలో కణాంగాలైన కేంద్రకం, మైటోకాండ్రియా, రైబోజోమ్‌లు లాంటివి ఉండవు.

జనరల్ స్టడీస్ — బయాలజీ



నిర్మాణం: వైరస్‌లు సరళ నిర్మాణంతో ఉంటాయి. వీటిలో 1) కేంద్రకామ్లం 2) ప్రొటీన్ తొడుగు అని రెండు భాగాలు ఉంటాయి. కేంద్రకామ్లం మధ్యలో ఉండి దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి న్యూక్లియోక్యాప్సిడ్ అని పిలుస్తారు. కేంద్రకామ్లం, ప్రొటీన్ ఉండటం వల్ల వైరస్‌లను 'న్యూక్లియో ప్రొటీన్ రేణువులు' అంటారు. ఇవి కాకుండా కొన్ని వైరస్‌లలో ఎంజైమ్‌లు, లిపిడ్‌లు, లైపో ప్రొటీన్లు ఉంటాయి. క్షీరదాల్లో వ్యాధులను కలిగించే అనేక వైరస్‌లలో ప్రొటీన్ తొడుగు బయట ఉన్న పొరను 'ఎన్వలప్' లేదా 'పరిమేయ త్వచం' అంటారు. వైరస్ కేంద్రకామ్లం చుట్టూ ఉన్న ప్రొటీన్ తొడుగును 'క్యాప్సిడ్' అంటారు. దీనివల్ల వైరస్‌లకు ఒక ప్రత్యేకమైన ఆకారం ఏర్పడుతుంది. ఇది కేంద్రకామ్లానికి రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రొటీన్ ఆతిథేయిలోకి వైరస్‌లు ప్రవేశించినప్పుడు ప్రతిరక్షక ధర్మంగా కూడా పనిచేస్తుంది. క్యాప్సిడ్ ప్రొటీన్ తొడుగులో ఉండే ప్రొటీన్ ఉపప్రమాణాలను 'క్యాప్సోమియర్‌లు' అంటారు.

వైరస్‌లలో జన్యుపదార్థం

వైరస్‌లలో ఆర్ఎన్ఏ, డీఎన్ఏ జన్యుపదార్థంగా పనిచేస్తాయి. వైరస్‌ను బట్టి ఆర్ఎన్ఏ, డీఎన్ఏల్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఆర్ఎన్ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను ఆర్ఎన్ఏ వైరస్‌లు అంటారు. ఇది ఒకే పోచ ఆర్ఎన్ఏ లేదా రెండు పోచల ఆర్ఎన్ఏగా ఉండొచ్చు. డీఎన్ఏ జన్యు పదార్థం ఉన్న వైరస్‌లను 'డీఎన్ఏ వైరస్‌లు' అంటారు. ఇది ఒక పోచ డీఎన్ఏ లేదా రెండు పోచల డీఎన్ఏగా ఉండొచ్చు. మొక్కలపై వ్యాధులు కలిగించే వైరస్‌లలో ఆర్ఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్‌లు, డాహ్లియా మొజాయిక్ వైరస్ లాంటి మొక్కల వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. సాధారణంగా జంతువులపై దాడిచేసే వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ పోలియో వైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్, రేబిస్ వైరస్, మీజిల్స్ వైరస్, ఎబోలా వైరస్ లాంటివాటిలో జన్యుపదార్థంగా ఆర్ఎన్ఏ ఉంటుంది.

వైరస్‌ల రకాలు: ఆతిథేయి కణంపై దాడి చేసే స్వభావాన్ని బట్టి వైరస్‌లను పలు రకాలుగా విభజించారు. అవి..

1) బ్యాక్టీరియోఫేజ్‌లు - బ్యాక్టీరియా కణంపై దాడి చేస్తాయి.
2) ఫైటోఫేజ్‌లు - మొక్కల కణాలపై దాడి చేస్తాయి.
3) జూఫేజ్‌లు - జంతువుల కణాలపై దాడి చేస్తాయి.
4) మైకోఫేజ్‌లు - శిలీంధ్ర కణాలపై దాడి చేస్తాయి.
5) సైకోఫేజ్‌లు - శైవల కణాలపై దాడి చేస్తాయి.
6) సయనోఫేజ్‌లు - నీలిఆకుపచ్చ శైవలాలపై దాడి చేస్తాయి.
7) జైమోఫేజ్‌లు - ఈస్ట్ కణాలపై దాడి చేస్తాయి.



వైరస్‌ల ఆకారం: వైరస్‌లు అనేక ఆకారాల్లో ఉంటాయి. అవి..

1) దండాకారం - పొగాకు మొజాయిక్ వైరస్
2) తోక కప్ప ఆకారం - బ్యాక్టీరియోఫేజ్
3) బుల్లెట్ ఆకారం - రాబిస్ వైరస్
4) దీర్ఘచతురస్రాకారం - వాక్సీనియా వైరస్
5) బహుభుజి - అడినో వైరస్
6) గుండ్రని ఆకారం - పోలియో

నిర్వచనం: ఆతిథేయి కణంలోని జీవరసాయన ప్రక్రియలను తనకు అనుకూలంగా మార్చుకుని పిల్ల వైరస్‌లను ఉత్పత్తి చేసుకునే వ్యాధికారక అతి సూక్ష్మజీవులే వైరస్‌లు. - (పెల్జర్, శాస్త్రవేత్త)

వైరస్‌ల వల్ల మొక్కల్లో కలిగే వ్యాధులు



వ్యాధి పేరు	కలగజేసే వైరస్
పొగాకు మొజాయిక్ వ్యాధి	పొగాకు మొజాయిక్ వైరస్
వంకాయ చిన్నఆకుల వ్యాధి	వంకాయ చిన్న ఆకుల వైరస్
టమాటో ఆకుముడత వ్యాధి	టమాటో ఆకుముడత వైరస్
బొప్పాయి మొజాయిక్ వ్యాధి	బొప్పాయి మొజాయిక్ వైరస్
బంగాళాదుంప స్వల్ప మొజాయిక్ వ్యాధి	బంగాళాదుంప X వైరస్
నిమ్మ ట్రిస్టేజా వ్యాధి	నిమ్మ ట్రిస్టేజా వైరస్

ప్రత్యుత్పత్తి: వైరస్‌లు కణం బయట ప్రత్యుత్పత్తిని చూపవు. ఆతిథేయి కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇవి ఆతిథేయి కణాన్ని మొదట అంటిపెట్టుకుని కణంలోకి తమ జన్యుపదార్థాన్ని పంపిస్తాయి. దీని తర్వాత ఆతిథేయి కణాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని వైరస్‌ల భాగాలను విడివిడిగా తయారు చేసుకుంటాయి. ఇవన్నీ కలిసి పిల్ల వైరస్‌లుగా మారి ఆతిథేయి కణం నుంచి బయటకు వస్తాయి.

వైరస్‌లు-ప్రత్యేకతలు: ◆ వీటిలో కేంద్రకామ్లం, దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది. ◆ వైరస్‌ల కణంలో కణాంగాలు ఉండవు. ◆ శ్వాసక్రియ, పెరుగుదల, పోషణ లాంటివి ఉండవు. ◆ కణం బయట ఇవి నిర్జీవులుగా ఉండి, ఆతిథేయి కణంలోకి వెళ్లిన తర్వాత సజీవంగా మారతాయి. ◆ ఆతిథేయి కణంలోకి ఇవి ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే ప్రవేశిస్తాయి. ◆ ఇవి సజీవులకు, నిర్జీవులకు వంతెన లాంటివి. ◆ వైరస్‌లు బ్యాక్టీరియాలతో సహా అన్ని జీవులపై దాడి చేయగలవు. ◆ వైరస్ కేంద్రకామ్లాల లక్షణాలు పిల్లజీవులకు సంక్రమించి, ఉత్పరివర్తనం జరుగుతుంది. వీటివల్లనే వైరస్‌లను సజీవులని చెప్పవచ్చు. ◆ ఆతిథేయి కణం వెలుపల ఇవి నిర్జీవ స్ఫటికాలుగా ఉంటాయి.

రచయిత: డాక్టర్ బి. నరేష్

SENIOR INTER ENGLISH

ON HIS HAVING ARRIVED AT THE AGE OF TWENTY THREE - JOHN MILTON

PARAGRAPH ANSWERS — 4 Marks

1. 'Time and tide wait for none' is an old saying. Discuss this in the context of the poem "On His Having Arrived at the age of Twenty Three".

A: John Milton (1608 - 1674) was a great poet in English Literature, known for his Grand Style in composing grandeur poems. His well composed poem Paradise Lost is a timeless classic as an epic.

The present poem "On His Having Arrived at the age of Twenty Three" is a devotional sonnet and his autobiographical. It glorifies God for showing mercy upon His creation. Milton uses this sonnet to symbolize his journey from doubt to self-discovery. Milton asserts the importance of time in our lives. If things like money and vehicles are lost, we can get them back with efforts, whereas we can not get back even a single moment of time, if once it is lost though we she'll down bundles of currency notes. It reminds us of the dictum that 'The time and tide wait for none'. The poet regrets for wasting the prime time of his age without producing any work of writing in the service of God. He feels so sad for not being recognized by the world, though he is mentally matured. He realises later that what is lost is lost forever and he should not waste his precious future at least here afterwards. He starts his journey as a poet, choosing poetry as the best mode to praise his task-master. The lateral realization makes the poet become a versatile genius to compose such great poems, and thus he has attained immortality as a poet through his poetry and his service to God.

Practice Questions

ANNOTATIONS — 4 Marks

1. How soon hath Time, the subtle thief of youth,
Stol'n on his wing my
Three and twentieth
year!

Final Exams-2026 — IMPORTANT Q & A

2. And inward ripens do that much less appear,
That some more timely happy spirits
endu'th.

For more IMP Q & A

3. All is, if I have grace to use it so
As ever in my great task
-master's eye.

Writer: SHAIK ABDUL ZILANI

జిల్లాకు చేరిన సైక్లోథాన్ ర్యాలీ

అద్దరిపేట నుంచి సైకిళ్లపై ర్యాలీగా బయల్దేరిన సీఐఎస్ఎఫ్ బృందం

తొండంగి, కొత్తపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో పశ్చిమ్ బంగ నుంచి కేరళ వరకు చేపట్టిన కోస్టల్ సైక్లోథాన్ సైకిల్ ర్యాలీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తొండంగి మండలం అద్దరిపేట జడ్పీ ఉన్నత పాఠశాల వద్దకు చేరుకుంది. పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు వారికి ఘనస్వాగతం పలికారు. డిప్యూటీ కమాండెన్స్ సాహు, అసిస్టెంట్ కమాండెన్స్ లలిత్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యతుకు సంబంధించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల సందేహాలను నివృతి చేశారు. వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం అల్పాహారం తీసుకుని అక్కడ నుంచి ర్యాలీ ప్రారంభించారు. అద్దరిపేట, వేమవరం, యర్రయ్యపేట, దానవాయిపేట, ఒంటిమామిడి, పెరుమాళ్లపురం మీదుగా ఈ సైకిల్ యాత్ర ఉప్పాడ మండలంలోకి ప్రవేశించింది.

కాకినాడకు చేరుకున్న బృందం..

కాకినాడ కలెక్టరేట్: వందేమాతరం గీతం 150 వసంతాల వేడుకలను పురస్కరించుకుని సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కోస్టల్ సైక్లథాన్ ర్యాలీ శనివారం సాయంత్రం కాకినాడ చేరుకుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ ర్యాలీని కాకినాడ సీపోర్టు ప్రాంగణంలో కలెక్టర్ షాన్‌మోహన్ జెండాఊపి ముందుకు పురోగమించే ప్రక్రియ చేపట్టనున్నారు. గత నెల 28న పశ్చిమ్‌బంగాలోని భక్కాలి బీచ్‌లో ప్రారంభమైన ఈ ర్యాలీ ఈ నెల 22న కేరళలోని కొచ్చి చేరనుంది.

నేడు డీఆర్వో బాధ్యతల స్వీకరణ

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా రెవెన్యూ అధికారిగా కొత్తగా నియమితులైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి.తిప్పేనాయక్ ఆదివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతపురం జిల్లాలో కేఆర్ఆర్‌సీ ఎస్‌డీసీగా పనిచేస్తున్న ఆయనను ఇక్కడ నియమించారు. ఇప్పటికే ఇక్కడి నుంచి బదిలీ చేసిన డీఆర్వో వెంకటరావు రిలీవ్ అయ్యారు. దీంతో కొత్త డీఆర్వో చేరికకు కలెక్టరేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. 58 కేంద్రాలక్ష్‌ ఈ పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షలకు 2,918 కి 2,800 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2,368 కి 2,321 మంది హాజరయ్యారు. ఇంటర్ బోర్డు నుంచి వచ్చిన నరసింహారావు పలు కేంద్రాలను పరిశీలించారు. ఇంటర్‌విద్య జిల్లా అధికారి కేశవరావు కాకినాడలోని రెండు కేంద్రాలను పరిశీలించారు.

THE NEW INDIA ASSURANCE CO. LTD.

BRANCH OFFICE SHIFTING NOTICE

This is to inform the general public, clients, customers, and all concerned parties that **THE NEW INDIA ASSURANCE Co. Ltd.**, has shifted its registered / operational office from Bellapu Veedhi, Tuni -533401 to **NEW ADDRESS: D.No. 4-4-5, WARD 13, POST OFFICE STREET, OPP. ADHAAR HOUSING FINANCE, TUNI, KAKINADA DISTRICT, ANDHRA PRADESH -533401 effective from 07-02-2026.** All future communications, correspondence, and visits should be made to the new address mentioned above. For any queries, please contact:

Ph: 08854-254073.

Date: 07-02-2026
Place: Tuni

Sd/- Regional Manager,
Estate & Establishment Dept.,
THE NEW INDIA ASSURANCE Co. Ltd.,
Office Code: 620413

హాకీ ఆడారు.. ఆనందం పంచారు..

మ్యాచ్‌లో తలపడుతున్న ఇరు జట్ల క్రీడాకారిణులు

మసీదు సెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ డీఎస్ఏలోని ఆస్ట్రో హాకీ టర్ఫ్‌లో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్(సీసీఎస్‌సీ) ఆధ్వర్యంలో మొదటి కోకనాడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్-2026 మెన్ అండ్ ఉమెన్ పోటీలు నాలుగో రోజైన శనివారం హోరాహోరీగా సాగాయి. రెండు మహిళల, మూడు పురుషుల మ్యాచ్‌లు జరిగాయి. అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజని, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లాంగ్‌జంప్ కాంస్య పతకం విజేత సునీత తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు. క్లబ్ ఫౌండర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రవిచంద్రప్రసాద్, క్లబ్ అధ్యక్షుడు బాబ్జీ మ్యాచ్‌ల నిర్వహణను పర్యవేక్షించారు. పీడీలు, క్లబ్ సభ్యులు, హాకీ కోచ్ నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మూడోరోజు మ్యాచ్ వివరాలిలా..

మహిళల విభాగంలో సాయి భోపాల్, టాటా నేవల్ అకాడమీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 2-0 గోల్స్‌తో సాయి భోపాల్ విజయం సాధించింది. బిలాయ్ స్టీల్‌ప్లాంట్, గ్వాలియర్ హాకీ అకాడమీ జట్ల మధ్య మ్యాచ్‌లో 7-1 గోల్స్‌తో గ్వాలియర్ హాకీ జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వేస్, ఎస్‌టీసీ కోవిల్‌పట్టి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 1-2 గోల్స్‌తో సౌత్ సెంట్రల్ రైల్వేస్ విజయం సాధించింది. సెంట్రల్ సెక్రటేరియట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 1-4 గోల్స్‌తో పంజాబ్ నేషనల్ బ్యాంక్ జట్టు విజయం సాధించింది. ఐవోసీఎల్, కర్ణాటక జట్ల మధ్య మ్యాచ్‌లో 6-3 గోల్స్‌తో ఐవోసీ విజయం సాధించింది.

సఖ్యతతోనే సత్సంబంధాలు

వేదికపై ప్రసంగిస్తున్న బీకే శివానీ

గాంధీనగర్(కాకినాడ), న్యూస్‌టుడే: సత్సంబంధాలు పొందాలంటే సఖ్యతే అందుకు తాళం చెవి అని, ప్రతిఒక్కరు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బీకే శివానీ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కాకినాడ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో 'సంబంధాల్లో సఖ్యతకు తాళం చెవి' పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం అందుకున్న బ్రహ్మకుమారి బీకే శివానీ దీదీ హాజరయ్యారు. అతిథులుగా ఎమ్మెల్సీ పద్మశ్రీ, రెడ్‌క్రాస్ రాష్ట్ర ఛైర్మన్ వైడీ రామారావు, కాకినాడ సీపోర్టు సీహోవో మెర్ల మురళీధర్, తుని మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ మూర్తి, డాక్టర్ కల్యాణచక్రవర్తి, డాక్టర్ రావు, రజనీ దీదీ, మీరా, లక్ష్మి, చంద్రకళ, మాధవి తదితరులు కార్యక్రమ ప్రారంభ జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నారు. అనంతరం శివానీ ప్రసంగిస్తూ తల్లిదండ్రులు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే పిల్లల్లో మార్పు సాధ్యమన్నారు. మనం చేసే పుణ్య కర్మలు, మంచి పనులతో దివ్య శక్తి ప్రాప్తించి ఆత్మకు ఉత్తమ స్థితి లభిస్తుందన్నారు. అసూయ, కోపం వంటివి వదిలి ఆధ్యాత్మిక చింతనతో భగవంతుడిని ధ్యానించాలన్నారు. కార్యక్రమానికి బ్రహ్మకుమారీలతోపాటు భారీగా జనం హాజరయ్యారు.

చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్

శ్రీదుర్గ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: మండలంలోని చేబ్రోలు గ్రామానికి చెందిన దొండపాటి శ్రీదుర్గ గత ఏడాది అక్టోబరు 15న పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం సమయంలో మృతిచెందారు. జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ విడుదల చేసిన రూ.5 లక్షల చెక్కును రాజమహేంద్రవరంలోని జనసేన కార్యాలయంలో శ్రీదుర్గ తండ్రి సుబ్బారావుకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ శనివారం అందజేశారు. డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న నూతన కార్యవర్గ సభ్యులు

జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల కార్యవర్గం ఎన్నిక

మసీదు సెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారిగా మీసాల సూర్యశంకరరావు, సహాయ అధికారిగా కిషోర్, పరిశీలకులుగా మూర్తి వ్యవహరించారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా సప్పా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శిగా లోవరాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా అజయ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా కుమార్, ఆంజనేయశర్మ, నాయుడు, శ్రీనివాస్, రాజు, ప్రసన్నకుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నాగేశ్వరరావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా వసంతబాల, కోశాధికారిగా రత్నకుమారి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.నరసింహనాయక్, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహనరావు, సహాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కార్యదర్శి మూర్తిబాబు, జిల్లా కోశాధికారి పద్మమీనాక్షి తదితరులు అభినందించారు.

మార్చిలో నన్నయ స్నాతకోత్సవం

● పట్టాలు పొందేందుకు దరఖాస్తుల ఆహ్వానం

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం మార్చిలో నిర్వహించనున్నట్లు వీసీ ఎస్.ప్రసన్నశ్రీ శనివారం తెలిపారు. 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలలో రెగ్యులర్ పీజీ, పీజీ డిప్లొమా, పీజీ ప్రొఫెషనల్, డిగ్రీ కోర్సులు చేసిన అభ్యర్థులు పట్టాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం శివారులోని నన్నయ విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణం, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలతోపాటు అనుబంధ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు వేడుకకు రావాలన్నారు. డిసెంబరు 31 లోగా పీహెచ్‌డీ డిగ్రీలు పొందిన అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారన్నారు. ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు చేసిన వారు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ విద్యార్థులు రూ.1,400, పీహెచ్‌డీ అభ్యర్థులు రూ.3,000 మొత్తంతో డీడీ తీసి ఈనెల 12లోగా పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ లేదా యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను సంప్రదించాలన్నారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి @ గజదొంగ

విశాఖపట్నం(కార్పొరేషన్, జగదాంబకూడలి), న్యూస్‌టుడే: పోస్టుగ్రాడ్యుయేషన్ చదివి, ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అచ్చి మహేష్‌రెడ్డి(సన్నీ) విలాసవంతమైన జీవితం కోసం చోరీలకు పాల్పడి, ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విశాఖ సీపీ శంఖబ్రతబాగ్చీ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. 'విశాఖలోని మాధవధారకు చెందిన సన్నీ తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుంటాడు. కొన్నాళ్ల నుంచి కాకినాడ పరిసరాల్లో ఉంటూ అక్కడ నుంచి దొంగతనాలు చేశాడు. గతేడాది అక్టోబరు 10న గాజువాకకు చెందిన కె.శివరామకృష్ణ ఇంట్లో దొంగతనం జరిగింది. 17 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు మాయమైనట్టు గుర్తించి ఫిర్యాదు చేశారు. ఇలాంటి చోరీలే ఆరిలోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ పోలీస్‌స్టేషన్లలో జరిగినట్లు గుర్తించారు. 26 కేసుల్లో 1084.94 గ్రాముల బంగారం, 6333.5 గ్రాముల వెండి, రూ.40,500 నగదు చోరీ జరినట్టు పోలీసులు నిర్ధారించారు. ముమ్మర దర్యాప్తు చేసి సన్నీ చేసినట్లు గుర్తించారు. అతని నుంచి 699 గ్రాముల బంగారం, 3,805 గ్రాముల వెండి, బీఎండబ్ల్యూ కారు, స్కూటీ, తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. సన్నీ 15 ఏళ్ల వయసులోనే దొంగతనాలకు పాల్పడడంతో.. పీఎంపాలెం స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదై, జువైనల్ హోంలో ఉండి, బయటకు వచ్చినట్లు చెప్పారు.

వివరాలు వెల్లడిస్తున్న సీపీ శంఖబ్రతబాగ్చీ, చిత్రంలో పోలీసు అధికారులు

గంజాయి కేసులో పరారైన నేరస్థుల అరెస్ట్

● 58 గ్రాముల బంగారు ఆభరణాలు, స్కూటీ స్వాధీనం

గంజాయితో పట్టుబడిన నిందితుడితో పోర్టు సీఐ సునీల్‌కుమార్, సిబ్బంది

మసీదు సెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: గతేడాది నమోదు చేసిన గంజాయి కేసులో పరారీలో ఉన్న ఇద్దరు పాతనేరస్థులను కాకినాడ పోర్టు పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. పోర్టు సీఐ సునీల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 2025 నవంబర్ 28న పోర్టు పోలీసులు గంజాయి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదే కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరైన కాకినాడ పూలేపాకలుకు చెందిన కర్రి దుర్గాప్రసాద్(22), ఏపీఎస్పీ మారుతీనగర్‌కి చెందిన పి.దుర్గాప్రసాద్(25)ను ఈ నెల 6న స్థానిక పరలోవపేట డంపింగ్‌యార్డ్‌లో అరెస్ట్ చేసి వారి నుంచి 2 కేజీల గంజాయితోపాటు కొవ్వూరు చోరీ కేసులో ఒక స్కూటీని, ఇతర ప్రాంతాల చోరీల్లో 58 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోర్టు పోలీసులను ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు.

కాకినాడ

రైతుబజార్‌లో కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్, న్యూస్‌టుడే: టమాటా- 14, వంకాయలు- 24, 30, 40, బెండకాయలు- 36, పచ్చిమిర్చి- 45, 50, 60, కాకరకాయలు- 52, బీర- 35, 40, క్యాలీఫ్లవర్- 20, 25, క్యాబేజీ- 18, క్యారెట్- 24, దొండకాయలు- 42, 46, బంగాళాదుంపలు- 18, 22, ఉల్లి- 22, 28, చేమదుంపలు- 36, చిక్కుడు- 36, 42, బీట్‌రూట్- 22, కీరదోస- 36, బీన్సుకాయలు- 70, అల్లం- 70, క్యాప్సికం- 60, బొబ్బర్లు- 26, చిలకడదుంపలు- 36, 40, ఒకటి చొప్పున అనపకాయ- 15, 20, పొట్లకాయ- 25, 30, అరటికాయ 6, 8, మునగకాడ- 12, 15, మామిడికాయ- 15, 18, నిమ్మకాయలు(డజన్)- 30, 36.

నగరంలో సినిమాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆనంద్ సినిమాస్ 4 స్క్రీన్- విత్ లవ్, ఎర్ర చీర, ఓంశాంతి శాంతి శాంతి, మన శంకరవరప్రసాద్ గారు, దేవీ మల్టీప్లెక్స్ 4 స్క్రీన్- విత్ లవ్, హనీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి, మన శంకరవరప్రసాద్ గారు, అల్లీ- యుఫోరియా, సత్యగ్రహం- సుమతీ శతకం, తిరుమల- మన శంకరవరప్రసాద్ గారు, సినీఎంప్ 1- 3, సినీఎంప్ 2- నారీనారీ నడుమ మురారి, శ్రీప్రియ- ఆరెంజ్(ఉ, మ), శ్రీచిదంబరం గారు, పద్మప్రియ- అనగనగా ఒకరాజు, సూర్య1(వాకలపూడి)- భర్త మహాశయులకు విజ్ఞప్తి, సూర్య 2.- మన శంకరవరప్రసాద్ గారు.

మెరుగైన సమాజానికి మేము సైతం

– న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

విద్యార్థులు చదువుతోపాటు సామాజిక అంశాలపై అవగాహన ఏర్పరచుకునేందుకు, మానవీయ విలువలు పెంపొందించుకునేందుకు జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) దోహదపడుతోంది. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మెరుగైన సమాజానికి మేముసైతం అంటూ ముందడుగు వేస్తున్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిణి డా.ఎల్.సౌమ్య నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ర్యాలీలతో ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహనతోపాటు కళాశాల ప్రాంగణం, నగర వీధుల్లో స్వచ్ఛతా చర్యలు చేపడుతున్నారు. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ, బాలికలకు విద్యా పరమైన, ఆరోగ్య జాగ్రత్తలు వివరిస్తున్నారు.

మానవీయ విలువలు పెంచుతున్నాం

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిణి డా.ఎల్.సౌమ్య నేతృత్వంలో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాం. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి ఆరోగ్యంపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆలోచన తీరు, నిరక్షరాస్యులకు ఎలా వివరించాలనే విషయాలపై అవగాహన వచ్చింది. మానవీయ విలువలు పెంచుకోవడానికి చక్కని అవకాశం.

- తన్మయి కీర్తి, ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం

పర్యావరణ పరిరక్షణకు కృషి

ఎన్ఎస్ఎస్ ద్వారా పర్యావరణ సమస్యలపై అవగాహన ఏర్పడింది. వివిధ పరిశోధనల్లో మానవ శరీరంలో ప్లాస్టిక్ అవశేషాలు గుర్తించారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే చాలా ప్రమాదం. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నాం. కళాశాల ప్రాంగణంలో తరచూ స్వచ్ఛతా చర్యలు చేపడతున్నాం.

- దేవి వరప్రసాద్, ఎంబీబీఎస్ చివరి సంవత్సరం

నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి..

ర్యాలీలతో వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల శుభ్రత వంటి అంశాలు ప్రజలకు తెలియజేస్తున్నాం. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ, బాలికలకు ఆరోగ్య జాగ్రత్తలు వివరిస్తున్నాం.

- మౌళిక, ఎంబీబీఎస్ చివరి సంవత్సరం

ప్రాధాన్యం తెలియజేస్తున్నాం

కళాశాలలో చేరే వైద్య విద్యార్థులకు చదువుతోపాటు ఎన్ఎస్ఎస్ ప్రాధాన్యం తెలియజేస్తున్నాం. వైద్య వృత్తిలో రాణించేందుకు ఇలాంటి వాటిపై అవగాహన అవసరం. అందరినీ చైతన్యం చేసి వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం.

- డా.ఎల్.సౌమ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిణి

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పతక విజేతకు సత్కారం

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్న మొదటి కోకనాడ గోల్డ్ కప్ హాకీ మ్యాచ్‌ల నిర్వహణలో భాగంగా శనివారం మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా ఆల్‌ఇండియా సివిల్ సర్వీసెస్ లాంగ్ జంప్ పోటీల కాంస్య పతక విజేత సునీత హజారియా హాజరయ్యారు. ఈమె మూలపేట జడ్పీ హైస్కూల్ పాఠశాల పీడీగా పనిచేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ పోటీల్లో విజేతగా నిలిచినందుకు కోకనాడ స్పోర్ట్స్ క్లబ్‌వారు క్రీడా ఉన్నతికి దోహదపడినందుకు ఈమెకు రూ.10 వేల నగదు బహుమతి అందించి సత్కరించారు. కార్యక్రమంలో సీనీటీ వీపీ కేవీ అజయ్‌కుమార్, క్లబ్ వ్యవస్థాపకుడు రవిచంద్రప్రసాద్, కోశాధికారి విజయ్‌కుమార్, అధ్యక్షుడు బాబ్జి, వ్యాయామ ఉపాధ్యాయులు మూర్తి, సురేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగులకు సేవలు

శాస్త్రిని సత్కరిస్తున్న పద్మనాభం తదితరులు

మసీదుసెంటర్(కాకినాడ): కాకినాడ జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఏపీఎస్‌జీఈఏ అసోసియేషన్ కాకినాడ శాఖ ఫిబ్రవరి నెల సమావేశం సంఘ అధ్యక్షుడు పద్మనాభం అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ నెల 5న అమరావతి జేఏసీ ఆవిర్భావ సభలో రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శాస్త్రి కోఛైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా సంఘ సభ్యులు ఆయన్ను సత్కరించారు. శాస్త్రి మాట్లాడుతూ ప్రభుత్వం పింఛనుదారులపై సానుకూలంగా ఉందని, సాధ్యమైనంత త్వరలో అన్ని రాయితీలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. మార్చి నెలలో డా. రంగనాథశర్మ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తామన్నారు. అనంతరం పలువురికి సూర్య కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేశారు. సంఘ కార్యదర్శి నూకరాజు, కోశాధికారి శేషగిరి, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటరావు, సరోజిని, సాజిదా, సుబ్రహ్మణ్యం, ఆదినారాయణరావు పాల్గొన్నారు.

సభ్యులందరి భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలు

వేదికపై మాట్లాడుతున్న కృష్ణకుమారి

గాంధీనగర్, న్యూస్‌టుడే: రానున్న నాలుగు మాసాల్లో రోటరీ సభ్యుల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి సూచించారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం శనివారం మాజేటి పవన్ అధ్యక్షతన రోటరీ సమావేశ మందిరంలో జరిగింది. కృష్ణకుమారి మాట్లాడుతూ రోటరీ డిస్ట్రిక్ట్ సదస్సు విజయవంతానికి సభ్యులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ కార్యదర్శి డాక్టర్ సానా ప్రవీణ్ మాట్లాడుతూ రోటరీ బ్లడ్‌బ్యాంకు కార్యదర్శి డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, మారేడుమిల్లిలోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు సీపీఆర్ శిక్షణతో పాటు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సభ్యుల సూచనలను అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

భజరే గోపాలం.. అలరించె ఆద్యంతం

కార్యక్రమాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న అతిథులు

గాంధీనగర్, న్యూస్‌టుడే: సరస్వతీ గానసభ 122వ వార్షిక సంగీత నృత్య నాటకోత్సవాలు(రెండో విడత) సూర్యకళామందిరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం కార్యక్రమాలను గానసభ జీవితకాల చైర్మన్ కమ్మిరెడ్డి శ్రీరామకృష్ణ సింగరాజు, గౌరవాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి, డాక్టర్ ముళ్ళపూడి నాగేశ్వరరావు, టిప్పు, పేపాయల రామకృష్ణ తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. చెన్నైకు చెందిన ఆధ్యాత్మికవేత్త, నాదోపాసకులు శ్రీరామపాద భాగవతార్ బృందం చేసిన భజరే గోపాలం నామ సంకీర్తన అలరించింది. సభ్యులు సీతాపతిరావు, ఆనంద్, శర్మ, సూర్యకుమారి, విశ్వనాథ్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి భూతకాలం నాటకం ఆహూతులను ఆలోచింపజేసింది.

'విద్యాంజలి'తో పాఠశాలల అభివృద్ధి

సదస్సులో మాట్లాడుతున్న డీవైఈవో సత్యనారాయణ, చిత్రంలో ఎంఈవోలు సుబ్బారావు, రవి తదితరులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'విద్యాంజలి' కార్యక్రమం ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని ఉప విద్యాశాఖాధికారి సత్యనారాయణ అన్నారు. స్థానిక సాలిపేట నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో శనివారం 'విద్యాంజలి' కార్యక్రమంపై నగర పరిధిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ ఎంఈవో సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సత్యనారాయణ మాట్లాడారు. అన్ని కార్యక్రమాలను ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదన్నారు. బడుల్లో కొన్నిరకాల సౌకర్యాల కల్పనకు దాతల సహకారం అవసరమన్నారు. అందుకోసమే ప్రభుత్వం 'విద్యాంజలి' కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. పాఠశాలల పరిధిలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలను ప్రోత్సహించి బడుల్లో సదుపాయాలు కల్పించుకోవాలన్నారు. అర్బన్ ఎంఈవో-2 చెవ్వూరి రవి, ప్రధానోపాధ్యాయిని పుష్పగిరి తదితరులు పాల్గొన్నారు.

సారూ.. కాలనీ సమస్యలు తీర్చరూ!

– న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్(కాకినాడ)

దుర్గానగర్ రెండో వీధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలం

కాకినాడ 9వ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్, దుర్గానగర్ ప్రాంతవాసులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. 20 రోజులుగా కాలువలు, రహదారులు శుభ్రతకు నోచుకోవడం లేదని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతోపాటు పందులు ఆవాసాలు ఏర్పరచుకున్నాయి. దాంతో తీవ్ర దుర్వాసనతోపాటు సాయంత్రమైతే దోమకాటుకు గురవుతున్నామని, ఏ రోగాలు వ్యాపిస్తాయోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పళ్లంరాజునగర్ ప్రధాన రహదారిలో లక్ష్మీనగర్ వద్ద ఉన్న ఖాళీ స్థలం డంపింగ్‌యార్డును తలపిస్తోంది. అధికారులు పొక్లెయిన్‌తో వ్యర్థాలు తొలగిస్తున్నా కొద్దిరోజులకు సమస్య యథాస్థితికి చేరుకుంటోందని స్థానికులు చెబుతున్నారు.

పందుల సమస్య అధికంగా ఉంది

ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు. పందుల సమస్య అధికంగా ఉన్నా పట్టించుకునే నాథుడేలేడు. కాలువలు శుభ్రం చేయడం లేదని అడిగితే తగినంత మంది సిబ్బంది లేరని సమాధానం చెబుతున్నారు. ఇలాగైతే ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా నగరపాలక అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

- స్థానికులు, దుర్గానగర్

పరిశీలిస్తున్న మాలకొండయ్య

గోదాములో అవినీతి పర్వం

పిఠాపురం: పౌరసరఫరాలశాఖ గోదాములో అవినీతి రాజ్యమేలుతోందని ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య అన్నారు. శనివారం పిఠాపురంలోని పౌరసరఫరాల గోదాములో సరకులు, దస్త్రాలు, 19 వార్డులోని రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అధికారులు అలసత్వం, నిర్లక్ష్య తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పిఠాపురం, గొల్లప్రోలు చౌక దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలకు సరకులు గోదాముల నుంచి పంపిస్తున్నట్లు తెలిపారు. కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాళ్ల ధనరాజ్, ఓలేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దు

సూచనలిస్తున్న ఆర్డీవో మల్లిబాబు, హాజరైన వైద్యాధికారులు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో మల్లిబాబు స్కానింగ్ కేంద్రాల వారిని హెచ్చరించారు. శనివారం స్థానిక కార్యాలయంలో డివిజన స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిండ లింగ నిర్ధారణ చేస్తే స్కానింగ్ కేంద్రాలను మూసివేస్తామన్నారు. పీసీపీఎన్‌డీటీ చట్టం పటిష్ఠ అమలుకు ప్రత్యేక బృందాలు నిరంతరం అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెట్టాలన్నారు. కాకినాడ డివిజన్ స్థాయిలో ఉన్న 117 స్కానింగ్ కేంద్రాల్లో డెకాయ్ ఆపరేషన్స్, ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు గర్భిణుల గృహాలను సందర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కమిటీకి వచ్చిన దరఖాస్తులను ఆమోదించి, జిల్లా స్థాయి కమిటీకి నివేదించారు. సమావేశంలో డీఐవో సుబ్బరాజు, వైద్యాధికారి నవీన్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

అపాయం.. అల్లుకుంటోంది

అచ్యుతాపురం రైల్వే గేటు వద్ద వేణుగోపాలస్వామి ఆలయం ఎదురు రోడ్డులో స్తంభాలకు అల్లుకున్న తీగ జాతి మొక్కలతో ప్రమాదం పొంచిఉంది. ప్రస్తుతం మంచు అధికంగా కురుస్తున్నందున తేమ కారణంగా తీగ జాతి మొక్కలతో విద్యుత్తు షాక్‌కు ఆస్కారం ఉంటుంది. సంబంధితశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు, నగరవాసులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గాంధీనగర్

అధ్వానంగా రహదారి

కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారి గుంతలతో అధ్వానంగా దర్శనమిస్తోంది. గతంలో మంచినీటి పైపులైన్ లీకవ్వడంతో మరమ్మతులు చేపట్టి అనంతరం మట్టితో పూడ్చి రహదారి వేయకుండా వదిలేశారు. దాంతో ఆ దారి గుండా రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మసీదు సెంటర్

నిరుపయోగంగా కాలువ

కాకినాడ వెంకటనగర్ ప్రధాన రహదారి పక్కన కాలువలో గడ్డి మొలిచి అధ్వానంగా మారింది. మురుగు పారే వీలు లేకపోవడంతో కాలువ నిరుపయోగంగా ఉంది. దాంతో ఆ ప్రాంతవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మసీదు సెంటర్

పొగతో ఉక్కిరిబిక్కిరి

కాకినాడ బీచ్ రోడ్డులో శనివారం భారీగా పొగ అలముకోవడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను కొందరు వ్యక్తులు తగులబెట్టడంతో దట్టమైన పొగతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించ లేదు. అధికారులు చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

వీరు మారరంతే..!

గాంధీనగర్ ఉద్యానంలో అపరిశుభ్ర వాతావరణంతో సందర్శకులు ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా నడకదారి చెంత వ్యర్థాలు పేరుకుపోవడం, విషపురుగులు సంచరిస్తుండడంతో వాకర్స్ ఆందోళన చెందుతున్నారు. పార్కులో రోజువారీ వ్యర్థాలు తొలగించక పేరుకుపోతున్నాయి. అధికారులు చర్యలు చేపట్టాలని సందర్శకులు, వాకర్స్ కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

ఇబ్బందులు పరిష్కరించాలి

ధర్నా చేస్తున్న ఎన్ఎంఏయూ ప్రతినిధులు

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: స్త్రీ శక్తి పథకం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని, బస్సుల సంఖ్య పెంచాలని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ పిలుపు మేరకు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్(ఎన్ఎంయూఏ) నాయకులు శనివారం కాకినాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ గేటు వద్ద రెండో రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి రాంబాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కండక్టర్లు, డ్రైవర్లకు ఏడీసీ కంట్రోలర్ ప్రమోషన్లు కల్పించాలని, గ్యారేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీకి ఏపీజీఈఏ ప్రతినిధుల వినతి

కాకినాడ కలెక్టరేట్: రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల బకాయి ఆర్థిక ప్రయోజనాలకు కేటాయింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) జిజిల్లా శాఖ కోరింది. ఈ మేరకు శనివారం ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరానికి ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం ఆధ్వర్యంలో ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని, నాలుగు విడతల డీఏ, ఇతర ఆర్థిక ప్రయోజనాల విడుదలకు నిధులివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సభలో ప్రస్తావించి, మేలు జరిగేలా కృషి చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో జ్యోతుల రాంబాబు, ఎ.రత్నరాజు, మోకా భానుప్రకాశ్, జి.సతీశ్‌కుమార్, బి.ప్రభారాణి తదితరులు పాల్గొన్నారు.



రాజశేఖరానికి పుష్పగుచ్ఛం ఇస్తున్న ఉద్యోగులు

భూ సమస్యలు పరిష్కరించండి

సమీక్షిస్తున్న ఆర్డీవో మల్లిబాబు, హాజరైన తహసీల్దార్లు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: భూములు, రీసర్వే సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆర్డీవో మల్లిబాబు ఆదేశించారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఆర్డీవో కాకినాడ డివిజన్‌లోని 9 మండలాల తహసీల్దార్లు, ఉపతహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే రెవెన్యూశాఖకు చెందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్నారు. రెండో విడత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో డ్రాఫ్ట్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు నివేదించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు ఆర్థిక ప్రయోజనం అందించడానికి ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వ్యక్తులకు ఆర్థిక సాయంకోసం ప్రతిపాదించాలని సూచించారు. కార్యాలయ ఏవో చైనులు, తహసీల్దార్లు కుమారి, సీతాపతిరావు, ఠాగూర్, దుర్గాప్రసాద్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దుదాం

పారిశుద్ధ్య సమస్యలపై ఆరా తీస్తున్న కమిషనర్ సత్యనారాయణ

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దుదామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం ఆయన నగరపాలక సంస్థ అధికారులతో కలిసి 45, 46 డివిజన్‌లలో పర్యటించారు. అక్కడి పారిశుద్ధ్య సమస్యలపై ఆరా తీశారు. చెత్త తరలించేందుకు పారిశుద్ధ్య కార్మికులు సకాలంలో వస్తున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెత్తను కాలువలు, రోడ్లపై కాకుండా ఇంటింటికీ వచ్చే కార్మికులకు అందించాలన్నారు. వారు రానిపక్షంలో తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆయన వెంట ప్రజారోగ్య విభాగం అధికారి పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు.

వాహనదారులు.. పట్టవేం నిబంధనలు

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్(కాకినాడ)

నగరంలో తిరుగుతున్న బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారు

నిబంధనలకు విరుద్ధంగా నల్ల ఫిల్మ్‌లు అంటించిన గ్లాసులతో ఉన్న కార్లు నగరంలో యథేచ్ఛగా తిప్పుతున్నారు. అడపాదడపా మాత్రమే పోలీసులు తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. కళ్లముందే తిరుగుతున్నా వాటిని ఆపడం లేదు. అసలు కారులో ఎవరున్నారో కూడా కనిపించనంతగా ఫిల్మ్‌లు అతికిస్తున్నారు. దీంతో నేరాలు చేసినవారు సులువుగా తప్పించుకునే ప్రమాదం లేకపోలేదు. పలువురు సైరన్‌లు కూడా విచ్చలవిడిగా వాడుతున్నారు. నగరదారులపై యథేచ్ఛగా సైరన్లు మోగిస్తూ కార్లు, బైక్‌లు తిరుగుతున్నా ట్రాఫిక్, ఇతర పోలీసులు కనీసం నిలువరించడం లేదు. ఈ సంస్కృతి ఇటీవల బాగా పెరిగింది. బయటి ప్రాంతాల నుంచి కూడా కాకినాడ నగరానికి ఇలాంటి కార్లు వస్తున్నాయి. యువత, ఇతరులు ఇలాంటి సంస్కృతిని కొనసాగిస్తున్నారు.

తనిఖీలు ఎక్కడ..?

ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి అన్ని విషయాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నా బ్లాక్ ఫిల్మ్, సైరన్లు తదితర వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. దాంతో పలువురు నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం ముందు గ్లాస్ 70 శాతం, సైడ్ గ్లాస్ 50 శాతం పారదర్శకంగా కనిపించాలి. ముఖ్యంగా సైడ్ గ్లాస్‌లు పూర్తిగా నల్ల ఫిల్మ్‌లతో కనిపిస్తున్నాయి. దాంతో మహిళలపై దాడులు, అపహరణలు, పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగే అవకాశాలున్నాయి. వాహనాల లోపలి భాగం కనిపించకుండా ఉండేందుకు ఉపయోగిస్తున్న అన్ని రకాల ఫిల్మ్‌లపై నిషేధం ఉంది. వాహనాల తయారీ సమయంలో వాడిన గ్లాస్‌నే వినియోగించాల్సిఉంది. వీఐపీలకే మినహాయింపు ఉన్నా మిగిలిన వారు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల బంధువులు కూడా ఫిల్మ్ ఉన్న గ్లాస్‌లనే వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నా.. చర్యలు శూన్యం.

సైరన్‌లతో హడావుడి చేస్తూ..

ప్రధాన కూడళ్లలో రద్దీ వేళల్లో వాహనాలు బారులుదీరినప్పుడు కూడా కొందరు వాహనాల్లో సైరన్‌లను మోగిస్తూ హడావుడి చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్‌కోసం తమ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ ట్రాఫిక్ పోలీసులు కనీసం ఆపే ప్రయత్నం చేయడం లేదు. ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్‌ల ఛైర్మన్లు, చోటా నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వీటిని వాడుతున్నారు. అత్యంత వేగంతో సైరన్ మోగిస్తూ వెళ్తున్నారు. సైరన్లను కేవలం అత్యవసర విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌లు మాత్రమే వాడేందుకు అనుమతి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఇతరులు వాడకూడదు. అయినా ఇష్టానుసారం వాడేస్తున్నారు.

కుటుంబ సమగ్ర సర్వేకు సహకరించాలి

కాకినాడ నగరం : కుటుంబ సమగ్ర సర్వేకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ కోరారు. కాకినాడ నగరంలో జరుగుతున్న కుటుంబ సమగ్ర సర్వేను శనివారం 44వ డివిజన్‌లో ఉప కమిషనర్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వే పూర్తి పారదర్శకంగా జరిగేలా సిబ్బంది, అధికారులు కృషి చేయాలన్నారు.

WANTED HOSPITAL STAFF
త్రివేణి డెంటల్ హాస్పిటల్‌లో
పనిచేయుటకు స్టాఫ్ మరియు
ఆరోగ్యశ్రీ కంప్యూటర్ ఆపరేటర్ కావలెను.
Interview on Monday & Tuesday 10 am to 1 PM
TRIVENI Super Speciality Dental Hospital & Implant Centre
Venkat Nagar, KAKINADA. 99664 86666

టెండరు ప్రకటన
కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఉత్తర్వుల ప్రకారంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం పరిధిలో ఉన్న పోలీస్ కళ్యాణ మండపం (ఏ.సి) ఫంక్షన్ హాల్ నందు శుభకార్యాలు, వేడుకలు మొదలగు ఫంక్షన్లు నిర్వహించుకునే సమయంలో పూల డెకరేషన్, లైటింగ్ మరియు టెంట్ హౌస్ సామాగ్రి లీజు మీద ఏర్పాటు చేయుటకు ఓపెన్ సీక్రెట్ టెండర్స్ కోరబడుచున్నవి.
కావున వేలం పాటలో పాల్గొనుటకు ఆసక్తి గల వారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ వారి కార్యాలయం నందు తేది.08-02-2026 నుండి 13-02-2026 వరకు మీ యొక్క దరఖాస్తును షీల్డ్ కవర్‌లో ఉంచి టెండర్ బాక్స్‌లో వేయవలసినదిగా కోరడమైనది. మరియు టెండర్ ఎప్పుడు ఓపెన్ చేసెదరో మీకు ఫోన్ ద్వారా తెలియపరచగలరు.
సం/-
ఇతర వివరముల కొరకు: జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,
ఫోన్ నెం.: 94407 96553 కాకినాడ

THE KARUR VYSYA BANK LTD.,
KVB Karur Vysya Bank Smart way to bank
Kakinada- Bhanugudi Branch, D.No.2-27-14/1, Gokula Street, Srinagar, Bhanugudi Junction, Kakinada, Andhra Pradesh -533003.
TENDUR CUM AUCTION OF VEHICLE
Name of the Borrower: Mrs. Vuyyuri Soujanya, W/o. Gopivarma (A/c No. 4871775000000368)

Reg.No	MAKE/MODEL/Mfg Year	Reserve Price	EMD
AP 40 DB 8337	MARUTI SUZUKI - GRAND VITAARA BREZZA SMART HYBRID SIGMA 1.5L 5MT 2024	Rs. 10,00,000/-	Rs. 1,00,000/-

- Vehicle available for Inspection: During Bank working hours at The Karur Vysya Bank Ltd., Divisional Office, Dr.No. 47-10-15, Shop No.1, A G Avenue, First Floor, Opp: Pollock School, 2nd Lane, Dwarakanagar, Visakhapatnam-530016.
- Venue of Auction: The Karur Vysya Bank Ltd., Divisional Office (controlling office), Dr.No.47-10-15, Shop No.1, A G Avenue, First Floor, Opp: Pollock School, 2nd Lane, Dwarakanagar, Visakhapatnam-530016.
- Date/Time of Auction: 20.02.2026 at 04.00 PM (Bids accepted upto 02.00 PM)
- Bank reserves the right to postpone or cancel or modify any terms and conditions of this sale without adducing any reasons and decision of the Bank will be final and binding on all parties and in all respects.
- The vehicle will be sold in "As is where is and whatever there is" condition.
- The Bank reserves its right to accept/reject any tender without assigning any reason thereof.
- Successful bidder has to pay applicable GST charges.

For further details and applications of tender along with terms & conditions of auction, you may visit The Karur Vysya Bank Ltd., Kakinada - Bhanugudi Branch at the above address or The Karur Vysya Bank Ltd, Divisional office, 2nd Lane, Dwarakanagar, Visakhapatnam.
For further details & and Terms & conditions of the auction/sale, Please contact: : 95025 46161
Date: 07-02-2026 Branch Manager

(c) eenadu

కాకినాడ గ్రామీణం

వేంకటేశ్వరాలయంలో ఏడు శనివారాల వ్రతాలు

ప్రత్యేక అలంకరణలో సంపర వేంకటేశ్వరస్వామి

పెదపూడి, న్యూస్‌టుడే: సంపర వేంకటేశ్వరాలయంలో మాఘ మాసం మూడో శనివారం సందర్భంగా ఆలయంలో ఏడు శనివారాల వ్రతాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేకపూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

సందడిగా నో బ్యాగ్ డే

చెందుర్తి: పాఠశాలలో ట్రైన్ హారన్ తయారుచేస్తున్న విద్యార్థులు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: చెందుర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో నో బ్యాగ్ డే వేడుకలు శనివారం సందడిగా జరిగాయి. ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులు విద్యార్థులతో ట్రైన్ హారన్ తయారు చేయించారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడుతాయని హెచ్ఎంలు సబ్బవరపు సతీష్, తుమ్మూరి వీర్రాజు అన్నారు.

నేడే భావనారాయణస్వామి ఆవిర్భావ వేడుకలు

సర్పవరం, న్యూస్‌టుడే: సర్పవరంలో రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆవిర్భావ వేడుకలు మాఘమాస 3వ ఆదివారం నిర్వహించడానికి ఆలయ ఈవో రాపాక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, ఉచిత అన్నప్రసాదం పంపిణీ వంటివి ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

స్వామివారి సన్నిధిలో అభిషేక్

కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామంలోని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారిని శనివారం పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి.అభిషేక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో రాపాక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి కండువా కప్పి చిత్రపటాన్ని అందించారు.

గురువు మాటలు వేదసమానం

శిష్యులను దీవిస్తున్న మహాలక్ష్మమ్మ

తాళ్లరేవు, న్యూస్‌టుడే: చినబొడ్డువెంకటాయపాలెం నిర్మలాశ్రమంలో మూడు రోజులుగా జరుగుతున్న నిర్మలాశ్రమం వార్షికారాధన మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. నిర్మలానంద గంగరాజా రాజయోగి వార్షికారాధన శ్రీధర నిర్మలాశ్రమం అధ్యక్షుడు కొపనాతి బాలకృష్ణ, సతీమణి నిర్మలాంబ మహాలక్ష్మమ్మ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన గురువులకు శిష్యులు పాద పూజ చేసి పూలమాలలతో సత్కరించారు. ఎంపీటీసీ సభ్యురాలు కొపనాతి లలిత, కొపనాతి నాగరాజు, సర్పంచి పెయ్యల మంగేష్, మాజీ సర్పంచి బర్రే లక్ష్మీనరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీధర నిర్మలాశ్రమం నిర్వాహకురాలు కొపనాతి మహాలక్ష్మమ్మకు శనివారం శిష్యులను దీవించారు.

దాళ్వా పంటలో సుస్థిర దిగుబడులు

పెద్దాపురం: దాళ్వా పంటలో సుస్థిర దిగుబడులు సాధించడానికి కృషి చేయాలని పెద్దాపురం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రామభద్రరాజు అన్నారు. వ్యవసాయ కేంద్రంలో శనివారం శిక్షణ సందర్శన నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ గ్రామాల్లో వరి పంట ప్రస్తుతం పిలక దశలో ఉందన్నారు.

దాతల సహకారం మరువలేనిది

కాజులూరు: గ్రామాల అభివృద్ధికి దాతలు, సంస్థలు అందిస్తున్న సహకారం మరువలేనిదని వాసంశెట్టి సత్యం అన్నారు. శనివారం మండలంలోని అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థ రూ.కోటితో నిర్మించిన ఉప్పుమిల్లి-దుగ్గదూరు రహదారిని వాసంశెట్టి సత్యం, సంస్థ డైరెక్టర్ మేడిశెట్టి రామకృష్ణ ప్రారంభించారు. సత్యం మాట్లాడుతూ మంత్రి సుభాష్ సూచన మేరకు రహదారి నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థను అభినందించారు. ఈ రహదారి ద్వారా సుమారు 10 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

టెండరు ప్రకటన

కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఉత్తర్వుల ప్రకారంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం పరిధిలో ఉన్న పోలీస్ కళ్యాణ మండపం (ఏ.సి) ఫంక్షన్ హాల్ నందు శుభకార్యాలు, వేడుకలు మొదలగు ఫంక్షన్లు నిర్వహించుకునే సమయంలో పూల డెకరేషన్, లైటింగ్ మరియు టెంట్ హౌస్ సామాగ్రి లీజు మీద ఏర్పాటు చేయుటకు ఓపెన్ సీక్రెట్ టెండర్స్ కోరబడుచున్నవి.

కావున వేలం పాటలో పాల్గొనుటకు ఆసక్తి గల వారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ వారి కార్యాలయం నందు తేది.08-02-2026 నుండి 13-02-2026 వరకు మీ యొక్క దరఖాస్తును సీల్డ్ కవర్‌లో ఉంచి టెండర్ బాక్స్‌లో వేయవలసినదిగా కోరడమైనది. మరియు టెండర్ ఎప్పుడు ఓపెన్ చేసెదరో మీకు ఫోన్ ద్వారా తెలియపరచగలరు.

సం/-

ఇతర వివరముల కొరకు: ఫోన్ నెం.: 94407 96553

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కాకినాడ

ప్రకటన

నా క్లయింటు అయిన కాకినాడ జిల్లా, కాకినాడ అర్బన్ మండలం, కాకినాడ సిటీ, ఫ్రేజర్‌పేట కాపురస్తులు చిప్పాడ అప్పారావు గారి కుమారుడు చిప్పాడ సత్యనారాయణ గారు నాకు ఇచ్చిన సంజాయిషీపై యావన్మందికీ తెలియజేయునది ఏమనగా,

ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని అనగా మాగాపు రాంబాబు గారి తరపున క్రయ అగ్రిమెంటు హోల్డర్సు అయిన (1) కాకినాడ రూరల్ మండలం, గంగనాపల్లి గ్రామ కాపురస్తులు ముమ్మిడి సత్యనారాయణ గారి కుమారుడు [illegible]

మేడిశెట్టి రామారెడ్డి, అడ్వకేట్ [illegible] Cell: 9059429999

ప్రకటన

[illegible]

SCHEDULE-1: Previously East Godavari District, present Kakinada District, Kakinada Mandal, previously Kakinada Registry, present Sarpavaram Sub-Registry, Ramanayyapeta Gram Panchayat, Ramanayyapeta Village, Zeroyathi wet, [illegible] bounded by: East: 40.0 feet - 33 feet wide road, West: 40.0 feet - Plot No.38, North: 63.6 feet - Plot No.50 site, South: 63.6 feet - Plot No.52 site. Within the above boundaries site of an extent of 282.22 Sq.Yards of site, with all easementary rights etc.

SCHEDULE-2: Previously East Godavari District, present Kakinada District, Kakinada Mandal, previously Kakinada Registry, present Sarpavaram Sub-Registry, Ramanayyapeta Gram Panchayat, Ramanayyapeta Village, Zeroyathi wet, [illegible] bounded by: East: 40.0 feet - 33 feet wide road, West: 40.0 feet - Plot No.39 site, North: 63.6 feet - Plot No.49 site, South: 63.6 feet - Plot No.51 site. Within the above boundaries site of an extent of 282.22 Sq.Yards of site, with all easementary rights etc.

K.V.S.V.లక్ష్మీరావు (వేణు) [illegible]

రైతు చరవాణిలోనే ఈ-క్రాప్ నమోదు

రైతుకు చరవాణిలో అవగాహన కల్పిస్తున్న ఏడీఏ స్వాతి

పిఠాపురం, న్యూస్‌టుడే: వ్యవసాయశాఖలో సాంకేతికత పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు ఉన్న రైతులకు ఆయా సేవలు మరింత చేరువ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ-క్రాప్ నమోదు నుంచి వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించడానికి అన్నదాతలకు ఉపయోగపడే విధంగా ఏపీఏఐఎమ్ఎస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ప్రారంభించారు..

పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం నియోజకవర్గాల్లో ప్రస్తుతం రబీ పంట వివిధ దశల్లో ఉంది. ఏలేరు, పీబీసీ ఆయకట్టు రైతాంగం నాట్లు వేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయాధికారులు ఈ-క్రాప్ నమోదు ప్రారంభించారు. గతంలో రైతులు భూమిని ఆన్‌లైన్ చేయాలంటే కచ్చితంగా వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది ఆయా పొలాల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. కాని స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు ఏపీఏఐఎమ్ఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా స్వయంగా పంటలను నమోదు చేసుకోవచ్చు. గ్రామాల వారీగా రైతులకు వ్యవసాయాధికారులు ఉపయోగాలు వివరిస్తున్నారు. చీడపీడల సమస్య, మార్కెట్ ధరలు, వార్తలు, ప్రకటనలు, వ్యవసాయ అధికారుల సమాచారం కూడా అందులో ఉంటుంది.

విశిష్ట నంబరు

ఆధార్ నంబరు మాదిరిగానే రైతుకు విశిష్ట నంబరు(రైతు ఐడీ)ను వ్యవసాయాధికారులే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ నంబరు ద్వారానే యాప్ ఓపెన్ చేయాలి. లేకుంటే వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు పథకాలు వర్తించవు. అన్నదాత సుఖీభవ, సబ్సిడీ విత్తనాలు, పంట నష్ట పరిహారం అందాలంటే ఈ నంబరు తప్పనిసరి.

నమోదు వివరాలు ఇలా..

మండలం	మొత్తం ఎల్‌పీఎంలు	ఆర్‌ఎస్‌కేలు	నమోదైన ఎల్‌పీఎంలు
పిఠాపురం	30340	24	15392
కొత్తపల్లి	16502	15	9967
గొల్లప్రోలు	21505	14	8848
కరప	24494	16	15065
సామర్లకోట	31130	22	16886
పెద్దాపురం	16602	23	11048
కాకినాడ గ్రా॥	5583	6	3528

అవగాహన కల్పిస్తున్నాం..

ఈ క్రాప్ బుకింగ్ ఈ నెలాఖరులోపు పూర్తి చేసుకోవాలి. రైతులు స్వయంగా చేసుకోవడం మేలు. పొలానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే ఈ క్రాప్ నమోదవుతుంది. రైతు విశిష్ట నంబరు కూడా నమోదు చేయించుకోవాలని, లేకుంటే నష్టపోతారు. ఈ రెండు అంశాలపై ప్రస్తుతం అవగాహన కల్పిస్తున్నాం. - స్వాతి, ఏడీఏ, పిఠాపురం

‘సంకల్ప’తో మెరుగైన ఫలితాలు

తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు

తాళ్లరేవు, న్యూస్‌టుడే: ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధతో చదివిస్తున్నామని తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె.వి.వి.సత్యనారాయణ అన్నారు. తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంకల్ప కార్యక్రమం ద్వారా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేకంగా చదివిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 23 నుంచి జరిగే పరీక్షలకు కళాశాల నుంచి 206 మంది హాజరు కానున్నారని తెలిపారు. విద్యార్థులను ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించగా.. సీ లో 100 మంది ఉన్నారన్నారు. వీరిని బీ గ్రూపులోకి తెచ్చేలా సాధన చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గోదాములో అవినీతి రాజ్యమేలుతోంది

గోదాములో సరకులను పరిశీలిస్తున్న మాలకొండయ్య

పిఠాపురం: పౌరసరఫరాలశాఖ గోదాములో అవినీతి రాజ్యమేలుతోందని ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య అన్నారు. శనివారం పిఠాపురంలోని పౌరసరఫరాల గోదాములో సరకులు, దస్త్రాలు, 19వార్డులోని రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అధికారుల అలసత్వం, నిర్లక్ష్య తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పిఠాపురం, గొల్లప్రోలు చౌక దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలకు సరకులు గోదాముల నుంచి పంపిస్తున్నట్లు తెలిపారు. కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాళ్ల ధనరాజ్, ఓలేటి వెంకటేశ్వరరావు, బుర్రి మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.

తూర్పుకాపులకు ఓబీసీ ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలి

తహసీల్దార్ చంద్రశేఖరరెడ్డికి వినతి అందిస్తున్న సంఘ నాయకులు

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: ఇతర జిల్లాల మాదిరిగానే తూర్పుకాపులకు ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని శనివారం తూర్పుకాపు విద్యా విజ్ఞాన సంక్షేమ సంఘ నాయకులు సామర్లకోట తహసీల్దార్ చంద్రశేఖరరెడ్డికి వినతిపత్రం అందించారు. సంఘ అధ్యక్షులు నూకిరెడ్డి శ్రీను, పైలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిహామీకి నిధులు కేటాయించాలి

మాట్లాడుతున్న కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు

కరప, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉపాధిహామీ కూలీలు డిమాండ్ చేశారు. కరపలో శనివారం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి.ఈశ్వరరావు కార్మికులతో సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకానికి కేంద్రం పెట్టిన 125 రోజుల పనిదినాలు అమలు కావాలంటే రూ.2.50లక్షల కోట్లు కేటాయించాలని, కానీ రూ.86వేల కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల 28రోజుల మాత్రమే పని దినాలు వచ్చే అవకాశం ఉందన్నారు. రూ.600కూలీ, 200రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్, రమణి, మేడిశెట్టి వెంకటేశులు, సింగం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా నవోదయ ప్రవేశపరీక్ష

పెద్దాపురం, సామర్లకోట, న్యూస్‌టుడే: పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతిలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశానికిగానూ ఏడు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 2,200 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపల్ బీ. సీతాలక్ష్మి పేర్కొన్నారు. ✦ సామర్లకోట పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి ప్రవేశానికి విద్యార్థులు పరీక్ష రాశారు.

తిరుపతికి చేరిన రథయాత్ర

పెద్దాపురం, న్యూస్‌టుడే: సామర్లకోట మండలం గొంచాల నుంచి ప్రారంభమైన రథయాత్ర పెద్దాపురం మండలం తిరుపతి గ్రామం శ్రీశృంగార వల్లభస్వామి గుడికి శనివారం చేరింది. వీరికి ఆలయం ఈవో వడ్డి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. కాకినాడ స్వయంభు భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు, గొంచాల సీతారామాలయ కమిటీ అధ్యక్షుడు పేర్నీడి వెంకట రమణ, ఇంటి సుబ్బరాయన్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

చెక్కును అందజేస్తున్న జనసేన నాయకులు

పిఠాపురం: అనారోగ్యంతో బాధపడుతున్న పిఠాపురం అర్చకుడు విజయ జనార్దనాచార్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1.20 లక్షల విలువైన చెక్కును జనసేన నేతలు శనివారం అందజేశారు. పట్టణ అధ్యక్ష, ఉపాధ్యక్షులు డా.వరలక్ష్మీ, బాలిపల్లి అనిల్ పాల్గొన్నారు.

హుండీ ఆదాయం రూ 1.37 లక్షలు

సామర్లకోట: సామర్లకోట- కాకినాడ రోడ్డులోని ముత్యాలమ్మ ఆలయానికి హుండీల ద్వారా రూ.1,37,351 ఆదాయం చేకూరిందని ఆలయ ఈవో, ట్రస్టీ బీవీఆర్ చౌదరి అన్నారు. దేవాదాయశాఖ తనిఖీ అధికారి వి. ఫణీంద్రకుమార్ ఆధ్వర్యంలో శనివారం ఆలయ హుండీల ఆదాయాన్ని లెక్కించే కార్యక్రమం చేపట్టారు. జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఈ ఆదాయం వచ్చిందన్నారు. విశ్రాంత ఈవో సూర్యనారాయణరాజు, సిబ్బంది నాని, మనోజ్‌కుమార్, అనిల్ పాల్గొన్నారు.

WANTED HOSPITAL STAFF

త్రివేణి డెంటల్ హాస్పిటల్‌లో పనిచేయుటకు స్టాఫ్ మరియు ఆరోగ్యశ్రీ కంప్యూటర్ ఆపరేటర్ కావలెను.

Interview on Monday & Tuesday 10 am to 1 PM

TRIVENI Super Speciality Dental Hospital & Implant Centre

Venkat Nagar, KAKINADA. ✆ 99664 86666

దస్తావేజులు పోయినవి

నందికోళ్ళ నవ్యచైతన్య స్రవంతి, C/o నందికోళ్ళ వెంకటేశ్వరరావు, కాకినాడ నాకు సంబంధించిన డాక్యుమెంట్ నెం. 2484/2023, 5-2-2025 ఇంటి నుండి జిరాక్స్ నిమిత్తం వెళ్లుచుండగా తూరంగి దగ్గరలో పడిపోయినది. ఇవి ఎవరికైనా దొరికినచో ఈ క్రింది నెంబర్‌కు సంప్రదించగలరు.

97055 40499

విద్యాంజలితో పాఠశాలల పురోగతి సాధ్యం

గొల్లప్రోలులో మాట్లాడుతున్న విద్యాశాఖాధికారి శ్రీనివాసరావు

గొల్లప్రోలు, సామర్లకోట, కరప, న్యూస్‌టుడే: విద్యాంజలితో ప్రభుత్వ పాఠశాలలు పురోగతిని సాధిస్తాయని మండల విద్యాశాఖాధికారులు శ్రీనివాసరావు, శివప్రసాద్ పేర్కొన్నారు. గొల్లప్రోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి 2.0 మండలస్థాయి శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు ✦ మండల విద్యాశాఖాధికారి పుల్లయ్య ఆధ్వర్యంలో సామర్లకోట తోట గోపాలకృష్ణ పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 పోర్టల్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ✦ దాతల సాయంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈవోలు ప్రత్తి సత్యనారాయణ, కె.బులికృష్ణవేణి సూచించారు. కరప విద్యావనరుల కేంద్రంలో శనివారం వారు మండల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి విద్యాంజలి 2.0 కార్యక్రమంపై అవగాహన కల్పించారు.

సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: స్పర్శ కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు ఇంటింటా సర్వే సమర్థవంతంగా నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణాధికారి లక్ష్మీరమణ కోరారు. గొల్లప్రోలు యూపీ హెచ్‌సీలో వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ నెల 13 వరకు సర్వే, 17న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం జరుపుతామన్నారు.

బంగారం, వెండి ఆభరణాలు చోరీ

గొల్లప్రోలు, పిఠాపురం, న్యూస్‌టుడే: గొల్లప్రోలు మండలం దుర్గాడలోని కొండేపూడి సూర్యనారాయణ ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వివరాలివి.. గతనెల 24న ఇంటికి తాళంవేసి తన కుమారుని ఇంటికి వెళ్లారు. శనివారం వారి బంధువైన వెలుగుల భాస్కరరావు అతని ఇంటికి వెళ్లి చూడగా తలుపులు, బీరువాలు తెరిచి ఉండడం చూసి చోరీ జరిగనట్లు గుర్తించారు. 50 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్నర కేజీల వెండి వస్తువులు దొంగిలించినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వివాహిత అదృశ్యం

తాళ్లరేవు: ఇంజరం గ్రామానికి చెందిన వివాహిత(21) అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె, అదే గ్రామానికి చెందిన యువకుడు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ఎన్.వెంకటరమణ తెలిపారు.

18,140 కిలోల చౌకబియ్యం స్వాధీనం

రాజానగరం: రాజానగరం మండలం జాతీయ రహదారిపై నన్నయ విశ్వవిద్యాలయం సమీపంలో రాజానగరం వైపునకు అక్రమంగా రవాణా అవుతున్న 18,140 కిలో చౌక బియ్యాన్ని స్వాధీనం చేసినట్లు ఎంఎస్‌వో గొలుగూరి బాపిరాజు శనివారం తెలిపారు. లారీలో వివిధ పరిమాణాల్లో ఉన్న 353 బియ్యం బస్తాలు, 50 కిలోల గోనె సంచులు 42 ఉన్నాయన్నారు. బియ్యం విలువ రూ.8,43,510 ఉంటుందని, లారీ విలువ రూ.15 లక్షలని, మొత్తం స్వాధీనం చేసుకున్నట్లు తెలపారు. లారీ చోదకుడు గొల్లప్రోలుకు చెందిన అల్లు శ్రీనివాస్ అలియాస్ చిన్న, లారీ, సరకు యజమాని అదే గ్రామానికి చెందిన చోడిశెట్టి మహేష్‌గా గుర్తించామన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

పెద్దాపురం: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దాపురం ఆర్డీవో కే. శ్రీరమణి హెచ్చరించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రైవేటు వైద్యులు నిబంధలు ఉల్లంఘిస్తే రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. డాక్టర్ ప్రశాంతి, మాధవి, వెంకటాచలం, సత్య, రవికుమార్ పాల్గొన్నారు.

నేడు తైక్వాండో పోటీలు

పిఠాపురం: పిఠాపురంలో ఆర్‌ఆర్‌బీ హెచ్‌ఆర్ కళాశాలలో ఆదివారం రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి.లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

సచివాలయాలకు ప్రింటర్ల అందజేత

తాళ్లరేవు: తాళ్లరేవు మండలంలోని 18 సచివాలయాలకు ప్రభుత్వం ప్రింటర్స్ సరఫరా చేసింది. వాటిని సచివాలయ ఉద్యోగులకు ఎంపీడీవో లక్ష్మణరావు, డిప్యూటీ ఎంపీడీవో వీజేవీ రమణ శనివారం మండల పరిషత్తులో అందజేశారు. వాటిని వినియోగించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఇంటిపన్నులు వసూలు చేయాలి

కరప: నూరుశాతం ఇంటిపన్నులు త్వరితగతిన వసూలు చేయాలని డిప్యూటీ ఎంపీడీవో సలాది వెంకటశ్రీనివాసరావు సూచించారు. కరపమండలం పెద్దాపురప్పాడులో శనివారం ఆయన సచివాలయ సిబ్బందికి గ్రామంలో చేపడుతున్న సర్వేలు, ఇంటి పన్నుల వసూలుపై సూచనలు చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

(c) eenadu

తుని

•తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

క్రమశిక్షణతోనే జీవితంలో రాణింపు

హాస్టల్ విద్యార్థులతో సమావేశమైన జడ్జి గోపీనాథ్

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి గోపీనాథ్ ప్రత్తిపాడులోని బాలికల, బాలుర వసతి గృహాన్ని శనివారం తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు.. ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, నైతిక విలువలతో మెలగడం వల్ల జీవితంలో రాణిస్తారన్నారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. అనంతరం ఉపకారాగారాన్ని సందర్శించి ఖైదీల సంక్షేమంపై ఆరా తీశారు. ప్యానల్ న్యాయవాది కూచిమంచి సూర్యప్రకాశరావు తదితరులు జడ్జి వెంట ఉన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో స్వీయ రక్షణపై అవగాహన

అవగాహన కల్పిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం

తొండంగి, న్యూస్‌టుడే: ప్రమాదాలు జరిగినపుడు ఎలా రక్షించుకోవాలనే దానిపై ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కల్పించారు. ఒంటిమామిడి దివిస్ ఫార్మా సంస్థలో శనివారం ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) కమాండర్ సుశాంత్‌కుమార్, మేజర్లు క్రాంతికుమార్, రమేష్‌ల బృందం బయోలాజికల్, రసాయన, రేడియాలాజికల్ ప్రమాదాలు జరిగినపుడు స్వీయరక్షణ ఎలా తీసుకోవాలనే అనే అంశంపై పరిశ్రమలోని వివిధ ప్రదేశాల వద్ద ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. సంస్థ జీఎం నాగశేఖర్, బి.వాసుబాబు, ఎస్.సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభ

కూటమి పాలనలో అభివృద్ధి వేగవంతం

శంఖవరం : కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. వెంకటాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును జనసేన ఇన్‌ఛార్జి మేడిశెట్టి సూర్యకిరణ్‌తో కలిసి శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం తిరుపతి అగ్రహారం, కత్తిపూడి గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా ఈశ్వరుడు, బద్ది రామారావు, పర్వత సురేష్, కీర్తి సుభాష్, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు ఈగల దేవుళ్లు, గాబు సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ● కత్తిపూడిలోని హిందూ శ్మశానవాటిక, కాకినాడ రోడ్డులో ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలంటూ మాజీ ఎంపీటీసీ సభ్యులు కంచిబోయిన శ్రీను, లక్ష్మీబాబు, నక్కా శ్రీను తదితరులు ఎమ్మెల్యే సత్యప్రభకు వినతి పత్రం అందజేశారు. ● నెల్లిపూడి శివారు తిరుపతి అగ్రహారంలోని కొండపై కొలువున్న వేంకటేశ్వరస్వామిని శనివారం ఎమ్మెల్యే సత్యప్రభ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సమస్యలతో గృహకల్పవాసులు సతమతం

పట్టింపులేని ప్రజాప్రతినిధులు, అధికారులు

న్యూస్‌టుడే - తుని, తునిపట్టణం

వీరొస్తే సమస్యలు తీరతాయని.. వారొస్తే బాగుపడుతుందని 15 ఏళ్లగా పట్టణంలోని శ్రీనివాసా థియేటర్ వద్ద ఉన్న రాజీవ్ గృహకల్పవాసులు ఎదురుచూస్తూ వచ్చారు. అయితే ఏ అధికారి వచ్చినా, ప్రజాప్రతినిధులెవరైనా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో రోజూ నరకయాతన పడుతున్నారు. 2009లో అప్పటి ప్రభుత్వం పేదల కోసం తాండవ నది ఒడ్డున గృహకల్ప నిర్మించగా ప్రస్తుతం దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కనీసం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రంగులు లేక ప్లాట్లు వెలవెలబోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ప్రస్తుత పురపాలక కౌన్సిల్ పదవీకాలం ముగుస్తుంది. ఇప్పటికైనా తమ సమస్యలపై దృష్టి పెట్టాలని నివాసితులు కోరుతున్నారు.

రాజీవ్ గృహకల్ప ప్రాంగణం

బడుగు జీవులకు రోజూ అవస్థే

ఈ ప్రాంగణంలో రెక్కాడితేనే గాని డొక్కాడని శ్రమజీవులు 400 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే ఏళ్లుగా కనీసం మరమ్మతులు లేకపోవడంతో కొన్ని ప్లాట్ల గోడలు, సన్‌షెడ్లు, కిటికీలు, గుమ్మాలు పూర్తిగా పాడై పెచ్చులూడి పడుతున్నాయి. మరోవైపు డ్రైనేజీ గొట్టాలు విరిగిపోవడంతో బ్లాకుల మధ్య మురుగు భారీగా పేరుకుపోవడంతో తీవ్ర కాలుష్యభరితంగా మారింది. సెప్టిక్ ట్యాంకులు కూడా నిండిపోయి కాలువల్లోకి చేరడం, కొన్ని చోట్ల కాలువలు పూడుకుపోవడంతో దుర్వాసన, దోమలు, పందులు, పాములతో స్థానికులు రోజూ అవస్థలు పడుతున్నారు. రక్షిత నీటి పథకం ట్యాంకు ఉన్నా సకాలంలో శుభ్రం చేయడం లేదు. క్లోరినేషన్ ఊసే లేదు. దీంతో కొళాయిల నుంచి కలుషిత జలం వస్తోంది. పై అంతస్తులకు వెళ్లే ప్రధాన రక్షితనీటి సరఫరా గొట్టాలు పూర్తిగా పాడై తరచూ పగిలిపోతున్నాయి. పురపాలక, గృహనిర్మాణశాఖల అధికారులు సమన్వయంతో తమ సమస్యలు పరిష్కరించాలంటున్నారు.

చర్యలు తీసుకుంటాం

గృహకల్పలో కొత్తగా కాలువ నిర్మాణానికి రూ.15 లక్షలు కౌన్సిల్ కేటాయించడంతో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. క్లోరినేషన్, ఇతర సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

- సీహెచ్ నాగ సతీష్, పురపాలక డీఈ, తుని

సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్: ఎమ్మెల్యే

కోటనందూరు, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఇండుగపల్లిలో శనివారం ఆమె ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి 30 వినతులు స్వీకరించారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఉగాది నుంచి నివాస స్థలాల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రామరాజు కట్టు ఆధునికీకరణను సుమారు రూ.19 లక్షలతో చేపట్టామన్నారు. టి.జె.నగరానికి చెందిన ఎస్.అరుణకు రూ.1.67 లక్షలు సీఎం సహాయ నిధి చెక్కును అందించారు. నాయకులు యనమల రాజేష్, గాది రాము, రాజబాబు, అంకంరెడ్డి రమేష్, పోతల సూరిబాబు, పెంటకోట భాస్కర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వినతిపత్రం స్వీకరిస్తున్న ఎమ్మెల్యే దివ్య

మండపంలో పల్లెనిద్ర

శంఖవరం, న్యూస్‌టుడే : మండపం గ్రామంలో అన్నవరం పోలీసులు ఆధ్వర్యంలో శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులకు సైబర్ నేరాలు, చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలు వంటి వాటిపై అదనపు ఎస్సై ప్రసాద్ అవగాహన కల్పించారు. యువత మత్తుపానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.

సమాజ భాగస్వామ్యం అవసరం

గండేపల్లి, తొండంగి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చిందని విద్యాశాఖ అధికారి-2 వెంకటరెడ్డి తెలిపారు. మల్లేపల్లిలో శనివారం విద్యాంజలి 2.0పై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ. . విద్యాంజలి పోర్టల్లో దాతల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ● ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవో), కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయాలని రిసోర్స్ పర్సన్ బృందం షేక్ బాబ్జి, సుబ్బిరెడ్డి, అరిగెల శ్రీనివాస్, నాగేశ్వరరావు బృందం హెచ్‌ఎంలకు సూచించారు. తొండంగి పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో శనివారం మండలంలోని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలతో విద్యాంజలి 2.0 కార్యక్రమంలో భాగంగా ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.

పబ్లిక్ నోటీసు

మా క్లయింట్ అయిన పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, కాకినాడ అర్బన్ మండలం, కాకినాడ సిటి, పేర్రాజుపేట, చింతావారి స్ట్రీట్, డోర్.నెం.2-34-3రు కాపురస్తులు, **దేశెట్టి నీలకంఠం గారి కుమారుడు దేశెట్టి నాగేశ్వరరావు** గారు మాకు యిచ్చిన సంజాయిషీపై యావన్మందికి తెలియజేయునది ఏమనగా.

యీ దిగువ తెలిపిన 1వ అయిటమ్‌గా చూపబడిన ఆస్తిని అనగా చామర్తి మాణిక్యాంబ గారి పూర్వార్జితం తాలూకు ఆస్తిని వారి అనంతరం సదరు చామర్తి మాణిక్యాంబ గారికి ఏవిధమైన డెత్ సర్టిఫికెట్, లీగల్‌హెయిర్ సర్టిఫికెట్ వారి వద్ద లేవని సదరు చామర్తి మాణిక్యాంబ గార్కి చామర్తి రామకృష్ణ మోహనరావు ఏకైక వారసుడై ఉన్నాడని సదరు చామర్తి రామకృష్ణ మోహనరావు గారు వారికి చామర్తి మాణిక్యాంబ గారి వలన దాఖలు పడిన ఆస్తిని ది.04-12-2008వ సం.రం తేదీన మాకిరెడ్డి దేవుడమ్మ గారికి విక్రయించి, వారి పేర క్రయదస్తావేజును వ్రాయించి, సదరు దస్తావేజును తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వపుస్తకం, ద.నెం.5926/2008రుగా రిజిష్ట్రీ చేయించినారు. ఆ దరిమిలా సదరు దస్తావేజు రీత్యా మాకిరెడ్డి దేవుడమ్మ గారికి దఖలుపడిన సదరాస్తిని వారు ది.29-12-2021వ సం॥రం తేదీన సైపిరెడ్డి శ్రీను గారి భార్య శ్రీమతి సైపిరెడ్డి నాగమణి గారికి విక్రయించి, వారి పేర ది.29-12-2021వ సం॥రం తేదీన క్రయదస్తావేజు ను వ్రాయించి, సదరు దస్తావేజును తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వపుస్తకం, ద.నెం.12490/2021రుగా రిజిష్ట్రీ చేయించినారు.

మరియు యీ దిగువ తెలిపిన 2వ అయిటమ్‌గా చూపబడిన ఆస్తిలో అనగా శంకర కామేశ్వరమ్మ గారి తాలూకు ఆస్తిని గురించి ది.17-03-1983వ సం.రం [illegible]

గారికి దఖలుపడినది. సదరు ప్రకారం ఏనుగు శేషకుమారి గారికి దఖలుపడిన సదరాస్తిని వారి వల్ల వానపల్లి ప్రదీప్ కుమార్ గారు కొనుగోలు చేసి, వారి పేర ది.19-02-2020వ సం.రం తేదీన తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వపుస్తకం, ద.నెం.1309/2020రుగా క్రయదస్తావేజును రిజిష్ట్రీ పొందియున్నారు. సదరు ప్రకారం వానపల్లి ప్రదీప్ కుమార్ గారికి ద.నెం.1309/2020రు ద్వారా దఖలుపడిన ఆస్తిని మరియు వానపల్లి శర్వాణి గారికి ద.నెం.1278/2020రు ద్వారా దఖలుపడిన ఆస్తిని కలిపి వార్లు యిరువురూ జాయింటుగా ది.02-01-2021వ సం.రం తేదీన నందిపాటి కాశీ విశ్వేశ్వరరావు గారికి విక్రయించి, వారి పేర క్రయదస్తావేజును వ్రాయించి, సదరు దస్తావేజును తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వపుస్తకం, ద.నెం.24/2021రుగా రిజిష్ట్రీ చేయించినారు. ఆ దరిమిలా సదరు దస్తావేజు రీత్యా సదరు నందిపాటి కాశీ విశ్వేశ్వరరావు గారికి దఖలుపడిన సదరాస్తిని వారు సదరు సైపిరెడ్డి నాగమణి గారికి విక్రయించి, వారి పేర ది.14-06-2021వ సం.రం.తేదీన క్రయదస్తావేజును వ్రాయించి, సదరు దస్తావేజును తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వపుస్తకం, ద.నెం.4850/2021రుగా రిజిష్ట్రీ చేయించినారు.

ఆ దరిమిలా సదరు పై రెండు దస్తావేజుల రీత్యా సదరు సైపిరెడ్డి నాగమణి గారికి దఖలుపడిన యీ దిగువ తెలిపిన 1,2 అయిటమ్‌లుగా చూపబడిన సదరాస్తిని వారి వద్ద నుండి మా క్లయింట్ అయిన దేశెట్టి నాగేశ్వరరావు గారు క్రయం పొందు నిమిత్తం అగ్రిమెంటు చేసుకునియున్నారు. కనుక సదరు పై ప్రకారంగా గల యీ దిగువ షెడ్యూలు దాఖలాగా చూపబడిన ఆస్తిని మా క్లయింటు అయిన దేశెట్టి నాగేశ్వరరావు గారు క్రయం పొందే విషయమై ఎవరికైనను ఏవిధమైన తగాయిదాలు, గొడవలు, లిటిగేషన్స్, అభ్యంతరములు, ఆక్షేపణలు, లావాదేవీలు, కోర్టు అటాచ్‌మెంట్లు, క్లెయిమ్స్ ఉన్ననూ యీ ప్రకటన వెలువడిన 15 రోజులలోపు వ్రాతపూర్వకముగా యీ దిగువ చిరునామాకు తెలియజేయగలరు. గడువులోపు ఏవిధమైన అభ్యంతరములు రాని యెడల సదరు ఆస్తిని నిర్వివాద నిష్పేచీ ఆస్తిగా పరిగణించి మా క్లయింట్ రిజిష్ట్రీ చేసుకొనెదరు. గడువు తర్వాత వచ్చు క్లెయిమ్స్ మా క్లయింట్ యొక్క హక్కులను బైండు చేయవని యిందుమూలముగా తెలియజేయుచున్నాము.

షెడ్యూలు ఆస్తి: 1వ అయిటమ్: ద.నెం.12490/2021రు ప్రకారం ఆస్తి వివరం. పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం, తుని సబ్-రిజిస్ట్రారులో చేరిన, జల్దాం గ్రామ పంచాయితీకి చెందిన, చాకిరేవులపాలెం గ్రామం తాలూకు జిరాయితీ మెరక సర్వే నెం.26రు దాఖలా య.3.57ట్లులో య.2.00ట్లు లేక 0.809 హెక్టార్లు భూమికి హద్దులు వివరం. **తూర్పు:** ఎస్.పైడిపాల నుండి రాఘవపట్నం పోవు రోడ్డు. **పడమర:** సర్వే నెం.27రులో రాయవరపు నాగేశ్వరరావు గారు వగైరాల తాలూకు జిరాయితీ కొండ. **ఉత్తరం:** సైపిరెడ్డి శ్రీను గారి భూమి. ప్రస్తుతం సైపిరెడ్డి శ్రీను గారి వల్ల దేశెట్టి వెంకట కనక మహాలక్ష్మి గారు కొనుగోలు చేయుచున్న భూమి. దక్షిణం : మాకిరెడ్డి దేవుడమ్మ గారి యీ నెంబరులో మిగతా భూమి. సదరు హద్దులు మధ్యస్థమైన య.2.00ట్లు లేక 0.809 హెక్టార్లు భూమి, అందుల సర్వం సహా మామూలు మార్గములు, నీటివసరులు, యావత్తు యీజిమెంటు హక్కులతో సర్వం సహా.

2వ అయిటమ్: ద.నెం.4850/2021రు ప్రకారం ఆస్తి వివరం.

1వ ప్రతి:- పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం, తుని సబ్-రిజిస్ట్రారులో చేరిన, జల్దాం గ్రామ పంచాయితీకి చెందిన, చాకిరేవులపాలెం గ్రామం తాలూకు జిరాయితీ మెరక సర్వే నెం.19రు దాఖలా య.2.21ట్లు సర్వే నెం.19-2రు దాఖలా య.0.64ట్లు వెరశి ఏకప్రతిగా గల య.2.85ట్లు లేక 1.154 హెక్టార్లు భూమికి హద్దులు వివరం. **తూర్పు:** ఎస్.పైడిపాల నుండి రాఘవపట్నం పోవు రోడ్డు. **పడమర:** ఏనుగు శేషకుమారి గారి భూమి. ప్రస్తుతం సర్వం దేవుడమ్మ గారి భూమి. **ఉత్తరం:** గుర్తుర్తి వారి భూమి. **దక్షిణం:** చాకిరేవులపాలెం వెళ్ళే రోడ్డు.

2వ ప్రతి:- పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం, తుని సబ్-రిజిస్ట్రారులో చేరిన, జల్దాం గ్రామ పంచాయితీకి చెందిన, చాకిరేవులపాలెం గ్రామం తాలూకు జిరాయితీ మెరక సర్వే నెం.20రు దాఖలా య.2.02ట్లు లేక 0.818 హెక్టార్లు భూమికి హద్దులు వివరం. **తూర్పు:** ఎస్.పైడిపాల నుండి రాఘవపట్నం పోవు రోడ్డు. **పడమర:** ఏనుగు శేషకుమారి గారి భూమి. **ఉత్తరం:** సర్వేనెం.21రు దాఖలా భూమి. **దక్షిణం:** రాయవరపు నాగేశ్వరరావు గారు వగైరాల భూమి.

సదరు హద్దులు మధ్యస్థమైన వెరశి పై రెండు ప్రతులు తాలూకు మొత్తం య.4.87ట్లు లేక 1.972 హెక్టార్లు భూమి.

పైన తెలిపిన అన్ని ప్రతులు తాలూకు య.6.87ట్లు అందుల సర్వం సహా మామూలు మార్గములు, నీటివసరులు, యావత్తు యీజిమెంటు హక్కులతో సర్వం సహా.

పి. రమాకాంత్, శ్రీమతి బి. నాగమణి, అడ్వకేట్స్
కాకినాడ #64-1ఎ-14, రాజానగర్ కాలనీ, ఎస్. అచ్యుతాపురం,
ది.07-02-2026 కాకినాడ - 533004 సెల్: 9849215992

వైభవంగా కోటి తులసి పూజ

అన్నవరం, న్యూస్‌టుడే : అన్నవరం దేవస్థానంలో కోటి తులసి పత్రి పూజ వైభవంగా జరుగుతుంది. ఈ నెల 15 వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా రెండోరోజు శనివారం వైదిక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజ నిర్వహించారు. స్వామి వారి ప్రాకారసేవ ఘనంగా జరిగింది.

స్వామి, అమ్మవార్లకు పూజ

రావులమ్మకు సారె సమర్పణ

జగ్గంపేట గ్రామీణం, గండేపల్లి, ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: రావులమ్మ అమ్మవారికి పద్మనాభ గర్ కాలనీవాసులు చీరలు, సారె, నైవేద్యాలు సమర్పించారు. జాతరను పురస్కరించుకుని శనివారం 101 మంది మహిళలు సారెతో ఊరేగింపుగా అమ్మవారి గుడి వద్దకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ● సుబ్బయమ్మపేటలో దుర్గమ్మకు మహిళలు బోనాలు సమర్పించారు. ● ఉత్తరకంచిలో పద్మావతి అలివేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

జాతరలో కలశాలతో మహిళలు

కల్యాణం.. కమనీయం

జనసంద్రమైన ఇర్రిపాక

జగ్గంపేట గ్రామీణం, కిర్లంపూడి, న్యూస్‌టుడే: వైభవోపేతంగా జరిగిన శ్రీనివాసుని కల్యాణంతో భక్తజనం పులకించింది. తితిదే సౌజన్యంతో జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఏలేరు నదీ తీరాన నమూనా ఆలయం వద్ద శనివారం రాత్రి శ్రీనివాసుని కల్యాణం వైభవంగా జరిగింది. తితిదే వేదపండితుల మంత్రోచ్చారణలతో జరిగిన ఈ కల్యాణ క్రతువును తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తితిదే బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. తన స్వగ్రామం ఇర్రిపాకలోని శివకేశవుల ఆలయాన్ని తితిదే దత్తత ఆలయంగా స్వీకరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తితిదే బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. తితిదే బోర్డు ఛైర్మన్ నుంచి దత్తత ధ్రువపత్రాన్ని నెహ్రూ అందుకున్నారు. తితిదే బోర్డు సభ్యులు దర్శన్, సదాశివరావు, కోటేశ్వరరావు, మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఆర్డీవో శ్రీరమణి, డీఎస్పీ శ్రీహరిరాజు, [illegible] చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి కల్యాణాన్ని తిలకించారు.

స్వామిని దర్శించుకుంటున్న దర్శన్, నెహ్రూ

కల్యాణం అనంతరం ఆశీర్వచనం అందుకుంటున్న అతిథులు

కార్యక్రమానికి అశేషసంఖ్యలో హాజరైన భక్తజనం

గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని వివిధ గ్రామాల్లో రెండో విడత ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతుంది. కుమ్మరిలోవలో సుమారు రూ.15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. వి.కొత్తూరు, ఎన్.సూరవరం, డి.పోలవరం తదితర గ్రామాల్లో సుమారు రూ.రెండు కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

కుమ్మరిలోవ గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు

పబ్లిక్ నోటీసు

మా క్లయింట్ అయిన పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, కాకినాడ అర్బన్ మండలం, కాకినాడ సిటి, పేర్రాజుపేట, చింతావారిస్ట్రీట్, డోర్.నెం.2-34-3రు కాపురస్తులు, **దేశెట్టి నాగేశ్వరరావు గారి భార్య శ్రీమతి దేశెట్టి వెంకట కనక మహాలక్ష్మి** గారు మాకు యిచ్చిన సంజాయిషీపై యావన్మందికి తెలియజేయునది ఏమనగా.

యీ దిగువ తెలిపిన ఆస్తిని అనగా శంకర కామేశ్వరమ్మ గారి తాలూకు ఆస్తిని వారి జీవితకాలంలో వారి తాలూకు ఆస్తిని గురించి ది.17-3-1983 సం॥రం తేదీన వీలునామాను వ్రాయించి, సదరు వీలునామాను తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 3వ పుస్తకం, ద.నెం.14/1983గా రిజిష్ట్రీ చేయించినారు. సదరు వీలునామా రీత్యా ఆమె అనంతరం చట్టరీత్యా హక్కుదారుడైన చామర్తి రామకృష్ణ మోహనరావు గారికి దఖలుపడినదని అని తెలుపుచూ, సదరు వారి తాలూకు ఆస్తిని ది.18-11-2006వ సం॥రం తేదీన వారి ద్వితీయ కుమారుడైన చామర్తి వెంకట్రావు గారికి సంపూర్ణ హక్కులతో చెందజేస్తూ, వారి పేర గిఫ్ట్ సెటిల్‌మెంటు దస్తావేజును వ్రాయించి, సదరు దస్తావేజును తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వ పుస్తకం, ద.నెం.6558/2006రుగా రిజిష్ట్రీ చేయించినారు. ఆ దరిమిలా సదరు దస్తావేజు రీత్యా సదరు చామర్తి వెంకటరావు గారికి దఖలుపడిన సదరాస్తిని వారు ది.19-02-2020వ సం॥రం తేదీన వానపల్లి శర్వాణి గారికి విక్రయించి, వారి పేర క్రయదస్తావేజును వ్రాయించి, సదరు దస్తావేజును తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వపుస్తకం, ద.నెం.1278/2020రుగా రిజిష్ట్రీ చేయించినారు. ద.నెం.1309/2020 ది.19-02-2020న ఏనుగు శేషకుమారి గారు వానపల్లి ప్రదీప్ కుమార్ గార్కి య.3.64ట్లు విక్రయించి క్రియ దస్తావేజు వ్రాసి ఉన్నారు. సదరు ఏనుగు శేషకుమారి గార్కి వారి తండ్రి గారి మేనత్తగారు అయిన పూళ్ళ రామయమ్మ గారు ది.06-11-1973న అన్ రిజిష్టర్డ్ వీలునామాను వ్రాసి దరిమిలా వారు కాలం చేసినందున సదరు వీలునామా షరతులు ప్రకారం ఏనుగు శేషకుమారి గార్కి పూర్తి హక్కులతో దఖలు పడినది. ఆ దరిమిలా సదరు దస్తావేజు నెం.1278/2020 రీత్యా సదరు వానపల్లి శర్వాణి గారికి దఖలుపడిన సదరాస్తిని వారున్నూ మరియు వారి భర్తగారైన వానపల్లి ప్రదీప్ కుమార్ గారికి ఏనుగు శేషకుమారి గారి వల్ల ది.19-02-2020వ సం॥రం తేదీన తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వపుస్తకం, ద.నెం.1309/2020రుగా రిజిష్ట్రీ చేయించిన క్రయదస్తావేజు రీత్యా దఖలుపడిన ఆస్తిని కలిపి వార్లు యిరువురూ జాయింటుగా ది.02-01-2021వ సం॥రం తేదీన నందిపాటి శ్రీరామ్ గారికి విక్రయించి, వారి పేర క్రయదస్తావేజును వ్రాయించి, సదరు దస్తావేజును తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వపుస్తకం, ద.నెం.25/2021రుగా రిజిష్ట్రీ చేయించినారు. ఆ దరిమిలా సదరు దస్తావేజు రీత్యా సదరు నందిపాటి శ్రీరామ్ గారికి దఖలుపడిన సదరాస్తిని వారు సైపిరెడ్డి రామారావు గారి కుమారుడు సైపిరెడ్డి శ్రీను గారికి విక్రయించి, వారి పేర ది.08-07-2021వ సం॥రం తేదీన క్రయదస్తావేజును వ్రాయించి, సదరు దస్తావేజును తుని సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వ పుస్తకం, ద.నెం.5893/2021రుగా రిజిష్ట్రీ చేయించినారు.

ఆ దరిమిలా సదరు పై దస్తావేజు రీత్యా సదరు సైపిరెడ్డి శ్రీను గారికి దఖలు పడిన యీ దిగువ తెలిపిన సదరాస్తిని వారి వద్ద నుండి మా క్లయింట్ అయిన దేశెట్టి వెంకట కనక మహాలక్ష్మి గారు క్రయం పొందు నిమిత్తం అగ్రిమెంటు చేసుకునియున్నారు. కనుక సదరు పై ప్రకారంగా గల యీ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని మా క్లయింట్ అయిన దేశెట్టి వెంకట కనక మహాలక్ష్మి గారు క్రయం పొందే విషయమై ఎవరికైననూ ఏవిధమైన తగాయిదాలు, గొడవలు, లిటిగేషన్స్, అభ్యంతరములు, ఆక్షేపణలు, లావాదేవీలు, కోర్టు అటాచ్‌మెంట్లు, క్లెయిమ్స్ ఉన్ననూ యీ ప్రకటన వెలువడిన 15 రోజులలోపు వ్రాతపూర్వకముగా యీ దిగువ చిరునామాకు తెలియజేయగలరు. గడువులోపు ఏవిధమైన అభ్యంతరములు రాని యెడల సదరు ఆస్తిని నిర్వివాద నిష్పేచీ ఆస్తిగా పరిగణించి మా క్లయింట్ రిజిష్ట్రీ చేసుకొనెదరు. గడువు తర్వాత వచ్చు క్లెయిమ్స్ మా క్లయింట్ యొక్క హక్కులను బైండు చేయవని యిందుమూలముగా తెలియజేయుచున్నాము.

షెడ్యూలు ఆస్తి: 1వ ప్రతి:- పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం, తుని సబ్-రిజిస్ట్రారులో చేరిన, జల్దాం గ్రామ పంచాయితీకి చెందిన, చాకిరేవులపాలెం గ్రామం తాలూకు జిరాయితీ మెరక సర్వేనెం.17రు దాఖలా య.1.40ట్లులో య.0.30ట్లు లేక 0.121 హెక్టార్లు భూమికి హద్దులు వివరం. **తూర్పు:** రాయవరపు నాగేశ్వరరావు గారు వగైరాల భూమి. **పడమర:** పుంతదారి కొంతమేర, రాయవరపు నాగేశ్వరరావు గారు వగైరాల భూమి కొంతమేర. **ఉత్తరం:** చాకిరేవుపాలెం వెళ్ళే రోడ్డు. **దక్షిణం:** రాయవరపు నాగేశ్వరరావు గారు వగైరాల భూమి.

2వ ప్రతి:- పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం, తుని సబ్-రిజిస్ట్రారులో చేరిన, జల్దాం గ్రామ పంచాయితీకి చెందిన, చాకిరేవులపాలెం గ్రామం తాలూకు జిరాయితీ మెరక సర్వేనెం.17రు దాఖలా య.1.40ట్లులో య.1.10ట్లు లేక 0.445 హెక్టార్లు భూమికి హద్దులు వివరం. **తూర్పు:** రాయవరపు నాగేశ్వరరావు గారు వగైరాల భూమి. **పడమర:** రాయవరపు నాగేశ్వరరావు గారు వగైరాల భూమి. **ఉత్తరం:** చాకిరేవుపాలెం వెళ్ళే రోడ్డు. **దక్షిణం:** రాయవరపు నాగేశ్వరరావు గారు వగైరాల భూమి.

3వ ప్రతి:- పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం, తుని సబ్-రిజిస్ట్రారులో చేరిన, జల్దాం గ్రామ పంచాయితీకి చెందిన, చాకిరేవులపాలెం గ్రామం తాలూకు జిరాయితీ మెరక సర్వేనెం.19/2రు దాఖలా య.0.98ట్లు లేక 0.396 హెక్టార్లు భూమికి హద్దులు వివరం. **తూర్పు:** ఎస్.పైడిపాలటు రాఘవపట్నం వెళ్ళే రోడ్డు. **పడమర:** రాయవరపు నాగేశ్వరరావు గారు వగైరాల భూమి. **ఉత్తరం:** చాకిరేవుపాలెం వెళ్ళే రోడ్డు. **దక్షిణం:** యిందలి 4వ ప్రతి భూమి.

4వ ప్రతి:- పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం, తుని సబ్-రిజిస్ట్రారులో చేరిన, జల్దాం గ్రామ పంచాయితీకి చెందిన, చాకిరేవులపాలెం గ్రామం తాలూకు జిరాయితీ మెరక సర్వేనెం.26రు దాఖలా య.0.75ట్లు లేక 0.303 హెక్టార్లు భూమికి హద్దులు వివరం. **తూర్పు:** ఎస్.పైడిపాలటు రాఘవపట్నం వెళ్ళే రోడ్డు. **పడమర:** సర్వే నెం.27రు దాఖలా రాయవరపు నాగేశ్వరరావు గారు వగైరాల భూమి. **ఉత్తరం:** యిందలి 3వ ప్రతి భూమి. **దక్షిణం:** మాకిరెడ్డి దేవుడమ్మ గారి భూమి. ప్రస్తుతం సైపిరెడ్డి నాగమణి గారి వల్ల దేశెట్టి నాగేశ్వరరావు గారు కొనుగోలు చేయుచున్న భూమి.

సదరు హద్దులు మధ్యస్థమైన వెరశి పై నాలుగు ప్రతులు తాలూకు మొత్తం య.3.13ట్లు లేక 1.267 హెక్టార్లు భూమి, అందుల సర్వం సహా మామూలు మార్గములు, నీటివసరులు, యావత్తు యీజిమెంటు హక్కులతో సర్వం సహా.

పి. రమాకాంత్, శ్రీమతి బి. నాగమణి, అడ్వకేట్స్
కాకినాడ. #64-1ఎ-14, రాజానగర్ కాలనీ, ఎస్. అచ్యుతాపురం,
ది.07-02-2026 కాకినాడ - 533004 సెల్: 9849215992

మధుచరణ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ క్యాడర్ సాధించిన మధుచరణ్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని హ్యాపి చిల్డ్రన్ స్కూల్ కరస్పాండెంటు నకిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు. జె.కొత్తూరు పాఠశాల ఆవరణలో శనివారం గ్రూప్-1 విజేత మధుచరణ్‌ను ఘనంగా సత్కరించారు. మధుచరణ్ మాట్లాడుతూ.. సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలకు సన్నద్ధమవ్వాలని సంకల్పంతో ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుందని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఎంపీటీసీ సభ్యులు మడగల పెదకాపు, నర్సే కృష్ణార్జున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మధుచరణ్‌ను సత్కరిస్తున్న యాజమాన్యం

కోడి పందేల స్థావరంపై దాడి

19 ద్విచక్ర వాహనాలు, రెండు కార్ల స్వాధీనం

గండేపల్లి, న్యూస్‌టుడే: గుట్టుచప్పుడు కాకుండా కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడిచేసి భారీ స్థాయిలో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శివనాగ బాబు తెలిపిన వివరాలివీ.. మల్లేపల్లి గ్రామశివారున పామాయిల్ తోటలో శుక్రవారం రాత్రి రహస్యంగా కోడి పందేలు నిర్వహించారు. సమాచారం అందిన వెంటనే చేసిన దాడిలో రెండు కార్లు, 19 ద్విచక్రవాహనాలను, నలుగురు వ్యక్తులు, నాలుగు కోళ్లు, రూ.10,850 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనాలను సీజ్‌చేసి కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

కోడిపందేల్లో పోలీసులు సీజ్‌చేసిన ద్విచక్రవాహనాలు

అందుబాటులో ఉండండి సారూ..!

గండేపల్లి, న్యూస్‌టుడే: ఓ వైపు సర్వేలు, పన్ను వసూళ్లు, మరోవైపు గ్రామస్థుల సమస్యలు ఇలాంటివన్ని జరుగుతున్నా సచివాలయ ఉద్యోగులు మాత్రం సమయానికి హాజరుకావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గండేపల్లి మండలం జడ్.రాగంపేట సచివాలయంలో సిబ్బంది సమయానికి రావడం లేదని వాపోతున్నారు. శనివారం పదిన్నర గంటలు దాటిన తర్వాత కార్యదర్శి, డిజిటల్, మహిళాపోలీసు మాత్రమే హాజరయ్యారు. గ్రామంలో రీసర్వే జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు కూడా సమయానికి రావడం లేదని వారి కోసం గంటలు, గంటలు వేచి ఉండాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

జడ్.రాగంపేటలో రీసర్వే అధికారుల కోసం వేచిచూస్తున్న రైతులు

లడ్డూ విషయంలో వైకాపా అక్రమాలు

తుని, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో పవిత్రమైన తిరుపతి లడ్డూ విషయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని జనసేన నాయకులు ఆరోపించారు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు నల్లం వాసు, బోణం చినబాబు తదితరులు శనివారం మాట్లాడారు. వారు మాట్లాడుతూ.. కల్తీ నెయ్యితో లడ్డూ తయారుచేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. ఇప్పటికీ చేసిన తప్పు తెలుసుకుని వైకాపా వారు క్షమాపణ వేడుకోకుండా, తిరిగి చంద్రబాబు, పవన్‌లపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో దండెం రామకృష్ణ, అద్దేపల్లి బాలాజీ, బొప్పన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

కోటనందూరు: పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పశువులకు గర్భకోశ పరీక్షల శిబిరాలు నిర్వహిస్తోందని తుని ఏఎంసీ ఛైర్మన్ అంకంరెడ్డి రమేష్ అన్నారు. కేఈ చిన్నాయిపాలెంలో ఏడీ మనోజ్ కుమార్ సమక్షంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 36 ఆవులు, 12 గేదెలకు కోటనందూరు, పి.కొట్టాం పశు వైద్యులు ప్రదీప్, రత్నతేజ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. రైతులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పశు వైద్య సహాయకులు చంద్రశేఖర్, కిరణ్, తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అ వీ ఇ వీ అ న్నీ

కంటి వైద్యశిబిరం

గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో శనివారం ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో కంటివైద్య శిబిరం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మానవ శరీరంలో సున్నితమైన అవయవం కన్ను అని, సమస్యలుంటే వెంటనే వైద్య పరీక్షలతో నయం చేసుకోవాలన్నారు. అంజు ఐకేర్ వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

12న దేశవ్యాప్త సమ్మె

ప్రత్తిపాడు: కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాలపై చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 12 చేపట్టబోయే సమ్మెను జయప్రదం చేయాలని ఏ.ఐ.సి.సి.టి.యూ రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రత్తిపాడులోని శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లిబరేషన్ నాయకులు కరపత్రాన్ని అవిష్కరించారు. కార్యక్రమంలో జె.జనార్దన్, మానుకొండ లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధుల నిర్వహణ

తుని గ్రామీణం: ప్రరాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేసేవిధంగా సిబ్బంది విధులు నిర్వహించాలని ఎంపీడీవో సాయినవీన్ సూచించారు. మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం తుని, తొండంగి మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అక్షర ఆంధ్ర, కుటుంబ సర్వే, పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యానికి అనుగుణంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. డిప్యూటీ ఎంపీడీవో మరిడయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

రమాబాయి అంబేడ్కర్ జయంతి

జగ్గంపేట గ్రామీణం: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సతీమణి రమాబాయి జయంతి జగ్గంపేటలో శనివారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న అంబేడ్కర్ దంపతుల విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్ మాట్లాడారు. వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్, జనసేన నాయకులు మాదారపు వీరబాబు, దాడి చిన్న తదితరులు పాల్గొన్నారు.

రమాబాయి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

ప్రజా ప్రయోజన ప్రకటన

BUDS ACT-2019 అంటే ఏమిటి?

BUDS ACT చాలా శక్తివంతమైనది. భారత ప్రభుత్వ "CERSAI - BUDS REGISTRY" ద్వారా అనుమతి పొందిన ఆర్థిక సంస్థలలో ఉన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. నియంత్రణా అనుమతి లేకుండా పనిచేసే మోసపూరిత డిపాజిట్ పథకాల నుండి పెట్టుబడిదారులను రక్షించడం BUDS చట్టం లక్ష్యం. ఈ చట్టం అటువంటి పథకాల ప్రచారం, నిర్వహణ మరియు అభ్యర్థించడాన్ని ఖచ్చితంగా నిషేధిస్తుంది. మరియు ఉల్లంఘించిన వారిపై కఠినమైన జరిమానాలు విధిస్తుంది. BUDS REGISTRY నుంచి DEPOSIT TAKER ID అనుమతి పొందిన ఆర్థిక సంస్థలలో డిపాజిట్లు సురక్షితమైనవి.

ది అమరావతి మల్టీపర్పస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటి లిమిటెడ్

తమ డిపాజిటర్లకు సెక్యూరిటీ ఇవ్వడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది.

భారత ప్రభుత్వ CERSAI (Central Registry of Securitisation Asset Reconstruction and Security Interest of India) BUDS Registry నుంచి తేది.18-నవంబర్-2025న

BUDS DEPOSIT TAKER ID: DT1759902287520

అనుమతి పొందినది.

సదరు అనుమతి వివరములు భారత ప్రభుత్వం వెబ్‌సైట్: https://www.niyamitnivesh.in/deposite-taker-search-formనందు లభించును.

GSTIN:37AAGAT6958D1Z3 BUDS DEPOSIT TAKER ID: DT1759902287520 LEI : 9845004B4E547A91U343

Amaravathi MMA Co-Operative Society Limited (Quasi Bank)

Regn.No.AMC/DCO/EGDT/2017/12, Dated : 18-08-2017

Regd. Office : Shanta-Devi Nilayam, Velama Kothuru (Vill/PO), Tuni Mandal. Kakinada Dist, Andhara Pradesh Pin:533 401

Website : www.amaravathimmacs.com E-mail : customercareamaravathimmacs@gmail.com

Velama Kothuru Colony	Tuni	K.Perumallapuram	Kotananduru	Vizianagaram	Visakhapatnam
Cell: 9494866565	Cell: 898 521 1234	Cell: 78427 05503	Cell: 9347341023	Cell: 7386122321	Cell: 9966886363

(c) eenadu

ఈనాడు కర్ణాటక

సేవలకు వందనం

గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న ఎన్‌సీసీ, సైనిక విభాగాల సాహసికులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం బెంగళూరులో అభినందించారు. బెంగళూరు, బెళగావి, తదితర ప్రాంతాల నుంచి ఎంపికచేసిన సైనికులు, కేడెట్లు విన్యాసాలు దిల్లీ వీధులను మురిపించడం గర్వకారణమని మెచ్చుకున్నారు. దిల్లీ వెళ్లి వచ్చిన బృందాల సభ్యులు విధానసౌధ ముంగిటకు విచ్చేసిన సమయంలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి.
- న్యూస్‌టుడే, బెంగళూరు

పతంగ విన్యాసం

హుబ్బళ్లి- ధార్వాడ గాలిపటాల వేడుక శనివారం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి, విధానపరిషత్ ఛైర్మన్ బసవరాజ హొరట్టి తదితరులు వివిధ రకాల గాలిపటాలను ఎగురవేసే వేడుకలు ప్రారంభిస్తున్న దృశ్యం - న్యూస్‌టుడే, హుబ్బళ్లి

రాజధానిలో

ఆధిపత్య సాధనే లక్ష్యం

కమలనాథుల దూకుడు

ఈనాడు, బెంగళూరు: కీలక రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలకన్నా ముందు.. భాజపా కన్నడ నాట మరోసారి సమరానికి సన్నద్ధమైంది. బెంగళూరు నగర పాలికె ఎన్నికల్లో సత్తాచాటి సిద్ధరామయ్య సర్కారుకు గట్టి సవాల్ విసరాలనేది కేసరికి ఎత్తుగడ. 2023 విధానసభ ఎన్నికల్లో ఏడు పదులు దాటని స్థానాలు, ఆపై లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి 17 స్థానాలతో గెలిచిన భాజపా ఈ రెండేళ్లలో అంతగా ప్రభావం చూపించలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర బాధ్యతలు చేపట్టినా పార్టీపై పట్టు సాధించింది అంతంతే. సీనియర్ల సహకారం లేకున్నా తండ్రి యడియూరప్ప చాటున ఆధిపత్యం నుంచి అంద దండలు దూరం ఉన్నాయి. ఇక విపక్ష నేత ఆర్. అశోక్ విధానసభ సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలువరించే ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చినట్లే కనిపించడం. సీనియర్లు సునీల్ కుమార్, సురేశ్ కుమార్, అరగజ్ఞానేంద్ర, అశ్వత్థనారాయణ సభలో గొంతు కలుపుతూ అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. వీరికి ఎన్‌డీఏ భాగస్వామి జేడీఎస్ నుంచి సహకారం ఉన్నా లేనట్లే. తమ ఉనికిని చాటుకునేందుకు జీబీఏ ఎన్నికలను వేదికగా మార్చుకునేందుకు కమలదళం సిద్ధమవుతోంది.

ఇలా మొదలుపెట్టి..

గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) ఏర్పాటైన తర్వాత తొలిసారి నిర్వహించే ఎన్నికలకు గట్టిగా నాలుగు నెలల సమయమే ఉంది. సుప్రీం కోర్టు జూన్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పార్టీల్లో కదలిక మొదలైంది. కాంగ్రెస్ ఎలాగూ అధికారంలో ఉండగా పెద్దగా ఆందోళన అవసరం లేదు. భాజపా రాజకీయ పునరుద్ధరణ కీలకంగా మారింది. ఇందు కోసమే తమకు పట్టున్న బెంగళూరు నుంచే రాజకీయ పునాదులు గట్టిపరచుకోవాలని చూస్తోంది. బెంగళూరు నగరంలో భాజపాకు తిరుగులేని ఆధిపత్యం ఉంది. 2015లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండగానే బీబీఎంపీ ఎన్నికల్లో 198 కార్పొరేషన్లలో 100 చేజిక్కించుకుంది. ఆపై 2023 విధానసభ ఎన్నికల్లోనూ రాష్ట్రమంతటా కాంగ్రెస్ విజృంభించినా బెంగళూరు నగరంలో భాజపా 28 స్థానాలకు గాను 16 చోట్ల సత్తా చాటింది. మరుసటి ఏడాదిలో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో ఉన్న నాలుగు స్థానాల్లో మూడింటిని సొంతం, ఓ చోట(బెంగళూరు గ్రామీణ) ఎన్‌డీఏ అభ్యర్థి డాక్టర్ మంజునాథ్ ద్వారా సంపూర్ణ ఆధిక్యతను చాటుకుంది. ఇలా బెంగళూరులో తనకున్న రాజకీయ పట్టును మరింత బిగించి 2028 ఎన్నికల్లోనే కాదు. . మధ్యలో గ్రామ, తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పుంజుకోవాలని చూస్తోంది.

నగరంలో పట్టు ఇదీ..

ఎన్నికలు	మొత్తం స్థానాలు	భాజపా
బీబీఎంపీ (2015)	198	100
విధానసభ (2023)	28	16
లోక్‌సభ (2024) (ఎన్‌డీఏతో కలిపి..)	4	4

కీలక అడుగులు: బెంగళూరుకు విచ్చేసిన రామ్‌మాధవ్‌కు స్వాగతం పలుకుతున్న భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర తదితరులు

రంగంలోకి రామ్‌మాధవ్..

బెంగళూరు రాజకీయాలపై అవగాహన, అంతుచిక్కని వ్యూహాలతో ఎన్నికల ఫలితాలను మార్చగలరన్న పేరున్న ఆర్‌ఎస్‌ఎస్ నేత రామ్ మాధవ్‌కు పార్టీ అధిష్ఠానం జీబీఏ బాధ్యతలు అప్పగించింది. ఆయన రాకతో పార్టీలో ఉత్సాహం రెట్టింపైంది. 2014-2020 మధ్య కాలంలో భాజపా ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్‌మాధవ్ జమ్మూ-కశ్మీర్‌తో పాటు అస్సాంలో పార్టీ ఘన విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో 2019లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి కూలిపోయి.. భాజపాకు అధికారం దక్కిన సమయంలోనూ రామ్‌మాధవ్ వ్యూహాలు కీలకభూమిక పోషించినట్లు అధిష్ఠానం విశ్వసించింది. ఆ నమ్మకంతోనే జీబీఏ ఎన్నికలకు రామ్‌మాధవ్‌ను ఇన్‌ఛార్జిగా నియమించింది. శనివారం ఆయన ఆధ్వర్యంలో జీబీఏ ఎన్నికల కసరత్తు సమావేశం కూడా నిర్వహించారు.

పెద్దల కన్ను..

2028 విధానసభ ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే బెంగళూరు పాలన యంత్రాంగాన్ని అందిపుచ్చుకోవటం ఏ పార్టీకైనా అనివార్యమే. రాష్ట్ర శాసనసభ స్థానాల్లో 12.57 శాతం, రాష్ట్ర ఆదాయంలో 25 శాతం బెంగళూరు నుంచే సమకూరుతోంది. ఈ నగరంలో సాధించే దక్షిణ అది 2028 ఎన్నికల సమయానికి ఆదాయాన్ని సమకూర్చుకునే వనరుగా మారనుంది. దక్షిణ భారత రాష్ట్రాల రాజధానులను గుప్పిట్లో పెట్టుకునేందుకు అధిష్ఠానం దృష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆదేశంతో కొత్త నాయకుడు నితిన్ నబీన్ కర్ణాటక రాజధాని బెంగళూరు విజయంతో తన నాయకత్వ పటిమను చాటుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ కారణంగా పార్టీ రాజకీయాల నుంచి వైదొలగిన రామ్‌మాధవ్‌ను తిరిగి రప్పించి బెంగళూరు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ముగిసిన విధానసభ సమావేశాల్లో భాజపా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గవర్నర్ ప్రసంగం మొదలు అబ్కారీ శాఖ అక్రమాలు, శాంతిభద్రతలు, శివలింగేగౌడపై విమర్శల దాడి.. ఇవన్నీ రామ్‌మాధవ్ వ్యూహాల ఆచరణలో భాగమేనని పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రభుత్వ వైఫల్యాన్ని మరింతగా ఎండగట్టి, ఆర్థికంగా సర్కారు ఎదుర్కొనే సమస్యలను మరింతంగా ప్రచారం చేయాలని కమల శ్రేణులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఉత్సాహంతోనే జీబీఏ ఎన్నికలకు వెళ్లాలన్నది వారి ఎత్తుగడగా తెలుస్తోంది.

సీఎం పీఠం అభిమానుల కోరిక!

మంగళూరు, న్యూస్‌టుడే : 'తాను ముఖ్యమంత్రిని కావాలని రాష్ట్ర ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అన్నింటికీ కాలమే బదులిస్తుంది' అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. మంగళూరులో తనను కలుసుకున్న విలేకరులతో డీకే శనివారం మాట్లాడారు. దళిత సంఘాల నాయకులు పరమేశ్వర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కదా అని ఆయనను ప్రశ్నించినప్పుడు అలా కోరుకోవడంలో తప్పేముందని తిరిగి ప్రశ్నించారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా అన్నింటికీ కాలమే బదులిస్తుందని అన్నారు. పుత్తూరులో కాంగ్రెస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ కుమార్ రై మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన శివకుమార్, ఆరు నెలల అనంతరం ముఖ్యమంత్రిగా వచ్చి ఈ భవనాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నానని సభా వేదికపై వ్యాఖ్యానించారు.

● మరో వైపు హాసనలో తల్లిహాళ సంస్థానంలో విశ్వ కాలజ్ఞాన శివయోగి అనే ఆధ్యాత్మికవేత్త హాసనాంబ ఆలయంలో నిర్వహించిన 108 శ్రీదేవి పురాణ పఠనం, హోమం, ధర్మసభ కార్యక్రమాల్లో మాట్లాడుతూ హాసనకు చెందిన వ్యక్తి రానున్న రోజుల్లో ప్రధాని లేదా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

డీకే- సిద్ధు మధ్య తరగని అంతరం

● ఎమ్మెల్సీ యతీంద్ర నాకు అధిష్ఠానం అని డీకే చేసిన వ్యాఖ్యలకు యతీంద్ర బదులిస్తూ తాను చేసిన వ్యాఖ్యలకు పాత్రికేయులు విపరీతార్థం తీశారని చెప్పారు. ఏ నిర్ణయం అయినా పార్టీ అధిష్ఠానం తీసుకుంటుందని, ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి ఇప్పటి వరకు చర్చ జరగలేదని మైసూరులో శనివారం స్పందించారు.

● శివకుమార్ కోసం ప్రాణం ఇచ్చేందుకు 50 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెన్నగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ శివగంగ వ్యాఖ్యానించారు. అధికార మార్పిడి ఒప్పందం జరిగిందని, దానికి అనుగుణంగా శివకుమార్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలను అప్పగించేందుకు హైకమాండ్ చర్యలు తీసుకోవాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

అనుమానిత తీవ్రవాది అనారోగ్యంతో మృతి

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే : పరప్పన అగ్రహార కారాగారంలో విచారణ ఖైదీగా ఉంటూ, విక్టోరియా ఆసుపత్రిలో చేరిన సాధిక్ పాషా (47) అనే అనుమానిత తీవ్రవాది చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధ రాత్రి మరణించాడు. సుద్దగుంటపాళ్య ఠాణా పోలీసులు 2020లో పాషాతో కలిపి ఆరుగురిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి కారాగారంలోనే ఉంటున్న అతను గత ఆరు నెలల నుంచి అధిక మధుమేహం, లోబీపీతో పాటు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజులుగా అతనికి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స ఇప్పించారు.

భారీగా గంజాయి జప్తు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.2.97 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారుల సహాయంతో పోలీసులు జప్తు చేసుకున్నారు. పుకెట్, మలేసియా నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల లగేజీలో మొత్తం 8.5 కిలోల మాదక ద్రవ్యం ఉన్నట్లు గుర్తించారు. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

జప్తు చేసుకున్న మాదక ద్రవ్యాలు

వికసిత భారత్ సాధనే కర్తవ్యం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : వికసిత భారత్- 2047ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో స్థానిక నాయకులతో కలిసి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఉత్పాదన, ఆవిష్కరణ, అంకుర పరిశ్రమలు, సెమీకండక్టర్ల తయారీ, ఉపాధి అవకాశాలను పెంచడాన్ని ప్రోత్సహించేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించారని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి, భారీ స్థాయిలో దుస్తుల తయారీకి కర్ణాటకలో చక్కని అవకాశాలు ఉన్నాయని వివరించారు. కర్ణాటకలోని రైల్వే పథకాలకు రూ.7748 కోట్లు కేటాయించామని తెలిపారు. తమది గరీబీ హఠావో నినాదం కేవలం ప్రచారానికి మాత్రమే కాదని, ఆచరణలో చేసి చూపిస్తున్నామని ప్రకటించారు.

విలేకరులతో మాట్లాడుతున్న అశ్విని వైష్ణవ్

బూత్ స్థాయిలో ప్రణాళిక

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : గ్రేటర్ బెంగళూరు ప్రాధికార, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు కమలనాథులు సన్నాహాల్లో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో శనివారం వరుస సమావేశాలు ప్రారంభమయ్యాయి. జీబీఏ వ్యవహారాల బాధ్యునిగా నియమితులైన పార్టీ జాతీయ నేత రామ్ మాధవ్, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర, విపక్ష నేతలు అశోక్, చలువాది నారాయణ స్వామి, జాతీయ నాయకులు సతీశ్ పూనియా, సంజయ్ ఉపాధ్యాయలతో ఎంపీలు, ఎమ్మెల్యేలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులను ఉద్దేశించి విజయేంద్ర మాట్లాడారు. జీబీఏ పరిధిలో బూత్ స్థాయిలో ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. పార్టీకి సేవలు అందిస్తున్న కార్యకర్తలను పోటీకి ఎంపిక చేసేందుకు అందరి సూచనలు, సలహాలు అవసరమని చెప్పారు. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని గౌరవించి, కార్యాచరణ చేపడితే బెంగళూరు జీబీఏ పరిధిలోకి ఐదు పాలికలను కైవశం చేసుకోవచ్చని నేతలకు సూచించారు. వార్డు స్థాయిలో వరుస సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రం జారీ చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేసే బాధ్యతలను ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకోవాలని రామ్ మాధవ్ కోరారు.

వేదికపై యడియూరప్ప, విజయేంద్ర, రామ్ మాధవ్ తదితరులు

జోర్.. జోర్సే

కరావళి ప్రాంతంలో కంబళ పోటీలు ప్రజలను ఉర్రూతలూగిస్తున్నాయి. రేవు నగరి మంగళూరు సమీప ఐకలబావి గ్రామంలో జోడు దున్నల పరుగు పందెం తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన ఓ ఘట్టం ఇదీ - న్యూస్‌టుడే, మంగళూరు

జ్యోతిషం మాటున దౌర్జన్యాలు

కమలాకర్ భట్ దారుణాలు

కార్వార, న్యూస్‌టుడే : తాను ప్రేమించిన గృహిణి సుచిత్ర మరిదిని హత్య చేయించిన కేసులో అరెస్టయి కారాగారం చేరిన ప్రముఖ జ్యోతిషుడు కమలాకర్ భట్ వ్యవహారం అనేకానేక మలుపులు తిరుగుతోంది. జ్యోతిషం మాటున ఆయన చేసిన నేరాలు, ఘోరాలు, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గోశాల నిర్వహణ పేరిట భూఆక్రమణ, సుచిత్ర ప్రేమ మాటున నేరాలను దర్యాప్తు అధికారులు గుర్తించారు. 2005కు ముందు ఆయన మరమరాలు విక్రయించుకునేవాడు. ఉన్నట్లుండి శివమొగ్గ సమీపంలోని ఊరు విడిచి కేరళకు వెళ్లి జ్యోతిషం నేర్చుకుని వచ్చాడు. ఆ తర్వాత బెంగళూరులో ఓ వెలుగు వెలిగాడు. ప్రతి జిల్లాలోనూ అతను కొందరు దళారులను నియమించుకున్నాడు. బెంగళూరులో తమకు తెలిసిన జ్యోతిషుడు ఉన్నాడని, అతని వద్దకు వెళితే మీ సమస్యకు పరిష్కారం చూపుతారని ఆ దళారులు స్థానికులను నమ్మించేవారు. సుచిత్ర ఇలానే కమలాకర భట్ వద్దకు జ్యోతిషాన్ని నమ్మే వారిని పంపించేది. ఆ పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి కారణమైంది. ఆమెను వివాహం చేసుకునేందుకు కుమార్తెలు, భర్త మహేశ్ నాయక్ అడ్డుగా ఉన్నారని రౌడీషీటర్లు మైఫోజ్, ఫైజల్, ఇర్ఫాన్‌ల సహాయం తీసుకుని దాడి చేయించాడని పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో మహేశ్ సోదరుడు వసంత నాయక్ తీవ్రంగా గాయపడి మరణించడంతో సిద్ధాపుర ఠాణా పోలీసులు నిందితులను అరెస్టు చేసి కారాగారానికి పంపించిన విషయం తెలిసిందే.

ప్రాచి.. ఇకలేదు

ఇజ్రాయెల్ దేశం నుంచి రప్పించగా.. రాచనగరి మైసూరులోని చామరాజేంద్ర జంతు ప్రదర్శన శాలలో చక్కగా ఎదిగిన జిరాఫీ.. 'ప్రాచి' (ఈ చిత్రంలో పెద్ద జంతువు) శనివారం కన్నుమూసింది. దీనికి ఆరు బుల్లి జిరాఫీలున్నాయి. అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
- న్యూస్‌టుడే, మైసూరు

అప్పణ్ణ హెగ్డే కన్నుమూత

ఉడుపి, న్యూస్‌టుడే : సీనియరు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బన్నూరు అప్పణ్ణ హెగ్డే (90) కన్నుమూశారు. వయోసహజ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఆయనను చికిత్స కోసం ఉడుపిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కొద్ది రోజుల కిందట చేర్పించారు. చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు ప్రకటించారు. జనతా పార్టీ నుంచి 1988-94 మధ్యలో బైందూరు అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాలూకా కో-ఆపరేటివ్ మార్కెట్ సొసైటీ, భూ అభివృద్ధి బ్యాంకు, బన్నూరు సేవా సహకార సంఘం, మహాలింగేశ్వర దేవాలయం, కొల్లూరు మూకాంబిక ఆలయాలకు వివిధ హోదాల్లో సేవలందించారు.

మోతి వీరణ్ణ తుదిశ్వాస

దావణగెరె, న్యూస్‌టుడే : దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే మోతి వీరణ్ణ (90) శనివారం ఉదయం కన్నుమూశారు. దావణగెరె నుంచి 1989లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నగరదేవత దుర్గాంబికా ఆలయం ధర్మాధికారిగానూ సేవలు అందించారు. హదడి రోడ్డులోని యజమాన్ మోతి దొడ్డప్ప ట్రస్టు ఆవరణలో శనివారం సాయంత్రం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

వెంటాడిన పాప భీతి

బిహార్లో కన్నడిగుల ఆత్మహత్యల వెనుక కారణాలివిగో

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తుమకూరు జిల్లా గుబ్బికి చెందిన జీఆర్ సుమంగళ (78), ఆమె కుమారుడు జీఆర్ నాగప్రసాద్ (50), కుమార్తెలు జీఆర్ శిల్ప (48), జీబీ శ్రుతి (43) బిహార్‌లో ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ వ్యవహారాలే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. కర్ణాటక నుంచి బిహారులోని బౌద్ధారామం రాజ్‌గిరికి వెళ్లి, గదిని అద్దెకు తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కొద్ది నెలల కిందటే ఫ్రీ ఫైర్ గేమ్‌కు అలవాటుపడిన అమోఘ కీర్తి అనే బాలుడ్ని అతని మేనమామ జీఆర్ నాగప్రసాద్ హత్య చేశాడని సమాచారం. దీనికి సంబంధించి సోలదేవనహళ్లి ఠాణాలో కేసు నమోదైంది. కారాగారం నుంచి బెయిలుపై బయటకు వచ్చినప్పటి నుంచి నాగప్రసాద్, ఇతర కుటుంబ సభ్యుల్లో వేదన ఎక్కువైంది. పాపకర్మ వెంటాడడంతో వారంతా దేశంలోని వివిధ ఆలయాలకు వెళ్లి పూజలు చేయించుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో రాజ్‌గిరిలో మొదట నిద్రమాత్రలను పెద్ద మొత్తంలో తీసుకుని అనంతరం ఉరి వేసుకున్నట్లు గుర్తించారు.

ఉడాన్ ఊతంగా నాడి పట్టారు!

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : పుష్కరం కిందట అమలులోకి వచ్చిన ఉడాన్ పథకం ద్వారా వెనుకబడిన వర్గాలకు చెందిన 1200 మంది ఎంబీబీఎస్, 800 మందికి పైగా నర్సింగ్ విద్యార్థులు భారతీయ వైద్య రంగంలోకి అడుగుపెట్టారని నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి వెల్లడించారు. ఈ మూడేళ్లలో 36 మంది ఎయిమ్స్‌లో, 360 మంది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చేరారని గుర్తు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ప్రతిభావంత విద్యార్థులను వైద్యం, నర్సింగ్, పారామెడికల్ విద్యను పొందేందుకు అనువుగా తాము ఉడాన్ పథకాన్ని 12 ఏళ్ల కిందటే ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ పథకం కింద శిక్షణ పూర్తి చేసుకుని వైద్య వృత్తిలో అడుగుపెడుతున్న ఆరోగ్య సంరక్షణకులతో కలిసి శనివారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత్‌లో ప్రతి 811 మందికి సగటున ఒక వైద్యుడు ఉండగా, కొన్ని రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2700 మందికి ఒక వైద్యుడు ఉన్నట్లు గుర్తు చేశారు. ఈ పథకాన్ని ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించామని చెప్పారు. పథకం లబ్ధిదారులు, నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులతో డాక్టర్ దేవిశెట్టి ఇదే సందర్భంలో ముఖాముఖి మాట్లాడారు.

ఆరోగ్య సంరక్షకులతో డాక్టర్ దేవిశెట్టి

అవసరాలు తీర్చే పొదుపు మంత్ర!

యశ్వంతపుర, న్యూస్‌టుడే : ప్రజలు దాచుకునే పొదుపు మొత్తాలకు మైసూరు సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) ఉపకారిగా వ్యవహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. విధానసౌధలో ఆ సంస్థ విస్తరణ కార్యక్రమాల ప్రారంభ వేదికపై ఆయన పాల్గొని ప్రసంగించారు. పొదుపు మంత్రం ఎంతో కీలకమని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తుందని వివరించారు. మహిళ కోసం ప్రభుత్వం ఇప్పటికే శక్తి, గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి, అన్నభాగ్య గ్యారంటీ పథకాలను అమలులోకి తెచ్చినట్లు వివరించారు. అనధికార చీట్స్ పేరుతో మోసపోరాదని ప్రజలకు హితవు పలికారు. ఎంఎస్ఐఎల్ ప్రస్తుతం రూ.500 కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించి.. దాన్ని రూ.10 వేల కోట్లకు పెంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మంత్రి ఎంబీ పాటిల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలినీ రజనీశ్ తదితరులు పాల్గొన్నారు.

సిద్ధరామయ్యకు శ్రీవారి విగ్రహాన్ని అందిస్తున్న మంత్రి ఎంబీ పాటిల్ తదితరులు

ప్రియాంకను వంచించిన మోసగాడి అరెస్టు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : నటి ప్రియాంక ఉపేంద్ర నుంచి రూ.1.5 లక్షల నగదును దోచుకున్న వికాస్ కుమార్ అనే వ్యక్తిని సదాశివనగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబరులో ఆమె వాట్సప్ ఖాతాను హ్యాక్ చేసి నిందితుడు నగదు దోచుకున్నాడు. ఈ కేసులో ఇప్పటికే కొందరు అనుమానితులను పోలీసులు విచారణ చేశారు. బిహారుకు చెందిన నిందితుడ్ని అరెస్టు చేసి, నగరానికి తీసుకువచ్చి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9121167525
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 9945050116

(c) eenadu

మిరప మెరవాల.. రైతు మురవాల!

- రూ.37.63కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్
- బయో-సెంటర్, ప్రయోగశాలతో లాభాలు

బళ్లారి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే బళ్లారి జిల్లాలో తుంగభద్ర ఆయకట్టు కింద అత్యధిక విస్తీర్ణంలో మిరపను పండిస్తున్నారు. బళ్లారి నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎండు మిరపకు మద్దతు ధర లేక పోవడంతో రైతులు నష్టపోతున్నారు. రైతులు పండించిన మిరపను ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తే లాభదాయంగా ఉంటుంది. పలువురికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా పాలనాధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నగరంలో చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్‌కు కర్ణాటక గని పరిసర పునశ్చేతన మండలి (కె.ఎం.ఇ.ఆర్.సి) నిధుల్లో రూ.37.63 కోట్లకు ఆమోదముద్ర వేసింది. దీనిపై పలువురు వ్యాపారులతో పాటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవనశాఖ రూపొందించిన ప్రతిపాదన ప్రస్తుతం కె.ఎం.ఇ.ఆర్.సి ఆమోదంతో తుది రూపం ఇచ్చే ప్రక్రియలో ఉంది. ఈ యూనిట్ ఏడాది నుంచి మూడేళ్ల కాలంలో పూర్తి చేయాల్సి ఉంది.

- గనుల తవ్వకాలు కారణంగా పంట దిగుబడి తగ్గిపోయిన గ్రామాల్లో నేల పోషణను మెరుగుపరచడం, పర్యావరణ సమతుల్యతను సాధించడం బయో-సెంటర్ ప్రధాన లక్ష్యం.
- బయో-సెంటర్‌లో ప్రయోగశాలలు, ఉత్పత్తి యూనిట్లు, శిక్షణ కేంద్రం, నిల్వ మౌలిక సదుపాయాలు, నేల, నీరు, ఆకులు విశ్లేషణ ప్రయోగశాల బయో-ఎరువులు, బయో-నియంత్రణ ఏజెంట్ల తయారీ యూనిట్ ఉంటాయి. .
- రైతులు, మహిళలు, గ్రామీణ యువతలో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహించడానికి సంవత్సరానికి 8 టన్నులు సామర్థ్యంతో పుట్టగొడుగుల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు కానుంది.

విలువ జోడింపు

మిరపకాయల పంటకోత తర్వాత నష్టాలను అరికట్టడానికి, మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించడానికి కె.ఎం.ఇ.ఆర్.సి మిరపకాయ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇందులో మిరపకాయల ఘాటు, కారం, (ఒలియోరెసిన్) వెలికితీత, ప్రాసెసింగ్ కోసం ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ యూనిట్ ద్వారా బళ్లారి మిరపకాయలకు మరింత విలువ పెరగనుంది.

బళ్లారిలో రైతులు పండించిన ఎండు మిరప

అనుకూలంగా ఉంది

చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ రైతులకు లాభదాయకంగా ఉంటుంది. మట్టి, నీరు పరిశీలనతో పాటు ఉద్యానవన పంటలు సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారు. బళ్లారిలో ఉద్యోగాలు సృష్టి, వాణిజ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
-కె.నాగేంద్ర ప్రసాద్, జిల్లా పాలనాధికారి

ఆకట్టుకున్న ప్రతిభా కళోత్సవం

బాలికల జానపద నృత్య విన్యాసం

కారటగి, న్యూస్‌టుడే: కారటగి కర్ణాటక పబ్లిక్ పాఠశాల మైదానంలోని సిద్ధేశ్వర రంగ మందిరం ఆవరణలో శనివారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ప్రతిభా కారంజి కళోత్సవం ఆకట్టుకుంది. జడ్పీ సీఈవో వర్ణిత్ నేగి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు తమ కంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పురసభ అధ్యక్షుడు మంజునాథ మేగూరు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ప్రతిభా పోటీలు దోహద పడతాయన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర గౌడ మాట్లాడారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి 1,150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. యక్షగాన ప్రదర్శన, జానపద గీతాలు, భరత నాట్యం, కోలాటం, రంగోలి, వేషధారణ, ఛాయాచిత్ర ప్రదర్శన, సంగీతం, సాహిత్యం తదితర ప్రదర్శనలు జరిగాయి. ప్రభుత్వ పంచ గ్యారంటీ పథకాల అనుష్టాన సమితి జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, తాలూకా అధ్యక్షుడు దేవరాజ్ బావికట్టె, తహసీల్దార్ కుమార స్వామి, కన్నడ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు శరణేగౌడ పోలీస్ పాటిల్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు హనుమంతప్ప తొండిహాళ, శివశంకర కల్మఠ, శంషాద్ బేగం, క్షేత్ర విద్యాశాఖ అధికారి నటేశ్, ఉపాధ్యాయ సంఘం నాయకులు, పురసభ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

సాగునీరు అందించాలని రైతుల ధర్నా


ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘం నేతలు, మహిళలు

చెళ్లకెర(చిత్రదుర్గ), న్యూస్‌టుడే: హిరియూరు తాలూకా కల్లవళ్లి, ధర్మపురం, ఐమంగళ తదితర 17 గ్రామాల చెరువులకు సాగునీరు అందించాలని రైతు సంఘం నేతలు, మహిళలు ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హిరియూరులో రైతు సంఘం నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. తాలూకాలోని అన్ని చెరువులకు సాగునీరు అందించాలని ఒత్తిడి చేశారు. జిల్లా బాధ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ శ్రద్ధ తీసుకొని తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ధర్నాలో తాలూకా సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, కార్యదర్శి సిద్దరామణ్ణ, నేతలు సజ్జీవప్ప, దేవరాజ్, రమేశ్, బ్రాహ్మణియప్ప, గీతమ్మ, నరసమ్మ, చాయమ్మ, సిద్దమ్మ, సంజీవమ్మ తదితరులు పాల్గొన్నారు.

విహారం.. సాగరమంత విశాలం!

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అటు చూస్తే సముద్రుడు.. ఇటు చూస్తే పడమటి కనుమల పాదప్రాంత అందాలు.. వెరసి పోటు జలాల సౌందర్యం! ప్రకృతి అందాల మధ్య తులతూగే తీర ప్రాంత విహారానికి వారంతంలో ఇష్టపడని వారెవరు! మంగళూరు నుంచి కార్వార వరకు సముద్ర తీరం పొడవునా అనేకానేక విహార వలయాలు విస్తరించినా.. కుందాపుర సమీపంలో కాండ్ల వనాల్లో సందడి ప్రత్యేకతలు ఎన్నెన్నో. అనేక చిన్న, పెద్ద నదులు సముద్రంలో కలిసే చోట కాసేపు సేద దీరాలని, పర్యటించాలని యువత కోరుకుంటోంది. ఈవారం రోజుల్లో ఒకటి రెండు సెలవులు అదనంగా కలిసివావడం, మహా శివరాత్రి పండగ నేపథ్యంలో చిన్నారులతో కలిసి పోటు జలాల వేదికల్లో విశ్రమించడానికి అనువైన యాత్రీవిహార గడులను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. సముద్ర వెనుక జలాలు ఎక్కువగా పరుచుకునే ప్రదేశాల్ని జల పర్యాటక కేంద్రాలుగా మారాయి. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పర్యాటక శాఖ వసతులను విస్తరించి దేశ, విదేశీయులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కుందాపుర కాండ్ల వన పరిసరాలన్నీ పడవ విహారానికి అనువుగా మారడంతో వాటిని నడిపేవారికి ఉపాధి బాగా పెరిగింది. కుందాపుర, ఉడుపి పరిసరాల్లోని చిన్న, పెద్ద జలాశయాలనే ఆలంబనగా చేసుకుని పలువురు యువకులు పడవలు నడుపుతున్నారు.

ఓ నదీమతల్లి సముద్రంలో కలిసేముందు.. కనువిందు

కాండ్ల వనాల మధ్య నడకకు ఉపకరించే ఓ కొయ్య వంతెన

కుందాపుర సమీపాన కాండ్ల వన సౌందర్యం.. వర్ణనాతీతం!

- సముద్రం- నది కలిసే చోట ప్రవాహం నెమ్మదిస్తుంది. అలాంటి ఆరేడు చోట్ల పడవల 'కయాకింగ్' ఆకట్టుకునే అంశం. పర్యాటకులకే చిరు పడవలను అప్పగించి, నడపడానికి శిక్షణ పరుస్తారు. కొద్దిసేపు శిక్షణ అనంతరం పడవలను అప్పగించి, వెంట ఉంటారు. అవసరమైన రక్షణ చర్యలు తీసుకుని సాగించే ఈ చిరు పడవల పయనం.. సాహస పర్యాటకులకూ 'పేరొం'దింది. వానకాలం, చలికాలం తరిగిపోయిన క్రమంలో కయాకింగ్ సంబరాలు జోరందుకుంటున్నాయి.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER
Start Digital marketing, Mobile-Mkting, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. investmt: 5L-15L. ✆ 9908981484

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్ల వరకు
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షల హోమ్ లోన్ సబ్సిడీ పొందండి
MSME Working Capital
First 100 Customers 0% Processing Fee For Home Loan Customers
9390115506
9390115507
BHARAT BANK

REAL ESTATE
గుంటూరు సిటీ, ... JKC రోడ్డు, IRR, ... ✆ 93999 55545.

FLAT FOR SALE
3BHK Flat For Sale (Ready to move) In DSR Highland Greenz Size: 1422sft Chikkanayaka halli, Bangalore, karnataka, 560035. For more details contact owner Praveen: 7075826929.

HOUSE FOR SALE
G+2 Independent residential cum commercial House. Ward 100- 3rd Block, 3rd Stage. Basaveswara Nagar, 18"x54" Size. Ph: 9246547670, 9885142641

PLOT FOR SALE
BDA Plot for Sale in HSR 133.33 Sq.yds (Gajas) 20th Cross Road, Sector-VII, HSR Layout, Bengaluru, 560102. For More Details Owner Contact Praveen: 7075826929.

WANTED
Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

JOBS
Hyd ... ✆ 9866252220
... 39662, 89776 39663
... సంప్ర: 6303299545, 9642817525
SLRT ... ✆ 9248193949 Email: slrthyd@gmail.com
Hyd ... UPSC ... M/F ... 8105011213, 776006

ENGINEERING
We Are Hiring - Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS
... ✆ 91901 19768

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ప్రచురించే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రకటనలకు సంబంధించి విచారణ చేసుకోవాల్సిన బాధ్యత పాఠకులదే. ప్రకటనదారులు చేసే మోసాలకు ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు.

బదిలీ అయినా ఆమే బాస్

దస్త్రాల విషయమై మౌఖిక ఆదేశాలిచ్చిన వర్తికా కటియార్

పోలీసు అధికారి వర్తికా కటియార్

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి పోలీస్ విభాగానికి చెందిన ఐపీఎస్ అధికారిణి వర్తికా కటియార్ నగరంలో అల్లర్లు, కాల్పులు, మర్డర్ల నివారణలో విఫలమయ్యారని ఆరోపణలతో బదిలీ అయ్యారు. ఆ తర్వాత కూడా ఆమె కింది స్థాయి అధికారులకు ఫోన్ చేసి ఫైళ్లకు సంబంధించిన మౌఖిక సూచనలు ఇచ్చినట్లు సమాచారం.. దీనికి సంబంధించిన వీడియో, పత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 4న బళ్లారి పోలీస్ విభాగం పరిపాలనాధికారి జనసాధారణ్ వాట్సాప్ కాల్ చేసిన ఆమె...నా బదిలీ విషయం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(సీఏటీ)లో ఉంది. ప్రస్తుతం ఉన్న అధికారికి ఎలాంటి ముఖ్యమైన ఫైళ్లు ఇవ్వకూడదు. మీరు అలాంటివి డైరెక్ట్ చేస్తే మిమ్మల్ని సీఏటీ కూడా ప్రతివాదిగా చేస్తానంటూ హెచ్చరించారని తెలిసింది. జనవరి 1న బళ్లారి అల్లర్ల తర్వాత బళ్లారి పోలీస్ శాఖలో భారీ మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం జోన్ డీఐజీపీగా ఉన్న వర్తికా కటియార్‌ను జనవరి 7న బదిలీ చేసింది. అయితే బదిలీని సవాలు చేస్తూ ఆమె సీఏటీకి అప్పీల్ చేశారు. బెంగళూరు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(డీసీఆర్ఈ) బాధ్యతలు తీసుకోకుండా (పోస్ట్ చేయకుండా) సెలవుపై బళ్లారిలోనే ఉంటున్నారు. ఆమె నివాసం వద్ద పోలీస్ భద్రత కూడా కనిపిస్తోంది.

రుణం చెల్లించకుంటే క్రిమినల్ కేసులా?

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : బ్యాంకులో తీసుకున్న రుణానికి మూడు నెలలు వరుసగా కిస్తీ చెల్లించని వ్యక్తిపై క్రిమినల్ కేసు ఎలా దాఖలు చేస్తారని జస్టిస్ ఎం.నాగప్రసన్న ప్రశ్నించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసు రద్దు చేయాలని కోరుతూ మంగళూరులోని కంకనాడి నివాసి మహ్మద్ రఫాన్ (38) వేసుకున్న అర్జీని న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.

వైభవంగా రుద్రాభిషేకం

స్వామికి తులాభారం చేస్తున్న భక్తులు

బళ్లారి, న్యూస్‌టుడే: దూరాలోచ్చాటక దూరంగా ఉంటూ... ఆదర్శ జీవనం సాగించడానికి శివమాల గొప్ప వరమని ఎమ్మిగనూరు వామదేవ శివాచార్య సూచించారు. తాలూకా లక్ష్మీపుర గ్రామంలోని శివమాల ధరించిన భక్తుల మండలపూజ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ భక్తులను ఆశీర్వదించారు. అనంతరం పలువురు భక్తులు స్వామికి తులాభారం నిర్వహించారు. నిరంతరం 48 రోజులు పాటు శివమాలలో ఉన్న భక్తులు క్రమశిక్షణ, జీవనంలో మార్పు, ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చి ఉత్తమ జీవనం సాగిస్తున్నారు. శివమాల ఇరుముడి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈశ్వర దేవస్థానంలో ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో కరిసిద్ధేశ్వర స్వామి, హరగినడోణి సిద్ధలింగ శివాచార్య, జంగమర హోసహళ్లి అజాత శంభులింగ శివాచార్య, శివయోగి శివాచార్య, వీరాపురం మల్లికార్జున స్వామి, మంజునాథస్వామి, చెన్నవీర శివాచార్య, కల్లుకంభ రుద్రముని తాత, ముద్దాపురం రేణుకారాధ్య తాత, నాగేనహళ్లి నంజుండ స్వామి, గంగాధర తాత తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రేవణ్ణకు చుక్కెదురు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: మైసూరు జిల్లా కేఆర్‌నగరలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ ఒక మహిళను అపహరించిన ఆరోపణలకు సంబంధించిన అభియోగపత్రం దాఖలు చేయకుండా ఇచ్చిన స్టేను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. మరికొద్ది రోజుల్లో స్టేను కొనసాగించాలని రేవణ్ణ తరఫు న్యాయవాది చేసుకున్న వాదనలను జస్టిస్ సునీల్‌దత్ యాదవ్ తోసిపుచ్చారు.

సుజయేంద్రపై కేసు నమోదు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆప్తుడినని చెప్పుకొంటూ గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ సంతకాన్ని నకలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజయేంద్ర అనే యువకుడిపై మరో కేసు నమోదైంది. వీటీయూ ఉపకులపతికి లేఖ రాసి ఒక విద్యార్థికి సీటు కేటాయించాలని నిందితుడు గత ఏడాది మోసం చేసినట్లు గుర్తించారు. గవర్నర్‌కు ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ ఈ మేరకు విధానసౌధ ఠాణాలో ఫిర్యాదు చేశారు. లోకభవన లెటర్ హెడ్‌ను నిందితుడు దురుపయోగపరచాడని ప్రాథమిక విచారణలో గుర్తించారు. గతంలో జమ్ము-కశ్మీరు వైద్యుడి నుంచి రూ.2.5 కోట్ల నగదు తీసుకుని వంచనలకు పాల్పడిన ఆరోపణలపై ఆర్‌పీసీ లేఅవుట్‌లోని అతని నివాసంపై విజయనగర ఠాణా పోలీసులు దాడి చేసి పలు పత్రాలను ఇటీవలే జప్తు చేసుకున్నారు.

న్యాయవాదిపై దాడి

మైసూరు, న్యూస్‌టుడే : పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని తొట్టబాడి గ్రామానికి చెందిన మహదేవ స్వామి అనే న్యాయవాదిపై సంతోశ్ అనే వ్యక్తి దాడి చేశాడు. తిరుమలకుడ్లు నరసీపుర తాలూకా న్యాయవాదుల సంఘానికి మహదేవ స్వామి అధ్యక్షుడు. న్యాయస్థానం ఆవరణలోనే సంతోశ్ గురువారం దాడి చేసి గాయపరిచాడు. నిందితుడ్ని స్థానిక ఠాణా పోలీసులు అరెస్టు చేయగా, బాధితుడ్ని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

బోనులో పడిన చిరుత

మైసూరు, న్యూస్‌టుడే : పశువులపై దాడి చేసి చంపి తింటున్న చిరుత ఎట్టకేలకు బోనులో పడింది. సరగూరు తాలూకా ఎన్.బెళత్తూరు చుట్టుపక్కల గత నెల రోజుల్లో 20 పశువులను చిరుత చంపింది. స్థానిక రైతు పొలంతో పాటు బెళత్తూరు గేటు చుట్టుపక్కల బోను ఉంచారు. రైతు పొలంలోని బోనులో చిక్కిన చిరుతను శుక్రవారం గుర్తించారు.

గోదాముపై ఆకస్మిక దాడి

4000 బస్తాల యూరియా స్వాధీనం

బళ్లారి, న్యూస్‌టుడే: నగర శివారులోని ఓ గోదాములో నిల్వ చేసిన 4000 బస్తాల యూరియాను వ్యవసాయశాఖాధికారులతో కలిసి దాడి చేసిన పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కో బస్తా బరువు 45 కిలోలున్నట్లు గుర్తించారు. నల్లబజార్‌లో కంటే ఎక్కువ ధరకు విక్రయించేందుకు గోదాములో సరకు నిల్వ చేసినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

గోదాముల గేటును తెరుస్తున్న అధికారులు, పోలీసులు

ముందస్తు సమాచారం..

పారిశ్రామిక ప్రదేశంలో ఓ గోదాములో అక్రమంగా ఎరువు బస్తాలు నిల్వ చేసినట్లు సమాచారం అందింది. దీనిపై వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం పనిపై బెంగళూరులో ఉంటున్నారు. వ్యవసాయశాఖ ఉప నిర్దేశకులు గర్జప్ప, అధికారులు దయానంద, నీసార్ నేతృత్వంలో అధికారులు, సిబ్బందితో పాటు ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ పోలీస్ స్టేషన్ సి.ఐ రఫీక్ తమ సిబ్బందితో కలిసి గోదాముపై ఆకస్మిక దాడి చేశారు. దాడిలో సుమారు 4000 యూరియా బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. పంటల డిమాండ్‌కు అనుగుణంగా వ్యవసాయశాఖాధికారులు నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాగన్లలో బళ్లారి రైల్వేస్టేషన్‌కు సరఫరా అవుతుంది. అక్కడ నుంచి అధికారుల పర్యవేక్షణలో గోదాములలో నిల్వ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలి. అధికారులు, పోలీసులు దాడిలో గుర్తించిన యూరియా అనుమతి లేని ప్రదేశంలో అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. డిమాండ్‌కు అనుగుణంగా రైతులకు ఎక్కువ ధరకు విక్రయించడానికి తెరవెనుక ప్రయత్నాలు చేసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బళ్లారి ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

గోదాములో నిల్వ చేసిన యూరియా బస్తాలను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖాధికారులు

రెండో పంట లేక తగ్గిన డిమాండ్

తుంగభద్ర గేట్ల మరమ్మతు పనులతో తుంగభద్ర ఆయకట్టు కింద రెండో పంట(రబీ)కి సాగుకు నీటిని విడుదల చేయకపోవడంతో నల్లరేగడి భూముల్లో దనియాలు, శనగ, జొన్న పంటలను మాత్రమే సాగు చేశారు. పెద్దగా డిమాండ్ లేకపోడంతో యూరియాకు డిమాండ్ వచ్చినప్పుడే ఎక్కువ ధరకు విక్రయించుకోవడానికి గోదాములో నిల్వ చేసినట్లు వ్యవసాయశాఖాదికారులు ప్రాథమికంగా గుర్తించారు. గోదాము ఎవరి పేరు మీద ఉంది? ఎవరికైన అద్దెకు ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కురుగోడు ఉత్సవం ఘనంగా నిర్వహిద్దాం

ఉత్సవం లోగోను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే, అధికారులు

కురుగోడు(బళ్లారి), న్యూస్‌టుడే: పట్టణంలో మొదటిసారిగా ఈనెల 15, 16 రెండు రోజులు పాటు కురుగోడు ఉత్సవం జరుగనుంది. ఉత్సవం ఆర్భాటంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జె.ఎన్.గణేష్ అధికారులకు సూచించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో కురుగోడు ఉత్సవంపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కురుగోడు గత వైభవం, చరిత్ర తెలియజేసే విధంగా ఉత్సవం నిర్వహించాలి. ఏర్పాట్ల విషయంలో అధికారులు, సిబ్బంది రాజీపడకుండా ముందుకు వెళ్లాలన్నారు. నగర స్వచ్ఛత, వ్యర్థాల సేకరణ, రహదారుల్లో పడిన గుంతలను పూడ్చివేయడం, తాగునీటి సరఫరా కీలకమన్నారు. ఉత్సవంపై పురసభ వాహనంలో ప్రచారం చేయాలని అధికారి దత్తాత్రేయ హెగ్డేకు సూచించారు. కళాబృందాలు, జనపద వాహిని, ఎంపిక చేయాలి. పట్టణంలో ప్రధాన రహదారులు, కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించాలని సూచించారు. ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలన్నారు. సమావేశంలో పురసభ అధ్యక్షుడు శేఖణ్ణ, తహసీల్దార్ నరసప్ప, తాలూకా పంచాయతీ ఈవో నిర్మల, సీఐ విశ్వనాథ్ హిరేగౌడర్, ఎస్‌ఐ సుప్రీత్ విరూపాక్షి, పురసభ ముఖ్య అధికారి దత్తాత్రేయ హగ్డే తదితరులు పాల్గొన్నారు.

చదువులతో పాటు క్రీడలూ ముఖ్యం

మహిళల పరుగు పందెం

వీఎస్కేయూ(బళ్లారి), న్యూస్‌టుడే: బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శనివారం అంతర్ కళాశాలల 'హిల్ రేస్' పోటీలను రిజిస్ట్రార్ తిప్పేరుద్రప్ప ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడాపోటీల్లో పాల్గొన్నడం వల్ల శారీరక, మానసిక దృఢత్వం చేకూరుతుందన్నారు. అనంతరం నిర్వహించిన హిల్ రేస్ పోటీల్లో మహిళ విభాగంలో 16 పాయింట్లు సాధించిన సండూరు ప్రభుత్వ మహావిద్యాలయం మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.

పురుష విజేతలు

విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో హంపీ విరూపాక్షేశ్వర మహావిద్యాలయం, కమలాపురం- జి.వినయ(ప్రథమ), బళ్లారి ప్రభుత్వ వాణిజ్య కళాశాల-హేమంతరాజ(ద్వితీయ), హూవినహడగలి-జి.బి.ఆర్ మహావిద్యాలయానికి చెందిన ఎన్.జి. బసవరాజులు విజేతగా నిలిచారు

మహిళలు..

సండూరు ప్రభుత్వ కళాశాలకు చెందిన హంపమ్మ(ప్రథమ),బళ్లారి ఎస్.ఎస్.ఎ.ప్రభుత్వ మహావిద్యాలయం నుంచి జి.ఎల్.సంధ్య(ద్వితీయ), సండూరు ప్రభుత్వ కళాశాలకు చెందిన కావేరి(తృతీయ) వరుస స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో విశ్వవిద్యాలయం క్రీడా విభాగం ఆచార్యులు డాక్టర్ శశిధర కల్లూరు, అధ్యాపకులు సంపత్‌కుమార్, లింగనాయక, బీర లింగప్ప, గౌతమ, దుళ్లమ్మ, రాహుల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

పురుషుల విభాగంలో కప్ అందుకుంటున్న విజేతలు

(c) eenadu

తుళజా భవానీదేవికి ప్రత్యేక పూజలు

కంప్లి, న్యూస్‌టుడే: స్థానిక హక్కి పిక్కి కాలనీలోని తుళజా భవానీదేవి ఆలయంలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న పూజలు శనివారం ముగిశాయి. ఉదయం అభిషేకం, శాంతి హోమం, ఒడి నింపు కార్యక్రమం నిర్వహించారు. పూజల అనంతరం బెంగళూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ పి.ఎస్.సుధాకర్‌తో పాటు వివిధ రంగాల్లో సేవలందించిన వారిని సత్కరించారు. అపెక్స్ బ్యాంకు నిర్దేశకుడు పి.మూకయ్య స్వామి మాట్లాడుతూ 2001 నుంచి రెండేళ్లు ఇక్కడ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన సుధాకర్ హక్కి పిక్కి సముదాయ సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించారన్నారు. తనుజా సుధాకర్, తేజస్విని, శికారి రాము, శ్రీకాంత్, ఎం.సుధీర్, చంద్రణ్ణ, అయ్యోది వెంకటేశ్, సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలానికి శివ స్వాముల పాదయాత్ర

సిరిగేరి నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరుతున్న భక్తులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: సిరిగేరి, చుట్టుపక్కల గ్రామాల నుంచి శివ భక్తులు శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. సిరిగేరి శంభులింగేశ్వర ఆలయంలో శనివారం అభిషేకాలు, రుద్రాభిషేకం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించిన 62 మంది స్వాములు ఇరుముడి ధరించి బయలుదేరి వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొని దర్శనానికి వెళ్తున్న స్వాములకు శుభప్రదంగా ప్రయాణం సాగి, చక్కగా దర్శనం జరగాలని ఆకాంక్షించారు.

సామాన్యులకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్

● ఈ నెల్లో తుంగభద్ర గేట్లు పూర్తి చేయకుంటే ధర్నా చేస్తాం ● మాజీ మంత్రి బి.శ్రీరాములు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీరాములు, చిత్రంలో పాలన్న తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దళిత, గిరిజనులు, పేదల అభివృద్ధికి నిధులు కేటాయించారని మాజీ మంత్రి బి.శ్రీరాములు తెలిపారు. శనివారం స్థానిక సిరుగుప్ప రహదారి, హవంబావిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్‌లో సామాన్యులపై భారం పడలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు బడ్జెట్‌ను విమర్శించారు. సీఎం సిద్ధరామయ్య తను చేసిన విమర్శలపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏడు హై-స్పీడ్ రైళ్లను ప్రకటించారు. దీని వల్ల వేర్వేరు రాష్ట్రాలతో కర్ణాటకకు రవాణా సౌకర్యం పెరుగుతుంది. 16వ ఆర్థిక సంఘం, పన్నుల్లో రాష్ట్రానికి సముచిత వాటా లభించిందని చెప్పారు. రైతులు, యువత, మహిళలు తదితరులు ఈ బడ్జెట్ ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారని తెలిపారు.

ఓటమి భయం

భారతదేశం డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తుంటే కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల్లో ఓటమి భయంతో బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాలని కోరింది. ఓటమి భయంతోనే ఇలా కోరారని శ్రీరాములు విమర్శించారు.

ధర్నా చేస్తాం..: ఈ నెల 28 లోపు తుంగభద్ర జలాశయం గేట్ల బిగింపు పూర్తి కాకపోతే మార్చి మొదటి వారం నుంచి ధర్నా ప్రారంభిస్తానని తెలిపారు. గేట్లు బిగించే వరకు ధర్నా కొనసాగుతుందన్నారు. ఈ ప్రభుత్వానికి ఆయుష్షు తక్కువగా ఉంది. యతీంద్ర పార్టీ అధిష్ఠానమేనని ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ అన్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి నాయకత్వ మార్పు జరుగుతుందన్నారు. దీని కోసం ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నారని తెలిపారు. పార్టీ అధిష్ఠానం పేరుతో లూటీ చేస్తున్నారని బి.శ్రీరాములు ఆరోపించారు. విలేకరుల సమావేశంలో బుడా మాజీ అధ్యక్షుడు పి.పాలన్న, కార్పొరేటర్లు కోనంకి తిలక్‌కుమార్, హనుమంతప్ప, గుడిగంట హనుమంతు, తిమ్మప్ప, వీరశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చట్టానికి వారధులు న్యాయ వాలంటీర్లు

ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.జి.శాంతి

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించడంలో తాత్కాలిక న్యాయ వాలంటీర్లు సహాయపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా ప్రాధికార అథారిటీ ఛైర్మన్ కె.జి.శాంతి సూచించారు. జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.జి.శాంతి ప్రారంభించి మాట్లాడారు. సమాజ ప్రయోజనాల దృష్ట్యా సామాజిక సేవలో పి.ఎల్.వి పాత్ర కూడా అవసరమన్నారు. తాత్కాలిక న్యాయ వాలంటీర్లకు తగిన సూచనలు, సలహాలను అందించడంలో న్యాయశాఖ సాయపడాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో చట్టపరమైన అవగాహన, అక్షరాస్యతను పెంపొందించడం చాలా అవసరం. లీగల్ సర్వీసెస్ అథారిటీ, కక్షిదారుల మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించడం, ఇబ్బందుల్లో ఉన్న వారికి న్యాయ సాయం లభించేలా చూడటం వారి విధి. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి అనేది చట్టం ప్రాథమిక ఉద్దేశం. స్వచ్ఛంద సేవకులు రెండు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యాయవాది, జిల్లా న్యాయసేవా ప్రాధికార సభ్య కార్యదర్శి రాజేష్ ఎన్.హోసమని సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. తాత్కాలిక న్యాయ వాలంటీర్లు లీగల్ సర్వీసెస్ అథారిటీ, సామాన్యులకు మధ్య అనుసంధానకర్తలుగా పనిచేయాలన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామబ్రహ్మం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధిశాఖ ఉపనిర్దేశకులు రామకృష్ణనాయక్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, తాత్కాలిక న్యాయ వాలంటీర్లు, కోర్టు అధికారులు, సిబ్బంది, లా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

శిబిరంలో తాత్కాలిక న్యాయ వాలంటీర్లు, లా విద్యార్థులు

కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షుడు అనిల్ నాయుడు

కంప్లి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ వీబీ జీరామ్‌జీ (వికసిత భారత గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పథకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో జాగృతి కలిగించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు అనిల్ నాయుడు సూచించారు. భాజపా పట్టణ కార్యాలయంలో శనివారం ఏర్పాటైన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం పట్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలంటూ ఆ పథకం గురించి వివరించారు. పార్టీ మండల అధ్యక్షుడు సి.డి.మహదేవ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలందరం కలిసి గ్రామాల్లో జాగృతి సమావేశాలు జరుపుదామన్నారు. నాయకులు తిమ్మారెడ్డి, ఎం.కుమారస్వామి, టి.వి.సుదర్శన రెడ్డి, అళ్లళ్లి వీరేశ్, రబియా, కోనేరు రఘురాం, వై.రమణయ్య, జి.సుధాకర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం, మత్తుమందుల వల్లే అనర్థాలు

కార్యక్రమంలో సమస్యలు ఆలకిస్తున్న కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి

గంగావతి,న్యూస్‌టుడే: మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, మత్తుమందులే కారణమని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీ చౌదరి అభిప్రాయపడ్డారు. ఆమె శనివారం కొప్పళలో మహిళా స్పందన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మద్యం, మాదకద్రవ్యాలు వ్యక్తులను మత్తులో ముంచి విచక్షణ కోల్పోయేలా చేస్తాయన్నారు. ఈ సమయాల్లో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతారన్నారు. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ మద్యం లభించడం ఆందోళనకరమన్నారు. ఆబ్కారీశాఖ వీటిపై కఠిన చర్యలకు దిగాలన్నారు. మహిళలు పనిచేసే చోట వారిపై లైంగిక వేధింపుల నియంత్రణకు ఫిర్యాదుల నివారణ సమితులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లకు సైతం ఇది వర్తిస్తుందన్నారు. దీన్ని ఏర్పాటు చేయని పక్షంలో రూ.అయిదు లక్షల జరిమానా విధించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి సురేశ్ ఇట్నాళ్, ఎస్పీ రామ్ అరసిద్ధి పాల్గొన్నారు.

'సమయాన్ని వృథా చేయొద్దు'

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కళాశాల సంఘం అధ్యక్షుడు పి.హెచ్.నాయుడు, ప్రధాన ఆచార్యులు రాజేష్ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి లార్డ్స్ ఇండో అమెరికన్ పీయూ కళాశాల ద్వితీయ పీయూసీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన ఆచార్యుల సంఘం అధ్యక్షుడు సణ్ణ శివరామ, ప్రధాన ఆచార్యులు ఎం.శ్రీశైల, కళాశాల సంస్థాపక అధ్యక్షుడు పి.హెచ్.నాయుడు ప్రారంభించారు. ప్రధాన ఆచార్యుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ విద్యార్థులకు పీయూసీ కీలకమైన దశ ఇక్కడే వారి భవిష్యత్తు నిర్ణయమౌతుందన్నారు. విద్యార్థులు సమయం వృథా చేయకుండా ప్రణాళికబద్ధంగా చదువుతూ ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. సంఘం అధ్యక్షుడు, ప్రధానాచార్యుల్ని సన్మానించి అభినందించారు. ప్రధానాచార్యులు రాజేశ్, డిగ్రీ కళాశాల ప్రధాన ఆచార్యులు షేక్ సలీం, కళాశాల ఉప ఆచార్యులు సుధీర్‌కుమార్, పరిపాలనాధికారి ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో కర్పూర దీపోత్సవం

హిరియూరు వీధుల్లో తేరుమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహా ఊరేగింపులో పాల్గొన్న అశేష భక్తులు

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన హిరియూరు తేరుమల్లేశ్వరస్వామి వార్షిక తిరునాళ్ల సందర్భంగా శనివారం రాత్రి వేల మంది భక్తులు కర్పూర దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయానికి చేరుకొని దీపాలను వెలిగించారు. దేవాలయ ఆవరణలోని సుమారు 50 అడుగుల ఎత్తైన ఏకశిలా దీప స్తంభంపై జ్యోతులను ఉంచి దీపారాధన చేశారు. అనంతరం తేరుమల్లేశ్వరస్వామి, చంద్రమౌళేశ్వరస్వామి, ఉమామహేశ్వరస్వామి విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి పట్టణ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఇంటింటా స్వామి వారికి కర్పూర హారతులు పట్టి, పూజలు చేశారు. వేలమంది భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమానికి తహసీల్దార్ సిద్ధేశ్, ఆలయకమిటీ అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి నాగేంద్ర నాయక్, భాజపా మండలి అధ్యక్షుడు అనిల్ తదితరులు నేతృత్వం వహించారు.

సేవా కార్యక్రమాలతో ముందడుగు

ప్రసంగిస్తున్న రాష్ట్ర నిర్దేశకుడు హనుమంతయ్య

సిరుగుప్ప, న్యూస్‌టుడే: రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య రజతోత్సవాల నేపథ్యంలో క్రీడలు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పట్టణంలోని శనీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి రాష్ట్ర సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర నిర్దేశకుడు హెచ్.జె.హనుమంతయ్య మాట్లాడారు. రాష్ట్ర, జిల్లా, తాలూకా సహకార సంఘాల ఆధ్వర్యంలో సిరుగుప్పలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు, జాగృతి జాతా, రక్తదాన శిబిరం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 20న బ్యాడ్మింటన్, పరుగు పందెం, వాలీబాల్, తాడాట తదితర క్రీడలు, 21న సహకార సంఘాల జాగృతి జాతా, క్రికెట్ పోటీలు, రక్తదాన శిబిరం, 22న సాయంత్రం నిట్టూరు నరసింహమూర్తి ప్రాంగణంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. వివిధ సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వజ్రగిరి నటరాజ్, గాధిలింగన గౌడ, గిరిధర్ పూజారి, మేనేజర్లు అనిల్‌కుమార్, వీరారెడ్డి, నిర్దేశకులు, సభ్యులు, ఖాతాదార్లు, ప్రజలు పాల్గొన్నారు.

వస్తు ప్రదర్శనలో వివరిస్తున్న విద్యార్థులు

మేధాశక్తిని పెంచేందుకు వస్తు ప్రదర్శన

సిరివార, (మాన్వి) : విద్యార్థుల్లో ఆలోచనలు, మేధాశక్తిని పెంపొందించేందుకు వస్తు ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ అనురాధా పేర్కొన్నారు. స్థానిక శాంతినికేతన్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనను ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా శిక్షణాంశాలను వస్తుప్రదర్శనగా ఎంచుకోవటం అభినందనీయమన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో చదివిన విషయాలను వస్తురూపంలో చూడటం వల్ల జ్ఞాపకశక్తి పెరిగి జ్ఞానార్జన సాధ్యపడుతుందన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు వస్తుప్రదర్శనను తిలకించారు. శిక్షణ సంస్థ పాలక మండలి సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వైద్య పరీక్షలు చేయించుకుంటున్న జిల్లా న్యాయమూర్తి కుమారస్వామి

అనారోగ్య సమస్యలకు ఒత్తిడే కారణం

హొసపేటె, న్యూస్‌టుడే: మనిషిలోని అనారోగ్య సమస్యలకు ఒత్తిడే ముఖ్య కారణమని జిల్లా న్యాయమూర్తి కె.పి.కుమారస్వామి పేర్కొన్నారు. శనివారం ఇక్కడ న్యాయవాదులకు ఏర్పాటు చేసిన వైద్యపరీక్షల శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం, ప్రైవేటు సహా ఉద్యోగులందరికీ ఏదో విధంగా ఒత్తిడి వెంటాడుతూనే ఉంటుంది. దాన్నుంచి ఉపశమనం పొందాలంటే ఉదయం కొంత సమయం యోగా, ధ్యానం, ప్రాణాయామాలు చేయాలని సూచించారు. నిద్రపోయే ముందు మంచి పుస్తకాన్ని చదవాలి లేదా ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినాలని సూచించారు. అనవసర ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గుజ్జల్ నాగరాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో ప్రశాంత జీవనం

బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న రమేశ్ బాబు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: క్రీడలతో ఆరోగ్యకర జీవనం సాగించేందుకు దోహద పడుతుందని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వై.రమేశ్ బాబు పేర్కొన్నారు. కరూరు గ్రామంలో కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ ఉద్యోగులకు శనివారం టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం యోగా, వ్యాయమం, నడక, వివిధ ఆటల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహద పడుతుందని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యం, ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వాములవ్వడం అంతకంటే ముఖ్యమని పేర్కొన్నారు. తాలూకా ఆరోగ్యాధికారి డాక్టర్ దమ్మూరు బసవరాజ్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి వివేకానంద, వైద్యులు సునీల్, రామకృష్ణ, ఆరోగ్య శాఖ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొన్నారు.

రెండు పూరిళ్లు దగ్ధం

శ్రీరామనగర్, న్యూస్‌టుడే: అంజూరి క్యాంపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది. శనివారం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో వట్టికూటి సూర్య చంద్రరావుకు చెందిన రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లల్లో ఎవరూ లేరు, కలప తదితర సామగ్రి కాలిపోయాయి. సమాచారం అందుకొన్న అగ్నిమాపక దళం గంగావతి నుంచి వచ్చి మంటల్ని ఆర్పింది. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

సాహిత్య సమ్మేళనాలతో కన్నడ భాష, సంస్కృతి పరిరక్షణ

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జిల్లా బాధ్యమంత్రి సుధాకర్

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: కన్నడ బాష, సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు సాహిత్య సమ్మేళనాలు సహకరించగలవని జిల్లా బాధ్యమంత్రి డి సుధాకర్ పేర్కొన్నారు. శనివారం హిరియూరులో ఏర్పాటు చేసిన 7వ తాలూకా సాహిత్య సమ్మేళనాన్ని ఉద్ఘాటించి మాట్లాడారు. దేశ భాషల్లో కన్నడ భాషకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అన్ని భాషల కంటే కన్నడ సాహిత్యవేత్తలకు అత్యధికంగా జ్ఞానపీఠ్ అవార్డులు దక్కాయని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సమ్మేళనం అధ్యక్షుడు, రచయిత ఎంజీ రంగస్వామి మాట్లాడుతూ బ్యాంకింగ్, రైల్వే రంగాల పోటీల పరీక్షలను కన్నడ భాషలో నిర్వహించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు శివస్వామి తదితరులు పాల్గొన్నారు.

నిరంతరం పరిశ్రమిస్తే ఉత్తమ ఫలితాలు

పరీక్ష రాసే మెలకువలు చెబుతున్న డాక్టర్. మధుసూదన కారిగనూరు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: ప్రతిభ కంటే నిరంతర సాధన, శ్రమ ద్వారానే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్య పడుతుందని సృజన ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన కారిగనూరు పేర్కొన్నారు. పట్టణంలోని క్రీడా మైదాన ప్రాంగణంలో ప్రభుత్వోన్నత బాలికల పాఠశాల్లో శనివారం సన్నాహక కార్యక్రమం ఏర్పాటైంది. పదో తరగతి అంతిమ పరీక్షలకు మరో ఐదు వారాలు మాత్రమే సమయం ఉంది. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థినులకు ప్రేరణ కల్గించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రొజెక్టర్ ద్వారా పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి, ఎలా రాయాలి, ఒత్తిడిని అధిగమించడాన్ని వివరించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు, హాస్య కళాకారుడు జె.నరసింహమూర్తి తన హాస్యంతో నవ్వులు పూయించి ఆత్మవిశ్వాసం కల్గించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

9న విద్యుత్తు సరఫరాలో అంతరాయం

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగర జెస్కాం ఉప విభాగం-1 పరిధిలోని 110/11కె.వి బిసిలహళ్లి విద్యుత్తు ఉప కేంద్రంలో మరమ్మతు పనులు జరుగుతుండటం వల్ల ఈ నెల 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కల్గుతుందని అధికారులు తెలిపారు. ఈ పరిధిలోకి వచ్చే రూపనగుడి రహదారి, వెంకటనగర, అంజినప్ప నగర, శ్రీరాంపురం కాలనీ, గోనాల్, వరిబసప్ప గుడి, విశాలనగర, హనుమాన్‌నగర, వెంకటలక్ష్మి నగర, ఎం.జి రహదారి, అనంతపురం రహదారి, తిరుమల నగర క్యాంపు, శంకరబండ, ఇబ్రాహింపుర, బొబ్బుకుంట, బురనాయకనహళ్లి, తదితర సమీప కాలనీల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కల్గనుందన్నారు.

అలరించిన సాంస్కృతికోత్సవం

జానపద నృత్యం చేస్తున్న వసతిగృహం విద్యార్థినులు

వేదికపై బాలికలు పాటల ఆలాపన

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమం, విశేష యోజన పరిధిలో శిక్షణ పొందిన విద్యార్థినులు సంగీత, నృత్య కార్యక్రమంతో అలరించారు. శనివారం రాత్రి డాక్టర్ సుభద్రమ్మ మన్సూర్ బయలు రంగమందిరంలో కన్నడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మన సాంస్కృతిక కళా వైభవాన్ని ముందుతరాలకు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శాపుమోదీన్ పేర్కొన్నారు. వేడుకను ప్రారంభించి మాట్లాడారు. కళలు శిక్షణ తరగతులతో మరింత వన్నెలీనుతాయన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సహాయ సంచాలకుడు నాగరాజు మాట్లాడుతూ నశించిపోతున్న జానపద కళలను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రోత్సహిస్తుందన్నారు. వసతిగృహం అధికారిణి ఉషారాణి మాట్లాడుతూ కళా పోషణకు సాంస్కృతిక శాఖ చేస్తున్న సేవలు అనన్యమన్నారు. కార్యక్రమంలో జానపద సంగీత కళాకారుడు హులుగప్ప, నాట్యకారిణి ఇంద్రాణి, పలు సంస్థల పదాధికారులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

మాన్-ధన్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

హొసపేటె, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్-ధన్ పథకంలో లబ్ధిదారుల ఎంపికకు అర్హుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించామని నగరసభ కమిషనర్ ఎరగుడి శివకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 నుంచి 40 ఏళ్ల వారు దరఖాస్తు సమర్పించేందుకు అర్హులు. అదనపు వివరాల కోసం నగరసభ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.

ఉత్సవాలకు ముస్తాబవుతున్న హంపీ


విద్యుద్దీపాలతో సిద్ధమవుతున్న నెమలి నమూనా

హొసపేటె, న్యూస్‌టుడే: ఈనెల 13 నుంచి మూడ్రోజులపాటు నిర్వహించనున్న విజయనగర ఉత్సవాలకు హంపీ ముస్తాబవుతోంది. జనోత్సవాలుగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సుమారు అయిదువేల మంది కళాకారులు అయిదు వేదికల నుంచి తమ కళానైపుణ్యాలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే కళాకారుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. 13 నుంచి 19 వరకు గజశాల వద్ద నిర్వహించే ధ్వని, వెలుగు కార్యక్రమం కళాకారులు సాధన చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జిల్లా బాధ్యమంత్రి జమీర్‌లకు జిల్లా యంత్రాంగం నుంచి ఆహ్వాన పత్రికలు అందాయి. 13న సాయంత్రం ఉత్సవాల్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

చందనసీమ-సందడి.. యువతను ఉత్సాహపరచటానికి చందనసీమ (శ్యాండల్‌వుడ్) నుంచి నటీనటులు, నేపథ్య గాయకులు రానున్నారు. హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్, అశ్విని పునీత్‌రాజ్‌కుమార్, గోల్డెన్‌స్టార్ గణేశ్, కాంతారా ఫేమ్ రిషబ్‌శెట్టి, డాలి ధనంజయ, ధ్రువసర్జా, రచితారామ్, రుక్మిణి వసంత్, సప్తమిగౌడ సందడి చేయనున్నారు. సంగీత సౌరభాన్ని అందించేందుకు నేపథ్య గాయనీ, గాయకులు విజయ్‌ప్రకాశ్, అర్జున్ జన్య, రఘుదీక్షిత్, మంగ్లీబాయి, హరిహరన్, వాసుకీ వైభవ్‌లు వేదికపై కనిపిస్తున్నారు. గాయత్రి పీఠం వద్ద ప్రధానవేదిక, ఎదురుబసవణ్ణ, విరూపాక్ష ఆలయం, సాసివెకాళు గణేశుడు, కృష్ణాలయం వద్ద మొత్తం ఐదు వేదికలు సిద్ధమవుతున్నాయి.

IN THE COURT OF THE HON'BLE JUDGE, FAMILY COURT JUDGE RANGA REDDY DISTRICT: AT: L.B.NAGAR
F.C. O.P. No. 232 OF 2025

Between:
Rajesh ...Petitioner
AND
Yellamma ... Respondent

NOTICE

To
Yellamma D/o. Mallappa Kurlli Aged about years, Occ: House Wife, R/o. Chikkahunnakuni Devadurga Rural, Deodurga, Raichur, Karnataka State-584111.
...Respondent

The Petitioner filed the above FCOP against Respondent and the Hon'ble Court Listed on 11.11.2025 and the said FCOP No. 232 of 2025 by this Addl. Family Hon'ble Court has ordered for publication. The Hon'ble Court was pleased to order for substitute service for your appearance and posted the matter to 19.02.2026.

Hence, you are requested to appear before the above said Hon'ble Court at 10:30 a.m. on the said date either personally or through your authorized counsel, for submitting your claim or otherwise the matter will be adjudicated as per law.
Hence, this notice.

(BY ORDER OF THE AUTHORITY)
Sd/- (A. NARESH) ADVOCATE
Plot No.131, Sai Ram Nagar
Champapet, Hyderabad
Ph: 9989690552

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

07-02-2026 (ఉ. 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1602.93	1614.98
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	2,888	7,227
నీటి నిల్వ (టి.ఎం.సి)	25.546	48.363

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు


ప్రమాద స్థలంలో వాహనాలు

హొసపేటె, న్యూస్‌టుడే: అదుపుతప్పి బోల్తాపడిన స్కూటీని లారీ ఢీకొనడంతో వాహనాన్ని నడుపుతున్న ప్రైవేటు బ్యాంకు ఉద్యోగిని రేఖకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం హగరిబొమ్మనహళ్లిలో చోటుచేసుకుంది. ఆమె రెండూ కాళ్లు తీవ్రంగా దెబ్బతినడంతో ఆసుపత్రికి తరలించారు. స్కూటీపై వెళుతున్న ఆమె అదుపుతప్పి కిందపడింది. అదే సమయంలో అటుగా వచ్చిన లారీ ఆమె కాళ్లపై నుంచి వెళ్లింది. సమాచారం అందుకొన్న హగరిబొమ్మనహళ్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్ర సంబరాలకు తెర

ముగింపు కార్యక్రమంలో జయమాల, గిరీశ్ కాసరవళ్లి, రాజేంద్రసింగ్ బాబు తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు శుక్రవారం రాత్రితో తెరపడింది. ఈ వారం రోజులూ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన చలనచిత్రాలు తిలకించేందుకు నగరవాసులకు అవకాశం లభించింది. ఆంగ్లం, జపనీస్, జర్మన్, ఫ్రెంచ్, అరబిక్ తదితర భాషలతో పాటు ప్రముఖ కన్నడ చలన చిత్రాల ప్రదర్శనకు అవకాశం కల్పించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం చిత్రాలకూ చోటు కల్పించారు. ఎనిమిది రోజులు పాటు వేడుకలు కొనసాగాయి. 76 చిత్రాలను లులు మాల్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఆఖరి కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు గిరిశ్ కాసరవళ్లి, మాజీ మంత్రి డాక్టర్ జయమాల, దర్శకుడు రాజేంద్రసింగ్ బాబు, ముఖ్యమంత్రి మాధ్యమ సలహాదారుడు ప్రభాకర్, చలన చిత్ర అకాడమీ అధ్యక్షుడు సాధుకోకిల తదితరులు హాజరయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖను సత్కరించి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. చలనచిత్రోత్సవాలకు నగర ప్రజల నుంచి చక్కని స్పందన లభించిందని అకాడమీ అధ్యక్షుడు సాధుకోకిల తెలిపారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగిందన్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించి సత్కరిస్తున్న రాష్ట్ర మంత్రి దినేశ్ గుండూరావు, చలనచిత్ర వాణిజ్య మండలి ప్రముఖుడు సాధుకోకిల, బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్

కర్ణాటక-గోవా వింగ్ కమాండర్లు, ఎన్‌సీసీ కేడెట్లతో విధానసౌధ ముంగిట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బృంద చిత్రం

గణతంత్ర సాధన ఘనం!

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : హస్తినలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక ట్రోఫీ సాధించిన సైనికులు, ఎన్‌సీసీ కేడెట్లను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభినందించారు. విధానసౌధ ముంగిట శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వారితో కలిసి బృందచిత్రం దిగి ఆనందం పంచుకున్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖమంత్రి డాక్టర్ సుధాకర్, కర్ణాటక-గోవా సైనిక విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వింగ్ కమాండర్ ఎస్‌బీ అరుణ్‌కుమార్, ఎన్‌సీసీ గ్రూపు కమాండర్లు ఎస్.ఎస్.కాళియా, పీఆర్ పొన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

భర్త మరణించాడని.. వేదనతో ఆమె ఆత్మహత్య

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : చికిత్స పొందుతూ భర్త రాజు (48) మరణించాడన్న బాధతో మీను (42) అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. మాదనాయకహళ్లికి చెందిన రాజు, మీను భార్యాభర్తలు. గీజరు నుంచి గ్యాసు లీకు కావడంతో అస్వస్థతకు గురైన రాజును అతని కుమారుడు చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో శుక్రవారం చేర్పించాడు. చికిత్స పొందుతూ భర్త మరణించిన విషయాన్ని తెలుసుకుని, మృతదేహాన్ని కూడా చూడకుండానే ఆమె తన నివాసంలో ఉరి వేసుకుంది. మాదనాయకనహళ్లి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రుణం చెల్లించకుంటే క్రిమినల్ కేసులా?

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : బ్యాంకులో తీసుకున్న రుణానికి మూడు నెలలు వరుసగా కిస్తీ చెల్లించని వ్యక్తిపై క్రిమినల్ కేసు ఎలా దాఖలు చేస్తారని జస్టిస్ ఎం.నాగప్రసన్న ప్రశ్నించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసు రద్దు చేయాలని కోరుతూ మంగళూరులోని కంకనాడి నివాసి మహ్మద్ రఫాన్ (38) వేసుకున్న అర్జీని న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. క్రిమినల్ కేసు రద్దు చేసి, చట్టానికి అనుగుణంగా కేసు దాఖలు చేసి, విచారణ చేపట్టాలని బ్యాంకు అధికారులు, పోలీసులకు సూచించారు. రఫాన్‌పై కేసు నమోదు చేస్తే కంతులు చెల్లించని వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ వెళ్లవలసి వస్తుందని మౌఖిక వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే రేవణ్ణకు చుక్కెదురు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : మైసూరు జిల్లా కేఆర్‌నగరలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ ఒక మహిళను అపహరించిన ఆరోపణలకు సంబంధించిన అభియోగపత్రం దాఖలు చేయకుండా ఇచ్చిన స్టేను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. మరికొద్ది రోజులు స్టేను కొనసాగించాలని రేవణ్ణ తరపు న్యాయవాది చేసుకున్న వాదనలను జస్టిస్ సునీల్‌దత్ యాదవ్ తోసిపుచ్చారు. అభియోగపత్రం దాఖలైతే, రేవణ్ణ క్రమం తప్పకుండా విచారణకు హాజరు కావలసి ఉంటుంది.

డ్రోన్ల తయారీ సంస్థకు ఊరట

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : సైనిక దళాలకు డ్రోన్లు సరఫరా చేస్తున్న సంస్థపై నమోదైన ఎఫ్ఐఆర్‌కు ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. న్యూస్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ఒక డ్రోన్ దొడ్డబళ్లాపుర సమీపంలోని పాలజోగనహళ్లిలో జనవరి 29న పడింది. దాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆ పొలానికి చెందిన రైతు ఫిర్యాదుతో దొడ్డబళ్లాపుర గ్రామీణ ఠాణా పోలీసులు ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేసుకున్నారు. డ్రోన్ పడిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తికి నష్టం కాలేదని సంస్థ ప్రతినిధుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు పరిగణనలోకి తీసుకుని కేసుపై స్టే ఇస్తూ జస్టిస్ ఎం.నాగప్రసన్న ఆదేశాలు జారీ చేశారు.

విహారం.. సాగరమంత విశాలం!

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అటు చూస్తే సముద్రుడు.. ఇటు చూస్తే పడమటి కనుమల పాదప్రాంత అందాలు.. వెరసి పోటు జలాల సౌందర్యం! ప్రకృతి అందాల మధ్య తులతూగే తీర ప్రాంత విహారానికి వారంతంలో ఇష్టపడని వారెవ్వరు! మంగళూరు నుంచి కార్వార వరకు సముద్ర తీరం పొడవునా అనేకానేక విహార వలయాలు విస్తరించినా.. కుందాపుర సమీపంలో కాండ్ల వనాల్లో సందడి ప్రత్యేకతలు ఎన్నెన్నో. అనేక చిన్న, పెద్ద నదులు సముద్రంలో కలిసే చోట కాసేపు సేద తీరాలని, పర్యటించాలని యువత కోరుకుంటోంది. ఈవారం రోజుల్లో ఒకటి రెండు సెలవులు అదనంగా కలిసిరావడం, మహాశివరాత్రి పండగ నేపథ్యంలో చిన్నారులతో కలిసి పోటు జలాల వేదికల్లో విశ్రమించడానికి అనువుగా యాత్రీవిహార్ గదులను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. సముద్ర వెనుక జలాలు ఎక్కువగా పరచుకునే ప్రదేశాలన్నీ జల పర్యాటక కేంద్రాలుగా మారాయి. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పర్యాటక శాఖ వసతులను విస్తరించి దేశ, విదేశీయులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కుందాపుర కాండ్ల వనం పరిసరాలన్నీ పడవ విహారానికి అనువుగా మారడంతో వాటిని నడిపేవారికి ఉపాధి బాగా పెరిగింది. కుందాపుర, ఉడుపి పరిసరాల్లోని చిన్న, పెద్ద జనావాసాలనే ఆలంబనగా చేసుకుని పలువురు యువకులు పడవలు నడుపుతున్నారు.

ఓ నదీమతల్లి సముద్రంలో కలిసేముందు.. కనువిందు

కుందాపుర సమీపాన కాండ్ల వన సౌందర్యం.. వర్ణనాతీతం!

కాండ్ల వనాల మధ్య నడకకు ఉపకరించే ఓ కొయ్య వంతెన

● సముద్రం- నది కలిసే చోట ప్రవాహం నెమ్మదిస్తుంది. అలాంటి ఆరేడు చోట్ల పడవల 'కయాకింగ్' ఆకట్టుకునే అంశం. పర్యాటకులకే చిరు పడవలను అప్పగించి, నడపడానికి ఉత్సాహ పరుస్తారు. కొద్దిసేపు శిక్షణ అనంతరం పడవలను అప్పగించి, వెంట ఉంటారు. అవసరమైన రక్షణ చర్యలు తీసుకుని సాగించే ఈ చిరు పడవల పయనం.. సాహస పర్యాటకంగానూ పేరొందింది. వానకాలం, చలికాలం తరిగిపోయిన క్రమంలో కయాకింగ్ సంబరాలు జోరందుకుంటున్నాయి.

సుజయేంద్రపై కేసు నమోదు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆప్తుడినని చెప్పుకొంటూ గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ సంతకాన్ని నకలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజయేంద్ర అనే యువకుడిపై మరో కేసు నమోదైంది. వీటీయూ ఉపకులపతికి లేఖ రాసి ఒక విద్యార్థికి సీటు కేటాయించాలని నిందితుడు గత ఏడాది మోసం చేసినట్లు గుర్తించారు. గవర్నర్‌కు ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ ఈ మేరకు విధానసౌధ ఠాణాలో ఫిర్యాదు చేశారు. లోకభవన లెటర్ హెడ్‌ను నిందితుడు దురుపయోగపరచాడని ప్రాథమిక విచారణలో గుర్తించారు. గతంలో జమ్ము-కశ్మీరు వైద్యుడి నుంచి రూ.2.5 కోట్ల నగదు తీసుకుని వంచనలకు పాల్పడిన ఆరోపణలపై ఆర్‌పీసీ లేఅవుట్‌లోని అతని నివాసంపై విజయనగర ఠాణా పోలీసులు దాడి చేసి పలు పత్రాలను ఇటీవలే జప్తు చేసుకున్నారు. తాజాగా గవర్నర్ సంతకాన్ని నకలు చేసినందుకు కొత్త కేసు నమోదైంది.

న్యాయవాదిపై దాడి

మైసూరు, న్యూస్‌టుడే : పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని తొట్టబాడి గ్రామానికి చెందిన మహదేవ స్వామి అనే న్యాయవాదిపై సంతోశ్ అనే వ్యక్తి దాడి చేశాడు. తిరుమలకుడ్లు నరసీపుర తాలూకా న్యాయవాదుల సంఘానికి మహదేవ స్వామి అధ్యక్షుడు. న్యాయస్థానం ఆవరణలోనే సంతోశ్ గురువారం దాడి చేసి గాయపరిచాడు. నిందితుడ్ని స్థానిక ఠాణా పోలీసులు అరెస్టు చేయగా, బాధితుడ్ని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

బోనులో పడిన చిరుత

మైసూరు, న్యూస్‌టుడే : పశువులపై దాడి చేసి చంపి తింటున్న చిరుత ఎట్టకేలకు బోనులో పడింది. సరగూరు తాలూకా ఎన్.బెళత్తూరు చుట్టుపక్కల గత నెల రోజుల్లో 20 పశువులను చిరుత చంపింది. స్థానిక రైతు పొలంతో పాటు బెళత్తూరు గేటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 రోజుల నుంచి బోను ఉంచారు. రైతు పొలంలోని బోనులో పడిన చిరుతను శుక్రవారం ఉదయం గుర్తించారు. పశువైద్యుడు డాక్టర్ రమేశ్ సహాయంతో దానికి మత్తు ఇచ్చిన అటవీశాఖ సిబ్బంది, దానికి రేడియో కాలర్ అమర్చి స్థానిక అడవిలోకి తీసుకువెళ్లి విడిచి పెట్టారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ చేసి 20,000 రూ. క్యాష్ బ్యాక్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

FLAT FOR SALE

3BHK Flat For Sale (Ready to move) In DSR Highland Greenz Size: 1422sft Chikkanayakahalli, Bangalore, karnataka, 560035. For more details contact owner Praveen: 7075826929.

HOUSE FOR SALE

G+2 Independent residential cum commercial House, Ward 100- 3rd Block, 3rd Stage, Basaveswara Nagar, 18''x54'' Size. Ph: 9246547670, 9885142641

PLOT FOR SALE

BDA Plot for Sale in HSR 133.33 Sq.yds (Gajas) 20th Cross Road, Sector-VII, HSR Layout, Bengaluru, 560102. For More Details Owner Contact Praveen: 7075826929.

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

JOBS

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

ఒమెగా హోంకేర్‌లో వృద్ధులను/పేషంట్స్/పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

SLRT ట్రాన్స్‌పోర్ట్ పార్సిల్ సర్వీసు చిత్తూరు & కర్నూల్ నందు పనిచేయుటకు ఆపరేషన్స్ నందు అనుభవంగల మేనేజరులు కావలెను. ✆ 9248193949 Email: slrthyd@gmail.com

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్స్, టెక్నీషియన్స్/ హెల్పర్స్& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిల్ ఇంగ్లీష్ ఏవైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 776006

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమర్‌నాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుంచి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

భారీగా సెల్‌ఫోన్ల చోరీ

ట్రక్కును వెంబడించిన దుండగులు

హావేరి, న్యూస్‌టుడే : బెంగళూరు నంచి ధార్వాడలోని కోటూర గ్రామంలోని గోదాముకు పంపిస్తున్న తమ ట్రక్కు నుంచి రూ.24 లక్షల విలువైన చరవాణులు, ఇతర విడి భాగాలు దొంగతనం అయ్యాయని ఫ్లిప్‌కార్ట్ సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. ట్రక్కుకు వేసిన సీలు, డిజిటల్ లాకర్‌ను తెరిచిన నిందితులు వాటిని దొంగిలించారని రాణెబెన్నూరు గ్రామీణ ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కారోళ, మోటెబెన్నూరు మధ్య కదులుతున్న ట్రక్కును వెంబడించి నిందితులు సరుకును దొంగిలించారని అనుమానిస్తున్నారు. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

శంకరుని సేవలో యువత

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : శివరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో శివునికి తమ వంతు సేవలు అందించేందుకు 'రంగ్ 4 కాజ్' సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారు. కాడు మల్లేశ్వర గెళయర బళగ అధ్యక్షుడు బీకే శివరాం విన్నపంతో సంస్థ వ్యవస్థాపకుడు రాఘవ, మరో 35 మంది సభ్యులు కాడుమల్లేశ్వర ఆలయం ఆవరణలోని స్తంభాలు, విగ్రహాలు, శిల్పాలకు రంగులు వేయడం ప్రారంభించారు. టెకీలు, వివిధ వృత్తుల్లో ఉన్న వారు, తమలోని కళాతృష్ణను తీర్చుకునేందుకు 'రంగ్ 4 కాజ్'లో స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. అందరూ తమ సొంత ఖర్చుతో రంగులను కొనుగోలు చేసుకుని, పని చేస్తున్నామని రాఘవ తెలిపారు.

పైకప్పుపై పద్మానికి రంగు వేస్తున్న కళాకారులు

మండపంలో మంచె కట్టుకుని రంగులు వేస్తున్న ఔత్సాహికులు

సహస్ర సుమంగళి పూజ

పూజ చేసుకుంటున్న మహిళలు, చిత్రంలో పూజా విధానాన్ని బోధిస్తున్న భానుప్రకాశ్ శర్మ, మహాసభ ప్రతినిధులు..

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : మల్లేశ్వరం బ్రాహ్మణ మహాసభ శనివారం నిర్వహించిన సహస్ర సుమంగళి పూజ, కోటి లలితార్చన కార్యక్రమంలో 1008 మంది గృహిణులు పాల్గొన్నారు. లోక సంక్షేమాన్ని కోరుకుంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహాసభ అధ్యక్షుడు ప్రకాశ్ ఎస్.అయ్యంగార్, కాంగ్రెస్ నాయకుడు అనూప్ అయ్యంగార్ నేతృత్వంలో పూజలను నిర్వహించారు. అందరి శ్రేయస్సును కోరుకునే బ్రాహ్మణ సముదాయం, సమాజాభివృద్ధికి అహర్నిశలు శ్రమించాలని ప్రకాశ్ అయ్యంగార్ పిలుపునిచ్చారు. తమ మహాసభ విప్ర బాలకులకు ఉచితంగా ఉపనయనం చేయించడం, ప్రతిభావంత విద్యార్థులకు ఉపకార వేతనాల జారీ, విప్ర సముదాయం అభివృద్ధికి శ్రమిస్తోందని ఆయన తెలిపారు. మహాసభ మాజీ అధ్యక్షుడు అశోక్ హారనహళ్లి, సచ్చిదానందమూర్తి, ప్రముఖ జ్యోతిష్యుడు భాను ప్రకాశ్ శర్మ, నామజీయర్ రామానుజదాసన్, అభిషేక్ బ్రహ్మచారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖాదీ వస్త్రాల విక్రయాల జోరు

కలబురగి, న్యూస్‌టుడే : ఖాదీ గ్రామోద్యోగ మండలిని, చేనేతలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి శనివారం రోజు ఉద్యోగులంతా తప్పని సరిగా ఖాదీ వస్త్రాలను ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కలబురగిలోని అన్ని తాలూకాల్లోని ఉద్యోగులు ఇప్పటి నుంచే ఖాదీ వస్త్రాలను ధరిస్తూ విధులకు హాజరవుతున్నారు. తమ ప్రాంతంలో ఎండ తీవ్రత పెరిగే కొద్దీ, నిత్యం ఖాదీ వస్త్రాలను ధరించి రావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారని వాణిజ్య పన్నులశాఖ అధికారి ఎంహెచ్ రాజు తెలిపారు. కార్యాలయాలు, మినీ విధానసౌధల్లో ఖాదీ వస్త్రాలు, రెడీమేడ్ చొక్కాల విక్రయాలు ఊపందుకున్నాయి. ఇతర జిల్లాలోనూ త్వరలో ఖాదీ వస్త్రాలను ధరించి రావాలని సూచిస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడక్షరి తెలిపారు.

మినీ సచివాలయంలో ఖాదీ వస్త్రాల విక్రయం

గురివింద గింజలతో అలంకరణ!

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే : కర్ణాటక శిల్పకళా అకాడమి ఈ ఏడాది నిర్వహించిన 19వ వార్షిక శిల్పకళా ప్రదర్శనకు సంబంధించి దావణగెరె శిల్పకారుడు డీఎం ప్రదీప్‌కుమార్‌కు పురస్కారాన్ని ప్రకటించారు. ఆయనతో పాటు బి.బ్రహ్మాచారి (విజయనగర), ఈరణ్ణ (రాయచూరు), పురుషోత్తమ (శివమొగ్గ), వాదిరాజ బడిగేర (కలబురగి), ఎస్.రాఘవేంద్ర (శివమొగ్గ), రూప పద్మనాభన్ (బెంగళూరు), కృష్ణమూర్తి (బెంగళూరు దక్షిణ జిల్లా), విశ్వేశ్వర పర్కళ (ఉడుపి), ఆనంద్ బీళగి (బాగలకోటె), స్వాతిశ్ (మండ్య) పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది శిల్పశ్రీతో పాటు 2024, 2025 ఏడాదులకు గౌరవ పురస్కారాలను అందించే సమయంలో వీరికి కూడా పురస్కారాలను ప్రదానం చేస్తామని అకాడమి ప్రతినిధులు వెల్లడించారు. తాను ప్రదర్శించిన శిల్పాలపై గురివింద గింజలతో చేసిన అలంకరణకు న్యాయనిర్ణేతల నుంచి ప్రశంసలు లభించాయని ప్రదీప్ కుమార్ తెలిపారు.

ప్రదీప్ ప్రదర్శించిన కళాత్మక వస్తువు

దేవరాయకు రైతు పీఠ పురస్కారం

దేవరాయ మిత్తబాగిలు

డాక్టర్ రామకృష్ణ ఆచార్

మంగళూరు, న్యూస్‌టుడే : అన్నదాతలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన 'రైతు పీఠ' పురస్కారానికి బెళ్తంగడి తాలూకాకు చెందిన బీకే దేవరాయ మిత్తబాగిలు (80) ఎన్నికయ్యారు. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, ఎస్‌కేఎఫ్ ఎక్సీలర్ సంస్థ ప్రతినిధి డాక్టర్ రామకృష్ణ ఆచార్ రైతు పీఠ పురస్కారాన్ని ప్రకటించారు. పురస్కార గ్రహీతలకు రూ.లక్ష నగదు బహుమతిని అందజేయనున్నారు. అంతరించి పోతున్న 200కు పైగా వడ్ల రకాలను సంరక్షించి, వాటిని సాగు చేస్తూ యువ రైతులకు దేవరాయ ఆదర్శంగా నిలిచారని రామకృష్ణ తెలిపారు. ఉడుపి జిల్లా కార్కళ తాలూకా మునియాలిలోని వ్యవసాయ క్షేత్రంలోఈ నెల 20న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. కొల్హాపుర సిద్ధగిరి మఠాధిపతి అదృశ్య కాడసిద్ధేశ్వర స్వామి, బెళగావి నిడసోని దురదుండీశ్వర సిద్ధ సంస్థాన మఠాధిపతి నిజలింగేశ్వరస్వామి తదితరులతో కలిసి రైతు పీఠ పురస్కారాన్ని ప్రదానం చేస్తామని ఆయన వెల్లడించారు.

ప్రాణాలు కాపాడిన డ్రైవరు

శివమొగ్గ, న్యూస్‌టుడే : తీర్థహళ్లి నుంచి శివమొగ్గకు వెళుతున్న శ్రీమూకాంబిక ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఒకరికి ఉన్నట్లుండి ఛాతీలో నొప్పి వచ్చింది. బస్సు వేగంగా వెళుతున్న సమయంలో నొప్పి తీవ్రమైంది. ఛాతీ పట్టుకుని, బస్సు వేగాన్ని నియంత్రించుకుంటూ రహదారి పక్కకు తీసుకువెళ్లి నిలిపి, స్టీరింగ్‌పై తలవాల్చాడు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో కొందరు అంబులెన్సుకు ఫోన్ చేయగా, మరికొందరు అతనికి సపర్యలు చేశారు. మెరుగైన చికిత్స కోసం శివమొగ్గలోని మెగ్గాన్‌కు అతన్ని తరలించారు.

కలబురగిలో రాళ్లదాడి

కలబురగి, న్యూస్‌టుడే : నగరంలోని బులంద్ పర్వేజ్ కాలనీలో మసీదు అధ్యక్ష స్థానాన్ని దక్కించుకునేందుకు సూఫియా ఖాన్, నయీమ్ ఖాన్ అనే వ్యక్తుల మధ్య పోటీ తీవ్రమైంది. నయీమ్‌ఖాన్ అధికార అవధి ముగిసినా, ఇంకా కార్యాలయాన్ని వీడలేదని సూఫియా ఖాన్ ఆరోపించారు. నయీమ్ వర్గీయులు సూఫియా నివాసంపై రాళ్లదాడికి పాల్పడ్డారు.

వయనాడులో వ్యాపారి ఆత్మహత్య

ఆయన భార్యకు గాయాలు

మడికేరి, న్యూస్‌టుడే : పొన్నంపేట తాలూకా కుట్టె గ్రామానికి చెందిన వ్యాపారి సజీర్ తన భార్య, ఇద్దరి పిల్లలతో కలిసి కారులో నిప్పంటించుకుని కేరళలోని వయనాడులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలిన గాయాలతో సజీర్ మరణించగా, అతని భార్య, ఇద్దరు పిల్లలను స్థానికులు కాపాడారు. కాలిన గాయాలైన సజీర్ భార్యను చికిత్స కోసం కల్లికోటె ఆసుపత్రిలో చేర్పించారు. బాపు అనే వ్యక్తి నుంచి రూ.20 లక్షల రుణం సజీర్ తీసుకున్నాడు. ఆ సొమ్ము తీర్చలేని నేపథ్యంలో ఎదురైన ఇక్కట్లను వివరిస్తూ వీడియో తీసి తన స్నేహితులకు పంపించి, కుటుంబ సభ్యులతో కలిసి నిప్పంటించుకున్నాడు. పిల్లలు మంటల నుంచి తప్పించుకోగా, పక్కనే ఉన్న అతని భార్యకు సమస్య ఎదురైంది. స్థానికులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది.

రక్తం కళ్లజూసిన 'ప్రేమ'

బెంగళూరు (కృష్ణరాజపురం) : నేపాలీ యువతి ప్రేమ విషయంలో రోషన్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన వాసి, ఆసిఫ్, ఖలీం, మరో బాలుడిని కేఆర్‌పురం ఠాణా పోలీసులు విచారిస్తున్నారు. రోషన్ స్థానిక యువకులపై పట్టు సాధించే క్రమంలో తమను వేధిస్తున్నాడని ఆసిఫ్ ఆరోపించాడు. తమపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించిన అతన్ని అడ్డుకున్నారు. ప్రతిదాడి చేశామని నిందితులు అంగీకరించారు.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	55
క్యారెట్-	65
బీరకాయలు-	55
క్యాబేజీ-	35
కారీఫ్లవర్(ఒక్కోటి)-	30
సొరకాయ-	45
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	74
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	25
టమాటా-	20
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	30
ఉల్లి(మేలురకం)-	40
ఉల్లి(సాధారణ)-	35
వెల్లుల్లి-	180
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	55
వంకాయలు-	55
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	140

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	385
సిమ్లా ఆపిల్-	265
గ్రీన్ ఆపిల్-	355
అరటి కాయలు-	40
సపోటా-	55
పైనాపిల్-	55
బొప్పాయి-	35
ఆరంజి-	105
బత్తాయి-	55

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

బెంగళూరు
● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

రాచనగరిలో కొత్త సిగ్నల్ దీపాలు

బెంగళూరు నగరంలో 50 కూడళ్లలో కొత్త సిగ్నల్ దీపాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నగర జనాభా 18 లక్షలు కాగా, ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి 40 లక్షల మంది వచ్చి వెళుతుంటారు. రద్దీ పెరగడం, ప్రమాదాలను నియంత్రించే దిశలో కొత్తగా నగరం విస్తరిస్తున్న ప్రదేశాలు, రద్దీ పెరుగుతున్న ప్రాంత్యాల్లో కృత్రిమ మేధస్సుతో పని చేసే సీసీ కెమెరాలను, సిగ్నల్ దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ శివశంకర్ తెలిపారు.

- న్యూస్‌టుడే, మైసూరు

హోసూరు కబుర్లు

వైభవంగా పల్లకీల ఊరేగింపు

పల్లకీలో గ్రామ దేవతల ఊరేగింపు

హోసూరు, న్యూస్‌టుడే : శ్రీచంద్రచూడేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా తేరుపేటలోని ద్రౌపతి సమేత ధర్మరాజస్వామి కరగం ముఖ్య వీధుల్లో వైభవంగా నిర్వహించారు. పల్లకీ ఉత్సవాలను తిలకించడానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. శనివారం తెల్లవారుజామున వివిధ ఆలయాల నుంచి వచ్చిన దేవతా ఉత్సవ మూర్తులను అలంకరించిన 35 పల్లకీలు పట్టణ ప్రధాన వీధుల్లో ఊరేగాయి.

తీవ్రరూపం దాల్చనున్న రైతుల ఆందోళన

మాట్లాడుతున్న రైతు సంఘాల నాయకులు

హోసూరు, న్యూస్‌టుడే : హోసూరు-రాయకోట రోడ్డు ఒన్నలవాడి సమీపం గుడిసాకనపల్లి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన రైతుల మహాసభకు అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చుతున్న క్రమంలో రెండు రోజుల క్రితం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చక్రపాణి, ఎంపీ కె.గోపినాథ్, హోసూరు ఎమ్మెల్యే వై.ప్రకాశ్, బర్గూరు ఎమ్మెల్యే మతి అళగన్, కలెక్టర్ దినేష్‌కుమార్ నేతృత్వంలో రైతు సంఘాల నాయకుల సమక్షంలో జరిగిన సమావేశంలో స్పష్టమైన హామీ ఇవ్వనందున రైతుల నాయకులు మండిపడ్డారు. ఆదివారం హోసూరు తాలూకా బాగలూరు శివారు గుడిచెట్లులో భారీఎత్తున రైతుల సమావేశం జరుగనుంది.

తెలుగు తేజానికి కర్ణాటక పురస్కారం

హోసూరు, న్యూస్‌టుడే : హోసూరు తాలూకాకు చెందిన కె.నారాయణస్వామి కర్ణాటక సహకార శాఖలో ఉన్నత పదవులను నిర్వహించి పలు సంస్కరణలను అమలు చేశారు. ఈయన సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక సహకార శిరోమణి ప్రశస్తిని ప్రకటించింది. శనివారం బెంగళూరు వసంతనగరు రాజభవన సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్‌లో కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి చెలువనారాయణస్వామి, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక ప్రశస్తి, జ్ఞాపికను అందజేశారు. ప్రశస్తి స్వీకరించినందుకు కృష్ణగిరి జిల్లాలోని వివిధ సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రశస్తి అందజేస్తున్న మంత్రి చెలువనారాయణస్వామి, అశోక

ముత్తురాయస్వామి రథోత్సవం

అలంకృతులైన ముత్తురాయస్వామి

డెంకణీకోట, న్యూస్‌టుడే : డెంకణీకోట శివారు తిప్పసంద్రం సమీప అడవిలో ముత్తురాయస్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. స్వామికి అభిషేకం, అలంకరణ, విశేష పూజలు చేసి ఉత్సవమూర్తిని తేరులో ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు. స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఆలయం తరఫున అన్నదానం, తీర్థ ప్రసాద వినియోగం చేశారు.

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

డెంకణీకోట, న్యూస్‌టుడే : డెంకణీకోట శివారు డి.కొత్తనూరు భూదేవి ఆలయంలో గత వారం ఆలయ తలుపులు బద్దలు కొట్టి అమ్మవారి బంగారు తాళిని దోచుకెళ్లిని కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. డెంకణీకోట ఇన్‌స్పెక్టర్ గణేశ్‌కుమార్ కేసు దర్యాప్తు చేసి కర్ణాటక రాష్ట్రం ముళబాగిలుకు చెందిన వెంకటప్ప కొడుకు నాగరాజు (30), మళవల్లి గ్రామానికి చెందిన రాజ కొడుకు రవిని అరెస్టు చేశారు.

గ్రామ పరిసరాల్లో అడవి ఏనుగుల సంచారం

గ్రామాల వైపు వెళుతున్న ఏనుగులు

తళి (డెంకణీకోట) న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్రం బన్నేరుగట్ట అడవి నుంచి వచ్చిన నాలుగు అడవి ఏనుగులు దేవరబెట్ట మార్గంలో గుమ్మళాపురం, తమ్మాపురం తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. పగలు అడవిలో ఉంటూ రాత్రి వేళల్లో పొలాల్లో పంటలను తిని, తొక్కి నాశనం చేస్తున్నాయి. శనివారం స్థానికులు అటవీ శాఖాదికారులకు సమాచారం ఇవ్వగా ప్రజల సాయంతో శబ్దాలు చేస్తూ..టపాసులు పేల్చి ఏనుగులను జవళగిరి అడవుల వైపు మళ్లించారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

వినియోగదారుల రక్షణ సంఘం నిర్వాహకులు

బాగలూరు, (బేరికె), న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షుడు ఆర్. గుణశేఖర్ తెలిపారు. శనివారం బాగలూరు తలార్ పేటలోని కార్యాలయంలో వినియోగదారుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. వీధి కుక్కల బెడద సమస్య, పాడి రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.

సామూహిక శుభ్రత - ఆక్రమణల తొలగింపు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్యకార్మికులు సామూహిక శుభ్రత పనులు చేపట్టారు. దాంతో పాటు పాదచారిమార్గం ఆక్రమణలను తొలగించారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయడంతో పాటు రసాయనికాలను పిచికారి చేశారు. పోగు చేసిన చెత్తను వాహనాల్లో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పాదచారిమార్గాల్లో ఉన్న తోపుడు బండ్లు, టీబంకులు ఇతర వ్యాపారాల సముదాయాలను తొలగించారు. చిక్కపేట, సిటీ మార్కెట్, వీవీపురం, శాంతినగర, సుధామనగర, అశోక్‌నగర తదితర ప్రాంతాల్లో సామూహిక స్వచ్ఛత పనులు చేపట్టారు. శాంతినగర ఉపరితల వంతెన కింద ఉన్న మట్టి దిబ్బలను తొలగించారు. ఆప్రదేశంలోని పాదచారిమార్గంలోని వివిధ వస్తువులను జేసీబీ యంత్రాల సాయంతో వాహనాల్లోకి ఎత్తారు. ప్రతి శనివారం వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛత పనులుతో పాటు పాదచారిమార్గాల ఆక్రమణలను తొలగిస్తున్నట్లు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) అధికారులు తెలిపారు. పరిసరాలను నాశనం చేస్తున్న చుట్టు పక్కల దుకాణదారులు, వ్యాపార సంస్థలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. పరిసరాలను ధ్వసవం చేసే వారిని గుర్తించి కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు.

మట్టి దిబ్బలను తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

ఉద్యానవనాల అభివృద్ధిపై దృష్టి

బెంగళూరు (బాణసవాడి) : పరిసరాల సంరక్షణ కోసం ఉద్యానవనాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నట్లు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అధికారులు తెలిపారు. బెంగళూరు కేంద్ర నగర పాలికె పరిధిలోని బాణసవాడిలో ఉన్న ఉద్యానవనాన్ని అధికారులు పరిశీలించారు. ఎండిపోతున్న చెట్లు, దుమ్ముధూళీ నుంచి సంరక్షణ చర్యలు చేపడతామని ప్రకటించారు. ఉద్యానవనంలోని నడకదారులు, మొక్కల సంరక్షణ, దీపాలు, చుట్టు రక్షణ ప్రహారీ, బయలు వ్యాయామశాలను పరిశీలించిన అధికారులు అక్కడి సమస్యలను గుర్తించారు. నీరులేక ఎండిపోతున్న మొక్కలను గుర్తించిన అధికారులు బోరుబావు తవ్వించి నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. వేసవి ప్రారంభమవుతున్నందున ఉద్యానవనాలకు నీరు సరఫరాపై దృష్టి పెడతామని తెలిపారు. సౌకర్యం లేకపోతే వాహనాల ద్వారానీరు సరఫరా చేయడంతో పాటు నీరు ఉన్నచోట బోరుబావులు తవ్విస్తామని వెల్లడించారు.

ఉద్యానవనాన్ని పరిశీలిస్తున్న అధికారులు

యువకులను అభినందిస్తున్న సారథి ప్రతినిధులు

'రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి'

బెంగళూరు (పీణ్యాదాసరహళ్లి), న్యూస్‌టుడే : అన్ని దానాల కన్న రక్తదానం ఎంతో విలువైనది, యువత రక్తదానం చేసి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని సారథి ఫైనాన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. [illegible] రక్తదానం వల్ల కొందరినైనా కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు.

కేంద్రాన్ని విమర్శించడం తగదు : కుమార

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : నమ్మ మెట్రో ఛార్జీలు పెంపుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం దూషించడం, విమర్శించడం మంచిది కాదని కేంద్ర మంత్రి హెచ్.డి.కుమారస్వామి మండిపడ్డారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుని వాటిని కేంద్రంపై తోయడం తగదన్నారు. ఇతర రాష్ట్రాల్లో మెట్రో ఛార్జీలు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సత్యం చెప్పుతున్నట్లు నటిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. మెట్రో పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా 20 శాతం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఛార్జీలు పెరిగితే కేంద్రాన్ని విమర్శిస్తుందన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలు తప్పుడు నిర్ణయాలు, ప్రజావ్యతిరేక విధానాలను కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. [illegible] ఛార్జీలు పెంచితే ప్రజలు స్వాగతం పలుకుతారనే అభిప్రాయం కాంగ్రెస్ పాలకుల్లో ఉండటం శోచనీయమన్నారు.

భక్తిశ్రద్ధలతో వెండిపల్లకీ ఉత్సవం

పావగడ, న్యూస్‌టుడే : పావగడ శనీశ్వర దేవాలయంలో 12 రోజుల పాటు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు శనివారం సాయంత్రం జ్యేష్ఠాదేవి, శనీశ్వర స్వామి నూతన వెండి పల్లకీ ఉత్సవం అశేష భక్తుల మధ్య అత్యంత వైభవంగా సాగింది. దేవతామూర్తుల విగ్రహాలను వెండి పల్లకీలో ఉంచి ఆలయ సమీపంలోని కూడలి చుట్టూ మూడు సార్లు తిప్పారు. ఉత్సవాన్ని తిలకించడానికి పట్టణ ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించారు.

వెండిపల్లకీలో ఊరేగుతున్న శనీశ్వరుడు

వారాంతంలోనూ వాహన రద్దీ

బెంగళూరు (మారతహళ్లి) : నగరంలోని పలు వీధులు, రహదారుల్లో వారాంతంలోనూ వాహన రద్దీ కనిపించింది. సెలవు ఉండడంతో షాపింగ్‌కు వచ్చిన వారు, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న వారి వాహనాలతో టోల్‌గేట్లు, కూడళ్లు, ఉపరితల వంతెనలు, మార్కెట్లలో రద్దీ కనిపించింది. మెట్రో రైలు నిర్మాణ పనులతో కొన్ని రహదారులను ఏకముఖ సంచార మార్గంగా మార్చడంతో ఆయా వీధుల్లో రద్దీ నెలకొంది.

చిన్న జాగ్రత్తలతో క్యాన్సర్‌కు దూరం

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే : చిన్న జాగ్రత్తలు తీసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, జీవనశైలి మార్పులు చేసుకోవడం, పరిశుభ్రత పాటించడం, అనుమానం వస్తే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్చని భారతీయ వైద్య మండలి చిక్కబళ్లాపుర శాఖ వైద్యులు పేర్కొన్నారు. వాపసంద్ర ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వివిధ రకాల క్యాన్సర్లు, నివారణ మార్గాల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. నిత్యం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, కాలానుగుణంగా టీకాలు వేయించుకోవడం, సరైన నిద్ర, ఆహారాలు తీసుకోవడం, పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వైద్య మండలి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీఎస్ సిద్ధలింగప్ప వివరించారు. అవగాహన కార్యక్రమంలో వైద్యులు శ్యామసుందర్, వెంకటాచలపతి, శ్రావణ్, సౌమ్య, అనిత, సుష్మ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శిబిరంలో పాల్గొన్న వైద్యులు

హాజరైన విద్యార్థినులు

బెళగావిలో ఇండోర్ స్టేడియం ప్రారంభం

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : బెళగావి జిల్లాలోని క్రికెట్ ఆటగాళ్లు అభ్యాసం చేసుకునేందుకు చక్కని ఇండోర్ బాక్స్ క్రికెట్ క్రీడాప్రాంగణం నిర్మించినట్లు స్త్రీశిశు సంక్షేమ శాఖమంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్ తెలిపారు. స్థానిక బాలభవన్‌లో నూతన ఇండోర్ స్టేడియంను శనివారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సతీశ్ జార్జిహొళి, లక్ష్మీహెబ్బాళ్కర్, ఎమ్మెల్యే ఆసిఫ్‌సేఠ్, జిల్లా పంచాయతీ సీఈవో రాహుల్‌సింధే ప్రారంభించారు. ముందుగా మంత్రి జార్జిహొళికి..లక్ష్మీ హెబ్బాళ్కర్ బౌలింగ్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అసిఫ్‌సేఠ్‌ను బౌల్డ్ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీహెబ్బాళ్కర్ మాట్లాడుతూ ఈ స్టేడియం పేద ప్రతిభాన్విత ప్రభుత్వ పాఠశాల క్రికెట్ ఆసక్తులకు, క్రీడాకారులకు ఉచిత శిక్షణ లభిస్తుందన్నారు. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి వారి ప్రతిభను వెలికితీయడం తమ ఉద్దేశమన్నారు. చక్కని శిక్షణ పొందిన 15 నుంచి 20 మంది ఆటగాళ్లను వచ్చే రంజీ, జాతీయ పోటీలకు ఆడేలా సిద్ధం చేస్తామన్నారు. వీరితో పాటు ఐదు మంది దివ్యాంగులకు ఇక్కడ శిక్షణ ఇస్తారన్నారు. జడ్పీ సీఈవో రాహుల్‌శింధే మాట్లాడుతూ తాను క్రికెట్ క్రీడాప్రాంగణం నిర్మాణం చేయాలని ఆశించానని, అది ఇపుడు నెరవేరిందన్నారు. ఆరేడు నెలల నుంచి వర్షాల కారణంగా క్రికెట్ ఆటగాళ్లకు సమస్యలుండేవన్నారు. బెళగావి ఉత్తర క్షేత్రం ఎమ్మెల్యే ఆసిఫ్‌సేఠ్ అందించిన రూ.20 లక్షలతో స్టేడియం నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలలు, ఐదు మంది వికలాంగులకు ఉచితంగా శిక్షణ నిచ్చే పథకం సిద్ధం చేశామన్నారు. 15 మంది బాలలకు శిక్షణ ఉంటుందన్నారు. తర్ఫీదు సమయంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు, చదువుకు ఇబ్బందిలేకుండా చూస్తామన్నారు. ఈ స్టేడియంలో ఒకే సమయంలో 32 మందికి రెండు గంటల పాటు శిక్షణ ఇవ్వవచ్చన్నారు. నాలుగు గంటల సమయంలో 128 మందికి అభ్యాసం చేయవచ్చయన్నారు.

స్టేడియంను ప్రారంభిస్తున్న మంత్రులు లక్ష్మీహెబ్బాళ్కర్, సతీశ్ జార్జిహొళి తదితరులు

బౌలింగ్ చేస్తున్న లక్ష్మీహెబ్బాళ్కర్

సీఎంఆర్..ఆదర్శ విశ్వవిద్యాలయం : సుధాకర్

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : సీఎంఆర్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యతతో కూడిన విద్య అందిస్తోందని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎం.సి.సుధాకర్ తెలిపారు. శనివారం విశ్వవిద్యాలయంలో జరిగిన పదో వార్షిక స్నాతకోత్సవం వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ కర్ణాటకలో 29 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, ఇక్కడ మంచి ప్రమాణాలను పాటిస్తూ నేటి పోటీ ప్రపంచంలో అవసరమైన విద్యార్థులను సిద్ధం చేస్తున్నదన్నారు. ఆరువేల మంది విద్యార్థులతో సీఎంఆర్ ఆదర్శ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిందన్నారు. [illegible] కులపతి డాక్టర్ సబితా రామమూర్తి, [illegible] డాక్టర్ కె.సి.రామమూర్తి [illegible] విద్యార్థులకు అందించారు. [illegible] సీఈవో సంజీవ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 22 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 37 మందికి పీహెచ్‌డీ పట్టాలు, 2350 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో విశ్రాంత కులపతి డాక్టర్ కె.బలవీర్‌రెడ్డి, సీఎంఆర్ జ్ఞానధార ట్రస్ట్ కార్యదర్శి కె.సి.జగన్నాథ రెడ్డి, సీఈవో జయదీప్ కె.ఆర్. రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ మోహన్‌బాబు, డాక్టర్ అశ్వినీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి సుధాకర్, సబితా రామమూర్తితో పట్టా అందుకుంటున్న విద్యార్థిని

వార్డుల అభివృద్ధికి కార్యాచరణ పథకం

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని ఐదు నగర పాలికెల పరిధిలో ఒక్కో వార్డును ఎంపిక చేసుకుని వార్డు అభివృద్ధి ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేస్తున్నట్లు చీఫ్ కమిషనర్ మహేశ్వరరావు తెలిపారు. శనివారం ఇక్కడ ప్రాధికార ప్రధాన కార్యాలయంలో వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వార్డు స్థాయి సమస్యలపై చర్చించారు. ఇంధనం, కట్టడాలు, రవాణా, చెత్త నిర్వహణ, టౌన్‌ప్లానింగ్, పరిసరాలు, తాగునీరు, వాననీరు తదితర వాటిపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర నగర పాలికె పరిధిలో శాంతినగర, ఉత్తర నగర పాలికె పరిధిలో జక్కూరు, దక్షిణపాలికె పరిధిలోని బేగూరు, తూర్పు పాలికె పరిధిలోని విజినాపుర వార్డులను ఎంపిక చేసినట్లు వివరించారు. మిగతా వార్డులకు దశలవారీగా ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేస్తామన్నారు. సమావేశంలో డబ్ల్యూఆర్ఐ, వెల్‌ల్యాబ్స్, సెన్సింగ్ లోకల్, జనసాహస్, హసిరుదళ, సీఎస్‌టీఈపీ తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

సంస్థల ప్రతినిధులతో చీఫ్ కమిషనర్ మహేశ్వరరావు

అఖిలభారత బ్యాడ్మింటన్ పోటీలు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన యోనెక్స్ సన్‌రైస్ అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. రూ.10 లక్షల నగదు బహుమతితో ఎనిమిది రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం, కంఠీరవ స్టేడియంలో జరిగిన టోర్నమెంట్ మహిళల విభాగం డబుల్స్ ఫైనల్స్‌లో విజేతగా కర్ణాటక క్రీడాకారిణి అమృత, లిఖిత శ్రీవత్స-ఢిల్లీ జంట ఛాంపియన్స్‌గా ప్రశస్తి అందుకున్నారు. పురుషుల విభాగం సింగిల్స్‌లో స్థానిక క్రీడాకారుడు తుషార్ సువీర్ విజేతగా నిలిచాడు. ముగింపు వేడుకల్లో కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం నూతన అధ్యక్షుడు కుమారబంగారప్ప, కార్యదర్శి వి.మురళీధర, ముఖ్య అతిథిగా జీబీఏ కమిషనర్ మహేశ్వరరావు, అశ్విని పునీత్‌రాజ్‌కుమార్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

కుమార బంగారప్ప ముఖ్యులతో విజేతలు

కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య

ముళబాగిలు : ఆర్థిక సమస్యల కారణంగా శుక్రవారం సాయంత్రం టీచర్స్ కాలనీలోని తన ఇంట్లో పోలీస్ కానిస్టేబుల్ ఆనంద్ భార్య అరుణకుమారి (39) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అరుణకుమారి మెడికల్ షాపు నడుపుతున్నారు. మృతిరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇరవై ఏళ్లకు బ్యాంకు మేనేజరు అరెస్టు

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : తాను పని చేస్తున్న బ్యాంకులో నకిలీ ఖాతాను సృష్టించి నగదు బదిలీ చేసుకుని పరారైన కె.రఘునాథ్ అనే మేనేజరును 20 ఏళ్ల అనంతరం సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా బుర్రా బజార్ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు శాఖలో మేనేజరుగా ఉంటూ ఖాతాదారులకు తెలియకుండా రూ.38.25 లక్షలను తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. నేరం వెలుగులోకి రావడంతో 2005లో తప్పించుకుని పరారయ్యాడు. రఘునాథ్‌పై మూడు వంచన కేసులు నమోదు కాగా, పోలీసులు ఇప్పటికే అక్కడి న్యాయస్థానంలో అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. పదే పదే నివాసాలను మార్చుతూ తప్పించుకుని తిరుగుతున్న ఇతని కోసం పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపట్టి, సాంకేతిక సమాచారం ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. నగరంలోని సీబీఐ న్యాయస్థానం ముందు అతన్ని హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్‌పై అతన్ని కోల్‌కతాకు తీసుకెళ్లారు.

సాంకేతిక శిక్షణలో సాధనలు చేయాలి

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : క్రమశిక్షణ, మానసిక వికాసానికి క్రీడ, దైహిక కార్యక్రమాలు ముఖ్యమని కేఎస్ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు రుక్మాంగదనాయుడు పేర్కొన్నారు. జ్ఞానభారతి క్యాంపస్ యూసీపీఈ మైదానంలో కేఎస్ పాలిటెక్నిక్ వార్షిక క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడలతో పాటు సాంకేతిక శిక్షణలో సాధనలు చేయాలన్నారు. చక్కని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందేందుకు యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థ ప్రతినిధులు సురేశ్, టి.నీరజాక్షులునాయ్డు, ఎం.యోగామూర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

విజేతలతో రుక్మాంగదనాయుడు

హిందూ సమాజోత్సవాన్ని విజయవంతం చేయాలి

బెంగళూరు (పీణ్యాదాసరహళ్లి), న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతి సంప్రదాయాలకు పరిరక్షించుకోవాలని కమ్మగుండనహళ్లి వార్డు అధ్యక్షుడు కె.సి.శ్రీనివాస్ తెలిపారు. కమ్మగుండనహళ్లి నుంచి ఆదివారం మధ్యాహ్నం హిందూ సమాజోత్సవ యాత్ర ప్రారంభం కానుంది. నాగమరియమ్మ దేవస్థానం నుంచి అశోక్ మైదానం వరకు 122 కలశాలతో, కళాకారుల ప్రదర్శనలతో శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. హిందూ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేయాలని సమితి నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాజపా నాయకులు కె.సి.శ్రీనివాస్, రమేశ్, సంఘటి సుబ్బారెడ్డి, కె.భాస్కర్, హిందూ సమాజ్యోత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు.

ఆహ్వాన పత్రికలను ప్రదర్శిస్తున్న సమితి సభ్యులు

సువర్ణవతి జలాశయంలో పడవ పోటీలు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : చామరాజనగర జిల్లాలో జలసాహస క్రీడకు చక్కని వాతావరణం ఉందని, పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే సి.పుట్టరంగశెట్టి తెలిపారు. శనివారం అట్టుగూళిపుర సువర్ణవతి జలాశయంలో జలసాహస క్రీడను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జలాశయంతో పాటు చుట్టుపక్కల చెరువులు నిండితే జలక్రీడలకు మరింత అనువుగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో నిరంతరం జలక్రీడలు జరిగాలన్నారు. యువకులు, కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు మహమ్మద్ అస్గర్‌మున్నా, జిల్లాధికారి రూపా, క్రీడాశాఖ సహాయ డైరెక్టర్ కె.సురేశ్, జాతీయ సాహస అకాడమీ శిక్షకుడు షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

జలక్రీడలో పాల్గొన్న యువకులు, విద్యార్థులు

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

అణు విద్యుత్తు కేంద్రం వద్దు : సుఖాని

రాయచూరు, న్యూస్‌టుడే : రాయచూరులో అణు విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించేందుకు అనుమతిని ఇవ్వొద్దని, ఒక వేళ స్థాపనకు అవకాశం కల్పిస్తే పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుఖాని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. రాయచూరు, యరమరస్ శాఖోత్పన్న కేంద్రాల వల్ల రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికమై చుట్టు పక్కల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, అణు కేంద్రం వల్ల జబ్బులు మరింత పెరుగుతాయని పర్యావరణ వేత్తలు విశ్లేషించినట్లు వెల్లడించారు. రాయచూరుకు దక్కాల్సిన ఐఐటీని ధార్వాడకు తరలించారని, ఎయిమ్స్ మంజూరు కోసం నిరవధిక పోరాటం చేస్తున్నా పట్టించుకోని కేంద్రం..అణు స్థావరం ఏర్పాటుకు ప్రయత్నించడం తగదని హితవు పలికారు.

మేధాశక్తిని పెంచేందుకు వస్తు ప్రదర్శన

సిరివార, (మాన్వి) : విద్యార్థుల్లో ఆలోచన, మేధాశక్తిని పెంపొందించేందుకు వస్తు ప్రదర్శనలు ఎంతో ఉపయోగ పడతాయని ప్రిన్సిపల్ అనురాధా పేర్కొన్నారు. స్థానిక శాంతినికేతన్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనను ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో చదివిన విషయాలను వస్తురూపంలో చూడటం వలన జ్ఞానశక్తి పెరిగి జ్ఞానార్జన సాధ్యపడుతుందన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు వస్తుప్రదర్శనను తిలకించారు. శిక్షణ సంస్థ పాలక మండలి సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వస్తు ప్రదర్శనను వివరిస్తున్న విద్యార్థులు

ఉరకలెత్తిన ఉత్సాహం.. కిటకిటలాడిన మైదానం

సముదాయ దుకాణాల వద్ద జనం

రాయచూరు, న్యూస్‌టుడే : నగర పరిధిలోని వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయ మైదానం ప్రజా సాగరమైంది. ఆవరణ ప్రాంతమంతా జన సమూహంతో కిటకిటలాడింది. రహదారులన్నీ కిక్కిరిశాయి. రాయచూరు ఉత్సవం శనివారం చివరి రోజు అయినందున తండోప తండాలుగా కుటుంబాల సమేతంగా కదలి వచ్చేశారు. పల్లెవాసులు జీపులు, ఇతర వాహనాల్లో చేరుకున్నారు. ఇసుకేస్తే రాలలేని విధంగా ప్రాంగణం నిండింది. ఉత్సవాన్ని వీక్షించేందుకు శనివారం మధ్యాహ్నం నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ పైవేటు కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, కర్షకులు దుకాణ సముదాయాలను ఆసక్తితో తిలకించారు. నవోదయ వైద్యకళాశాల ఫిజియోథెరపీ పీజీ విద్యార్థులు నిర్వహించిన చేతివృత్త శక్తి పరీక్షల శిబిరానికి ఉత్తమ స్పందన లభించింది. ఆయుర్వేద దుకాణాల వద్ద వృద్ధులు మసాజ్ చేయించుకునేందుకు ఆసక్తి కనబరిచారు. జిల్లాలో పత్తిసాగు విస్తీర్ణంపై వ్యవసాయ విశ్వవిద్యాలయం వీడియో ప్రదర్శన అన్నదాతలను ఆకట్టుకుంది. వస్త్రాలు, చీరలు, పాదరక్షలు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, రోల్డ్ గోల్డు గొలుసులు తదితర ధరకు అమ్ముతున్నా దున మహిళలు కొనుగోలు చేశారు. బళ్లారి జీన్స్ ప్యాంట్లను ఖరీదు చేయటానికి యువకులు మొగ్గు చూపారు. చిన్న, పెద్ద డ్రోన్ల తయారీ, వినియోగం గురించి విద్యార్థులు అవగాహన పెంచుకున్నారు. ఫుడ్ కోర్టులోని తినుబండారాలు, పండ్లు, జ్యూసులు, మిర్చి, ఉగ్గాని, పానీపూరి, గోబి మంచూరి, జొన్న రొట్టెలు, బిరియాని వంటి ఆహార కేంద్రాల వద్ద పిల్లలు, పెద్దలు అధికంగా కన్పించారు. ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సౌలభ్యాలను, ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకున్నాయి. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం మూడు రోజులు నిర్వహించిన కృషి మేళాతో పోలిస్తే అత్యధికంగా హాజరయ్యారని అధికారులు అంచనా.

లోపల కిక్కిరిసిన జనం

నవోదయ విద్యార్థుల థెరపీ పరీక్షలు

పత్తిసాగుపై వీడియో ప్రదర్శన

దేశంలో రాయచూరుకు ప్రత్యేక గుర్తింపు

ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

రాయచూరు, న్యూస్‌టుడే : దాసులు, సంతులు, సాహితీవేత్తల పుట్టినిల్లు అయిన రాయచూరు జిల్లాకు దేశంలో ప్రత్యేక స్థానం ఉందని ఉప ముఖ్యమంత్రి మంత్రి డి.కె.శివకుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి జిల్లా వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం మైదానంలో రాయచూరు ఉత్సవాల ముగింపు వేడుకల్లో డీకే ప్రసంగించారు. కాకతీయులు నిర్మించిన, దోతల, విజయనగర రాజులు పరిపాలించిన ఈ పవిత్ర భూమి సంస్కృతి, పరంపర, శిల్పకళల వైభవాన్ని చాటి చెప్పే ఉత్సవాలకు హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో పండించే సోనామసూరి ధాన్యానికి, హట్టిలో తయారయ్యే బంగారానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని చెబుతూ రాయచూరు ప్రగతిని ఉత్సవాలు మరింత ఇనుమడింప చేస్తాయని చెప్పారు. మూడు రోజుల ఉత్సవాలను లక్షల మంది వీక్షించడం సాధారణ విషయం కాదన్నారు.

జీఆర్ నిర్మాణంపై చంద్రబాబుతో చర్చకు సిద్ధం

తుంగభద్ర జలాశయం నుంచి పూడిక వల్ల 33 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతోంది. సమాంతర డ్యామ్ నిర్మాణంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే చర్చించామని, తగిన కాలం ఇస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీకే శివకుమార్ ప్రకటించారు. తుంగభద్ర కాల్వల నీటిని అక్రమంగా మళ్లించుకోకుండా ఉండేందుకు చట్టాన్ని తెచ్చామని, దీని మేరకు 500 మీటర్ల లోపు మోటార్లు బిగించుకోరాదని సూచించారు. తుంగభద్ర జలాశయం గేట్లను నిర్ణీత వ్యవధిలో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాయచూరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపనకు జిల్లా బాధ్యమంత్రి శరణ ప్రకాష్‌పాటిల్ ఆసక్తితో ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వ ఐదు గ్యారంటీ పథకాలు ప్రజల కొనుగోళ్ల శక్తిని పెంచినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. వేదిక మీద మంత్రులు శరణ ప్రకాష్, బోసురాజు, ఎమ్మెల్యేలు బసనగౌడ దద్దల్, బసనగౌడ తుర్విహాళ, బాదర్లి హంపనగౌడ, ఎమ్మెల్సీలు బాదర్లి బసనగౌడ, వసంతకుమార్, హట్టి బంగారు గనుల అధ్యక్షుడు పాటిల్, జిల్లా పాలనాధికారి నితీశ్, జడ్పీ సీఈవో ఈశ్వరకుమార్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, నగరపాలక సంస్థ కమిషనర్ జుబిన్ మహాపాత్ర పాల్గొన్నారు. చివరి రోజు ఉత్సవాలు తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

సభాస్థలంలో జన సందోహం

‘ఉడాన్’ ఊతంగా నాడి పట్టారు!

ఆరోగ్య సంరక్షకులతో డాక్టర్ దేవిశెట్టి

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : పుష్పురం కిందట అమలులోకి వచ్చిన ఉడాన్ పథకం ద్వారా వెనుకబడిన వర్గాలకు చెందిన 1200 మంది ఎంబీబీఎస్, 800 మందికి పైగా నర్సింగ్ విద్యార్థులు భారతీయ వైద్య రంగంలోకి అడుగుపెట్టారని నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి వెల్లడించారు. ఈ మూడేళ్లలో 36 మంది ఎయిమ్స్‌లో, 360 మంది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చేరారని గుర్తు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ప్రతిభావంత విద్యార్థులకు వైద్యం, నర్సింగ్, పారామెడికల్ విద్యను పొందేందుకు అనువుగా తాము ఉడాన్ పథకాన్ని 12 ఏళ్ల కిందటే ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ పథకం కింద శిక్షణ పూర్తి చేసుకుని వైద్య వృత్తిలో అడుగుపెడుతున్న ఆరోగ్య సంరక్షకులతో కలిసి శనివారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత్‌లో ప్రతి 811 మందికి సగటున ఒక వైద్యుడు ఉండగా, కొన్ని రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2700 మందికి ఒక వైద్యుడు ఉన్నట్లు గుర్తు చేశారు. ఈ పథకాన్ని ఎనిమిది రాష్ట్రాలకు విస్తరింపజేసినట్లు చెప్పారు. పథకం లబ్ధిదారులు, నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులతో డాక్టర్ దేవిశెట్టి ఈ సందర్భంగా ముఖాముఖి మాట్లాడారు.

గ్యారంటీలకు రూ.1.12 లక్షల కోట్ల వ్యయం

రాయచూరు, న్యూస్‌టుడే : గ్యారంటీ పథకాల అమలుకు ఇప్పటి వరకూ రూ.1.12 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు ఐదు గ్యారంటీ యోజనల అమలు సమితి రాష్ట్రాధ్యక్షుడు హెచ్.ఎం.రేవణ్ణ వెల్లడించారు. శనివారం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో గ్యారంటీ మేళా సమావేశం జరిగింది. రేవణ్ణ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 665 కోట్ల సార్లు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని, ఇందుకు రూ.17,258 కోట్లను వ్యయం చేశామని, రాయచూరు జిల్లాలో 11 కోట్ల 38 లక్షల మంది ప్రయాణాలకు రూ.465 కోట్లను ఆర్టీసీకి చెల్లించినట్లు వివరించారు. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు అమలు అసాధ్యమని పేర్కొన్నాయని, సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేసిన ఘనత సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు శరణప్రకాశ్ పాటిల్, బోసురాజు, ఎంపీ కుమారనాయక్, ఎమ్మెల్యేలు బసనగౌడ దద్దల్, బసనగౌడ తుర్విహాళ, ఎమ్మెల్సీలు వసంతకుమార్, బసనగౌడ బాదర్లి, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున, జిల్లా గ్యారంటీ యోజన అధ్యక్షుడు పామయ్య మురారీ తదితరులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న రేవణ్ణ

హాజరైన లబ్ధిదారులు

వెంటాడిన పాప భీతి

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తుమకూరు జిల్లా గుబ్బికి చెందిన జీఆర్ సుమంగళ (78), ఆమె కుమారుడు జీఆర్ నాగప్రసాద్ (50), కుమార్తెలు జీఆర్ శిల్ప (48), జీబీ శ్రుతి (43) బిహార్‌లో ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ వ్యవహారాలే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. కర్ణాటక నుంచి బిహార్‌లోని బౌద్ధారామం రాజ్‌గిరికి వెళ్లి, గదిని అద్దెకు తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కొద్ది నెలల కిందట ప్రీపైర్ గేమ్‌కు అలవాటుపడిన అమోఘ కీర్తి అనే బాలుడ్ని అతని మేనమామ జీఆర్ నాగప్రసాద్ హత్య చేశారని సమాచారం. దీనికి సంబంధించి సోదేవనహళ్లి రాణాలో కేసు నమోదైంది. కారాగారం నుంచి బెయిలుపై బయటకు వచ్చినప్పటి నుంచి నాగప్రసాద్, ఇతర కుటుంబ సభ్యుల్లో వేదన ఎక్కువైంది. పాపకర్మ వెంటాడుతుందని వారంతా దేశంలోని వివిధ ఆలయాలకు వెళ్లి పూజలు చేయించుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో రాజ్‌గిరిలో మొదట నిద్రమాత్రలను పెద్ద మొత్తంలో తీసుకుని ఉరివేసుకున్నట్లు గుర్తించారు.

రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి

మైసూరు, న్యూస్‌టుడే : నంజనగూడు తాలూకా హనుమపుర గేటు వద్ద సంభవించిన రోడ్డుప్రమాదంలో చంద్రు (38), పీలా (35) అనే వ్యక్తులు మరణించారు. వీరిద్దరు సంతేమరహళ్లి వైపు బైకులో వెళుతుండగా, మలుపులో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. వీరి పైనుంచి లారీ చక్రం వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే కన్నుమూశారు. కవలంద రాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భర్త మరణించాడని వేదనతో ఆత్మహత్య

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : చికిత్స పొందుతూ భర్త రాజు (48) మరణించాడన్న బాధతో మీను (42) అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. మాదనాయకహళ్లికి చెందిన రాజు, మీను భార్యాభర్తలు. గీజరు నుంచి గ్యాసు లీకు కావడంతో అస్వస్థతకు గురైన రాజును అతని కుమారుడు చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో శుక్రవారం చేర్పించాడు. చికిత్స పొందుతూ భర్త మరణించిన విషయాన్ని తెలుసుకుని, మృతదేహాన్ని కూడా చూడకుండానే ఆమె తన నివాసంలో ఉరి వేసుకుంది.

చిత్ర సంబరాలకు తెర

ముగింపు కార్యక్రమంలో డాక్టర్ జయమాల, గిరీశ్ కాసరవల్లి, రాజేంద్రసింగ్ బాబు తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు శుక్రవారం రాత్రితో తెరపడింది. ఈ వారం రోజులూ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన చలనచిత్రాలు తిలకించేందుకు నగరవాసులకు అవకాశం లభించింది. ఆంగ్లం, జపనీస్, జర్మన్, ఫ్రెంచ్, అరబిక్ తదితర భాషలతో పాటు ప్రముఖ కన్నడ చలన చిత్రాల ప్రదర్శనకు అవకాశం కల్పించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం చిత్రాలకూ చోటు కల్పించారు. ఎనిమిది రోజులు పాటు వేడుకలు కొనసాగాయి. 76 దేశాలను పాటు ఒరియా మాల్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఆఖరి కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు గిరీశ్ కాసరవల్లి, మాజీ మంత్రి డాక్టర్ జయమాల, దర్శకుడు రాజేంద్రసింగ్ బాబు, ముఖ్యమంత్రి మాధ్యమ సలహాదారుడు ప్రభాకర్, చలన చిత్ర అకాడమీ అధ్యక్షుడు సాధుకోకిల తదితరులు హాజరయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖను సత్కరించి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. చలనచిత్రోత్సవాలకు నగర ప్రజల నుంచి చక్కని స్పందన లభించిందని అకాడమీ అధ్యక్షుడు సాధు కోకిల తెలిపారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగిందన్నారు.

అవసరాలు తీర్చే పొదుపు మంత్ర!

బెంగళూరు (యశ్వంతపుర) : ప్రజలు దాచుకునే పొదుపు మొత్తాలకు మైసూరు సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) ఉపకారిగా వ్యవహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు. విధానసౌధలో ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమాల ప్రారంభ వేదికపై ఆయన పాల్గొని ప్రసంగించారు. పొదుపు మంత్రం ఎంతో కీలకమని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తుందని వివరించారు. మహిళల కోసం ప్రభుత్వం ఇప్పటికే శక్తి, గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి, అన్నభాగ్య గ్యారంటీ పథకాలను అమలులోకి తెచ్చినట్లు వివరించారు. అనధికార చీట్స్ పేరుతో మోసపోరాదని ప్రజలకు హితవు పలికారు. ఎంఎస్ఐఎల్ ప్రస్తుతం రూ.500 కోట్ల లావాదేవిలు నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించి.. దాన్ని రూ.10 వేల కోట్లకు పెంచాలని అధికారులకు సూచించారు. సూక్ష్మ రుణ సంస్థల సతాయింపులు నివారిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎంబీ పాటిల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలినీ రజనీశ్ తదితరులు పాల్గొన్నారు.

సిద్దరామయ్యకు శ్రీవారి విగ్రహాన్ని అందిస్తున్న మంత్రి ఎంబీ పాటిల్ తదితరులు

కలబురగిలో రాళ్లదాడి

కలబురగి, న్యూస్‌టుడే : నగరంలోని బులంద్ పర్వేజ్ కాలనీలో మసీదు అధ్యక్ష స్థానాన్ని దక్కించుకునేందుకు సూఫియా ఖాన్, నయీమ్ ఖాన్ అనే వ్యక్తుల మధ్య పోటీ తీవ్రమైంది. నయీమ్ ఖాన్ అధికార అవధి ముగిసినా, ఇంకా కార్యాలయాన్ని వీడలేదని సూఫియా ఖాన్ ఆరోపించారు. నయీమ్ వర్గీయులు సూఫియా నివాసంపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దాడిలో ఒక మహిళ గాయపడింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మణిపురి యువతిని చిదిమేసిన బస్సు

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : టిన్ ఫ్యాక్టరీ సమీపంలో సంభవించిన రోడ్డుప్రమాదంలో మణిపూర్‌కు చెందిన హన్నా ఇనక (20) అనే యువతి మరణించింది. ఆమె బైకు అదుపు తప్పి పడిపోవడంతో, వెనుకగా వచ్చిన బీఎంటీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో బాధితురాలు అక్కడికక్కడే మరణించింది. కేఆర్‌పురం ట్రాఫిక్ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రక్తం కళ్లజూసిన ‘ప్రేమ’

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : నేపాలీ యువతి ప్రేమ విషయంలో రోషన్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన వాసి, ఆసిఫ్, ఖలీం, మరో బాలుడిని కేఆర్‌పురం ఠాణా పోలీసులు విచారిస్తున్నారు. రోషన్ స్థానిక యువకులపై పట్టు సాధించే క్రమంలో తమను వేధిస్తూ వస్తున్నాడని ఆసిఫ్ ఆరోపించాడు. అతను ప్రేమిస్తున్న యువతిని తానూ ప్రేమిస్తున్నానని తెలిసినప్పటి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో తన స్నేహితులతో కలిసి ఈ నెల రెండో తేదీ రోషన్‌తో గొడవ పడ్డాడు. తమపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించిన అతన్ని అడ్డుకున్నారు. అతని చేతి నుంచి కత్తిని లాక్కొని ప్రతిదాడి చేశామని నిందితులు అంగీకరించారు.

స్థానిక సమరానికి సై!

● వేగం పెంచిన కమలనాథులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : గ్రేటర్ బెంగళూరు ప్రాధికార, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు కమలనాథులు సన్నాహాలు ప్రారంభించారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో వరుస సమావేశాలు ప్రారంభమయ్యాయి. జీబీఏ వ్యవహారాల బాధ్యునిగా నియమితులైన పార్టీ జాతీయ నేత రామ్ మాధవ్, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర, విపక్ష నేతలు అశోక్, చలువాది నారాయణ స్వామి, జాతీయ నాయకులు సతీశ్ పూనియా, సంజయ్ ఉపాధ్యాయలతో ఎంపీలు, ఎమ్మెల్యేలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులను ఉద్దేశించి విజయేంద్ర మాట్లాడారు. జీబీఏ పరిధిలో బూత్ స్థాయిలో ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. పార్టీకి సేవలు అందిస్తున్న కార్యకర్తలను పోటీకి ఎంపిక చేసేందుకు అందరి సూచనలు, సలహాలు అవసరమని చెప్పారు. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని గౌరవించి, కార్యాచరణ చేపడితే బెంగళూరు జీబీఏ పరిధిలోకి ఐదు పాలికలను కైవశం చేసుకోవచ్చని నేతలకు సూచించారు. వార్డు స్థాయిలో వరుస సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రం జారీ చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేసే బాధ్యతలను ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకోవాలని రామ్ మాధవ్ కోరారు.

వేదికపై యడియూరప్ప, విజయేంద్ర, రామ్ మాధవ్ తదితరులు

రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతలు

కన్నడ అభివృద్ధికి తోడ్పడే ఉత్సవాలు

రాయచూరు, న్యూస్‌టుడే : రాయచూరు సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ భాషాభివృద్ధికి ఉత్సవాలు ఉపకరిస్తాయని కన్నడ, సంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి అన్నారు. ఆయన శనివారం రాత్రి రాయచూరు ఉత్సవంలో ప్రసంగించారు. ప్రతి రంగంలో ఈ జిల్లా ప్రత్యేకతను చాటుకుందని తెలిపారు. అశోకుడి శిలా శాసనాలు మస్కిలో లభ్యం కావడం, ముదగల్, దేవదుర్గలో చారిత్రక కోటలు, జలదుర్గలో వాస్తుశిల్పితో అలరాలుతున్నాయని వివరించారు. ఇక నుంచి ఏటా జిల్లా ఉత్సవాలు జరపాలని కోరారు. తుంగభద్ర 10 గేట్లను మార్చి 1 నాటికి బిగిస్తామని హామీ ఇచ్చారు. వేదిక మీద మంత్రులు శరణ ప్రకాష్, బోసురాజు, ఎమ్మెల్యేలు బసనగౌడ దద్దల్, బసనగౌడ తుర్విహాళ, బాదర్లి హంపనగౌడ, ఎమ్మెల్సీలు బాదర్లి బసనగౌడ, వసంతకుమార్, హట్టి బంగారు గనుల అధ్యక్షుడు పాటిల్, జిల్లా పాలనాధికారి నితీశ్, జడ్పీ సీఈవో ఈశ్వరకుమార్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, నగరపాలక సంస్థ కమిషనర్ జుబిన్ మహాపాత్ర పాల్గొన్నారు. చివరి రోజు ఉత్సవాలు తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ప్రసంగిస్తున్న మంత్రి శివరాజ్ తంగడిగి

అనుమానిత తీవ్రవాది అనారోగ్యంతో మృతి

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే : పరప్పన అగ్రహార కారాగారంలో విచారణ ఖైదీగా ఉంటూ, విక్టోరియా ఆసుపత్రిలో చేరిన సాధిక్ పాషా (47) అనే అనుమానిత తీవ్రవాది చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మరణించాడు. సుద్దగుంటపాళ్య ఠాణా పోలీసులు 2020లో పాషాతో కలిపి ఆరుగురిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి కారాగారంలోనే ఉంటున్న అతను గత ఆరు నెలల నుంచి అధిక మధుమేహ, లోబీపీతో పాటు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజులుగా అతనికి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స ఇప్పించారు.

ఇంట్లోకొచ్చిన చిరుత!

మంగళూరు, న్యూస్‌టుడే : బెళ్తంగడి తాలూకా దిడుపె గ్రామంలోని కొండాళులోని ఒక ఇంట్లోకి శుక్రవారం అర్ధరాత్రి చిరుత ప్రవేశించింది. వరండాలో పడుకున్న పెంపుడు జాగిలంపై దాడి చేసి లాక్కొని వెళ్లింది. పక్కనే ఉన్న పిల్లి ప్రాణభయంతో అరుస్తూ తప్పించుకుంది. స్థానికుల ఫిర్యాదుతో చిరుత కోసం అటవీశాఖ ఉద్యోగులు వేట సాగిస్తున్నారు.

డీకే-సిద్ధు మధ్య చెరిగిపోని అంతరం

మంగళూరు, న్యూస్‌టుడే : ‘తాను ముఖ్యమంత్రిని కావాలని రాష్ట్ర ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అన్నింటికీ కాలమే బదులిస్తుంది’ అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. మంగళూరులో తనను కలుసుకున్న విలేకరులతో డీకే శనివారం మాట్లాడారు. దళిత సంఘాల నాయకులు పరమేశ్వర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కదా అని ఆయనను ప్రశ్నించినప్పుడు అలా కోరుకోవడంలో తప్పేముందని తిరిగి ప్రశ్నించారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా అన్నింటికీ కాలమే బదులిస్తుందని అన్నారు. పుత్తూరులో కాంగ్రెస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ కుమార్ రై మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన శివకుమార్, ఆరు నెలల అనంతరం ముఖ్యమంత్రిగా వచ్చి ఈ భవనాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నానని సభా వేదికపై వ్యాఖ్యానించారు. * మరో వైపు హాసనలో తల్లిహాళ సంస్థానంలో విశ్వ కాలజ్ఞాన శివయోగి హాసనాంబ ఆలయంలో నిర్వహించిన 108 శ్రీదేవి పురాణ పఠనం, హోమం, ధర్మసభ కార్యక్రమాల్లో ఓ కీలక నేత మాట్లాడుతూ హాసనకు చెందిన వ్యక్తి రానున్న రోజుల్లో ప్రధాని లేదా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. * ఎమ్మెల్సీ యతీంద్ర నాకు అధిష్ఠానం అని డీకే చేసిన వ్యాఖ్యలకు యతీంద్ర బదులిస్తూ తాను చేసిన వ్యాఖ్యలకు పాత్రికేయులు విపరీతార్థం తీశారని చెప్పారు. ఏ నిర్ణయం అయినా పార్టీ అధిష్ఠానం తీసుకుంటుందని, ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి ఇప్పటి వరకు చర్చ జరగలేదని మైసూరులో శనివారం స్పందించారు.

నిర్మాతపై ప్రేమ్ ఫిర్యాదు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : నిర్మాత కనకపుర శ్రీనివాస్ పలువురు నటులు, దర్శకులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయా నటుల అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘కాటన్‌పేటె’ సినిమా ప్రెస్‌మీట్‌లో నటులు పునీత్ రాజ్‌కుమార్, దర్శన్, ధ్రువ సర్జా, దర్శకులు జోగి ప్రేమ్, ఏపీ అర్జున్‌లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆయనపై తాను పోలీసులకు, ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశానని నటుడు ప్రేమ్ తెలిపారు. పునీత్ రాజ్‌కుమార్‌తో సినిమా తీసేందుకు ప్రేమ్ రూ.9 లక్షల బయానా తీసుకున్నారని కనకపుర శ్రీనివాస్ ఆరోపించారు. ‘పునీత్ కూడా తనను మోసం చేశారు. ఈ రోజు ఆయన ఉన్నారా? మోసం చేసిన నువ్వు అక్కడ ఉండడానికి అవకాశం లేదు. నువ్వు మోసగాడివి. పైకి వచ్చేయ్’ అని దేవుడు పిలిపించుకున్నాడని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణం అయ్యాయి. సినిమా తీయకుండా తప్పించుకుని, నగదు కూడా వెనక్కు ఇవ్వలేదని చేసిన ఆరోపణలను ప్రేమ్ ఖండించారు. సారా గోవిందు సమక్షంలోనే నగదు వెనక్కు ఇచ్చానని ప్రేమ్ స్పష్టం చేశారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

07-02-2026 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1602.93	1614.98
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	2,888	7,227
నీటి నిల్వ (టి.ఎం.సి)	25.546	48.363

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

ప్రాణాలు కాపాడిన డ్రైవరు

శివమొగ్గ, న్యూస్‌టుడే : తీర్థహళ్లి నుంచి శివమొగ్గకు వెళుతున్న శ్రీమూకాంబిక ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఒకరికి ఉన్నట్లుండి ఛాతీలో నొప్పి వచ్చింది. బస్సు వేగంగా వెళుతున్న సమయంలో నొప్పి తీవ్రమైంది. ఛాతీ పట్టుకుని, బస్సు వేగాన్ని నియంత్రించుకుంటూ రహదారి పక్కకు తీసుకువెళ్లి నిలిపి, స్టీరింగ్‌పై తలవాల్చాడు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో కొందరు అంబులెన్సుకు ఫోన్ చేయగా, మరికొందరు అతనికి సపర్యలు చేశారు. స్థానిక ఆసుపత్రికి డ్రైవరును పంపించగా, అక్కడ ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్స కోసం శివమొగ్గలోని మెగ్గాన్‌కు అతన్ని తరలించారు.

జ్యోతిషం మాటున దౌర్జన్యాలు

కార్వార : తాను ప్రేమించిన గృహిణి సుచిత్ర మరిదిని హత్య చేయించిన కేసులో అరెస్టయి కారాగారం చేరిన ప్రముఖ జ్యోతిషుడు కమలాకర్ భట్ వ్యవహారం అనేకానేక మలుపులు తిరుగుతోంది. 2005కు ముందు ఆయన మరమరాలు విక్రయించువాడు. ఉన్నట్లుండి శివమొగ్గ సమీపంలోని ఊరు విడిచి కేరళకు వెళ్లి జ్యోతిషం నేర్చుకుని వచ్చాడు. ఆ తర్వాత బెంగళూరులో ఓ వెలుగు వెలిగాడు. ప్రతి జిల్లాలోనూ అతను కొందరు దళారులను నియమించుకున్నాడు. బెంగళూరులో తమకు తెలిసిన జ్యోతిష్యుడు ఉన్నాడని, అతని వద్దకు వెళితే మీ సమస్యకు పరిష్కారం చూపుతారని ఆ దళారులు స్థానికులను నమ్మించేవారు. సుచిత్ర ఇలానే కమలాకర భట్ వద్దకు జ్యోతిషాన్ని నమ్మే వారిని పంపించేది. ఆ పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి కారణమైంది. ఆమెను వివాహం చేసుకునేందుకు కుమార్తెలు, భర్త మహేశ్ నాయక్ అడ్డుగా ఉన్నారని రౌడీషీటర్లు మైఫోజ్, ఫైజల్, ఇర్ఫాన్‌ల సహాయం తీసుకుని దాడి చేయించాడని పోలీసులు గుర్తించారు.

IN THE COURT OF THE HON'BLE JUDGE, FAMILY COURT JUDGE RANGA REDDY DISTRICT: AT: L.B.NAGAR

F.C. O.P. No. 232 OF 2025

Between:
Rajesh ...Petitioner
AND
Yellamma ... Respondent

NOTICE

To
Yellamma D/o. Mallappa Kurlli Aged about years, Occ: House Wife, R/o. Chikkahunnakuni Devadurga Rural, Deodurga, Raichur, Karnataka State-584111.
...Respondent

The Petitioner filed the above FCOP against Respondent and the Hon'ble Court Listed on 11.11.2025 and the said FCOP No. 232 of 2025 by this Addl. Family Hon'ble Court has ordered for publication. The Hon'ble Court was pleased to order for substitute service for your appearance and posted the matter to 19.02.2026.

Hence, you are requested to appear before the above said Hon'ble Court at 10:30 a.m. on the said date either personally or through your authorized counsel, for submitting your claim or otherwise the matter will be adjudicated as per law. Hence, this notice.

(BY ORDER OF THE AUTHORITY)
Sd/- **(A. NARESH)** ADVOCATE
Plot No.131, Sai Ram Nagar
Champapet, Hyderabad
Ph: 9989690552

(c) eenadu

ఆస్తిహక్కు.. దక్కక చిక్కు

కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంతాల ప్రజల తమ ఆస్తులకు సంబంధించిన యాజమాన్య హక్కు పత్రాలు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వామిత్వ సర్వే క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం మూడో విడత సర్వే కొనసాగుతోంది. ఇంతవరకు తొలి విడత సర్వేకు సంబంధించిన ఆస్తి పత్రాలే అందలేదు. వీటి పంపిణీ ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో పల్లె ప్రజలకు నిరాశ తప్పడం లేదు. రెవెన్యూ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపం.. సర్వేయర్ల కొరత, రోవర్ల సమస్యతో సర్వే వేగం పుంజుకోవడం లేదు.

పత్రాల పంపిణీ ఎప్పుడో

- స్వామిత్వ సర్వే తొలి విడత కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 56 గ్రామాల్లో 39,634 ఆస్తులను గుర్తించారు. వాటి యజమానుల నుంచి సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు పత్రాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.
- కర్నూలు జిల్లాలో 13కు గాను 10 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి 15,394 ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. నంద్యాల జిల్లాలో 43 గ్రామాలకు గాను 16 గ్రామాల్లో 14,270 ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. వీటికి సంబంధించిన ఆస్తి హక్కు పత్రాలను యజమానులకు ఇంతవరకు పంపిణీ చేయలేదు.
- రెండో విడతలో 261 గ్రామాల్లో 2,30,716 అసెస్‌మెంట్లు గుర్తించారు. కర్నూలు జిల్లాలో 59 గ్రామాల్లో కొంతవరకు సర్వే పూర్తిచేశారు. దీని ప్రకారం 33,147 ఆస్తిహక్కు పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. నంద్యాల జిల్లాలోని 188కు గాను 86 గ్రామాల్లో సర్వే చేశారు. ఇందుకు సంబంధించి 96,560 పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. మూడో విడతలో ఉమ్మడి జిల్లాలోని 27 గ్రామాల్లో 433 ఆస్తులను సర్వే చేయాల్సి ఉంది.

నేత్రపర్వం.. రేణుకా ఎల్లమ్మ రథోత్సవం

- జనసంద్రమైన కోసిగి

కోసిగిలో రేణుకా ఎల్లమ్మ రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఉత్సవానికి తిలకించడానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు స్థానిక ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. – న్యూస్‌టుడే, కోసిగి

వాము కుప్పల్లో వాటాలు

- పెద్దమార్కెట్లో దోపిడీ

వాము సీజన్ మొదలైతే.. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, కార్మికులకు పండగే. రైతుల కష్టార్జితాన్ని కొల్లగొట్టి.. వారి జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకుంటారు. జనవరి 19 నుంచి ఇక్కడికి వాము అమ్మకానికి వస్తోంది. ఫిబ్రవరిలో దిగుబడుల రాక పెరిగింది. ఇదే అదనుగా.. వ్యాపారులంతా సిండికేటయ్యి ధరలను తగ్గించేసి కొంటున్నారు. కమీషన్ ఏజెంట్లు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కార్మికులు ప్రతి కుప్ప నుంచి డబ్బాలకొద్దీ వామును దోచుకుని అమ్ముకుంటున్నారు. ఇలా అంతా కలిసి అన్నదాతలను నిలువుదోపిడీ చేస్తున్నా మార్కెట్ కమిటీ అధికారులు కళ్ల మూసుకోవడం పట్ల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. – న్యూస్‌టుడే, కర్నూలు మార్కెట్

← ఇక్కడ తూకాలు వేస్తున్నదెవరో మార్కెట్ కమిటీ అధికారులే చెప్పాలి

కుప్పల నుంచి సరకును చాటలో తీసుకెళ్తూ..

ధరలు తగ్గించేసి

- మార్కెట్‌కు వాము దిగుబడులు అత్యధికంగా వచ్చిన సమయాల్లో వ్యాపారులంతా సిండికేట్ అవుతున్నారు. మూడు రోజులుగా మార్కెట్‌కు వాము వెయ్యి క్వింటాళ్లకు పైగా వస్తోంది. కర్ణాటక, అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి రైతులు ఇక్కడికి సరకు తెస్తున్నారు. వంద లాట్లలో పది లాట్లకు మాత్రమే వ్యాపారులు అధిక ధరలు రాస్తున్నా. మిగతా లాట్లకు ధరలను తగ్గించేసి కొనుగోలు చేస్తున్నారు.
- ఈ నెల 6న 1,158 క్వింటాళ్ల వాము వచ్చింది. క్వింటా కనిష్ఠ ధర రూ.2,222, మధ్యస్థ ధర రూ.22,229, గరిష్ఠ ధర క్వింటాల్ రూ.29,000ల ధర పలికింది.

మోసం చేస్తున్నారు - హనుమంతు

క్వింటా వాము రూ.30 వేలకు పైగా ధర పలుకుతుందని తెలిసి కర్నూలు మార్కెట్‌కు సరకు తీసుకొచ్చా. ఐదు బస్తాల వాము తెస్తే క్వింటాకు రూ.10,596 మాత్రమే ధర రాశారు. కమీషన్ ఏజెంట్లు చెప్పే ధర ఒక్కటైతే ఇక్కడ వ్యాపారులు కొంటున్న ధర మరో రకంగా ఉంది. వ్యాపారులంతా సిండికేటయ్యి క్వింటాపై రూ.5 వేలకు పైగా ధర తగ్గించారు.

నిత్యం పది క్వింటాళ్లు పక్కదారి

- మార్కెట్‌కు నాలుగు రోజుల కిందట 445 లాట్ల సరకును కుప్పలుగా పోశారు. వీటిలో సగానికిపైగా కుప్పల నుంచి కార్మికులు సరకు కొట్టేశారని రైతులు వాపోయారు. శాంపిల్ పేరుతో కొంత పెట్టించుకుంటున్నారు. రైతుల కళ్లుగప్పి డబ్బాల్లోకి నింపేసుకుని పక్కన పెట్టుకున్న సంచుల్లోకి చేరుస్తున్నారు.
- ఒక్కో కుప్ప నుంచి 2.5 నుంచి 4 కిలోల వరకు కొట్టేస్తున్నారు. ఈ లెక్కన బుధవారం ఒక్కరోజే 10 క్వింటాళ్లకు పైగా సరకును దోచేశారు. దీని విలువ రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది.
- సంచుల్లో నింపుకొన్న వామును కార్మికులు మార్కెట్‌లోనే దళారులకు విక్రయించేస్తున్నారు. వాము ఒక్కటే కాదు.. అన్ని రకాల పంట ఉత్పత్తులను కార్మికులు కాజేస్తున్నారు. రాత్రి ఇంటికెళ్లే సమయంలో కొట్టేసిన సరకును అమ్ముకోగా వచ్చిన డబ్బును పంచుకుంటున్నారు. ఇలా వందలాదిమంది కార్మికులు ఒక్కొక్కరు రోజుకు రూ.500- 1000 సంపాదిస్తున్నారు.

తేదీ	వాము	వాముపొట్టు
	(క్వింటాళ్లలో)	
2	1,120	106
3	994	71
4	1,220	82
5	1,050	54
6	1,158	56

పంట సమస్య.. శాస్త్రీయ పరిష్కారం



ప్రకృతి వైపరీత్యాలు.. చీడపీడలు తట్టుకోలేక పంటలకు నష్టం వాటిల్లుతోంది.. ఆయా సమస్యలు ఈ సీజన్ నాలుగో సంవత్సరం విద్యార్థులు కాశిమల్లా, లక్ష్మీనరసింహయ్య, మహమ్మద్ ఆరీఫ్, క్రాంతికుమార్, యశ్వంత్, జగదీష్‌లను కదిలించాయి.. రైతులకు సులభమైన, సమగ్ర పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా 'అగ్రి అసిస్టెంట్ కిసాన్ కా సాథీ' రూపొందించారు.. ఆర్జీఎం కళాశాల అధ్యాపకుడు గోపీకృష్ణారావు ఆధ్వర్యంలో మూడు నెలలు కష్టపడి ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఇటీవల ట్యునీషియాలో అంతర్జాతీయ ఆవిష్కరణల సదస్సులో అప్లికేషన్ ప్రైజ్ లభించింది. –న్యూస్‌టుడే, పాణ్యం గ్రామీణం

- ఇంటర్నెట్ ఆఫ్ థింగ్(ఐఓటీ), కృత్రిమ మేధ(ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్‌యాప్ సాంకేతికత సమన్వయంతో దీన్ని రూపొందించారు. నక్షత్రాకారంలో పరికరాన్ని పొలంలో ఐదుచోట్ల పాతాలి. అక్కడి నుంచి సమాచారాన్ని తీసుకొని పొలంలో పరిస్థితిని రైతులకు వివరిస్తుంది.
- మట్టితేమ, వాతావరణ పరిస్థితులు, నీటి ప్రవాహం, వర్షపాతం వంటి అంశాలను సెన్సార్ పరికరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించి, ఎల్ఓఆర్ఏ, ఎన్‌బీ-ఐఓటీ నెట్‌వర్కుల ద్వారా క్లౌడ్ బేస్‌కు చేరుతుంది. సమాచారాన్ని ఏఐ ఆధారిత మోడల్ విశ్లేషించి, రైతులకు అవసరమైన సూచనలు, హెచ్చరికలను మొబైల్ యాప్, సందేశాల ద్వారా అందిస్తుంది.
- మొబైల్ యాప్ ద్వారా నీటి మోటారును దూర నియంత్రణ చేయడం, వాతావరణ మార్పులపై ముందస్తు హెచ్చరికలు, పంటలు, ఎరువులపై శాస్త్రీయ సూచనలు ఇవ్వడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
- "దీని తయారీకి రూ.45వేలు ఖర్చయింది. ఎక్కువ మంది రైతులకు అవసరమైతే రూ.15వేలతో తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నాం" అని గోపీకృష్ణారావు తెలిపారు.

కోర్టు ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మొద్దు

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : జిల్లా న్యాయశాఖలో వివిధ పోస్టుల భర్తీ విషయంలో నిరుద్యోగులు మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి.కబర్ది సూచించారు.

- జిల్లా న్యాయశాఖలో రికార్డ్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యిందన్నారు. ఈ నెల 18వ తేదీన రాత, నైపుణ్య, మౌఖిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా పూర్తి పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈలోపు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను అమరావతి బీసీఎన్ పేరుతో నకిలీ నియామక పత్రాలు సృష్టించిన విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అలాంటి మోసాలకు నమ్మవద్దన్నారు.
- పోస్టుల భర్తీకి సంబంధించిన ఏ విషయమైనా జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రకటిస్తామని, అభ్యర్థులు ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు.
- నంద్యాలకు చెందిన కందుకూరి శంకర నారాయణ గుప్తాను డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా నియమిస్తున్నట్లు అమరావతి బీసీఎన్ పేరుతో వచ్చిన నకిలీ నియామక పత్రం తమ చేతికి అందిందన్నారు. ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి లేదని స్పష్టం చేశారు. తమ దృష్టికి వచ్చిన నకిలీ నియామక పత్రాలపై జిల్లా ఎస్పీతో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నల్లమల గిరుల్లో ఓంకార నాదం

- మల్లన్న పండగకు శ్రీశైలం ముస్తాబు
- నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- తరలొస్తున్న శివ దీక్షాపరులు

నల్లమల గిరులు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. రాత్రి 7 గంటలకు ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ధ్వజారోహణం చేస్తారు. 9వ తేదీ నుంచి ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, గ్రామోత్సవం జరగనుంది. ఈ నెల 18 వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. – న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

తరలిరానున్న భక్తజనం

- ఈసారి సుమారు 10లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనాతో దేవస్థానం యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు పంపిణీ చేయనున్నారు.
- శ్రీమల్లికార్జున స్వామివార్ల దర్శనానికి ఉచిత, రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కరెంట్ బుకింగ్, ఆన్‌లైన్ ద్వారా దర్శనం టికెట్లను అందుబాటులోకి తెచ్చారు.

- 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 గంటలకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రభోత్సవం, రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు కల్యాణం జరగనుంది.
- 16న రాత్రి 8 గంటలకు శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయ పుష్కరిణి వద్ద తెప్పోత్సవం జరుగనుంది.
- 18న రాత్రి 8.30 గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ జరుగనుంది.
- 12న రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

తేదీ	వాహనసేవ
9	భృంగి
10	హంస
11	మయూర
12	రావణ
13	పుష్పపల్లకీ
14	గజ
15	నంది
16	రథోత్సవం
18	అశ్వ

సకల సౌకర్యాలు

- శ్రీశైలంలోని అన్ని ఖాళీ ప్రదేశాలు, ఉద్యాన వనాల్లో షామియానాలు, జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు.
- గణేష్ సదన్ ఎదురుగా సెంట్రల్ కార్, బస్సు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. 27 ఎకరాల్లో 5,450 కార్లు నిలిపే విధంగా ఏర్పాట్లు చేశారు.
- ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఒకేసారి 3,140 నిలిపేందుకు 13.80 ఎకరాలను సిద్ధం చేశారు.
- కైలాసద్వారం, హఠకేశ్వరం, దేవస్థానం టోల్‌గేటు, కృష్ణదేవరాయ గోపురం, శివదీక్షా శిబిరాలు, పాతాళగంగ స్నాన ఘట్టాలు, మల్లమ్మ కన్నీరు, టూరిస్ట్ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉచిత వైద్యశిబిరాలను వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసింది.

కేసుల సమాచారం.. ఈ-కోర్టు యాప్‌లో చూడొచ్చు

ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కోర్టు యాప్ రూపొందించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 ప్రాంతాల్లో 33 కోర్టులున్నాయి. ఆయా న్యాయస్థానాలకు సంబంధించి సమస్త సమాచారం ఈ-కోర్టు యాప్‌లో చూసుకోవచ్చు. కేసు పూర్వాపరాలతో పాటు కోర్టు వాయిదాలు, కోర్టు సెలవులు ఇతరత్రా సమగ్ర సమాచారం చరవాణిలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, కర్నూలు గాయత్రీ ఎస్టేట్

- ఈ-కోర్ట్ సర్వీసెస్ యాప్‌ను గూగుల్‌ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- సీఎన్ఆర్ (కేస్ నంబరు రిజిస్టర్), ఎఫ్ఐఆర్ నంబరు ఆధారంగా కేసు వివరాలు తెలుస్తాయి.
- ఏ న్యాయస్థానంలో.. ఏ న్యాయమూర్తి.. ఏ కేసులను విచారిస్తున్నారన్నది 30 రోజుల వివరాలు కాజ్‌లిస్టులో అందుబాటులో ఉంటాయి.
- కేసు సంఖ్య, ఫైలింగ్ నంబరు, న్యాయవాది పేరు, కేసు, కక్షిదారుని వివరాలు, ఇతర సమాచారాన్ని కేసు స్థితి ఐచ్ఛికం ద్వారా పొందవచ్చు.
- ఈ-పే ఆప్షన్ ద్వారా చలానాలు, ఈ-ఫైలింగ్, వర్చువల్ కోర్టు జడ్జిమెంటు సెర్చి వంటి సేవలు సైతం పొందొచ్చు.
- కేసులకు సంబంధించి సాఫ్ట్ కాపీలను యాప్ ద్వారా తీసుకోవచ్చు.

విద్యుత్తు వ్యవస్థ.. వేసవి సన్నద్ధత

ఏటా వేసవిలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. మార్చి నుంచే ఎండ తీవ్రత అధికమవుతోంది. అదే స్థాయిలో విద్యుత్తు వాడేస్తున్నారు. ఈ క్రమంలో ఉపకేంద్రాలపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. వీటిని అధిగమించేందుకు ఆ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మార్చి మొదటి వారానికి ఉపకేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు మరమ్మతులు చేయిస్తున్నారు.

సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లపై దృష్టి

- నంద్యాల జిల్లాలో 53,439, కర్నూలు జిల్లాలో 64,342 సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ల కనెక్షన్లున్నాయి. ఇప్పటికే ఆర్డీఎస్ఎస్ (పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం) కింద రూ.644.25 కోట్లతో వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల నుంచి లైటింగ్ లోడ్ వేరు చేసే పనులు జరుగుతున్నాయి.
- ఫీడర్లను వేరు చేయడం ద్వారా 33 కేవీ ఫీడర్లలో నష్ట నివారణ తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రస్తుతమున్న 15 కేవీ విద్యుత్తు నియంత్రికల స్థానంలో అవసరమైన చోట 25 కేవీ నియంత్రికలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నియంత్రణ కోసం రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నారు. ఇవి కూడా 200 వరకు ఏర్పాటు చేయనున్నారు.

– న్యూస్‌టుడే, వెంకటరమణ కాలనీ

నష్ట నివారణకు చర్యలు

- 33 కేవీ ఫీడర్లలో నష్ట నివారణ పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా 5,000 కేవీ సామర్థ్యమున్న నియంత్రికలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి సరఫరా నష్టాలు తగ్గించి నాణ్యమైన విద్యుత్తు అందించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

... ఇప్పటికే గత నెల నుంచి వీటిల్లో ప్రతి రెండు వారాలకోసారి నిర్వహణ పనులు చేస్తున్నారు. ప్రతి నెలా రెండో శనివారం సరఫరా ఆపేసి మరమ్మతులు, నిర్వహణ లోపాలను సరిదిద్దుతున్నారు.

వేసవిలో విద్యుత్తు వినియోగం (మిలియన్ యూనిట్లలో)	
2025-26	
ఏప్రిల్	179.73
మే	160.14
జూన్	183.32
2026-27లో విద్యుత్తు వాడకం 20 శాతం పెరుగుతుందని అంచనా	

స్తంభాలపై విద్యుత్తు తీగలు సరిచేస్తున్న సిబ్బంది

అంతరాయం లేకుండా

- ఉమ్మడి జిల్లాలో కొత్తగా 200 వరకు విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి కర్నూలు నగరంలో 40, నంద్యాలలో 20, ఆదోని 10, ఎమ్మిగనూరులో 10 ఏర్పాటు చేయనున్నారు. 100 కేవీ సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా సరఫరాలో అంతరాయాలను తొలగిస్తున్నారు.
- ఒక్కో నియంత్రిక వ్యయం రూ.3.75 లక్షలు కాగా తీగలు, దిమ్మెలు, స్తంభాలు కలిపి సగటున రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. దూరాన్ని బట్టి మరింత పెరుగుతుంది. ప్రత్యేకించి పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే సమస్యలు పెరుగుతున్నాయి. రూ.8 కోట్ల వరకు నియంత్రికలపైనే వెచ్చించే ఏర్పాటు చేస్తున్నారు.

బండిపై ప్రయాణం.. పడితే ప్రమాదం

కర్నూలు-బళ్లారి రోడ్డులో పలువురు కూలీలు ప్రమాదభరితంగా వాహనంపై కూర్చుని పనులకు వెళ్తున్నారు. భవన నిర్మాణ పరికరాలను ఓ మినీ వాహనంలో సామగ్రి అమర్చి దానిపై కూర్చుని వెళ్తున్నారు. ప్రమాదకరమైనప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.– ఈనాడు, కర్నూలు

పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయండి

కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈమేరకు కర్నూలు జిల్లా పంచాయతీ కార్యాలయానికి శనివారం ఉత్తర్వులు అందాయి. మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలను పూర్తిస్థాయిలో వార్డుల వారీగా తయారు చేసి ఉంచుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అధికారులు ఎన్నికల ఆ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలున్నాయి. 2021లో 970 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ నెలలో సర్పంచుల పదవీ కాలం ముగియనుంది. ఆదోని మండలం సాదాపురం, మండగిరి, సున్నిపెంట పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు.
- ఉమ్మడి జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని 74 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని ప్రభుత్వానికి పంపారు.

గురువులకు వందనం

నందవరం అంటేనే చౌడేశ్వరి అమ్మవారు గుర్తుకొస్తారు. మరింతగా ఆలోచిస్తే నంద చక్రవర్తి పాలించిన చరిత్ర గోచరిస్తుంది. అంతటి చరిత్ర ఉన్న గ్రామంలో ఓ ప్రత్యేకత దాగి ఉంది. అక్కడ వంద మందికిపైగా ఉపాధ్యాయులు భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో 5 వేల వరకు జనాభా ఉంది. సుమారు 1,400 కుటుంబాలున్నాయి. ఇందులో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసినవారు 200 మందికిపైగా ఉంటారు. గురువులుగా ఎంపికైన వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగుతోంది. – న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

- "తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నా. కవితలు, గేయాలు, కథలు రాసేలా పిల్లలను ప్రోత్సహిస్తున్నట్లు" శ్రీనివాసులు తెలిపారు.
- "కైప గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. మా ఇంట్లో ఐదు గురు ఉపాధ్యాయులుగా ఉన్నారని" కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

గండి పూడ్చివేత

నారాయణపురం-జీసీపాలెం గ్రామాల మధ్య తెలుగు గంగ ప్రధాన కాల్వకు పడిన గండిని పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం పొక్లెయిన్లు తెప్పించి పనులు ప్రారంభించారు. మొదటగా గండి పడిన ప్రాంతం వద్దకు టిప్పర్లు వెళ్లేందుకు అనువుగా రహదారి ఏర్పాటు చేస్తున్నారు. – న్యూస్‌టుడే, బండిఆత్మకూరు

డ్రెస్ సర్కిల్ WANTED

- Store Manager (Min 5yrs Exp. Req.in Retail Store Operations)
- HR cum ADVT Incharge (M)
- Accounts Executive (M/F) (Tally Compulsory)
- Cashier cum Despatch (M)
- Electrician cum Plumber
- Security Guards (M)
- Wash Room Cleaner
- Receivers (F)
- Security Incharge cum Driver

ఆసక్తి గల అభ్యర్థులు (09.02.2026) సోమవారం ఉ|| 11:00 గం|| లకు "డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్" అబ్బులాఖాన్ ఎస్టేట్ నందు సంప్రదించగలరు.

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రవాణాశాఖ అధికారులు కర్నూలు నుంచి శ్రీశైల క్షేత్రానికి శనివారం ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక విచారణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా నీటి వసతి ఉంచారు. తొలిరోజు కర్నూలు నుంచి వెంకటాపురం వరకు 20 బస్సులు నడిపినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ఎక్కువ సమయం వేచి చూడకుండా ఎప్పటికప్పుడు బస్సులు బయలుదేరి వెళ్లేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కర్నూలు నుంచి వెంకటాపురం వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి అడవి మార్గంలో పాదయాత్రగా శ్రీశైలానికి చేరుకుంటారని వెల్లడించారు. ప్రయాణికుల విజ్ఞప్తి దృష్ట్యా కర్నూలు నుంచి శ్రీశైలానికి కూడా బస్సులు నడుపుతామన్నారు. కర్నూలు జిల్లాలోని ఐదు డిపోల నుంచి బస్సులను సిద్ధంగా ఉంచామన్నారు.

అమ్మ ఆరోగ్యానికి అండ

- గర్భిణుల్లో రక్తహీనత నివారణకు చర్యలు
- అందుబాటులో ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లు

అమ్మ ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారి కోసం ఎఫ్‌సీఎం (ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్) అనే ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా రక్తహీనత సమస్యను అధిగమించడం ద్వారా గర్భిణులకు సుఖ ప్రసవం జరిగే అవకాశముంది. –న్యూస్‌టుడే, ఆదోని, కర్నూలు వైద్యం

మంచి ఆహారం అందిస్తున్నా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నాయి. కానీ కొంతమంది సద్వినియోగం చేసుకోవడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో సిబ్బంది సరకులు పక్కదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి.

కర్నూలు సర్వజన ఆసుపత్రికొచ్చిన గర్భిణులు

ఏటా 35 వేల ప్రసవాలు

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో 87 పీహెచ్‌సీలు, 18 సీహెచ్‌సీలు, మూడు సర్వజన ఆస్పత్రులున్నాయి. ఏటా 30-35 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ముప్పై శాతం మంది రక్తహీనతతో బాధపడుతుంటారు.
- ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు.. నిరక్షరాస్యులు.. దీనిబారిన పడుతుంటారు. వీరికి ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం.. కొందరు పేదరికం కారణంగా మంచి పౌష్టికాహారం తీసుకోకపోవడం.. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తుండటం తదితర కారణాలతో రక్తహీనత సమస్య వేధిస్తోంది.
- ప్రధానంగా సర్వజన ఆస్పత్రులకు వచ్చే హైరిస్క్ కేసుల్లో ఎక్కువగా రక్తహీనత కేసులే ఉంటున్నాయి. వీరికి సాధారణ ప్రసవం కష్టంగా మారుతోంది. ఒక్కోసారి తల్లీబిడ్డ ప్రాణాలకు సైతం ముప్పు కలుగుతోంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం

గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించి ఔషధాలు అందించేవారు. రక్తహీనత లోపంతో బాధపడేవారికి ఐరన్ మాత్రలిచ్చేవారు. సూక్రోజ్ సూది మందు వేసేవారు. అయినప్పటికీ కొందరు రక్తహీనతతో బాధపడేవారు. ఇలాంటి వారిని వైద్య సిబ్బంది గుర్తించి వారికి ప్రసవం పూర్తయ్యేలోపు రెండు నుంచి మూడు ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లు వేస్తారు. మార్కెట్‌లో ఒక్కో సూది మంది విలువ రూ.1,500గా ఉంది. ఇదే ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసుకోవాలంటే అదనంగా వసూలు చేస్తుంటారు. ఇంత ఖరీదైన సూది మందును రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలతోపాటు సర్వజన ఆస్పత్రుల్లో ఈ ఇంజెక్షన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 99899 97628

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80085 13479

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

కురువ/కురుబ/కురుమ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు కురువ/కురుబ/కురుమ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' కురువ/కురుబ/కురుమ అవివాహిత వధూవరులకు **ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్** కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, ఫిబ్రవరి 08న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099 & 91547 72006**

బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి ముస్తాబు

ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాలంకరణ

శ్రీశైలం, నంది సర్కిల్, సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సున్నిపెంట నుంచి శ్రీశైలం వరకు బ్రహ్మోత్సవాల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పాదయాత్రగా తరలివచ్చే భక్తులకు కైలాసద్వారం వద్ద మంచినీటితో పాటు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో కైలాసద్వారం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. కైలాసద్వారం నుంచి శ్రీశైలం వరకు పలు చోట్ల దాతలు, ఆశ్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

భక్తులు సేదదీరేందుకు ఏర్పాటు చేసిన షామియానాలు

శ్రీశైలంలో శివదీక్షను విరమిస్తున్న భక్తులు

● **శ్రీగిరిలో నిర్విఘ్నంగా:** శ్రీగిరి క్షేత్రంలో అన్నదానం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనార్థం తరలివచ్చే భక్తులకు దేవస్థానంతో పాటు సత్రాల్లో నిత్యాన్నదానం చేస్తున్నారు. దేవస్థానంలో శాశ్వత అన్నదాన పథకాన్ని 1969లో పదమందికి భోజనం కోసం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేవస్థానానికి దాదాపు రూ.30 కోట్ల నిల్వలు సమకూరాయి. దీనిపై వచ్చే వడ్డీతో ప్రతి భక్తుడికి అన్నదానం చేస్తున్నారు. క్షేత్రంలో దాదాపు 30 వరకు సత్రాల్లో నిత్యాన్నదానం చేస్తున్నారు.

● **నాగలూటి క్షేత్రంలో:** శ్రీశైల ముఖద్వారమైన నాగలూటి క్షేత్రంలో ద్వారపాలకుడు వీరభద్రుడి సన్నిదానంలో పెద్దదేవలాపురం గ్రామస్థులు 31 ఏళ్లుగా అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నారు. బాలకాశిరెడ్డి మిత్ర బృందం మొదటి నుంచి అన్నదానం ఏర్పాటు చేస్తోంది.

● **వెంకటాపురం శ్రీమల్లేశ్వరస్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో:** శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రికులు చివరగా వచ్చే గ్రామం ఇదే. ఇక్కడి నుంచి నల్లమల దారుల్లో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ అన్నదాన శిబిరాలు నిర్వహించారు. వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి. 29 ఏళ్లుగా శ్రీమల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్నారు.

కాలిబాటన దీక్ష.. అన్నదాతల భిక్ష

అడుగడుగునా అన్నదాన శిబిరాలు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అడుగడుగునా అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అప్పట్లో రాజుల కాలం నుంచే నల్లమలలో అన్నదాన శిబిరాలు నిర్వహించేవారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెంకటాపురం, నాగలూటి వీరభద్ర క్షేత్రాల్లో అన్నదానం చేసేవారు.

నాగలూటి క్షేత్రం వద్ద భోజనం చేస్తున్న భక్తులు

నాన్న సంకల్పం కొనసాగిస్తున్నాం

- విష్ణువర్ధన్‌రెడ్డి, మహాకాళిరెడ్డి (సోదరులు)

మాది బండి ఆత్మకూరు మండలం పెద్దదేవలాపురం గ్రామం. నాన్న బాలకాశిరెడ్డి కరోనాతో మృతి చెందడంతో ఆయన సంకల్పాన్ని కొనసాగిస్తున్నాం. నాన్న 1995లో తన 8 మంది మిత్రులతో కలిసి శ్రీశైలానికి పాదయాత్రగా నడిచి వెళ్లారు. నాగలూటి వీరభద్ర క్షేత్రంలో భోజనం చేసే సమయంలో పాదయాత్రగా వెళ్తున్న 12 మంది శివస్వాములు తమకు భోజనం పెట్టాలని కోరారట. 1995 నుంచి నాగలూటి క్షేత్రంలో శిబిరాన్ని నిర్వహించారు. ఏటా రెండు మూడు లక్షల మంది ఇక్కడ భోజనాలు చేస్తున్నారు.

28 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం

- వీరభద్ర స్వామి అన్నదాన కమిటీ

వీరభద్ర స్వామి కమిటీ ఆధ్వర్యంలో 28 ఏళ్లుగా పెచ్చెర్వు గూడెంలో అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నాం. గూడూరు మండలం నుంచి పాదయాత్రగా వెళ్లాం. పెచ్చెర్వులో విడిది చేశాం. అప్పట్లో చెంచులు బకెట్ నీటిని రూ.5కు అమ్మారు. భోజన సౌకర్యం లేకపోవడంతో అన్నదాన శిబిరం ఏర్పాటు చేయాలనే సంకల్పం కలిగింది. జే.నాగమల్లయ్య, ఏసన్న, ఆదన్న, గంగాధర్, ఆదినారాయణరెడ్డి మరికొందరం కలిసి కమిటీగా ఏర్పడి దాతల సహకారంతో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. మొదట్లో 10 క్వింటాళ్లు వండగా.. ప్రస్తుతం 100 క్వింటాళ్ల బియ్యం అవసరమవుతోంది. ఇప్పుడు కమిటీ సభ్యులు మల్లిఖార్జున, కోటేశ్వరుడు, రవికుమార్, శివకుమార్‌ల ఆధ్వర్యంలో శిబిరం నిర్వహిస్తున్నాం.

● **ఎస్సార్బీసీ కాలనీలో:** మండల పరిధిలోని కరివేన గ్రామం ఎస్సార్బీసీ కాలనీలో 1988 నుంచి అన్నదాన కార్యక్రమ నిర్వహిస్తున్నారు. కాలనీకి చెందిన బూసిరెడ్డి, వరలక్ష్మి, రామకృష్ణయ్య, రఘునాథ రెడ్డి, నాగన్న, నాగేంద్ర, నాగిరెడ్డి మరికొందరి ఆధ్వర్యంలో సత్యసాయి సేవాసమితి పేరుతో అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. భక్తులు, దాతలు, కన్నడిగుల సహకారంతో నిర్వహిస్తున్నారు.

● **పెచ్చెర్వు గూడెంలో:** నల్లమల అరణ్యంలోని పెచ్చెర్వు గూడెంలో గూడూరు వీరభద్రస్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో 28 ఏళ్లుగా, శ్రీరామ అగ్రి జెనటిక్స్ ద్వారా రియల్ ఎస్టేట్ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్, దాతల సహకారంతో భ్రమరాంబ మల్లికార్జున స్వామి సొసైటీ ఆధ్వర్యంలో పన్నెండేళ్లుగా.. అనంతపురం, డోర్నాల ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా అన్నదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.

● **భీముని కొలనులో:** భీముని కొలనులో కొండ మార్గంలో ఎత్తైన రాళ్లు, ఎక్కి దిగడమే కష్టం. అలాంటిది ఇక్కడ కొందరు భక్తులు అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.

ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు

ఎమ్మిగనూరులో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ప్రిన్సిపల్ పద్మావతి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: 2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల ఖాళీలకు శనివారం ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 1014 మంది దరఖాస్తు చేసుకోగా.. 709 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు కేంద్రాలు, బనవాసి జవహర్ నవోదయలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించామన్నారు. ఇంటర్ ప్రవేశాలకు 1382 మంది అభ్యర్థులకు గాను 1084 మంది హాజరైనట్లు వెల్లడించారు.

పేదలకు ఉచిత న్యాయ సేవలు

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలు, అణగారిన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ప్యానల్ న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి సూచించారు. నగరంలోని జిల్లా న్యాయ సేవా సదన్‌లో శనివారం ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు వారి విధులు, బాధ్యతలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్‌అదాలత్ ఛైర్మన్ వెంకటహరినాథ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్యానల్ న్యాయవాదులు ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ బాధితుల ప్రయోజనాలను కాపాడాలన్నారు.

వివరాల దిద్దుబాటుకు అవకాశం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : విద్యార్థి జీవితంలో పదో తరగతి మార్కుల జాబితా ఎంతో కీలకమైంది. ఇందులో తప్పులుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో సుమారు 160 మంది పదో తరగతి విద్యార్థుల పేర్లలో అక్షర దోషాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆధార్‌లో ఉన్న వివరాలు యూడైస్‌లో ఉండవు. యూడైస్‌లో ఉన్న వివరాలు ఆధార్‌లో ఉండవు. వివరాల్లో తేడాలు ఉండటంతో ఈ విద్యార్థుల తల్లిదండ్రులు డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆధార్‌లో ఉన్నట్లు వివరాలను సరి చేసుకోవడానికి ఈనెల 12వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ వచ్చింది. విద్యార్థి, తల్లి, తండ్రి పేర్లలో అక్షర దోషాలు, కులం, ఉపకులం, ఛాయాచిత్రం, సంతకం, శరీరంలో గుర్తులు (మోల్స్) వంటివి సరి చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు గుర్తించి పదో తరగతి విద్యార్థుల వివరాలు సరి చేయాలని డీఈవో సుధాకర్ ఆదేశించారు.

రిజిస్ట్రేషన్లకు డబ్బు తీసుకుంటే చర్యలు తప్పవు

మాట్లాడుతున్న కలెక్టర్ డా.సిరి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ప్రజలకు డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను హెచ్చరించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి శనివారం ఆమె జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికారులతో ప్రజల్లో సంతృప్త స్థాయిపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజల్లో రిజిస్ట్రేషన్ శాఖపై మంచి అభిప్రాయం లేదని ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలుస్తోందన్నారు. డాక్యుమెంట్ రైటర్స్ వద్ద గాని, మధ్యవర్తుల దగ్గరకు కాని వెళ్లే అవసరం లేకుండా స్లాట్ బుకింగ్ ద్వారా పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కోసిగి, ఆస్పరి, నందవరం, మంత్రాలయం తదితర మండలాల్లో సేవలు సరిగా లేవని, అనధికారికంగా డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా రిజిస్ట్రారు భార్గవ్, అన్ని సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల అధికారులు పాల్గొన్నారు.

సరైన లక్ష్యమే ఉన్నత శిఖరాలకు మార్గం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : జీవితంలో ఎదగాలనే తపన, లక్ష్యం కలిగుండటంతో పాటు సరైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని హాస్యనటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం పేర్కొన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న తనిష్క్ ఫంక్షన్ హాల్‌లో శనివారం రెసోనెన్స్ పాఠశాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. కేజే ఆర్ విద్యా సంస్థల ఛైర్మన్ కేజే రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ రాయలసీమలో ఫౌండేషన్ నుంచే నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో విద్యాసంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చకుండా వారిలో పోటీ తత్వం పెంపొందించేందుకు కృషిచేయాలని సూచించారు. ఎండీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రిసోనెన్స్ క్యాంపస్‌లు ఐఐటీ, జేఈఈ, నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నట్లు వివరించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం రెసోనెన్స్ పాఠశాల ప్రారంభోత్సవ లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జస్మీత్ సెఖోన్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

లోగోను ఆవిష్కరిస్తున్న పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, ఛైర్మన్ కేజే రెడ్డి, ఎండీ పూర్ణచంద్రరావు, ఎంపీ నాగరాజు, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్

వైభవంగా రథోత్సవం

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : పత్తికొండలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం కనులపండుగగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం వేలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ తేరు ముందుకు సాగింది. భక్తులు రథంపై అరటిపళ్లు విసిరి తమ భక్తిని చాటుకున్నారు. అంతకుముందు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు రథానికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీపీ నారాయణదాసు, సర్పంచి కొమ్ము దీపిక, అధికారులు పూజలు నిర్వహించారు.

రథోత్సవంలో పాల్గొన్న జనం

చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలి

మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 10న నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఇ.రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పత్తికొండలోని ఎస్టీయూ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఐఆర్ మంజూరు చేయాలని, ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్టీయూ మండల కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు నారాయణ, మారుతి, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, బలరాముడు, చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్.సి.నెం.1137/2015-ఎ1

కర్నూలు నగర పాలక సంస్థ, కర్నూలు, తేదీ : 06-02-2026

పత్రిక ప్రకటన

కర్నూలు నగర పాలక సంస్థకు చెందిన మార్కెట్లు మరియు వివిధ చోట్ల గల పార్కింగ్ స్థలములను 2026-2027 సంవత్సరమునకు గాను రోజు వారీ ఫీజులు వసూలు చేయు హక్కును లీజుకు ఇచ్చుటకు గాను **తేదీ : 09.02.2026న** సమయం : **ఉ॥ 11.00 గం॥లకు** కర్నూలు నగర పాలక సంస్థకు చెందిన న్యూ మీటింగ్ హాల్ నందు కమిషనరు లేక వారిచే నియమించబడిన అధికారిచే వేలం జరుపబడును. కావున ఆసక్తిగల వారు వేలము నందు పాల్గొనవలసినదిగా కోరడమైనది. వేలములో పాల్గొనదలచిన వారు వ్యక్తిగత గుర్తింపు పత్రములు, కుల ధ్రువీకరణ పత్రములు మరియు రిజిస్టర్ సొసైటీ డాక్యుమెంట్లు మరియు క్రింద తెలుపబడిన దరావత్తు మొత్తమును నగదును గాని లేక కమిషనరు, కర్నూలు నగర పాలక సంస్థ పేరిట డిమాండ్ డ్రాఫ్టును కార్యాలయమునకు సమర్పించవలెను. చెక్కులు స్వీకరించబడవు. ధరావత్తు చెల్లించి డాక్యుమెంట్లు సమర్పించిన తరువాత మాత్రమే వేలములో పాల్గొనుటకు అర్హులు.

క్ర. నెం.	పాట వివరములు 2026-2027	పాట ధరావత్తు (రూ.)
1	కింగ్ మార్కెట్లోని కూరగాయల చిల్లర వ్యాపారము, కుండలు మొ॥నవి	6,80,000/-
2	కింగ్ మార్కెట్ ప్రక్కన ఉన్న చేపల మార్కెట్	1,45,000/-
3	కిడ్స్ వరల్డ్ పార్క్ వద్ద గల పార్కింగ్ స్థలమును	4,15,000/-
4	శ్రీనివాసా క్లాత్ మార్కెట్ వద్ద గల పార్కింగ్ స్థలమును	3,63,000/-

- వేలములో హెచ్చుపాటదారుడు మొదట చెల్లించిన దరావత్తు పోను మిగిలిన మొత్తము వెంటనే చెల్లించవలెను.
- వేలములో పాడిన హెచ్చు బిడ్ అమౌంట్ / దరావత్తుతో పాటు 18% జి.యస్.టి. వెంటనే చెల్లించవలెయును.
- వేలములో పాడిన హెచ్చు బిడ్ అమౌంట్ / ధరావత్తుపై 2% స్టాంప్ డ్యూటీ చెల్లించి తగిన రశీదు పొందవలెయును.

పై తెలిపిన వేలం పాటను రద్దు పరచుటకు కమిషనరు, కర్నూలు నగర పాలక సంస్థ, కర్నూలు వారికి పూర్తి అధికారము కలిగియుండును మరియు ఇతర వివరముల కొరకు ఆఫీసు పనివేళల యందు రెవెన్యూ అధికారిని లేక సూపరింటెండెంట్ గారిని గాని లేక సంబంధిత అధికారిని గాని సంప్రదించగలరు.

P.VISWANATHA, Commissioner, కర్నూలు నగర పాలక సంస్థ, కర్నూలు.

చావు కబురు విని భయాందోళన

■ నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

వెల్దుర్తి, న్యూస్‌టుడే: చావు కబురు విని ఆందోళనకు గురైన ఓ మహిళ మతిస్థిమితం కోల్పోయి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వెల్దుర్తి మండలం చెరుకులపాడులో శనివారం చోటుచేసుకుంది. రాముడు, రాములమ్మ దంపతులు కిరాణా దుకాణం నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి బంధువు కోనేరులో పడి మృతి చెందినట్లు తెలుసుకుని రాములమ్మ భయాందోళనకు గురయ్యారు. మృతి చెందిన వృద్ధురాలి దహన సంస్కారాలకు కుటుంబసభ్యులు వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుకాణంలో ఉన్న పెట్రోలు పోసుకుని రాములమ్మ నిప్పంటించుకుంది.. మంటలతో ఇంటి బయటకు రాగా స్థానికులు మంటలు ఆర్పేసి 108లో కర్నూలుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆదోని మండలం బసాపురం గ్రామ సమీపంలోని ఎల్లెల్సీ కాల్వ వద్ద తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఇస్వీ ఎస్సై మహేశ్‌కుమార్ తెలిపారు. అతని మృతదేహం శనివారం ఉదయం లభ్యమైందని చెప్పారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉండొచ్చని పేర్కొన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి శవపరీక్ష నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాల మేరకు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని.. వారు వచ్చిన తర్వాత అతని పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

ప్రముఖ బ్రాండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కొరకు (కడప, కర్నూల్, అనంతపురం) జిల్లాలకు ఏరియా వైజ్‌గా డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 8019166607, 9110301508.

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 99089 81464.

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 73821 14647.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
9390115506
9390115507
BHARAT BANK

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

4BHK విల్లాస్, ప్లాట్లు, పొలాలు: కర్నూలు సిటీలో 4BHK విల్లాస్ అమ్మబడును. నంద్యాల హైవేకు ప్లాట్లు సిటీ అన్ని రోడ్డులకు పొలాలు అమ్మబడును. ✆ 9989115558.

FLAT FOR SALE

3 BHK Brand new flat 1600 square feet near Nandyal Check post, kurnool with interiors. Ph: 99667 39966, 96760 95290.

HOUSE FOR SALE

M.S.9 R.K Villas Pasupala Road House for Sale. Plot No:1, 3.5 Cents (50'X30') East Road. ✆89850 34814.

LAND FOR SALE

జూపాడు బంగ్లా మండలము పారుమంచాల గ్రామంలో 3 ఎకరాల నల్లరేగడి పొలము అమ్మకమునకు కలదు. కొనదలచిన వారు సంప్ర: 89191 71764, 81068 38747.

PLOT FOR SALE

Plot for Sale E/F Extent 2.1/2 Cent. Plot No. 226 Vishnupriya Nagar Behind Rajivgruhakalpa Kodumur Road, Kurnool. Cell: 98493 06939.

133 Sq. yds కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ పల్నాడు జిల్లా లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 99127 54545.

అమరావతి రాజధానికి అతిదగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఔట్ LPNOతో E5, E7 4 వేస్ రోడ్‌కి అనుసంధానంగా ప్లాట్‌రిజిస్ట్రేషన్ గ॥ 13500/- మాత్రమే. 93464 92840, 98483 66789.

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 87548 09650.

LAND REQUIRED

Required Land above 3 Acres for Development at Kurnool, Munagala padu, Peddapadu. Contact: 97015 49945.

TO LET

కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో ఆధునిక వసతులతో 2BHK హౌస్ బాడుగకు కలదు. ఆఫీస్, ఫ్యామిలీస్, ఎంప్లాయిడ్ బ్యాచ్‌లర్స్‌కు ఇవ్వబడును. ✆ 94402 92702.

కర్నూలు కొత్తబస్టాండు దగ్గరలో ఉన్న ఈద్గా ఎదురుగా స్కందా వ్యాపార్ షాపింగ్ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో షాపు నెంబర్ 23, 24 (22X27) బాడుగకు ఇవ్వబడును. సంప్ర: 98492 40139.

COMMERCIAL

Shop Available for Rent, Opp. New Busstand, Nr. Ganesh Temple Kurnool, Brokers are not allowed. Contact: 94900 81533.

JOBS

Wanted Nurse & PRO's Qualification: Inter, Any Degree, ANM, GNM & B.Sc Nursing. Contact: Vani Hospital. Dhone. ✆ 95155 59593.

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

Wanted B.Com/ M.Com/ MBA Finance to be Work as field Executive in Kurnool in a Reputed Audit firm. Interested Persons (Male Only) ✆ 70135 11502 or mail to kowthahr@gmail.com

Wanted Staff Nurses, Experienced Cathlab Scrub Nurses, Marketing Executives, Pharmacists, Sri Vijaya Durga Cardiac Centre, Gayathri Estates, Kurnool. ✆ 95029 23838, 86986 05193.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 98662 52220.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయుటకు డ్రైవర్ మరియు టెలికాలర్స్ కావలెను. మంచి జీతం. ✆ 63002 65849, 81064 22930.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం రూ. 10,000/-ల నుండి 15,000/- నో టార్గెట్. మంచి కమీషన్. 63055 97809.

హెల్పర్లు (బాయ్స్) సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. అర్హత: అనుభవానికి జీతం ఉండును. Add: MN రాయల్ ఫర్నిచర్, స్పేర్ మాల్ ఎదురుగా, కర్నూలు. ✆ 88869 95345.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18-20k. 89776 39662, 89776 39663.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 63032 99545, 96428 17525.

రెస్టారెంట్‌లో పనిచేయడానికి వంట మాస్టర్ కావాలి. బగారా రైస్ పలావ్, రాగిసంకటి, చాపల పులుసు, తెలంగాణ, రాయలసీమ చికెన్ వండడానికి కావలెను. 81798 02899,9885 264703.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెలికాలర్స్ కావలెను. అనుభవం కలవారికి ప్రాధాన్యత, జీతం + కమీషన్. ✆ 99081 41706.

SLRT ట్రాన్స్ పోర్ట్ పార్సిల్ సర్వీసు చిత్తూరు &కర్నూల్ నందు పనిచేయుటకు ఆపరేషన్స్ నందు అనుభవంగల మేనేజర్లు కావలెను. ✆ 92481 93949 Email: slrthyd@gmail.com

Hyd కూకట్‌పల్లి UPSఇన్వర్టర్ బ్యాటరీ కంపెనీలో ఎలక్ట్రిషియన్స్, టెక్నీషియన్స్/ హెల్పర్లు& M/F ఆఫీస్ అసిస్టెంట్లు తెలుగు, హిందీ, తమిళ్, E, 2 భాషలు మాట్లాడేవారు కా॥. ఆకామిడేషన్ 81050 11213, 77600 62220.

Waned Experienced Lady Hostel Wardens (Graduates), House Keeping Boys & Girls To Work at Reputed Educational Institutions. ప్రముఖ కాలేజీ హాస్టల్ నందు పని చేయుటకు అనుభవం గల లేడీ వార్డెన్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్ వెంటనే కావలెను. ఆకర్షణీయమైన జీతం + వసతి, భోజన సదుపాయం కలదు. సంప్ర: 94943 33443.

Wanted నంద్యాల జిల్లా బనగానపల్లె నెహ్రూ హై స్కూల్ హాస్టల్ నందు పని చేయుటకు మ్యాథ్స్ టీచర్స్, ట్యూటర్స్, వంట మనుషులు, వార్డెన్లు కావలెను. సంప్ర: 63020 26495, 95501 31444, 94410 56875.

ENGINEERING

We Are Hiring - Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 96698 41000.

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్ 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గ టూర్స్. ✆ 94901 19768.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

ఆరోగ్యమే మహాభాగ్యం

HEALTH & CARE

GYNAECOLOGY

డా॥ కె.అరవింద, MBBS, DNB, OBG గర్భిణి మరియు స్త్రీ వ్యాధి నిపుణురాలు, 2PM to 5PM & 5PM - 9PM, శ్రీ సాయిచంద్ర క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. ✆ 88970 87874.

PHYSICIAN

డా॥G.కుశల్‌ప్రసాద్, M.D., Gen., ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్, సత్యనారాయణ స్వామి గుడి వెనుక, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. ✆ 99669 25324.

డా॥K.చంద్రమౌళిరెడ్డి, Gen. Med., IDCCM, జనరల్ ఫిజీషియన్, ఫెలో ఇన్ క్రిటికల్‌కేర్ యూనిట్, శ్రీసాయిచంద్ర క్లినిక్, విజయదుర్గ కార్డియాక్‌లైన్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. ✆ 88970 87874.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిముతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మంత్రి లోకేశ్‌ను కలిసిన సలీం, రామాంజనేయులు

నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన శిక్షణ తరగతులకు తెదేపా రాష్ట్ర కార్యదర్శి, ముస్లిం మైనార్టీ నేత ఉమ్మీ సలీం, బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ను వారు కలిశారు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని మంత్రిని కోరారు. త్వరలో నియోజకవర్గ పర్యటన చేస్తానని మంత్రి చెప్పినట్లు రామాంజనేయులు తెలిపారు.

ఆదోని

• ఆదోని • ఆలూరు • పత్తికొండ

పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ (ఆర్పీఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి ప్రదీప్ కోరారు. ఆర్పీఎస్ఎఫ్ నాయకులు శనివారం ఆదోనిలో మాట్లాడారు. కొన్ని పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73822

?: ఆదోని పట్టణ శివారులోని శ్రీరాంనగర్‌లో ఆలయానికి వెళ్లే రహదారిలో చెత్త సరిగా తొలగించడం లేదు. రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. – రవి, ఆదోని
✔: స్వచ్ఛత పనులు చేపట్టి ఇబ్బందులు తొలగిస్తాం – గోపాల్, ప్రజారోగ్య మేస్త్రీ, మండగిరి పంచాయతీ
– న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం

?: నేమకల్లులోని ట్యాంకు వద్ద మురుగు కాల్వల నుంచి దుర్వాసన వస్తోంది. పూడిక తొలగించి శుభ్రం చేయాలి. – రామకృష్ణ, నేమకల్లు ✔: రెండు రోజుల్లో తొలగించి కాల్వను శుభ్రం చేస్తాం. – ప్రేమ్‌కుమార్, సర్పంచి – న్యూస్‌టుడే, చిప్పగిరి

?: మద్దికెర తహసీల్దారు కార్యాలయం వద్ద మురుగు కాల్వ వ్యర్థాలతో నిండిపోయింది. – రామకృష్ణ
✔: పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. సుధాకర్, పంచాయతీ కార్యదర్శి – న్యూస్‌టుడే, మద్దికెర

హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం

మాట్లాడుతున్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

మద్దికెర, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని వాటిని సైతం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మద్దికెరకు రూ.1.30 కోట్లతో మంజూరైన కస్తూర్బా పాఠశాల వసతి గృహానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాం, సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని చెప్పారు. బీసీ మహిళలకు చేయూతనందించేందుకు త్వరలోనే వారి ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియ చేపట్టేందుకు కూటమి సర్కారు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు గుండాల నాయక్, ఎంపీడీవో కొండయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యులు రాజన్న, పురుషోత్తమచౌదరి, సహకార సంఘం అధ్యక్షుడు ఆనంద్, తెదేపా నేతలు ధనుంజయ, చంద్రశేఖరగౌడ్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

పోషకాలతోనే సంపూర్ణ ఆరోగ్యం

మద్దికెర, న్యూస్‌టుడే: పిల్లలు, గర్భిణులకు అవసరమైన పోషకాలు అందినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని పత్తికొండ సీడీపీవో లలిత, పర్యవేక్షకులు త్రివేణి, అంబిక పేర్కొన్నారు. సంపూర్ణ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మద్దికెర మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వివిధ రకాల పోషకాలతో వండిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఈ స్టాళ్లను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతోపాటు తహసీల్దారు గుండాల నాయక్, ఎంపీడీవో కొండయ్య, సీఐ పులిశేఖర్, ఎస్సై హరిత, వైద్యాధికారిణి శ్రీలక్ష్మి తదితరులు పరిశీలించారు.

విస్తరిస్తేనే అభివృద్ధి

☛ ఇరుకైన రహదారులతో తప్పని ఇబ్బందులు

• పట్టణంలో మొత్తం వార్డులు : 42
• జనాభా : 2 లక్షలకుపైగా..
• వాహన రాకపోకలు : 25 వేలకుపైగా
• పట్టణ విస్తీర్ణం: 37 వేల చ.కి.మీ.కుపైగా..

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో రహదారుల విస్తరణ ముందుకు సాగడం లేదు. పట్టణంలో రోజురోజుకు జనాభా పెరుగుతున్నా.. వాహనాల రద్దీ పెరిగిపోయినా రహదారులు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. ఇరుకైన మార్గాలతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. రహదారులు ఆక్రమణలకు గురవడం.. ఏకంగా పక్కా కట్టడాలు నిర్మిస్తుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. విస్తరించాలని నిర్ణయించినా అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు.

గతంలో స్థానికులు తొలగించుకున్న కట్టడాలు

పట్టణంలో హవన్నపేట వైపు ప్రాంతంలో ఓ భవనానికి వేసిన గుర్తు

రాజకీయ గ్రహణం

పట్టణ పరిధిలో ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం వివిధ పనుల నిమిత్తం జనం వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారుల్లో రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. గత పురపాలక కౌన్సిల్‌లో పీఎన్, తానాజీ, పురపాలక, బీఎన్ టాకీస్ ముందు, వెనుక భాగం, చిన్నమార్కెట్, బంగారు బజారు తదితర 10 మార్గాలను విస్తరించాలని తీర్మానించారు. కొలతలు వేసి ఇళ్లకు గుర్తులు వేశారు. ఆ తర్వాత పరిస్థితి మొదటికి వచ్చింది. రాజకీయాల నేపథ్యంలో పనులు ముందుకు సాగలేదు. ఓ అధికారి ఏకంగా బదిలీపై వెళ్లిపోయారు.

మూడు దశాబ్దాల కిందటే..

ప్రత్యేక శ్రేణి కలిగిన ఆదోని పురపాలక సంఘానికి 1987లోనే మాస్టర్ ప్లాన్ వచ్చింది. నాడు ముందుచూపుతో దీనిని వినియోగించుకోలేదు. ఇచ్చిన గడువు 2007 ఏడాదితో ముగిసింది. 2017లో జీఐఎస్ సర్వే ఆధారంగా 2019లో మరోసారి మాస్టర్ ప్లాన్ ప్రారంభమైంది.. 2025లో మార్చిలో కొత్త మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. దీని ప్రకారమే రహదారులు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు.

భారీగా వెచ్చించాల్సిందే

పట్టణంలో సుమారు 15-18 కిలోమీటర్ల మేర రహదారులను విస్తరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం పురపాలక ప్రధాన రహదారులు, ఎమ్మిగనూరు వైపు, కొత్త బస్టాండు, ఆర్ట్స్ కళాశాల వద్ద వంద అడుగుల మేర వెడల్పు ఉండాలి. ప్రస్తుతం ఎనభై అడుగుల లోపే ఉన్నాయి. పీఎన్, తానాజీ, బీఎన్ టాకీసు, బంగారు బజారు తదితర ప్రాంతాల్లో అరవై అడుగులు ఉండాల్సి ఉండగా.. 30-40 అడుగుల మేర మాత్రమే ఉన్నాయి. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి పీఎన్, ఎంఎం రహదారులకే రూ.30 కోట్ల వరకు ఖర్చవుతుందని గతంలో లెక్కలు వేశారు. మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలంటే ముందుగా ఆర్‌డీపీ (రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్), జేఐపీ (జంక్షన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్) రూపొందించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం నిధులిస్తే..

విస్తరణ పనులకు భారీగా నిధులు అవసరం కానుండటంతో సాధారణ నిధుల నుంచి పురపాలక సంఘం భరించే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం కొంతమేర నిధులిస్తే ముఖ్యమైన రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. విడతలవారీగా పనులు చేయడం ద్వారా ఆర్థిక భారం తగ్గడంతోపాటు ప్రాధాన్య క్రమంలో పనులు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పాలకులు సైతం దృష్టి సారిస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి.

పరీక్షలు చేస్తున్న వైద్యులు శివకృష్ణ, రామా వరప్రసాద్

ఉచిత వైద్య శిబిరం

ఆదోని వైద్యం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీలోని జీరో రోడ్డులో ఉన్న ప్రసాద్ ఈఎన్‌టీ ఆస్పత్రిలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కర్నూలుకు చెందిన శ్రీకృష్ణ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఆధ్వర్యంలో డా.రామా వరప్రసాద్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ డా.బి.శివకృష్ణ పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం సైతం ఉచిత శిబిరం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దూసుకెళ్తే ఆస్పత్రికే

హొళగుంద మండల పరిధిలోని మునానుగుందే గ్రామం వద్ద సులువాయి-హొళగుందకు వెళ్లే ప్రధాన రహదారిలో కల్వర్టు వంతెన దెబ్బతిని ప్రమాదకరంగా ఉంది. ఈ మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఏమాత్రం అదుపు తప్పినా వంతెన దూసుకెళ్లి పెను ప్రమాదం జరిగే అవకాశముంది. వెంటనే కల్వర్టు వద్ద వంతెన నిర్మించడంతోపాటు రక్షణ గోడలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణం

కండీషన్ తప్పింది.. బస్సు ఆగింది

తరచూ ఆర్టీసీ బస్సులు మొరాయిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తికొండ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు శనివారం పత్తికొండ నుంచి గుంతకల్లు బయలుదేరింది. మార్గమధ్యలో మద్దికెర వద్ద ఆగిపోయింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బస్సులు ఆగిపోతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి కండీషన్‌లో ఉన్న బస్సులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మద్దికెర

అందుబాటులోకి వచ్చేదెన్నడో

చిప్పగిరి-మద్దికెర రహదారి కంకర తేలి అధ్వానంగా మారింది. దీనికితోడు ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగాయి. 10 కి.మీ. మేర రహదారిని బాగుచేస్తే నంచర్ల రైల్వేస్టేషన్‌తోపాటు డొల్లాపురం, నంచర్ల తదితర గ్రామాల ప్రజలు అనువుగా ఉంటుంది. బాట దెబ్బతినడంతో ప్రజలు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి వెళ్లి అక్కడినుంచి చుట్టూ తిరిగి వెళుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. – న్యూస్‌టుడే, చిప్పగిరి

అడ్డుగా.. ప్రమాదాలకు నెలవుగా

హాలహర్వి మండల కేంద్రంలో జొన్నసొప్పు తరలించే ట్రాక్టర్లకు విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా మారాయి. మండల కార్యాలయం నుంచి విద్యుత్తు సరఫరా అయ్యే సర్వీసు తీగలు ప్రధాన రహదారికి అడ్డుగా ఉన్నాయి. గూళ్యం నుంచి ఆలూరు వైపు వెళ్తున్న జొన్నసొప్పు ట్రాక్టరుకు శనివారం విద్యుత్తు తీగ అడ్డుగా రావడంతో రైతులు ఆందోళన చెందారు. చివరికి ఇద్దరు రైతులు కర్రలతో జాగ్రత్తగా పైకి ఎత్తడంతో ప్రమాదం తప్పింది. – న్యూస్‌టుడే, హాలహర్వి

ముఖ్యమంత్రిని కలిసిన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కలుగొట్ల గ్రామంలో నిర్వహించిన సభకు శుక్రవారం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదోనికి చెందిన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలిసేని సూర్యనారాయణ శుక్రవారం కలిశారు. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పలు అంశాలపై చర్చించారు.

ముఖ్యమంత్రితో సూర్యనారాయణ

వీఏఏపై ఫిర్యాదు

హాలహర్వి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని నిట్రవట్టి రైతు సేవా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వీఏఏపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మండల వ్యవసాయాధికారి జిలానీబాషా శనివారం తెలిపారు. ఎరువులకు సంబంధించిన నిధులు రూ.5.12 లక్షలను గత మూడేళ్లుగా మార్క్‌ఫెడ్‌కు చెల్లించలేదని చెప్పారు. నగదు ఖాతాలో జమ చేయాలని పలుమార్లు తాఖీదులు జారీ చేసినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

విద్యార్థుల ఘర్షణ

హొళగుంద, న్యూస్‌టుడే: హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శనివారం గొడవపడ్డారు. ఓ విద్యార్థి తలకు గాయాలవగా వెంటనే స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యాధికారిణి బిందు మాధవి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సీఎం పర్యటన విజయవంతం

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరులో జరిగిన ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమైందని తెదేపా ముస్లిం మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను రాజముద్రతో అందించడం గొప్ప విషయమన్నారు. రైతులకు భూమి ఆస్తి కాదు.. జీవనాధారం అన్న నినాదంతో ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారని చెప్పారు.

నేడు సద్భావన సదస్సు

ఆదోని పాత పట్టణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని కోట వెంకటేశ్వరస్వామి ఆలయంలో హైందవ సద్భావన సదస్సును ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఓలేటి సత్యనారాయణ ముఖ్య వక్తగా హాజరవుతారని నిర్వాహకులు మన్మథ, శేషారెడ్డి శనివారం తెలిపారు.

పోలీసు సిబ్బందిని బదిలీ చేయాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని మార్కెట్, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్న పోలీసు సిబ్బందిని గుర్తించి బదిలీ చేయాలని ఎస్పీకి లేఖ రాసినట్లు ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమం ద్వారా మాట్లాడారు. టీ-20 క్రికెట్ పోటీలు ప్రారంభమైన తరుణంలో అంతర్జాల బెట్టింగ్ ముఠా విజృంభించే అవకాశముందన్నారు. ఆదోనిలో గత వైకాపా పాలనలో అప్పటి నేతలు బెట్టింగ్‌లు చేయించి పెద్దఎత్తున డబ్బులు సంపాదించిన ఘటనలు వెలుగు చూశాయని అన్నారు. పోలీసు శాఖలో కొందరు స్థానికంగా ఏళ్లుగా ఉంటూ బెట్టింగ్ తదితరాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివారిని గుర్తించి కట్టడి చేయాల్సిన అవసరముందన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి అదనపు సౌకర్యాల కల్పనలో భాగంగా రూ.5.75 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శనివారం భూమి పూజ చేసి మాట్లాడారు. ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేయటం, ప్రతి గది పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారిణి కల్పన, తెదేపా నాయకులు సాంబశివారెడ్డి, మనోహర్‌చౌదరి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, రంగప్ప, సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పంట మార్పిడితో ఉపయోగం

రామళ్లకోట (వెల్దుర్తి), న్యూస్‌టుడే : పంట పూర్తైన అనంతరం పొలాన్ని లోదుక్కులు చేయాలని బనవాసి శాస్త్రవేత్త రాఘవేంద్ర అన్నారు. రామళ్లకోట గ్రామంలోని రైతులతో మండల వ్యవసాయాధికారి అక్బర్‌బాషా ఆధ్వర్యంలో శనివారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల సమయంలో మిరప నాటకూడదని చెప్పారు. పంట మార్పిడితో ఎంతో ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.

సూచనలు ఇస్తున్న శాస్త్రవేత్త రాఘవేంద్ర

బకాయిలు వెంటనే చెల్లించాలి

ఆలూరు, న్యూస్‌టుడే : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టినట్లు యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఖాసీం తెలిపారు.

పోస్టు కార్డులు చూపుతున్న ఉపాధ్యాయులు

మండల పరిధిలోని పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల నుంచి పోస్టు కార్డులపై సంతకాలు తీసుకున్నారు. పీఆర్‌సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని.. 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, బకాయిలు చెల్లించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం కొనసాగించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, కాళప్ప, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

పరామర్శిస్తున్న ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్

తుగ్గలి, న్యూస్‌టుడే : బొంది మడుగుల గ్రామంలో ఇటీవల బొందిమడుగుల రమేష్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ శనివారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. హత్యకు గల కారణాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీలంతా కలసికట్టుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరామయ్య, తహసీల్దారు రవి, నాయకులు సంజయ్ మాదిగ, తిరుపాల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్‌ను ఆదోనికి చెందిన తెదేపా జిల్లా కార్యదర్శి వీరేష్, తెదేపా ఎస్సీ విభాగం నేత మల్లికార్జున తదితరులు పత్తికొండలో కలిశారు.

అక్రమంగా నిర్బంధించడం దారుణం

రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్న ఐకాస నాయకులు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే : ఆదోని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ప్రజల వాణిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపేందుకు ఆదోని జిల్లా సాధన సమితి ఐకాస నేతలు వెళుతుంటే.. ఎమ్మిగనూరు వద్ద పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం దారుణమని ఐకాస నేతలు రఘురామయ్య, కృష్ణమూర్తిగౌడు, టి.వీరేశ్ తదితరులు అన్నారు. ఆదోని జిల్లా సాధన కోసం ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శనివారం 84వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడిస్తామని చెప్పి పోలీసులు తమను అన్యాయంగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌లో నిర్బంధించారని చెప్పారు. ఈ దీక్షల్లో నాయకులు వెంకటేశు, కుమార్, సుభాష్ చంద్రబోస్, రామాంజనేయులు, సుజ్ఞానమ్మ తదితరులు కూర్చొని మద్దతు తెలిపారు.

సంక్షిప్త సమాచారం

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మి శనివారం డీపీవో చేతులమీదుగా ఉత్తమ డిప్యూటీ ఎంపీడీవోగా అవార్డు అందుకున్నారు. ఆమెను ఎంపీడీవో కొండయ్య, అధికారులు, సిబ్బంది అభినందించారు.

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే : నూతన చట్టాలకు వ్యతిరేకంగా 12వ తేదీన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే దేశవ్యాప్త సమ్మెను కార్మికులందరూ విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఐకాస నేతలు అజయ్‌బాబు, వీరన్న తదితరులు పిలుపునిచ్చారు. ఆదోని శనివారం గోడపత్రాలు ఆవిష్కరించారు.

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: బదిలీ అయిన పురపాలక కమిషనర్ కృష్ణను శనివారం తోటి ఉద్యోగులతోపాటు సచివాలయ ఉద్యోగులు సన్మానించారు. అమరావతి సీఆర్‌డీఏ విభాగానికి కమిషనర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: పట్టణంలో మడివాళ మాచయ్యస్వామి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించడంతో రజక సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. పురపాలక ఛైర్‌పర్సన్ లోకేశ్వరిని శనివారం కలిసి సన్మానించారు. పది సెంట్లు కేటాయిస్తూ జరిగిన పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారని సంఘం అధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి నాగప్ప తెలిపారు.

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. పత్తికొండలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర సందర్భంగా వ్యవసాయ పరపతి సహకార సంఘం కార్యాలయం వద్ద శనివారం రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే : ఆలూరులోని ఎల్లార్తి రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి అరికెర గ్రామానికి చెందిన ఓ యువకుడు గాయపడ్డారు. గ్రామానికి చెందిన ప్రసాద్ ద్విచక్ర వాహనంపై ఆలూరు వస్తున్నారు. ఆలూరు పెట్రోలు బంకు సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడ్డారు. అతడిని 108 వాహనంలో బళ్లారికి తరలించారు.

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే : హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ స్థాయి చిత్రప్రదర్శనలో ఆదోని పట్టణానికి చెందిన చిత్రకారుడు బండారి కీరా గీసిన చిత్రాన్ని ప్రదర్శనలో ఉంచారు. ఆయన నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేస్తున్నారు.

వెల్దుర్తి, న్యూస్‌టుడే: నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మండల స్థాయి సమావేశాన్ని మారెన్న అధ్యక్షతన శనివారం నిర్వహించారు.

ఆలూరు, న్యూస్‌టుడే : కమ్మరచేడులోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ శ్రీకంఠమూర్తి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.

రాకెట్ వేగం.. అక్షిత్ సొంతం

పతకాలు సాధించి



ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే : ఆదోని పట్టణానికి చెందిన డి.అక్షిత్ జేసన్ 4వ తరగతి చదువుతున్నాడు. ఇతని తల్లిదండ్రులు డి.టికల్, టీఎస్ ప్రమీల. అక్షిత్ జేసన్‌కు మొదటి నుంచి షటిల్ బ్యాడ్మింటన్ అంటే ఎనలేని మక్కువ. అతని ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఈ నేపథ్యంలో అతను అవసరమైన మెలకువలు నేర్చుకున్నాడు. వివిధ పోటీల్లో పాల్గొంటూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. అండర్-11 విభాగంలో ప్రతిభ చాటుతున్నాడు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు కైవసం చేసుకున్నాడు.

• నంద్యాల పట్టణంలో గత నెల 25, 26 తేదీల్లో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొని పతకాలు సాధించాడు. అండర్-11 సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో మూడో స్థానంలో నిలవగా.. డబుల్స్‌లో రెండో స్థానంలో నిలిచి వెండి పతకం అందుకున్నాడు.

• ఈ సందర్భంగా అక్షిత్ జేసన్ మాట్లాడుతూ మరింతగా శిక్షణ తీసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించేందుకు కృషి చేస్తానని చెప్పాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పోటీల్లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

ఆకట్టుకున్న చెక్కభజన

దేవనకొండ, న్యూస్‌టుడే : మండలంలోని కొత్తపేట గ్రామంలో హజరత్ మస్తాన్‌వలి ఉరుసు ఘనంగా నిర్వహించారు. జియారత్‌ను పురస్కరించుకుని శనివారం స్వామివారి అశ్వాన్ని వెండి ఆభరణాలతో అలంకరించి ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు చెక్కభజన కార్యక్రమం నిర్వహించారు. జనం పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని తిలకించారు.

చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం

వైభవంగా ఉరుసు

దిబ్బనకల్ (ఆదోని గ్రామీణం), న్యూస్‌టుడే: ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామంలో ఉసేనప్ప తాత ఉరుసు శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జియారత్‌తో ఉత్సవాలు ముగియనున్నాయి.

తుగ్గలి : గిరక బండి పోటీలను తిలకిస్తున్న జనం

ముక్కెల్ల (తుగ్గలి), న్యూస్‌టుడే: ముక్కెల్ల గ్రామంలో మస్తానయ్య స్వామి ఉరుసు శనివారం నిర్వహించారు. దర్గా వద్ద గ్రామస్థులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకొన్నారు. ఉరుసును పురస్కరించుకుని దర్గాను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. పోటీల్లో గెలిచిన వృషభాల యజమానులకు వరుసగా రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేసినట్లు నిర్వాహకులు మునెప్ప, మునిస్వామి, చిన్న బొజ్జన్న తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్‌ను నిర్మూలించాలి

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆదోని నియోజకవర్గంలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలని భాజపా నాయకులు కోరారు. ఈ మేరకు ఆదోని సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో శనివారం సాయంత్రం వినతి పత్రం అందించినట్లు భాజపా నియోజకవర్గ కో కన్వీనర్ నాగరాజుగౌడ్, మధుసూదన్‌శర్మ తెలిపారు. గత పాలనలో బెట్టింగ్ జోరుగా సాగిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బెట్టింగ్ నిర్మూలనకు కఠినంగా పనిచేస్తోందన్నారు. పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉపేంద్రకుమార్, వార్డు కౌన్సిలరు సురేశ్, మహదేవ్, మాబాషా, ఉషారాజ్, నాగార్జున, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

కమ్మరచేడు గ్రామంలో శ్రీ షిర్డీ ఆనందసాయి దేవాలయం 08-02-2026 (ఆదివారం)న 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

✦ కార్యక్రమములు: ఉదయం 6 గంటలకు కాకడ హారతి
✦ ఉదయం 8 గంటలకు క్షీరాభిషేకము ✦ ఉదయం 8.30 గంటల నుండి గణపతి పూజా హోమాలు నిర్వహించబడును ✦ 12 గంటలకు మధ్యాహ్న హారతి ✦ సాయంత్రం 6 గంటలకు సంధ్యా హారతి. ✦ రాత్రి 8-30 ని॥ల నుండి తెలుగు బాషా వికాసోద్యమ సంస్థ నిర్వహణలో శతావధాని శ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మ (ద్రోణాచలం) దర్శకత్వంలో

భువనవిజయం (చారిత్రక నాటకం) సాహిత్య రూపక ప్రదర్శన చేయబడును.

ఈ కార్యక్రమానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని సాయినాథుని కృపకు పాత్రులగుదురని ప్రార్థన.
✦ మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరుగును.

కె.ఎ.శ్రీకంఠమూర్తి & ట్రస్టులు
శ్రీ ఆనందసాయి ఛారిటబుల్ ట్రస్టు
కమ్మరచేడు గ్రామం, ఆలూరు. సెల్: 91827 02935.

(c) eenadu

స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతోనే విద్యారంగ అభివృద్ధి

అవగాహన కల్పిస్తున్న ఎంఈవో 2 అదాంబాషా

సి.బెళగల్, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధిలో పౌరులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని ఎంఈవో 2 అదాంబాష పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన విద్యాంజలి 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాలంటరీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, విద్యాంజలి 2.0 పోర్టల్ అభ్యర్థన ఎలా చేయాలి, కార్యక్రమ ప్రయోజనాలు, ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

నైపుణ్యాల పెంపుతో మంచి భవిత

ఎమ్మిగనూరు: విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సాఫ్ట్ స్కిల్స్ హైదరాబాదు శిక్షకుడు జీవన్‌కుమార్ పేర్కొన్నారు. ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధాకర్ మాట్లాడుతూ.. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు 8008573824
కోడుమూరు 9885988357
కౌతాళం 8008574913

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ?: మండల పరిధిలోని నాగులాపురంలో చాలా రోజుల నుంచి మురుగు కాల్వలు శుభ్రం చేయక పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. రాత్రిళ్లు దోమల బెడదతో నిద్ర కరవవుతోంది. **- నరసింహులు, నాగులాపురం.** ✔: నాగులాపురం గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత గురించి గ్రామ కార్యదర్శి, సర్పంచితో మాట్లాడతాం. పంచాయతీలో నిధులను బట్టి పనులు చేయిస్తాం. **- ప్రభావతిదేవి, ఎంపీడీవో, పెద్దకడబూరు**

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ?: గాంధీనగర్ కాలనీలో చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. కుండీల్లో చెత్త నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. **- ఆనంద్, కాలనీవాసి**

✔: సిబ్బందికి సూచించి చెత్తను తరలించేలా చర్యలు చేపడతాం. **- శ్రీనివాసులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

✔: సాయినగర్ కాలనీలో మూడోవీధిలో వీధి దీపాలు లేక దీంతో రాత్రిళ్లు అంధకారం నెలకొంటోంది. దీపాలు ఏర్పాటు చేయించి సమస్య పరిష్కరించండి. **- విష్ణు, కాలనీవాసి** ✔: వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. **- నీరజా, డీఈ** ?: మైనారిటీ కాలనీలో కాల్వలు దెబ్బతిని అధ్వానంగా ఉన్నాయి. **- బాషా, స్థానికుడు**

✔: కాల్వలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. **- గంగిరెడ్డి, పురపాలక కమిషనర్**

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ?: మునిమంద, కోట వీధిలో గత కొన్ని రోజులుగా చెత్త తీసుకెళ్లే ఆటో, ట్రాక్టర్ రావటం లేదు. దీంతో ఇళ్లలో చెత్త పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నాం. **- నాగరాజు, కోడుమూరు** ✔: విచారించి చెత్త సేకరించే ఆటోను పంపిస్తాం. **- వెంకటేశ్వర్లు, పారిశుద్ధ్య అధికారి**

ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఏపీపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో వెంకటనారాయణమ్మ ఆదేశించారు. కలెక్టరేట్ సముదాయంలోని తన కార్యాలయంలో పరీక్షల నిర్వహణ అధికారులతో శనివారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

వైభవంగా మిన్నల్లాతాత స్వామి ఉరుసు

బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి

గోనెగండ్ల: మండలంలోని ఒంటెడుదిన్నె గ్రామంలో వెలసిన మిన్నల్లా స్వామి ఉరుసు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దర్గా ముజావర్లు స్వామి అశ్వంతో గంధోత్సవం నిర్వహించారు. ఉరుసు సందర్భంగా మండలంలో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు హాజరై దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి హాజరై దర్గాను సందర్శించారు. ఉరుసు సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పోటీల్లో 20 జతల కాడెద్దులు పాల్గొన్నట్లు నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ మల్లయ్య, కన్వీనర్ తిరుపతయ్య, సింగిల్‌విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, రామాంజినేయులు పాల్గొన్నారు.

ఉత్తమ సేవలకు ప్రశంసలు

చిరంజీవి, కంటి వైద్యుడు

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికంగా కంటి శస్త్రచికిత్సలు జరగడంతో సంబంధిత వైద్యుడు, సిబ్బందిని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ప్రశంసిస్తూ లేఖ పంపారు. ఏడాదిలో 411 కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు చేశారు. దీంతో అత్యుత్తమ సేవలు, అంకితభావం, ప్రజారోగ్యంపై నిబద్ధతను ఆయన ప్రశంసించారు. సమాజ ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించడంలో వైద్యుల అమూల్యమైన పాత్రను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. 'మీ వృత్తి నిబద్ధత, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులకు స్ఫూర్తినిస్తుందంటూ' ఆయనసుద్దేశించి లేఖలో పేర్కొన్నారు.

శివారు.. సమస్యలు కనరు

○ అధ్వానంగా రహదారులు.. వెలగని వీధి దీపాలు
○ తాగునీటికి తప్పని ఇక్కట్లు

వైఎస్‌నగర్ కాలనీలో మట్టి రోడ్డే దిక్కు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో పేదల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడింది. శివారు ప్రాంతాలను అసలు పట్టించుకోలేదు. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చుట్టూ తిరిగినా సమస్యలు తీర్చలేదు. దీంతో ఆయా కాలనీలవాసులు నేటికి నరకయాతన పడుతున్నారు. కనీస మౌలిక వసతులు కల్పించలేదు. పన్నులు చెల్లించినా ఆ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.

జనాభా: 6500
నివాస గృహాలు: 540
కాలనీలు: శివన్ననగర్, జోగులకాలనీ, వైఎస్‌నగర్, జీ ప్లస్ త్రీ శివారు ప్రాంతం
పన్నులు: రూ.26 లక్షలు

సమస్యలున్న ప్రాంతాలివీ..

ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్‌నగర్, శివన్ననగర్, జీ ప్లస్ త్రీ ఇళ్ల శివారు ప్రాంతాలతో పాటు జోగుల కాలనీలో పలు సమస్యలు నెలకొన్నాయి.

◆ వైఎస్‌నగర్ కాలనీ శివారులో మూడు వీధుల్లో సీసీ రోడ్లు లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఇటీవలే కొత్త రోడ్డు నిర్మించి కాలువ నిర్మించలేదు. దీంతో డ్రైనేజీ నీరంతా దారిపై నిలిచిపోయి అపశుభ్రత నెలకొంటోంది. వీధుల్లో మూడు చోట్ల విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. రెండు స్తంభాలకు దీపాలు అమర్చలేదు. దీంతో రాత్రివేళ విషసర్పాల సంచారంతో భయంభయంగా జీవిస్తున్నట్లు కాలనీవాసులు వాపోతున్నారు. కాల్వలు లేకపోవడంతో ఇళ్ల ముందు గుంతలు తవ్వుకున్నామని.. దీంతో దోమల బెడద ఎక్కువైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

◆ శివన్ననగర్ కాలనీలో రెండు లైన్లలో మట్టిదారులు, అధ్వానపు డ్రైనేజీలతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. మూడు రహదారులు వేసినా ఇరువైపులా కాల్వలు లేక మురుగు పారుదల అస్తవ్యస్తంగా మారింది. నీళ్ల ట్యాంకు సమీపంలోని కాలనీలో సీసీ రోడ్లు లేవు. విద్యుత్తు తీగలు కిందకు వాలాయి. గాలులకు తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు రాలుతున్నాయి.

◆ జోగుల కాలనీలో రోడ్లు, కాల్వలతో పాటు నీటి సమస్య నెలకొంది. గతంలో నిర్మించుకున్న ఇళ్లు పగుళ్లిచ్చాయి. వీటికి మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు విన్నవిస్తున్నారు. ఇంటింటికి చెత్త సేకరణ సరిగా జరగడం లేదంటున్నారు.

కాలనీలు అభివృద్ధి చేస్తాం - గంగిరెడ్డి, పురపాలక కమిషనర్, ఎమ్మిగనూరు

కాలనీల్లో మురుగు కాల్వలు నిర్మించేందుకు కొత్తగా ప్రతిపాదనలు పెట్టాం. వీధి దీపాలు, రోడ్లు, ఇతర సమస్యలు తీర్చి అభివృద్ధి చేస్తాం. చెత్త సేకరణపై సిబ్బందిని దిని పంపించి శుభ్రం చేయిస్తాం.

మురుగుకుంట కాదు.. రహదారి

పట్టణంలో మురుగు కాల్వల లేకపోవడంతో నీరంతా ప్రధాన రోడ్లలో నిలిచిపోయి మురుగుకుంటగా ఏర్పడింది. శివన్ననగర్ కాలనీ రెండోలైన్‌లో రోడ్లు, కాలువలు లేవు. దీంతో నీరంతా రోడ్డు మధ్యలో నిలిచిపోతోంది. దీంతో స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగుకుంటతో దోమలు వ్యాపిస్తున్నాయని వాపోతున్నారు. అధికారులు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

శీతల గిడ్డంగి ఎప్పటికి పూర్తయ్యేనో?

ఎమ్మిగనూరులో శీతల గిడ్డంగి లేక రైతులు పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మిరప వంటి పంటలను నిల్వ చేసేందుకు గుంటూరుకు తీసుకెళ్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో రూ.7 కోట్లతో శీతల గిడ్డంగి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల కాలేదు. దాదాపు నాలుగు ఎకరాల వరకు ఖాళీ స్థలం ఉంది. చుట్టు పక్కల మండలాల్లో 20 వేల ఎకరాల్లో మిరప వేస్తారు. ప్రభుత్వం పీపీపీ విధానంలోనైనా శీతల గిడ్డంగి నిర్మించాలని కర్షకులు విన్నవిస్తున్నారు. - న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు వ్యవసాయం

అడుసు దారి.. అవస్థలే మరి

మండలంలోని కొత్త కోటలో నూతన బీసీ కాలనీ ప్రధాన రహదారికి ఓ వైపు కాలువలు లేవు. దీంతో మురుగు సీసీ రహదారిపై ప్రవహిస్తూ పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దీంతో పాదచారులు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కొత్తకోట (సి.బెళగల్)

వైభవంగా రేణుకా ఎల్లమ్మ రథోత్సవం

కోసిగి, న్యూస్‌టుడే: కోసిగి రేణుక ఎల్లమ్మ రథోత్సవం అశేష జనవాహిని మధ్య శనివారం సాయంత్రం రమణీయంగా జరిగింది. రేణుకా ఎల్లమ్మ దేవికి ఉదయం నుంచే అర్చకులు బసవరాజు గౌడ్, అయ్యన్న గౌడ్, మూర్తి గౌడ్, ఉమేష్ గౌడ్, మూర్తి గౌడ్, చంద్రయ్య గౌడ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి పిండి వంటలు, గుగ్గిళ్లు, ఉప్పు నరపరిచి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, కోసిగి పట్టణ సీఐ మంజునాథ్, ఎస్సై చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

భక్తజన సందోహం మధ్య సాగుతున్న రథోత్సవం

భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. ఈ వేడుకల్లో తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, పార్టీ నియోజకవర్గ బాధ్యుడు రాఘవేంద్ర రెడ్డి, దివాకర్ రెడ్డి, వైకాపా నాయకులు ప్రదీప్ రెడ్డి, మురళి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.

అందుబాటులోకి రాక.. వైద్య సేవలు అందక

● నిరుపయోగంగా గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు

కోడుమూరు, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు పొందేందుకు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వాలు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఐదు ఏళ్ల క్రితం 2021లో నాటి వైకాపా హయాంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు కోసం లక్షల రూపాయల నిధులు విడుదల చేసింది. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి దాదాపు రూ.22 లక్షల నిధులు వెచ్చించింది. సంబంధిత గుత్తేదారులు నిర్మాణాలను పూర్తి చేయకుండానే అర్ధంతరంగా వదిలేశారు. కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా 40 వేలకు పైగా జనాభా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీహెచ్‌సీతో పాటు మరో రెండు విలేజ్ క్లినిక్‌లను మంజూరు చేసింది. ఒక్కో క్లినిక్ ఏర్పాటుకు రూ. 21.17 లక్షలు విడుదల చేసింది. కానీ నేటికీ ఈ ప్రాంతంలోని ప్రజలకు ఆసుపత్రులు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

నిర్మించి వదిలేసిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం

ఆకతాయిలకు అడ్డాగా మారి..

పట్టణంలోని చిన్నబోయగేరి, కోటవీధి సమీపంలో 3, 4 సచివాలయాలు ఉన్నాయి. వీటితోపాటు ఇదే ప్రాంతంలో విలేజ్ క్లినిక్ నిర్మాణం చేపట్టారు. భవనం లోపల సరైన వసతులు కల్పించలేదు. దీంతో ఆకతాయిలు భవనం తాళాలు పగలగొట్టి భవనం లోపల ఏర్పాటు చేసిన సింకు, బాత్‌రూంలోని గొట్టాలను ధ్వంసం చేశారు. దీన్ని అందుబాటులోకి తీసుకురాకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

సీహెచ్‌సీకే వెళ్లాల్సి వస్తోంది - శ్రీను, కోటవీధి, కోడుమూరు

గత ప్రభుత్వం రూ.లక్షల నిధులు వృథా చేసేందుకే నిర్మాణాలు చేపట్టింది. మా ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్ సకాలంలో పనులు పూర్తి చేయక గుత్తేదారుడు చేతులెత్తేశాడు. కూటమి ప్రభుత్వమైనా ఆగిన ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తే ప్రజలకు వైద్య సేవలందుతాయి.

త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం - గంగరాజు, పీఆర్ ఏఈ, కోడుమూరు

ప్రస్తుతం కోడుమూరులో రెండు భవనాలు ఉన్నాయి. చిన్నబోయగేరి సమీపంలోని భవన నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. చిన్నపాటి పనులు పూర్తిచేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చూస్తాం. వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా చేస్తాం.

మత్స్యకారుల అభివృద్ధికి కృషి

జలాశయంలో చేపపిల్లలను వదులుతున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తదితరులు

గూడూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకార కుటుంబాలకు పెద్దపీట వేస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం సుంకేసుల జలాశయం వద్ద ఏర్పాటు చేసిన చేపపిల్లల విడుదల కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా నది జలాలకు ప్రత్యేక పూజలు చేసి 1.66 లక్షల సబ్సిడీ చేపపిల్లలను జలాశయంలో విడిచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవడానికి ఎంతగానో కృషి చేస్తోందన్నారు. మత్స్య శాఖ సహకార సంఘాల ద్వారా అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వి.వి.రంగనాథ్‌బాబు, రాష్ట్ర మత్స్యశాఖ పరిశీలకులు ఏడీ శ్యామలమ్మ, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ నవీన్ కుమార్, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు రామాంజనేయులు, భాస్కర్, మత్స్య సహకార సంఘాల ప్రెసిడెంట్లు తెలుగు శ్రీనివాసులు, బెస్త శ్రీనివాసులు, సర్పంచి గిడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు

గోనెగండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని గంజహళ్లి గ్రామంలో గాజులదిన్నె హంద్రీ నది నుంచి అధికార పార్టీ నేతలు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థుడు గజ్జెలయ్య శనివారం తెలిపారు. ఇసుక తరలించడం వల్ల తాగునీటి బోర్లు అడుగంటి పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

మంత్రాలయం (గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మల్లికార్జున సూచించారు. మండలంలోని వగరూరు గ్రామంలో శనివారం గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు పాత కక్షల జోలికి వెళ్లకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలన్నారు. అంతేకాకుండా అపరిచిత ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను తెరవద్దని సూచించారు. వీటి వల్ల మన ఖాతాలోని నగదు పోగొట్టుకునే అవకాశముందని తెలిపారు. చిన్నారులకు చరవాణులు ఇవ్వవద్దని, సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యువకులు, పురుషులు మహిళల పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

వగరూరులో గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై మల్లికార్జున

చౌకదుకాణ డీలర్‌పై కేసు నమోదు

దుకాణం సీజ్ చేసిన అధికారులు

ఈర్లదిన్నె (సి.బెళగల్ గ్రామీణం, సి.బెళగల్), న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఈర్లదిన్నెలో 26వ చౌకదుకాణంలో ప్రజలకు, అంగన్‌వాడీ కేంద్రానికి పంపిణీ చేయాల్సిన నిత్యావసర సరకులు నిల్వ ఉండటంతో డీలర్ అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు తనిఖీ అధికారులు పవన్‌కుమార్, వెంకటరమణ తెలిపారు. ఎంఆర్ఐ తరుణ్, వీఆర్వో శంకర్‌లతో కలిసి శనివారం చౌక దుకాణాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. 270 కేజీల బియ్యం, అంగన్‌వాడీ కేంద్రానికి ఇవ్వాల్సిన నూనె, కంది పప్పు ప్యాకెట్లు, పోర్టిఫైడ్ బియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించామన్నారు. సకాలంలో పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహించిన డీలర్‌పై కేసు నమోదు చేశామన్నారు. దుకాణం సీజ్ చేసినట్లు తెలిపారు.

వ్యర్థాలను సమర్థంగా నిర్వహించాలి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారం వ్యర్థాలను సమర్థంగా నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కలెక్టర్ ఎ.సిరి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ ప్రక్రియపై శనివారం కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీల కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

విన్నపాలు వినేవారేరి?


ముగతిలో తాళం వేసిన సచివాలయం

నందవరం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ముగతి గ్రామంలో శనివారం సిబ్బంది లేక వివిధ పనుల కోసం వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముగతి సచివాలయం-2లో ఏడుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులకు సమస్యలను విన్నవిద్దామని వస్తే మధ్యాహ్నం 1.00 గంటల సమయానికి ఒక్కరూ లేకపోవడంతో అర్జీదారులు నిరాశగా వెనుదిరిగారు. చాలా మంది సిబ్బంది ఉదయం వచ్చి ముఖ ఆధారిత హాజరు వేసుకుని సొంత పనులకు వెళ్తున్నట్లు పలువురు ఆరోపించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించడం లేదనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామ సచివాలయం-1లో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఇప్పటికే ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపీడీవో పుల్లయ్యను వివరణ కోరగా ప్రస్తుతం ఏకీకృత కుటుంబ సర్వే జరుగుతోందని.. సిబ్బంది ఆ సర్వేలో ఉన్నారన్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులతో ఉపాధ్యాయ బృందం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రీడలు, చదువు రెండింటిలో రాణించాలని శ్రీ నీలకంఠేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి అన్నారు. నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతగా నిలవడంతో శనివారం క్రీడాకారులను అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి క్రీడలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రాణించేలా సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్, సృజనకుమారి, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేద్దాం

గోడపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, దీనిపై ఉద్యమాలు చేద్దామని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం కార్యాలయంలో ఐఎఫ్‌టీయూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటీషు ప్రభుత్వ హయాంలో పోరాటాలు చేసి సాధించిన కార్మిక హక్కులను భాజపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండు చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్, రాజు, ఫకీర్‌సాబ్, నల్లారెడ్డి, జయన్న తదితరులు పాల్గొన్నారు.

గడ్డివామి దగ్ధం

మంటల్లో కాలుతున్న గడ్డివామి

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌లో వందగల్లు ఈరన్న ఇంటి ఆవరణలో వేసుకున్న గడ్డివామి మంటలకు దగ్ధమైంది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గడ్డిలో నుంచి పొగలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయారు.

కూలీలకు పనులు కల్పించండి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఉపాధి హామీ పథకం కింద జాబ్‌కార్డు కలిగిన ప్రతి కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్ డా.సిరి ఎంపీడీవోలను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో పురోగతిపై స్థానిక కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్సు హాల్‌లో శనివారం ఆమె ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు.

సేవా మార్గం.. ఈశ్వర కటాక్షం

● శివ దీక్షాపరులకు దాతల తోడ్పాటు

ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలానికి శివ భక్తులు పాదయాత్రగా తరలివెళ్తున్నారు. వారికి మార్గమధ్యలో పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, రైతులు సేవలు అందిస్తున్నారు. ఆహారం, తాగునీటితో పాటు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాయి.

పదేళ్లుగా అన్నదానం

గోనెగండ్ల, న్యూస్‌టుడే: గోనెగండల గ్రామ శివారులోని గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో రైతులు శివ స్వాముల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. గోనెగండ్ల, కులుమాల గ్రామాలకు చెందిన రైతులు పదేళ్లుగా మాలధారులకు భోజన వసతి కల్పిస్తున్నారు. గతంలో పాదయాత్రగా వెళ్లే శివ దీక్షాపరులు సరైన భోజన వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడటాన్ని చూసి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసినట్లు అన్నదాత కమిటీ సభ్యులు చెప్పారు. ఏటా వారం రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికితోడు ఉచిత వైద్యంతో పాటు భక్తులకు మందులు కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో..

కె నాగలాపురం (గూడూరు), న్యూస్‌టుడే: మండల పరిధిలోని కె.నాగలాపురంలో సుంకులా పరమేశ్వరి దేవి ఆలయం ఆధ్వర్యంలో శ్రీశైలానికి వెళ్లే పాదయాత్రికులకు ఆరు రోజులు అన్నదానం నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం ఫలాహారంతో పాటు మధ్యాహ్నం దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. 11వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తామని ఆలయ కార్య నిర్వహణాధికారి రాధాకృష్ణ పేర్కొన్నారు.

(c) eenadu

కర్నూలు

• కర్నూలు • పాణ్యం

అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి

సీసీ రహదారిని పరిశీలిస్తున్న కమిషనర్ విశ్వనాథ్

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. స్థానిక 19వ వార్డులోని హోసన్నా మందిరం మార్గంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రహదారిని శనివారం ఆయన పరిశీలించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నీలమెరుపు పుస్తకావిష్కరణ

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : రాయలసీమ సమస్యలను కథల రూపంలో రచయితలు సమాజానికి అందిస్తున్నారని ప్రగతిశీల కవి కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. కర్నూలుకు చెందిన రచయిత వెంకటకృష్ణ రచించిన 'నీలమెరుపు' పుస్తకాన్ని స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో శనివారం రాత్రి ఆవిష్కరించారు. వెంకటకృష్ణను రచయితలు రఘుబాబు, సుభాషిణి, ఆవుల చక్రపాణి, హరికిషన్, ఇనాయతుల్లా తదితరులు సత్కరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) కర్నూలు : 80085 52632, కర్నూలు (గ్రామీణ) : 85010 05408, [illegible] : 63004 66875

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : ?: బాలాజీనగర్ నాసర్ మసీదువీధిలో రహదారులను శుభ్రం చేయడం లేదు. దోమల బెడద ఉంది. కుక్కల బెడద ఉంది. - **పెద్దస్వామి** ?: స్వామిరెడ్డినగర్‌లో రహదారులపై చెత్త పేరుకుపోయింది. తొలగించాలి. - **స్థానికులు** ✔: రహదారులు, కాలువలను శుభ్రం చేయిస్తాం. కుక్కల్ని పట్టివేయిస్తాం - **నగరపాలక అధికారులు**

ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఏపీపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో వెంకటనారాయణమ్మ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశంలో తన కార్యాలయంలో పరీక్షల నిర్వహణ అధికారులతో శనివారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతిరోజూ గ్రేస్ పీరియడ్‌తో ఉదయం 9, మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తున్నారు. గ్రేస్ పీరియడ్ తర్వాత పరీక్ష కేంద్రంలోకి ఎవరినీ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్‌లో అటవీ బీట్ అధికారి, సహాయ బీట్ అధికారుల పోస్టులకు (మెయిన్స్), [illegible], ఏపీ దేవాదాయశాఖ సబార్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 పోస్టులకు రాత పరీక్షలను ఆన్‌లైన్, ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం ఏడు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 9,958 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబరు 08518- 277305కు సంప్రదించవచ్చన్నారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు జరిగే సమయంలో సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ దుకాణాలను మూసి వేయాలని కర్నూలు జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ కె.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కోరారు. పరీక్షలు జరిగే జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను తెరిచే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సమీపిస్తున్న వేసవి..
పార్కుల మెరుగుకు చర్యలేవీ

★ నగరంలో వెలవెలబోతున్న ఉద్యానవనాలు

★ నిర్వహణ, అభివృద్ధిపై దృష్టిపెట్టని అధికారులు

ఇది వినాయక ఘాట్ సమీపంలోని నగరపాలక ఉద్యానవనం. ఇక్కడికి రోజూ 300 నుంచి 400 మంది వస్తుంటారు. దీని అభివృద్ధిని అధికారులు విస్మరించారు. పచ్చదనం ఆనవాళ్లు లేకుండాపోయింది. బొమ్మలు కళావిహీనంగా మారాయి. ఆట వస్తువులు పాడయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది.

రంగులు వెలిసిపోయిన బొమ్మలు.. కనిపించని పచ్చదనం

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగరంలోని పార్కులను అభివృద్ధి చేస్తాం.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నా అధికారు.. ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యానవనాలన్నీ నిర్వహణా లోపంతో అధ్వానంగా మారాయి. పిచ్చిమొక్కలు, కంపచెట్లు.. చెత్తకుప్పలతో నిండిపోయిన వాటిలో అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదు. వేసవిలో ఎండల నుంచి ఉపశమనం కోసం కాసేపు చెట్లనీడన సేదతీరాలని ప్రజలు ఆశిస్తారు. సెలవుల్లో పిల్లలు ఆడుకునేందుకు పార్కులకు వస్తుంటారు. వీటి అభివృద్ధిపై అధికారులు దృష్టిపెట్టకపోవడంతో నగర ప్రజలకు నిరాశే తప్పేలా లేదు.

అత్యధికం అధ్వానం

కర్నూలు నగరంలోని 52 వార్డుల పరిధిలో సుమారు 8 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. నగరంలో 150కిపైగా పార్కులు ఉన్నాయి. వీటిలో సుమారు 40 ఉద్యానవనాలను మాత్రమే అభివృద్ధి చేశారు. మిగిలిన వాటిని అరకొరగా అభివృద్ధి చేసి వదిలేశారు.

● చాలా కాలనీల్లోని పార్కుల్లో కనీస వసతులు లేవు. పచ్చదనం కరవైంది. వ్యాయామ పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి. కంపచెట్లు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఉద్యానవనాలను శుభ్రం ఉంచాల్సిన సిబ్బందిని ఇతర సేవలకు వినియోగిస్తున్నారు.

వీటిని పట్టించుకుంటే ఒట్టు

● గురురాఘవేంద్రనగర్‌లో పార్కుకు ప్రహరీ కట్టి వదిలేశారు. కొన్నేళ్లుగా దీని అభివృద్ధిని విస్మరించారు. ● శరీన్‌నగర్‌లోని ఉద్యానవనంలో ఎలాంటి వసతులు లేవు. వ్యాయామ పరికరాలు, ఆట వస్తువులు పాడయ్యాయి. పచ్చదనం కరవైంది. శరీన్‌నగర్ పరిధిలోని కాలనీల ప్రజలు ఆహ్లాదానికి దూరమవుతున్నారు. ● బి.క్యాంపు సమీపంలోని మహాలక్ష్మినగర్‌లో పార్కు తీవ్ర అపరిశుభ్రంగా మారింది. చుట్టూ ప్రహరీ తప్ప ఎలాంటి సౌకర్యాల్లేవు. పిచ్చిమొక్కలు, కంపచెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో ఈ ప్రాంతంలోని 2 వేల మందికిపైగా ప్రజలు ఆహ్లాదానికి దూరమవుతున్నారు. ● రెవెన్యూ కాలనీ, ధనలక్ష్మినగర్, వీకర్‌సెక్షన్ కాలనీ, పరిమళనగర్, గణేశ్‌నగర్ తదితర కాలనీల్లోని ఉద్యానవనాల అభివృద్ధిని విస్మరించారు.

ముగిసిన రగ్బీ పోటీలు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : నగరంలోని బి.క్యాంపు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి జిల్లాల అండర్-12 బాల బాలికల రగ్బీ పోటీలు శనివారం ముగిశాయి. బాలుర విభాగంలో ఏపీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల జట్టు, ఆదర్శ విద్యా మందిరం జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో డీడీపాడు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల జట్టు విజేతగా నిలిచింది.

పౌరాణిక కళాకారులకు సత్కారం

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : పౌరాణిక నాటక ప్రదర్శనలకు నేటికీ ఆదరణ లభిస్తోందని అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా పేర్కొన్నారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో శనివారం రాత్రి సత్యహరిశ్చంద్ర నాటకంలోని వారణాసి సన్నివేశాలు ప్రదర్శించారు. కళాకారులను ఏఎస్పీ, కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య సత్కరించారు.

మిర్చి గరిష్ఠ ధర రూ.36,569

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో శనివారం మిర్చి- సూపర్10 రకం క్వింటా గరిష్ఠ ధర రూ.36,569 ధర పలికింది. మిర్చి-341 రకాలు రూ.25,281, దేవనూరు-డీలక్స్ రకాలు రూ.24 వేలు, మిర్చి తాలు రకాలు రూ.22,019తో అమ్ముడుపోయాయి. వేరుసెనగకాయలు రూ.9.812, కందులు రూ.8,040, శనగలను రూ.2,519తో వ్యాపారులు కొనుగోలు చేశారు.

ప్రతిఒక్కరూ అక్షరాస్యులవ్వాలి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు, ప్రతిఒక్కరూ అక్షరాస్యులు కావాలని కలెక్టర్ డా.ఎ.సిరి పిలుపునిచ్చారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక సోమిశెట్టి నగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అక్షరాభ్యాస కేంద్రాన్ని కలెక్టర్ శనివారం సందర్శించారు. అభ్యాసకులతో మాట్లాడి ఉత్సాహం నింపారు. రెండు నెలల్లో ఏం నేర్చుకున్నారని మహిళలను ఆరా తీశారు. పేర్లు, సంఖ్యలు, చిన్న చిన్న పదాలు రాయడం నేర్చుకున్నామని వారు తెలిపారు. ఈనెల 28వ తేదీన నిర్వహించే ప్రీఫైనల్ పరీక్ష, వచ్చే మార్చి 29న నిర్వహించే ఫైనల్ పరీక్ష బాగా రాసి ఉత్తీర్ణులవ్వాలని కలెక్టర్ వారికి సూచించారు. కార్యక్రమంలో వయోజన విద్య శాఖ డీడీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్పీలు పాల్గొన్నారు.

అక్షరాభ్యాస శిబిరంలో అభ్యాసకులతో మాట్లాడుతున్న కలెక్టర డా.సిరి

కూలీలకు పనులు కల్పించండి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఉపాధిహామీ పథకం కింద జాబ్‌కార్డు కలిగిన ప్రతి కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్ డా.సిరి ఎంపీడీవోలను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో పురోగతిపై స్థానిక కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్సు హాల్‌లో శనివారం ఆమె ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. కుటుంబానికి సగటున వంద పనిదినాలు కల్పించాలని, సగటు వేతనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గోకులం పథకం కింద పశువుల షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంలో లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. ప్రతి మండలంలో 2 వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా పెట్టుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. డ్వామా ఇన్‌ఛార్జి పీడీ మాధవీలత, ఏపీడీలు, ఏపీవోలు పాల్గొన్నారు.

వ్యర్థాలను సమర్థంగా నిర్వహించాలి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : వ్యర్థాలను సమర్థంగా నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కలెక్టర్ ఎ.సిరి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ ప్రక్రియపై శనివారం కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీల కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

● ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర శనివారం కలెక్టర్ డా.సిరిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ద్రావిడ సాహిత్యానికి పెరుగుతున్న ఆదరణ

పుస్తకాలు ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపల్ డా.వెంకటరెడ్డి, శ్రీనివాస్, వెంకటకృష్ణ, కాత్యాయని తదితరులు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : ద్రావిడ సాహిత్యం పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, భవిష్యత్తులో ఇది ఉద్యమంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు. కర్నూలులోని కేవీఆర్ కళాశాలలో శనివారం ప్రజాస్వామిక రచయితల మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా వేదిక జాతీయ కార్యదర్శి డా.ఎండ్లూరి మానస, కుంజా కల్యాణి, కాత్యాయని తదితరులు పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సాహితీవేత్త కాత్యాయని విద్మహే మాట్లాడుతూ.. ద్రావిడ భాష, సంస్కృతులను కాపాడుకునేందుకు రచయితలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డా.వెంకటరెడ్డి మాట్లాడుతూ భాషా సంస్కృతులను కాపాడుకునే దిశగా చర్యలు కొనసాగాలని కోరారు. ఆంధ్రజ్యోతి పత్రిక మాజీ సంపాదకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ద్రావిడ సంస్కృతులపై కొన్ని ప్రాంతాల్లో దాడి జరుగుతోందని, దీని వెనుక రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక కారణాలున్నాయని వివరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ పుస్తకాన్ని రచయిత వెంకటకృష్ణ ఆవిష్కరించారు.

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : కల్లూరు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకోవాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో శనివారం కల్లూరు వార్డుల అభివృద్ధిపై ఆమె నగరపాలక అధికారులతో సమీక్షించారు. దామోదరం సంజీవయ్య కూడలి నుంచి ఎస్ఎస్ గార్డెన్స్ వరకు 340సీ రహదారి విస్తరణ పనులకు సంబంధించి టీడీఆర్‌ల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో ఆక్రమణకు గురైన పార్కును కాపాడాలన్నారు. కేంద్రీయ విద్యాలయం వద్ద రహదారిపై దుకాణాలను తొలగించాలన్నారు. వక్ఫ్‌బోర్డు స్థలాలకు పన్నులు విధిస్తున్న అధికారులపై విచారణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్, ఎస్ఈ రమణమూర్తి, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

భూ హక్కులకు భద్రత కల్పించడమే ధ్యేయం

ఉప్పలపాడులో ట్యాంకును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : రైతుల భూ హక్కులకు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఉప్పలపాడులో శనివారం ఆమె తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. అనంతరం రీసర్వే పూర్తి చేసిన భూములకు ప్రభుత్వం జారీ చేసిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ అందజేశారు. మండల తెదేపా అధ్యక్షుడు నాగిరెడ్డి, డీటీ సతీష్, ఎంపీడీవో నాగఅనసూయ, ఓర్వకల్లు సహకార సంఘం అధ్యక్షుడు సుధాకరరావు, తెదేపా సీనియర్ నాయకులు విశ్వేశ్వరరెడ్డి, మోహన్‌రెడ్డి, సర్పంచి అయ్యస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి

పాత నేరస్థులపై నిఘా పెట్టండి

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో తిరిగి సారా తయారు చేయకుండా పాత నేరస్థులపై నిఘా పెట్టాలని ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి ఆదేశించారు. నగరంలోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో శనివారం కర్నూలు, నంద్యాల జిల్లాల ఆబ్కారీ శాఖ ఇన్‌స్పెక్టర్లతో ఆమె నేర సమీక్ష నిర్వహించారు. నాటుసారా తయారీ మానేసిన వారందరికీ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా నిరంతర నిఘా ఉంచి దాడులు కొనసాగించాలన్నారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలో ఆబ్కారీశాఖ అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు మచ్చ సుధీర్‌బాబు, ఎస్.రవికుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు డి.రామకృష్ణారెడ్డి, వి.రాముడు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

డాక్టర్ రామచంద్రారెడ్డికి పురస్కారం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్రం మంగళూరులో జరుగుతున్న జాతీయ దంత వైద్యుల సదస్సులో కర్నూలు నగరానికి చెందిన దంత వైద్యుడు డాక్టర్ రాయపు రామచంద్రారెడ్డి శనివారం ఉత్తమ వైద్యుడి పురస్కారం అందుకున్నారు. రాయలసీమలో 25 సంవత్సరాలుగా అందిస్తున్న వైద్య సేవలకుగాను జాతీయ దంత వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సుబ్రనంది, డాక్టర్ అశోక్ దోబ్లే చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఈసందర్భంగా ఐడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యూవీఆర్ చౌదరి, దంత వైద్యులు ఆయన్ను అభినందించారు.

కుట్టు యంత్రాల పంపిణీ

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : దేశం కోసం పాటుపడే వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు రాణించాలని రాయలసీమ విశ్రాంత ఐజీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ సూచించారు. బి.క్యాంపులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు శనివారం ఆయన స్టూడెంట్స్, స్కూల్స్ ఫౌండేషన్ తరఫున కుట్టు యంత్రాలు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు జి.సురేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పాఠశాలకు కుట్టుమిషన్లు అందజేస్తున్న విశ్రాంత ఐజీ ఇక్బాల్

ఇంటర్‌సిటీ రైలు నడపాలంటూ దీక్షలు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : వెనుకబడిన కర్నూలు జిల్లాలో కొత్త రైల్వేలైన్లు ఏర్పాటు చేస్తే జిల్లా మరింత పురోగతి సాధిస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం పేర్కొన్నారు. కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్ సిటీ రైలు నడపాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో దీక్షలు ప్రారంభించారు. కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ కాచిగూడ నుంచి గుంటూరు వరకు నడిచే ప్యాసింజర్‌ను విజయవాడ వరకు పొడిగించాలన్నారు. విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్ వరకు వచ్చే రైలును కర్నూలు వరకు పొడిగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. పంచలింగాల వద్ద వ్యాగన్ వర్క్‌షాపును త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. వీటిని చేపట్టేలా ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి డి.శ్రీనివాసరావు, బిసన్న, నల్లన్న, రామచంద్ర, అన్వర్ బాషా, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

దీక్ష సందర్భంగా మాట్లాడుతున్న జగన్నాథం

బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలకు చేరువ చేయాలి

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉద్యోగులు, సిబ్బంది కృషిచేయాలని ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం పిలుపునిచ్చారు. కర్నూలుకు వచ్చిన ఆయన స్థానిక బీఎస్ఎన్ఎల్ భవన్‌లో శనివారం ఉద్యోగులు, వ్యాపారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగించుకోవాలన్నారు. గడిచిన మూడు త్రైమాసికాలకు సంబంధించి మంచి ప్రతిభ చూపిన డివిజన్ ఇంజినీర్లు, బీటీఎంలు, ఫ్రాంఛైజీలు, టీఐపీలకు ప్రోత్సాహక ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ కర్నూలు జిల్లా జీఎం రమేష్, డీజీఎం కె.రాజేశ్వరరావు, ఐఎఫ్ఏ డి.శ్రీలత పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం

NARAHARI NARAYANA REDDY
LAWCET COACHING CENTRE, KURNOOL
A.P./T.S రాష్ట్రాలలో నిర్వహించబడుతున్న
5 సం॥ల 'లా' కోర్సు
3 సం॥ల 'లా' కోర్సు &
P.G. 'లా' కోర్సు LLM
ఎంట్రెన్స్‌కు శిక్షణ ఇవ్వబడును
మా ప్రత్యేకత: అనుభవజ్ఞులైన 'లా' టీచర్స్‌తో శిక్షణ
Director: N.Shiva Nikhileswar Reddy, LL.M.
Cell: 94949 50094
Address: H.No:51-980, SBI Colony, Near Seetharam Nagar, Bylane beside water works, Kurnool City.

బహిరంగ ప్రకటన

ఇందుమూలంగా సమస్త జనులకు మా క్లయింట్ అయిన ఎరుకలి వెంకటరమణ S/o. వై.ఎల్లయ్య, ఇంటి నెం. 81-234-13-డి, సనత్‌నగర్, కిశోర్‌నగర్, కల్లూరు, కర్నూలు జిల్లా కాపురస్తుడు తెలియజేయడమేమనగా ఈ క్రింద కనబరచిన షెడ్యూలు ప్లాటును, కరుణం సాయిప్రియ D/o. లేట్ కరుణం సుబ్బారావు, ఇ.నెం.3-57, నియర్ ఓల్డ్ పోలీస్ స్టేషన్, కమలపాడు రోడ్డు, యాడికి మండలం, అనంతపురం జిల్లా వారి స్వాధీన అనుభవంలో ఉన్న "క్రిష్ణప్రియ నగర్" నందలి ప్లాను దాఖలా ప్లాట్ల పైకి 6బి నెంబరు ప్లాటును 03-01-2026వ తేదీన Doc. No. 85/2026గా విక్రయం పొంది ఆ దినము నుండి స్వాధీన అనుభవంలో వున్నారు.

కావున దిగువ కనబరచిన ప్లాటుపై ఎవరికైన ఎటువంటి ఆక్షేపణలు, హక్కులు ఉన్నచో ఈ నోటీసు నుండి 15 దినములలో తెలుపవలసినది. నోటీసు గడువు ముగిసిన పిదప వచ్చు ఆక్షేపణలు చెల్లనేరవు.

షెడ్యూలు: కర్నూలు డి. కల్లూరు సబ్.డి. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఏరియాలో చేరిన 81వ వార్డునకు చెందిన 81-234-13-డి నెంబరు ఇంటికి సమీపమున గల కల్లూరు గ్రామ సర్వే నెంబరు: 536 పైకి గల భూమిలో వేయబడిన ఇండ్ల ప్లాట్లకు గాను LP No: 46/86రుగా అప్రూవల్ కాబడిన ప్లాను మేరకు "క్రిష్ణప్రియ నగర్" నందలి ప్లాను దాఖలా ప్లాట్ల పైకి 6బి నెంబరు ప్లాటు స్థలము ఇందుకు **చెక్కుబంది: తూర్పు:** ప్లాను దాఖలా రోడ్డు, **పడమర:** 1బి నెంబరు ప్లాటు, **ఉత్తరం:** 6ఎ నెంబరు ప్లాటు, **దక్షిణం:** 6సి నెంబరు ప్లాటు. ఈ నలుదిశలకు లోనైన ప్లాటు స్థలమునకు కొలతలు: **తూ-ప:** 55 అడుగులు, **ఉ-ద:** 20 అడుగులు, ఈ ప్లాటు పూర్తి స్థల విస్తీర్ణము: 1100 చ.అ.లు లేకా 122.22 చ.గ.లు కలదు.

కనికే రవికుమార్, అడ్వకేట్, Ex. O.R.
ప్రసన్నలక్ష్మి, అడ్వకేట్,
Near Sai Baba Temple Line,
Opp: District Court, Kurnool. 94405 03215

బాలిక.. విజయ గీతిక

★ తైక్వాండోలో రాణిస్తున్న విద్యార్థినులు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : ఆత్మరక్షణ క్రీడల్లో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తైక్వాండో నేర్చుకున్న మధులత, పర్ణిక పోటీల్లో రాణిస్తున్నారు. శిక్షణ తీసుకుంటూ.. నిత్యం సాధన చేస్తూ ఆటపై పట్టు సాధించారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పలు పతకాలు అందుకుని విద్యార్థినులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మధులత.. విజేత

లక్ష్మీపురం గ్రామానికి చెందిన శాంతి, భూపాల్ దంపతుల కుమార్తె మధులత ఐదో తరగతి చదువుతోంది. రెండేళ్ల తైక్వాండోలో శిక్షణ తీసుకుంటూ పోటీల్లో ప్రతిభ చూపుతోంది. ● 2024 జులై 18న కర్నూలు డీఎస్‌ఏ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో సబ్‌జూనియర్ విభాగంలో రజత పతకం సాధించింది. ● 2025 అక్టోబరు 15న కర్నూలు డీఎస్‌ఏ స్టేడియంలో జరిగిన అసోసియేషన్ జిల్లాస్థాయి పోటీల్లో టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం అందుకుంది. ● 2025 డిసెంబరులో తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సబ్‌జూనియర్ విభాగంలో స్వర్ణం గెలుపొందింది. ● 2026 జనవరి 18 నుంచి 22వ తేదీ వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది.

పర్ణిక.. పోటీల్లో కేక

నగర శివారులోని వెంకాయపల్లెకు చెందిన భారతి, రవికాంత్ దంపతుల కుమార్తె పర్ణిక. నాలుగో తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని తైక్వాండోలో విజయపథంలో దూసుకెళ్తోంది. ●2024 జులై 18న కర్నూలు డీఎస్‌ఏ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో టీమ్ ఈవెంట్‌లో రజత పతకం అందుకుంది. ● 2025 అక్టోబరు 15న కర్నూలులో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో సబ్‌జూనియర్ విభాగంలో స్వర్ణం సాధించింది. ● 2025 డిసెంబరులో తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సబ్‌జూనియర్ విభాగంలో బంగారు పతకం గెలుచుకుంది. ● 2026 జనవరి 18 నుంచి 22వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జరిగిన జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణం అందుకుంది.

పారిశుద్ధ్య కార్మికులకు తీవ్ర అస్వస్థత

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు రసాయనాల ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు.. శనివారం మధ్యాహ్నం పారిశుద్ధ్య కార్మికులు సరస్వతి, లక్ష్మీదేవి సర్జికల్ వార్డులోని మరుగుదొడ్లను 5.02 రసాయనంతో శుభ్రం చేస్తుండగా దాని ఆవాసకు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న వీరిని అత్యవసర చికిత్సల విభాగానికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

● గతంలో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు యాసిడ్ వాటర్ వినియోగించే వారు. మరకలను తొలగించేందుకు 5.02 రసాయనం వినియోగిస్తున్నారు. దీనిని వాడే సమయంలో డబుల్ మాస్కు, చేతి తొడుగులు ఉపయోగించాలి. రసాయనం వేసిన తర్వాత కొంత సమయం దూరంగా ఉండాలి. వీరు మాత్రం ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా పనిచేయడంతో రసాయనం వాసనకు అస్వస్థతకు గురయ్యారు. సరస్వతి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్‌తో అందిస్తున్నారు. రెండు నెలల కిందట కూడా ఇదే రసాయనంతో మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని గుత్తేదారుకు చెప్పినా పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు.

హత్య కేసులో నిందితుడి అరెస్టు

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే : స్థానిక బాలాజీనగర్‌లో ఈనెల 5న జరిగిన ఎద్దుల దేవదానం అలియాస్ దేవరాజు హత్య కేసులో నిందితుడైన ఆయన కుమారుడు ఎద్దుల రవికుమార్‌ను కర్నూలు తాలూకా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ తేజమూర్తి వెల్లడించిన వివరాల మేరకు.. బాలాజీనగర్‌కు చెందిన ఎద్దుల దేవదానంతో పింఛను డబ్బు కోసం రవికుమార్ గొడవపడి తలను గట్టిగా గోడకేసి కొట్టాడు. తలకు బలమైన గాయమవడంతో దేవదానం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి పెద్ద కుమారుడు త్యాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

పేదల స్థలాలు ఆక్రమిస్తున్నారు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : తడకనపల్లె గ్రామ సమీపంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను కొందరు ఆక్రమిస్తున్నారని వైకాపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. తడకనపల్లెలో శనివారం ఆయన పర్యటించారు. సాయంత్రం తన స్వగృహంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

SRI LAKSHMI HIGH SCHOOL
Narasingarao Peta, Kurnool.
Estd : 1978
47 years EXCELLENCE
Wanted teachers who are highly passionate and dedicated towards teaching profession with excellent communication skills for the following posts ....
WANTED
PRIMARY (I - VI CLASSES)
Science : 02
Mathematics : 02
Social : 02
Assistant Teachers : 04
HIGH SCHOOL (VII - X CLASSES)
Physics : 02
Mathematics : 02
Vice - Principals / Principals : 02
DATE 10th February, 2026 i.e., Tuesday
TIME 9:00 AM .....
Minimum 5+ years of experience with excellent communication skills
WE'RE HIRING JOIN OUR TEAM!
Very attractive packages can be given based upon the Knowledge and Talent
Our Specialities
Highly Professional work culture
Stress free environment
No Admissions pressure on teachers
CONTACT US +91 90635 22294, 95
Management.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

గాండ్ల/తేలి కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు గాండ్ల/తేలి కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' గాండ్ల/తేలి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతోపాటు సంబంధిత కుటుంబీకులు నేడు (08, ఫిబ్రవరి, 2026 ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
9154772006,
9154366099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

✪ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌లో పంపవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

హనుమంత వాహనంపై వేణుగోపాలుడు

తర్లుపాడులో నిర్వహిస్తున్న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై రామావతారంలో విహరించారు. ఈ సందర్భంగా స్వామివారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామికి నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. –న్యూస్‌టుడే, తర్లుపాడు

కనిగిరి ప్రాంతంలో ప్రమాదకరంగా రవాణా

◗ కనిగిరి మండలం శంకవరం క్వారీ నుంచి గ్రానైట్ బండలను తరలిస్తున్న లారీ పునుగోడు సమీపంలో అదే మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి ఓవర్‌టేక్ చేసే క్రమంలో లారీ కింద పడి మృత్యువాత పడ్డారు.

◗ మర్రిచెట్లపాలెం-యల్లయ్య నగర్ రహదారిలో గ్రానైట్ తరలిస్తున్న టిప్పరు మితిమీరిన వేగంతో దూసుకొచ్చి ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, మిగిలినవారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

బండలతో భయం భయం!

◗ గ్రానైట్ రాళ్ల తరలింపులో ఎడతెగని నిర్లక్ష్యం
◗ కనీస జాగ్రత్తలు పాటించని రవాణా దారులు

ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే బృందం

జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు గ్రానైట్‌ను ఎగుమతి చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. క్వారీల నుంచి వీటిని తరలించేటప్పుడు వాహనాలు ఢీకొనడం, బండలు జారిపడటంతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. వీటిని నియంత్రించే వారు లేకపోవడంతో ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు.

క్వారీ నుంచి గ్రానైట్ రాళ్లను స్లాబులుగా మార్చేందుకు పాలిష్ యూనిట్లకు తరలిస్తారు. కొన్నింటిని నేరుగా చెన్నై పోర్టు ద్వారా విదేశాలకు వెళ్తుంటాయి. బండలు తరలించేటప్పుడు అవి ఎప్పుడు మీద పడతాయోనని రహదారిపై ప్రయాణించే వాహనచోదకులు, పాదచారులు బిక్కు బిక్కుమంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, సంతనూతలపాడు, బల్లికురవ, అద్దంకి, కనిగిరి ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతో మంది బలవుతున్నారు. అనుమతులు తీసుకోకపోవడం, అనధికారికంగా అక్రమ రవాణా చేసే క్రమంలో ఎక్కడ దొరికిపోతామోనని వాహన చోదకుల దృష్టి దానిపైనే కేంద్రీకరించడం, సామర్థ్యానికి మించి సరకును తరలించడం, అనుభవజ్ఞులైన వాహనచోదకులు లేకపోవడం రహదారి ప్రమాదాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. చీమకుర్తి క్వారీల నుంచి గ్రోత్ సెంటరులో పాలిష్ యూనిట్లకు బండలు తరలించాలంటే ఒంగోలు-కర్నూలు రహదారి మీదుగా ఒంగోలు వచ్చి వెళ్లవచ్చు. ఎవరి కంట పడకూడదనే ఉద్దేశంతో చీమకుర్తి, బండ్లమూడి, దొడ్డవరం మీదుగా వెల్లం పల్లికి వస్తున్నారు. ఈక్రమంలో వెల్లంపల్లి వద్ద లారీలతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

ఒంగోలు-కర్నూలు రోడ్డులో సాహసమే...: క్వారీలు ఎక్కువగా ఉన్న చీమకుర్తి నుంచి బండరాళ్లను ఒంగోలు-కర్నూలు రహదారి మీదుగా చెన్నై పోర్టుకు తరలిస్తుంటారు. రద్దీగా ఉండే సాయంత్రం 6 గంటల సమయంలోనూ తరలిస్తుండడంతో వెనుక వచ్చేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. లారీ ఒరిగినా బండలు జారిపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కనీసం రద్దీగా ఉండే సమయంలోనైనా ఆపితే బాగుండేది. కాని 'మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్లు..' మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నారు. స్థానికంగా రవాణా చేసేటప్పుడు బండరాళ్లు జారి పడకుండా టిప్పర్ వెనుక భాగం మూయడం లేదు. ఎక్కడ వచ్చి దొర్లిపడతాయోనని వెనుక వచ్చేవారు భయాందోళన చెందుతున్నారు. ఒంగోలు-కర్నూలు రహదారిలో వారానికొక ప్రమాదం జరుగుతున్నా గ్రానైట్ రవాణాదారుల విషయంలో పోలీసులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.

ఇరుకు దారులతో ప్రాణాలు బలి

కనిగిరి ప్రాంతంలో శంఖవరం నుంచి కంభం మీదుగా రాయలసీమ జిల్లాలకు గ్రానైట్ బండలు తరలించే క్రమంలో లారీ వెనుక వెళ్లేవారు భయంభయంగా ప్రయాణిస్తున్నారు. అసలే ఇరుకు మార్గం, రహదారి సరిగా లేకపోవడంతో వాహనాలను అధిగమించే క్రమంలో మృత్యువాత పడుతున్నారు. గతేడాది జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారంటే ప్రమాద తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవచ్చు. క్వారీలు ఎక్కువగా ఉన్న అద్దంకి నియోజకవర్గం మల్లాయపాలెం-బల్లికురవ రహదారి అధ్వానంగా ఉండడంతో బండలు జారిపడడం నిత్యకృత్యంగా మారింది. రహదారిపై బండలు జారిపడడంతో వాటిని ఢీకొని ఎంతో మంది ప్రమాదాల బారిన పడ్డారు. బల్లికురవ నుంచి అద్దంకి, మార్టూరు వచ్చే మార్గాల్లోనూ బండల రవాణాతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

ప్రతిభకు ప్రోత్సాహం

చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విద్యార్థులతో డీఈవో రేణుక, ఈనాడు యూనిట్ ఇన్‌ఛార్జి ఎ.ఎస్.చక్రవర్తి, న్యాయనిర్ణేతలు

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఒంగోలు సమీపంలోని పేర్నమిట్టలోని 'ఈనాడు' యూనిట్ కార్యాలయంలో శనివారం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి ప్రతిభా పోటీలు నిర్వహించారు. విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో సీవీ.రేణుక బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈనాడు ఒంగోలు యూనిట్ ఇన్‌ఛార్జి ఎ.ఎస్. చక్రవర్తి, న్యాయనిర్ణేతలు సయ్యద్ ఇస్మాయిల్, సీహెచ్ చిన్నాజీ, రవీంద్ర, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. –న్యూస్‌టుడే, సంతనూతలపాడు

నవోదయ ప్రవేశపరీక్షకు 1,085 మంది హాజరు: ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పరీక్షకు 1,085 మంది హాజరయ్యారు. మొత్తం 9 కేంద్రాల్లో ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాలను ప్రిన్సిపల్ శివరాం పరిశీలించారు.

KRISHNA CHAITANYA INSTITUTE OF TECHNOLOGY AND SCIENCES (KITS)
An AUTONOMOUS Institution • Approved AICTE
NH-16, Markapur, Andhra Pradesh 523 320

WE ARE HIRING
TEACHING & NON-TEACHING STAFF
Best Pay • Growth Opportunities • Immediate Appointments

FACULTY POSITIONS/ B.Tech | M.Tech | Diploma
• CSE • CSE (AI) • CSE (AIML)
• ECE • EEE • Mech • Civil
• Sciences & Humanities
• Physics • English • Quantitative Aptitude
• Verbal Reasoning • Soft Skills Trainers

NON-TEACHING POSITIONS
• Programmers & IT Support • Office Assistants
• Data Entry Operators
• Hostel Wardens & Support Staff

EXPERIENCED PROFESSIONALS WELCOME
• Retired Professors • Industry Experts • IT Professionals

Email your CV to:
hr@kits-anna.com
www.kits-anna.com | KITSCampusConnect
"Your Experience Matters - join KITS & Inspire the Next Generation!"

వంతెన లేక... కష్టాలు తీరక

జిల్లా కేంద్రం మార్కాపురం- శ్రీశైలం ప్రధాన రహదారిలోని చిన్నదోర్నాల సమీపంలో తీగలేరు వాగుపై చిన్నపాటి చప్టా ఉంది. భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు చప్టాపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోతుండడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో మార్కాపురం నుంచే కాకుండా ఒంగోలు, నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన భక్తులతో పాటు కర్ణాటకకు చెందిన భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎంతో ప్రాధాన్యం గల రహదారిలోని తీగలేరు వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేదని ప్రజలు, భక్తులు, వాహనచోదకులు, పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

జిల్లాలో శరవేగంగా భూముల రీ సర్వే

మార్కాపురం, న్యూస్‌టుడే: జిల్లాలోని 21 మండలాల్లో నాలుగో విడత భూముల రీ సర్వే శరవేగంగా జరుగుతోందని జిల్లా భూ సర్వే అధికారి ఎ.నీలకంఠప్ప పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి భూసర్వే అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 46 గ్రామాల్లో రీ సర్వే జరుగుతోందని, ఆయా గ్రామాల్లో పట్టా భూమి 78,461 ఎకరాలు, ప్రభుత్వం భూమి 40,309 ఎకరాలు ఉందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 28,530 ఎకరాలు రీసర్వే చేశామని, మరో 49,886 ఎకరాలు చేయాల్సి ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఒంగోలు మండలం కరవది గ్రామంలో పుస్తక పఠనం చేస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలు

ఇల్లాలి చదువు... ఇంటికి వెలుగు!

◗ అక్షరాంధ్రతో మహిళల్లో అక్షరాస్యత పెంపుపై దృష్టి
◗ ఉమ్మడి ప్రకాశంలో 1.29 లక్షల మందికి తరగతులు

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ఇల్లాలి చదువు... ఇంటికి వెలుగు అన్నారు. మహిళలు చదువుకుంటే కుటుంబంతోపాటు సమాజంలో మార్పులు సాధ్యమవుతాయి. మహిళా అక్షరాస్యతతో ప్రతి రంగంలోనూ అభివృద్ధిని గుర్తించిన ప్రభుత్వం నిరక్షరాస్యులపై ప్రత్యేక దృష్టి సారించింది. వీరిలో అక్షరాస్యత కోసం 'అక్షరాంధ్ర' కార్యక్రమం అమలు చేస్తోంది. దీనిలోభాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి వారందరికీ రాత్రి వేళల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో వయోజన విద్య ద్వారా అమలవుతుండగా జిల్లా సమన్వయకర్త జడ్పీ సీఈవో చిరంజీవితోపాటు డీపీవో, డీఆర్డీఏ, మెప్మా పీడీలు పర్యవేక్షిస్తున్నారు.

విద్యావాలంటీర్ల నియామకం...

గతేడాది అమలు చేసిన 'ఉల్లాస్' కార్యక్రమంలో మిగిలిన వారందరినీ అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, మెప్మా పరిధిలో 1,29,497 మంది మహిళా నిరక్షరాస్యులను గుర్తించారు. వీరందరికీ స్థానిక సచివాలయాల్లో రాత్రివేళ అవసరమైన శిక్షణ తరగతులు నిమిత్తం మహిళా సంఘాలకు చెందిన ఆయా కుటుంబాల నుంచి విద్యావంతులైన 12,950 మందిని స్వచ్ఛందంగా విద్యా వాలంటీర్లను నియమించారు. రోజూ గంటపాటు బోధన, పుస్తక పఠనంతోపాటు అక్షరాలు, పదాలు రాయడం వంటివి నేర్పిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పుస్తకాలు అందజేశారు.

మార్చి 29న వార్షిక పరీక్షలు

ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల్లో నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలు ఇటీవల తరుచూ ఆర్థిక మోసాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అక్షరాలు రాయడం, చదవడం, అంకెలను గుర్తించడం, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం చేస్తున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు నుంచి 'ఉల్లాస్' పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది పరీక్షలు నిర్వహించారు. తాజాగా మిగతావారికి కూడా అక్షరాలు నేర్పాలన్న ఉద్దేశంతో సదరు కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం 'అక్షరాంధ్ర' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని కేంద్రాల్లో ఈ నెల 28న ప్రీఫైనల్, మార్చి 29న వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఉత్తీర్ణత సాధించిన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు.

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

వేటపాలెం, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యురాలు మహ్మద్ నహీదా తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, వేట పాలెం, కొండపి పాఠశాలల్లో బాలురు, టంగుటూరు, మార్కాపురం, కనిగిరి పాఠశాలల్లో బాలికలు మార్చి 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. వీరికి పోటీ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 96188 80036 నంబరులో సంప్రదించాలని కోరారు.

బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలి

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సింగరాయకొండ మండలం పాకలలో ఈ నెల 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌కు ప్రజలందరూ కుటుంబసమేతంగా హాజరై విజయ వంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై స్థానిక ప్రకాశం భవన్‌లో శనివారం రాత్రి ఆయన కలెక్టర్ పి.రాజాబాబు, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ నూకసాని బాలాజీ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు రోజులపాటు వచ్చే సందర్శకులకు ఆహ్లాదంతోపాటు వివిధ రకాల సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షోలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం అన్ని డిపోల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

మాట్లాడుతున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

వ్యవసాయ యంత్ర సేవలు సులభతరం!

న్యూస్‌టుడే, ఒంగోలు వ్యవసాయం

రైతులకు మెరుగైన సేవలందించాలనే సంకల్పంతో ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. క్యాబ్ బుకింగ్ తరహాలో వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు పొందే వెసులుబాటు కల్పించింది. కొత్తగా వచ్చిన ఈ సౌకర్యంపై జేడీఏ ఎస్.శ్రీనివాసరావు 'న్యూస్‌టుడే'కి వివరించారు. క్యాబ్ కోసం మొబైల్ ద్వారా ఏ విధంగా బుక్ చేస్తామో అదే తరహాలో రాష్ట్రంలో ఎక్కడైనా యంత్ర పరికరాలు పొందవచ్చు. వ్యవసాయశాఖ పొందుపరచిన ఒకే యాప్‌లో అన్ని రకాల సేవలు అందుబాటులో తెచ్చారు. వాటిలో యంత్ర పరికరాల వివరాలు కొత్తగా చేర్చారు. జిల్లాకు సంబంధించి ముందుగా డ్రోన్ సేవలు పొందే ఏర్పాటు చేశారు. ప్లేస్టోర్‌లో యూబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ యాప్ రూపొందించారు. గతేడాది 80 శాతం రాయితీపై 44 డ్రోన్లను పంపిణీ చేశారు. రైతుల్లో ఒకరిని పైలట్‌గా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారు పొలాల్లో సస్యరక్షణ మందుల పిచికారీ, ఎరువులు, విత్తనాలు చల్లడానికి డ్రోన్‌ను ఉపయోగించి, ఎకరాకు నిర్ణీత అద్దె వసూలు చేస్తారు. దీంతో సమయం ఆదా కావడంతోపాటు కూలీల ఖర్చు తగ్గుతుంది. పది నిమిషాల వ్యవధిలో ఎకరాకు మందు పిచికారీ చేయవచ్చు. బుక్ చేసు కునే రైతు మొబైల్ నంబర్, వివరాలు యాప్‌లో నమోదు చేయాలి. మన లొకేషన్ ఆధారంగా సమీపంలోని డ్రోన్లను యాప్‌లో చూపిస్తుంది. దాని ఆధారంగా బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో గోడ పత్రాలపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనిపై ప్రతి మండలంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.

(c) eenadu

ప్రణాళికాయుత విద్యతోనే ఉన్నత స్థితి

మాట్లాడుతున్న ధనిక్ భారత్ విద్యాసంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: దేశాభివృద్ధి విద్యతోనే సాధ్యమవుతుందని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు పేర్కొన్నారు. శనివారం నగరంలోని డాక్టర్ ఆనంద్ మినీ స్టేడియంలో పాఠశాల విద్యార్థులకు కెరియర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. 9, 10 తరగతుల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు, సామాజిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కేవలం పాఠాలు బట్టీ పడితే ప్రయోజనం ఉండదన్నారు. ఇప్పుడొచ్చిన ఏఐ టెక్నాలజీ విద్యార్థులకు భవిష్యత్తులో ఎక్కువ ఉపయోగపడుతుందని వివరించారు. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవద్దని, ప్రణాళికాబద్ధంగా కష్టపడితే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగవచ్చన్నారు. ధనిక్ భారత్ ఎండీ విక్రం నారాయణ పాత ఉమ్మడి ప్రకాశంలోని గనసుపూడి వాసి అని, ఎంతో కష్టపడి ఉన్నతస్థాయికి చేరారన్నారు. ఆయన సూచనల మేరకు ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు విక్రం అజయ్‌బాబు, కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో కెరియర్ గైడెన్స్‌పై సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యావ్యవస్థలో ఇబ్బందులు సరిచేయడం, ఒత్తిడి తగ్గించడం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

‘పరామర్శల పేరుతో పేదల ప్రాణాలు హరించడం హేయం’

మాట్లాడుతున్న మంత్రి స్వామి

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తూ.. పేదల ప్రాణాలు హరిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ప్రజలు క్షమించకూడదని మంత్రి స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం శానంపూడిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. వైకాపా పాలనలో తిరుమల లడ్డూను కల్తీచేసి అపవిత్రం చేశారన్నారు. ఈ విషయం అధికారుల విచారణలో బట్టబయలు కావడంతో ఆ పార్టీ నేతలు వితండవాదానికి దిగుతూ.. అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బూతుల సంస్కృతికి తెరతీసిన వారిపై భక్తులు దాడిచేయగా.. పరామర్శల పేరిట ఇద్దరు వైకాపా కార్యకర్తలను జగన్ బలితీసుకున్నారని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాల మాటున తిరిగి.. నేడు పరామర్శలంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇకనైనా బుద్ధి మార్చుకోవాలని1 హితవు పలికారు.

పాముల రక్షణ అందరి బాధ్యత

మార్కాపురం, న్యూస్‌టుడే: పాములు అన్నీ విషపూరితం అయినవి కావని.. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మార్కాపురం అటవీశాఖ డీడీ మహ్మద్ అబ్దుల్ రవూఫ్ అన్నారు. శనివారం మార్కాపురం అటవీశాఖ కార్యాలయంలో స్నేక్ రెస్క్యూ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో పాముల నిపుణుడు నిరంజన్ విషం కలిగిన పాములు, విషం లేని పాములను గుర్తించడం, అవి నివాసం ఉండే ప్రాంతాలు, తీసుకునే ఆహారం తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా పాములను పట్టుకునే సమయంలో తీసుకునే జాగ్రత్తలు, వాడే పరికరాలపైన సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ మార్కాపురం ప్రాంతంలో పాములు కనిపిస్తే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. పాముల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. పాములు కనిపించిన వెంటనే చంపకుండా సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీక్షేత్ర అధికారి పిచ్చిరెడ్డి, డీఆర్వో నాగరాజు, డివిజన్‌లోని పాముల నిపుణులు పాల్గొన్నారు.

పాములు పట్టుకునే విధానంపై అవగాహన కల్పిస్తున్న అటవీశాఖ పాముల నిపుణులు

మాతృభాషపై పట్టు.. ప్రగతికి మెట్టు!

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించడం అభినందనీయమని డీఈవో సి.వి.రేణుక పేర్కొన్నారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి ప్రతిభా పోటీలను శనివారం పేర్నమిట్ట సమీపంలోని ‘ఈనాడు’ యూనిట్ కార్యాలయంలో నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ.. మాతృ భాషపై పట్టు సాధిస్తేనే ఇతర భాషలు వస్తాయన్నారు. జిల్లాలో సుమారు 26 వేల మంది విద్యార్థులకు పాఠశాల, ప్రాంతీయ, జిల్లా స్థాయిలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు.

విజేతల వివరాలు...

వ్యాసరచన: ప్రథమ బహుమతి కె.చిన్మయి (జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, దర్శి), ద్వితీయ ఎం.కీర్తన (శ్రీ విద్యానికేతన్ హైస్కూల్, సింగరాయకొండ), తృతీయ కె.మహేష్ (నలంద హైస్కూల్, యర్రగొండపాలెం). ● **చిత్ర లేఖనం:** ప్రథమ బహుమతి కె.సౌమ్య (జడ్పీహెచ్‌ఎస్, సింగరాయకొండ), ద్వితీయ సీహెచ్ సాయి దీక్షిత (శ్రీ మహర్షి హై స్కూల్, పొదిలి), తృతీయ ఎస్.తన్విక (శ్రీ వెంకటేశ్వర హైస్కూల్, దర్శి). ● **ఉపన్యాసం:** ప్రథమ బహుమతి ఎ.మహిత (జూపిటర్ హైస్కూల్, ఒంగోలు), ద్వితీయ ఎ.పరమేశ్వరి (నారాయణ పబ్లిక్ స్కూల్, ఒంగోలు), తృతీయ బి.లక్ష్మి లావణ్య (జడ్పీహెచ్‌ఎస్, కె.వి.పల్లి). ● **క్విజ్:** ప్రథమ బహుమతి కె.రిత్విక్ భరద్వాజ్ (శ్రీ విద్యానికేతన్ హైస్కూల్, సింగరాయకొండ), ద్వితీయ జి.వరుణ్‌సాయి (వాసవి విద్యానికేతన్, మార్కాపురం), తృతీయ ఎ.కాశిరావు (భాష్యం స్కూల్, దర్శి)లు గెలుపొందారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయలను వెల్లడించారు.

మాట్లాడుతున్న డీఈవో రేణుక, పక్కన ఈనాడు యూనిట్ ఇన్‌ఛార్జి ఏఎస్ చక్రవర్తి, ప్రతిభా పాటవ పోటీలకు హాజరైన విద్యార్థులు

మంచి అవకాశం

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈనాడు నిర్వహిస్తున్న ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. పత్రికలు చదవడం ఎంత ఉపయోగమో నేర్చుకున్నాం.

–ఎన్.లాస్య, ఒంగోలు

విజ్ఞానం పెరుగుతుంది

ఈనాడు నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలతో విజ్ఞానం పెరుగుతుంది. దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతో దోహద పడుతుంది. ఇలాంటి వేదికలతో పోటీతత్వం పెరిగి, భవిష్యత్తులో కాంపిటేటివ్ పరీక్షల్లో రాణించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.

–షేక్ సుమయా ఫాతిమా, పొదిలి

ఆత్మవిశ్వాసం కలిగింది

ఈనాడు నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలతో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఇలాంటి పోటీలు మాలోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడతాయి. మనలో ఎంత సత్తా ఉందో తెలుస్తుంది. పోటీ పరీక్షల్లో ధైర్యంగా పాల్గొనేలా చేస్తుంది.

–వై.బ్లెస్సీ విశ్వాస్, యర్రగొండపాలెం

ఎంతో ఆనందంగా ఉంది

ఈనాడు చేపట్టిన ప్రతిభా పాటవ పోటీలతోనే తొలిసారిగా జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యా. ఇలాంటి పోటీలతో తెలుగు భాషపై పట్టు, మంచి అవగాహన కలిగింది. ఇంత వరకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొంటా.

–టి.లీలాక్షర, సింగరాయకొండ

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఆర్ఐవో

ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్ఐవో వరప్రసాదరావు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: త్వరలో జరగబోయే ఇంటర్ థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఐవో వరప్రసాదరావు అన్నారు. కందుకూరులో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాక్టికల్ పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో బోర్డు నియమ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తున్నామన్నారు. అవసరమైన చోట ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.

నిర్మమహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలోని శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఛైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య, ఈవో ఎన్.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉభయదాతలు భరత్‌కుమార్, రమణకిషోర్ దంపతులు మేళతాళాలతో దేవాలయానికి ఊరేగింపుగా వచ్చారు. ఆలయంలోని పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆగమ పండితులు దరిశి సుదర్శన్, ఎం.సుబ్బనరసయ్యలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఆదివారం స్వామివారి ధ్వజారోహణ నిర్వహిస్తారు.

ప్రత్యేక అలంకరణలో పార్వతీ పరమేశ్వరులు

నర్సింగ్ పరీక్షల్లో చూచిరాతలు?

ఒంగోలు నగరం: జీజీహెచ్ వైద్య కళాశాలలో జరుగుతున్న నర్సింగ్ పరీక్షల్లో కాపీయింగ్ జోరుగా జరుగుతున్నట్లు సమాచారం. నర్సింగ్ కోర్సు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఒక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉండగా, దాదాపు 20 ప్రైవేటు నర్సింగ్ విద్యా సంస్థలున్నాయి. అందరికీ జీజీహెచ్‌లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం జీజీహెచ్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాలి. ప్రైవేటు కళాశాలల పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగించారు. అందుకు కొన్నింటిలో తనిఖీ చేసి మరో వైద్యాధికారికి అప్పగించారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 128, రిటైల్ లైవ్ - 155, చికెన్ విత్ స్కిన్ - 225, చికెన్ స్కిన్‌లెస్- 256

మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: త్రిపురాంతకం ఆలయాల్లో ఈ నెల 13 నుంచి 19 వరకు వారం రోజుల పాటు జరిగే మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని మార్కాపురం జేసీ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణపై స్థానిక బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో ఏర్పాట్ల ముందస్తు సమీక్షా సమావేశం మార్కాపురం ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సంబంధిత శాఖాధికారులు తమ సిబ్బందితో కలిసి చేపట్టాల్సిన పనుల గురించి చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టి విజయవంతం చేయడంలో అందరూ బాధ్యత వహించాలన్నారు. అనంతరం ఆయన సాగర్ కాలువ స్నాన ఘట్టాలను, పార్కింగ్ స్థలాలను, ఘాట్ రోడ్డును అధికారులతో కలిసి పరిశీలించి అందుకు తగిన ఏర్పాట్ల గురించి చర్చించారు. సమావేశంలో ఆర్డీవో శివరామిరెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దారు యు.విజయ భాస్కర్, ఈవో డి.అనిల్ కుమార్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ పానకాల రావు, ఎన్నెస్పీ డీఈఈ విజయలక్ష్మి, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ హసన్, ఎంపీడీవో రాజ్‌కుమార్, ఎస్ఐ శివ బసవరాజు, ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జేసీ పులి శ్రీనివాసులు

బండలాగుడులో సత్తా చాటిన కడప కోడెలు

తర్లుపాడు, న్యూస్‌టుడే: శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పశుబల ప్రదర్శనలో కడప జిల్లాకు చెందిన కోడెలు సత్తాచాటాయి. జనసేన పార్టీ ఇన్‌ఛార్జి ఉమ్మడి కాశీనాథ్‌తో కలిసి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎడ్ల పోటీలను శనివారం ప్రారంభించారు. పోటీల్లో వివిధ జిల్లాల నుంచి ఎనిమిది కోడెలు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందులో వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు మండలం రంగసాయిపల్లి వెంకట సుబ్బారెడ్డికి చెందిన కోడెలు 2,690 అడుగుల దూరం వరకు బండలాగి ప్రథమ స్థానంలో సత్తాచాటాయి. అదే జిలా పొద్దుటూరు గురవారెడ్డికి చెందిన గిత్తలు 2,622 అడుగుల దూరం వరకు బండలాగి ద్వితీయస్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన సయ్యద్ కలాం బాషా కోడెలు 2,274 అడుగుల దూరం బండలాగి తృతీయ స్థానంలో, 2,250 అడుగుల దూరం బండలాగి నాలుగోస్థానంలో మార్కాపురం జిల్లాకు చెందిన బొడిచెర్ల కోడెలు విజేతలుగా నిలిచాయి. పొద్దుటూరు మండలం రంగసాయిపల్లి చెందిన సూర్యనారాయణ గిత్తలు 2,017 అడుగుల దూరంతో ఐదోస్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల మేర నగదును బహుమతులుగా నిర్వాహకులు అందించారు.

తర్లుపాడులో బండలాగుతున్న కడప కోడెలు

ఆటో బోల్తా... బాలిక దుర్మరణం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ఆటో బోల్తా పడి ఓ బాలిక దుర్మరణం చెందింది. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నరవ గ్రామానికి చెందిన దుగ్గిపోగు రాజు, రిబ్కాల కుమార్తె పత్తీత(13)... తన మేనమామతో కలిసి గిద్దలూరు నుంచి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరింది. ముత్తుముల భాస్కర్‌రెడ్డి కల్యాణ మండపం సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో భారమంతా బాలికపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

విద్యుత్తు చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఈఈ వీరయ్య ఆదేశించారు. సింగరాయకొండ మండలంలో శనివారం ఒంగోలు డీఈ హైమావతి ఆధ్వర్యంలో 36 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా వినియోగించడంతో పాటు విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న పలువురికి సుమారు రూ.8 లక్షల జరిమానా విధించారు. అనంతరం స్థానిక కార్యాలయం వద్ద సిబ్బందితో ఈఈ సమావేశం నిర్వహించారు. అనుమతి లేకుండా అదనపు లోడు వినియోగించే వారిని గుర్తించడంతో పాటు నివాసాల పేరిట సర్వీసు తీసుకుని, వ్యాపార కార్యకలాపాలకు వినియోగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. వేసవిలో సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ యుగంధర్, డివిజన్ పరిధిలోని ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వినతి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కనిగిరి ఆర్టీసీ డిపోలో తొలగించిన 20 మంది పార్కింగ్ డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కార్మికశాఖ ఉప కమిషనర్ కె.గాయత్రీదేవికి సీఐటీయూ నాయకులు శనివారం వినతిపత్రం అందజేశారు. పదేళ్ల నుంచి కనిగిరి డిపోలో ఒప్పంద పద్ధతిపై 20 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల డిపో యాజమాన్యం నూతన ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు కొత్త గుత్తేదారుడు పాత కార్మికులందరినీ తొలగించి, నూతన కార్మికులతో పనిచేయిస్తున్నట్లు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. కార్మికశాఖ చట్టం ప్రకారం విధుల నుంచి తొలగించాలంటే నెల రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, అలా చేయకుండా తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్, నాయకులు పి.నరేంద్ర, గురవయ్య, వేణుగోపాల్ పాల్గొన్నారు.



కార్మికశాఖ ఉప కమిషనర్ గాయత్రీదేవికి వినతి పత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు

నిల్వ మాంసం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు

● హోటళ్లు, దుకాణాల్లో గుర్తించిన అధికారులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఫుడ్‌సేఫ్టీ, తూనికలు కొలతల అధికారులు నగరంలోని తినుబండారాల దుకాణాలు, హోటళ్లలో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఫుడ్‌సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులు పది బృందాలుగా ఏర్పడి హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మిఠాయి దుకాణాల్లో నమూనాలు సేకరించారు. హోటళ్ల నిర్వాహకులు నిల్వ ఉంచిన మాంసాహారం, ముందు రోజు వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచడాన్ని గుర్తించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను గమనించి వాటిని సీజ్‌చేసి కేసులు నమోదు చేశారు. స్వీట్ దుకాణాలు, బేకరీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిపై తయారీ, నిర్ణీత గడువు తేదీలు లేవు. తనిఖీలు గురించి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వేణుగోపాల్ మాట్లాడుతూ. . మొత్తం 21 నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. నివేదిక వచ్చాక నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన 50 కిలోల మాంసాన్ని బయట పడేసినట్లు తెలిపారు. నిల్వ ఆహారం ఉంచిన హోటళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి జేసీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. వ్యాపారులు స్టోర్ రూముల్లో నిల్వ పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించామన్నారు. పెస్ట్ కంట్రోలు చేయించుకోవాలని సూచించామన్నారు. తూనికలు, కొలతల శాఖ వారు ప్రత్యేకంగా 20 కేసులు నమోదు చేశారని తెలిపారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు

రెస్టారెంట్‌లో ఆహారపదార్థాలు పరిశీలిస్తున్న అధికారులు

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

WANTED

We are interested in taking over of schools in Guntur, Bapatla and Prakasam Districts. Interested may call on: 9985537617

BUILDING CONSTRUCTION

WATER PROOFING

బాత్‌రూమ్ లీకేజీ గోడలపై చెమ్మ, శ్లాబ్ లీక్,సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఏ లీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 8096113137, 96424 58892.

EDUCATION

DISTANCE EDUCATION

ఆచార్యనాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం నిర్వహిస్తున్న M.Sc (అన్నికోర్సులు), M.A (అన్నికోర్సులు) MBA, MCA, M.Com, MLiSc కోర్సులకు అడ్మిషన్లు జరుగుచున్నవి. గీతం డిగ్రీకాలేజీ, ఒంగోలు. సెల్: 9849124970, 9030568558.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్

లోన్స్ డబుల్ ధమాకా

10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును

ANY CIBIL PROBLEM WE CAN DO

FREE LEGAL AND TECHNICAL CHARGES

PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి

మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం

First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers

లోన్ తీసుకునే కస్టమర్ ని రిఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.

9390115506 9390115507

BHARAT BANK

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్ డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్, ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గా ప్రసాద్. 98495 69111.

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో గజం 5,000/-, 10,000/-, 23,000/- కమర్షియల్ ప్లాట్ 37 లక్షలు. 15,000/- రెంటు. లోను కలదు. 9052345356.

గుంటూరుసిటీ, గోరంట్ల రెడ్డి పాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు, పెద కాకాని, కొప్పురావూరు, క ంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా/కొనాలన్నా సంప్ర. 73823 96677.

ఎర్రచందనం పెంపకానికి అనువైన నేలలున్న ప్రకాశం జిల్లాలో ఎర్రచందనం ఫామ్‌ల్యాండ్‌ను కొన్ని వేలమంది ఇప్పటికే కొనియున్నారు. మరి మీరుకూడా ఆలోచించండి/ చూడండి తరువాతే నిర్ణయం తీసుకోండి. 99088 22077.

శ్రీ సాయి రియల్‌ఎస్టేట్&కన్సల్టెన్సీ. గుంటూరు రాజధాని ప్రాంతాల్లో ఇల్లు, స్థలాలు, పొలాలు, అపార్టుమెంట్స్, కమర్షియల్‌స్థలాలు, బిల్డింగ్స్ కొన|| అమ్మ||&లోన్స్‌కు సంప్ర|| చంద్రమౌళి నగర్, 7/2 ఎన్టీఆర్‌స్టేడియం, మెయిన్ గేటు ఎదురురోడ్డు. 98490 38672, 8186946260.

FLAT FOR SALE

ఒంగోలు శ్రీరామచంద్రమిషన్ ఆశ్రమములవద్ద ఒక్కొక్క ఫ్లోర్ 2400SFT 3BHK ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. రెడీటుఆక్యుపై ✆ 91827 83079.

HOUSE FOR SALE

House For Sale చీరాల కొత్తపేట RTC కాలనీలో 9 సెంట్ల విస్తీర్ణములో 2 అంతస్థుల డాబా ఇల్లు సౌత్ (ఈస్ట్ రోడ్) అమ్మకానికి కలదు. ✆ 9177644898, 7093321399.

LAND FOR SALE

కంకటపాలెం మెయిన్ రోడ్ సైడ్ బాపట్ల, బిపిసిఎల్ పెట్రోల్ పంప్ దగ్గర 55 సెంట్లు, 35 సెంట్లు, భూమి అమ్మకానికి ఫోన్ నంబర్: 9553322091, 9553322081

ఫ్లాష్.... ఫ్లాష్.... వినుకొండ (పల్నాడు జిల్లా) అవకాడో ప్లాంటేషన్‌లో 11 సెంట్లు 6 లక్షలు మాత్రమే లిమిటెడ్ ఆఫర్ only 24 నెలల సులభ వాయిదాలు కలవు. ✆ 9133574455

PLOT FOR SALE

కర్నూల్‌రోడ్ SSN కాలేజీ ఎదురు కర్నూల్‌రోడ్ ఫేస్ వె||100x పొ||240, 334 గదుల స్థలం అమ్మబడును. 1గది 95,000/- సంప్ర: 88979 87799.

కర్నూల్‌రోడ్ SSNకాలేజీ ఎదురు కర్నూల్‌రోడ్‌ఫేస్ వె||104xపొ||215 కొలతలుగల తూర్పు మరియు, దక్షిణంరోడ్‌గల 311గదుల స్థలం అమ్మబడును. 1గది 1,25,000/- ✆ 88979 87799.

స్పెషల్ ఆఫర్ GNT- VJA రోడ్డు Nh-16 కి దగ్గరగా నంబూరులో CRDA LP No. 129/25 ప్లాట్స్‌కలవు. బ్యాంక్ లోన్& స్పాట్ రిజిస్ట్రేషన్. 8686562888.

ఒంగోలు సౌత్‌బైపాస్ ఫేస్ ఇంజనీరింగ్ కాలేజి ప్రక్కన NH ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ పడమర ఫేసింగ్ 70 గదులు (587చ||గ||) అమ్మబడును. ✆ 9030613516

ఒంగోలులో ఆశ్రమం దగ్గరలో D.T.C.P Plots మరియు పేర్నమిట్ట, ఏడుగుండ్లపాడు Hiway Fasing Plots. Contact: 7386498389.

200చ||గ|| ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే. ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★**నిబంధనలు వర్తిస్తాయి.** సంప్ర: ✆ 80191 73747.

మార్కాపురం (కుంట) దగ్గరలో 133 గజాలు కేవలం 2 లక్షలు మాత్రమే దానకొండ దగ్గరలో 133 గజాలు 1 లక్ష మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్. 9398621767.

చిలకలూరిపేటకు DTCP అప్రూవ్డ్ ప్లాట్లు గజం 4800 - 10 వేల వరకు GNT - HYd హైవే ఫేసింగ్‌లో - CRDA అప్రూవ్డ్ ప్లాట్లు గజం 12 వేలు నుండి 18 వేల వరకు కలవు. సంప్ర|| 89859 66069.

అమరావతి రాజధానికి అతిదగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఅౌట్ LPNOతో E5,E7 4వేస్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ||13500/- మాత్రమే. 9346492840, 9848366789.

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

TO LET

ఒంగోలు సంతపేట నాటు బాబురావు పార్కు ఎదురు శ్రీదేవి అపార్ట్‌మెంటులో ప్లాట్‌నెం: G-3(3BHK) అద్దెకు బ్రాహ్మణులు, వైశ్యాస్‌కు ఇవ్వబడును. ✆91823 47505.

ఒంగోలు కొండయ్యబంకులైను యూనిపర్శిల్‌బ్యాగ్ షాపుఎదురు గ్రౌండ్ ఫ్లోరు- 1BHK, 2ndఫ్లోర్-2BHK, ఇల్లులు అద్దెకు ఇవ్వబడును. (బ్రాహ్మణులు, వైశ్యు లుకు) లిఫ్ట్ సౌకర్యం కలదు. Cell: 91823 47505

COMMERCIAL

ఒంగోలు EKB ప్రక్కన ZUDIO షోరూమ్‌ఎదురు 2000SFT బిల్డింగులో 2nd ఫ్లోర్ కమర్షియల్స్ అద్దెకు ఇవ్వబడును. ✆ 97409 03676

JOBS

Lakshmi Spares Corporation, Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers Qul: B.Tech/Diploma Location: Krishna,Guntur&Prakasam Districts. Note: Complete field work please send your resumes to Mail ID: hr.lakshmispares@gmail.com 90325 74443

Wanted Sales Engineers for a Reputed for air Compressor Company Having ITI/Diploma/Degree/Engineering With Exp/ Freshers. Attractive Salary+ Incentives. ✆ 98481 13083, 77805 26322 coastguru@gmail.com

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG, Age: 25-40 years. Salaray upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

WANTED ENGLISH-Medium Teacher for English & Science classes IV-VIII. Salary: 15Kto20K Srivanividyanikethan, Karavadi Ongole. ✆99492 17836.

ఒంగోలు ప్రముఖ ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్‌లో పనిచేయుటకు బ్యూటీషన్ కావలెను (అనుభవంగల వారికి ప్రాధాన్యత) ✆ 98667 00420, 92939 49335.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వారి ఓపెన్‌ప్లాట్లు, ఫామ్ ల్యాండ్స్ అమ్ముటకు మార్కెటింగ్ సిబ్బంది కావలెను. మంచికమీషన్ ఇవ్వబడును. 93915 26523.

ప్రముఖ అడ్వకేట్ లా ఫర్మ్ ఆఫీసు నందు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఏరియాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. కంప్యూటర్ అనుభవం తప్పనిసరి. జీతం 10,000/- to 12,000/-. సంప్ర: 94412 49798.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 14000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్ వారికి ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు వయస్సు: 22 సంవత్సరాలు ఉండవలెను. వివరములకు సంప్ర. ✆ : 92487 33372.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు క్లాసు ఇన్‌ఛార్జిస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12,000/- నుండి 14,000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు. వయస్సు:22 సం||లు నుండి 40సం||లవరకు ఉండవలెను. వివరములకు ఫోన్ : 9248733320.

ఒంగోలులోని ప్రముఖ విద్యాసంస్థ నందు పనిచేయుటకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ JL'S కావలెను. అర్హత: M.Sc ఆకర్షణీయమైన జీతం. ✆ 87121 64111

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసు కొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం|| అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి ✆ 70136 29928

Hyd కూకట్‌పల్లి UPSఇన్వెటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిళ్, E, 2 బాషలు మాట్లాడేవారు కా||. అకామిడేషన్ 8105011213, 7760062220

పూజారి కావలెను. విజయవాడ సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరం మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు, + వసతి. ✆ 80080 61818.

చెన్నైలోని ప్రముఖ యూనివర్సిటీ నందు పనిచేయుటకు టెలీకాలర్స్, PRO'S, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కన్సల్టెంట్‌లు, హాస్టల్ వార్డెన్స్, కుకింగ్ మాస్టర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీ:12-30వేలు ✆9848061289, 9848473635

శ్రీరామ్‌చిట్స్ ఒంగోలుబ్రాంచీలో పనిచేయుటక మార్కెటింగ్, రికవరీ ఎగ్జిక్యూటీవ్స్, లేడీటెలీకాలర్స్ కావలెను. జీ:16వేలు+ఇన్సెంటీవ్స్. అ:ఏదైనాడిగ్రీ. టూవీలర్ తప్పనిసరి. వ:32సం||లోపు. ✆9849824191

భవాని సోలార్ ఎనర్జీసర్వీసెస్ సంస్థ నందు వివిధవిభాగాలలో పనిచేయుటకు MBA/B.Tech ఎదైనా డిప్లొమో ఆసక్తిగల యువత కావలెను సంప్ర: రామ్‌నగర్ 2వలైన్ వార్డు సచివాలయం ఎదురు ఒంగోలు ✆98493 46116

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంజిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

బాల్య వివాహాలతో తీరని నష్టం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటిని అరికట్టే క్రతువులో అందరూ భాగస్వాములయ్యేలా చూడాలని గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎ. ఓంకార్ పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు చేపట్టిన వంద రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వివాహాలు చేసే పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు తప్పనిసరిగా యువతీ యువకుల వయసు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని సూచించారు. చిన్న వయసులోనే వివాహం చేస్తే బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ. లక్ష మేర జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ, పంచాయతీ, మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బంది సమన్వయంతో పని చేసి గ్రామాల్లో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎంపీడీవో సీతారామయ్య, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి కె. మహిత, సీఐ సురేష్, సబ్ రిజిస్ట్రార్ ఐజాక్, ప్యానల్ న్యాయవాదులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఓంకార్

సమస్యల పరిష్కారానికి వినతి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూడాలని గిద్దలూరు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి శనివారం వినతిపత్రం అందించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ వేయాలని కోరారు. బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయాలని కోరారు. సంఘం అధ్యక్షుడు వై. పి. రంగయ్య, కార్యవర్గ సభ్యుడు విజయబాస్కర్‌రెడ్డి, వెంకటరామయ్య, శ్రీరామ అజయ్‌కుమార్, పిడతల శ్రీనివాసులరెడ్డి, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

పెరిగిన వేలం ఆదాయం

రాచర్ల, న్యూస్‌టుడే: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలో దుకాణాల నిర్వహణకు శనివారం వేలం పాట నిర్వహించారు. టెంకాయలు, పూజ ద్రవ్యాలు, శీతలపానీయాలు, క్యాసెట్లు, ఫొటోల అమ్మకం; తలనీలాలు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు తదితరాలకు ఈ ప్రక్రియ చేపట్టారు. మొత్తంగా రూ. 52.05 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో ఎం. నాగయ్య తెలిపారు. గతేడాదితో పోలిస్తే రూ. 18.56 లక్షలు అదనంగా సమకూరినట్లు వివరించారు. ఆలయ ఛైర్మన్ సిద్ధం నరసింహులు, సిబ్బంది పర్యవేక్షించారు.

రంగనాయకస్వామికి విశేష పూజలు

రాచర్ల, న్యూస్‌టుడే: జేపీ చెరువు సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామివారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిశాయి. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. లక్ష్మమ్మ వనం సమీపంలో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆయా సామాజికవర్గాల సత్రాల్లో భక్తులకు అన్నదానం చేశారు.



కనిగిరి

• కనిగిరి • గిద్దలూరు

గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ఎల్.బ్రహ్మయ్య తెలిపారు. కోవిలంపాడు, అరివేములపల్లి గ్రామాలను శనివారం ఉదయం సందర్శించి చెత్తసేకరణ తీరును పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనులు, మన వ్యర్థాల నిర్వహణపై సచివాలయ సిబ్బంది, హరిత రాయబారులకు సూచనలు చేశారు.

చెత్త సేకరణ రిక్షాల పంపిణీ

కనిగిరి, న్యూస్‌టుడే: స్వర్ణాంధ్ర... స్వచ్ఛాంధ్రలో భాగంగా కనిగిరి మండలంలోని 25 పంచాయతీలకు వచ్చిన చెత్త సేకరణ రిక్షాలు, బుట్టలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శనివారం పంపిణీ చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలన్నారు. ఎంపీపీ ప్రకాశం, ఎంపీడీవో షేక్ అబ్దుల్ ఖాదర్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

శ్రీశైలానికి భక్తుల పాదయాత్ర

కంభం, న్యూస్‌టుడే: బేస్తవారపేట, కంభం మండలాలకు చెందిన శివమాలధారులు శనివారం పాదయాత్రగా శ్రీశైలక్షేత్రానికి బయలుదేరారు. దరగా, బేస్తవారపేట, ఒందుట్ల, పూసలపాడు, సోమవారపేట, చెట్టిచర్ల తదితర గ్రామాలకు చెందిన సుమారు వంద మంది శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఇరుముడులు కట్టారు. కాలి నడకన నాలుగైదు రోజుల్లో క్షేత్రానికి చేరుకుంటామని తెలిపారు.

ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష

బేస్తవారపేట, న్యూస్‌టుడే: ఈ నెల 15న మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై తహసీల్దార్ జితేంద్రకుమార్, సీఐ మల్లికార్జున అధ్యక్షతన శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. భక్తులకు అవసరమైన వసతులు, బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఎస్సై రవీంద్రారెడ్డి, డీటీ భారతిబాయి, డిప్యూటీ ఎంపీడీవో జిలానీబాషా పాల్గొన్నారు.

రోడ్లపైనే వ్యాపారాలు...
జనాలకు అవస్థలు

☛ గిద్దలూరు, కనిగిరి పట్టణాల్లో పరిస్థితి ఇది

న్యూస్‌టుడే - గిద్దలూరు పట్టణం, కనిగిరి

కనిగిరి, గిద్దలూరు పట్టణాల్లో రోజురోజుకూ జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతున్నా... ఆ మేరకు రహదారులు విస్తరించక సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్న మార్గాలనూ కొందరు ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తుండడంతో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు.

పాదచారులకూ ఇక్కట్లే...

గిద్దలూరులో ప్రధాన బజారు, పొట్టి శ్రీరాములు కూడలి, గణేష్‌నగర్, పెద్ద పోస్టాఫీసు వీధి, క్లబ్, రైల్వే స్టేషన్ రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇటువంటి ప్రాంతాల్లో దుకాణాలకు సరకు రవాణా చేసే వాహనాలను అడ్డంగా నిలిపేస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నంద్యాల, కొమరోలు, రాచర్ల రహదారుల్లో కొందరు వ్యాపారులు రోడ్డుపైనే సామగ్రి పెట్టి అమ్మకాలు సాగిస్తుండడంతో... పాదచారుల రాకపోకలకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా పోలీసులు, పురపాలక శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

పార్కింగ్ స్థలాలేవీ...?

కనిగిరి పట్టణానికి పరిసర మండలాల నుంచి వివిధ పనుల నిమిత్తం నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలపైనే వస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏదైనా షాపు, వ్యాపార సముదాయానికి వెళ్తే... వాహనాలు నిలిపేందుకు స్థలం లేక రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. తహసీల్దారు, ఎంపీడీవో, వ్యవసాయ కార్యాలయాలతో పాటు... ఎమ్మెస్సార్ రోడ్డు, తీగలగొంది, గార్లపేట రోడ్డు, ఉప్పు రోడ్డు, ఒంగోలు బస్టాండ్ తదితర ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఎదురెదురు వాహనాలు తప్పుకోవడం కష్టమవుతోంది. సామాజిక వైద్యశాల, జూ.కళాశాల వద్దా ఇదే పరిస్థితి. పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు గతంలో ప్రతిపాదించినా అడుగులు ముందుకు పడలేదు. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పార్కింగ్ స్థలం లేక కనిగిరి క్లబ్ రోడ్డులో నిలిపిన వాహనాలు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కనిగిరి : 8008574114
గిద్దలూరు పట్టణం : 8008574135

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: హనుమంతునిపాడు: హెచ్‌ఎంపాడులో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. ఆసుపత్రి, పాఠశాలల ప్రాంగణాల్లో తిరుగుతూ విద్యార్థులపై దాడి చేస్తున్నాయి. - జె.హరిప్రసాద్

✓: సర్పంచి, పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం.
- రంగసుబ్బారాయుడు, ఎంపీడీవో

?: కొమరోలు గ్రామీణం: కొమరోలు బస్టాండ్ వద్ద మరుగుదొడ్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. - బాషా

✓: పంచాయతీ ద్వారా ఏర్పాటుకు చర్యలు చేపడతాం. - చెన్నారావు, ఎంపీడీవో

?: అర్ధవీడు: రంగాపురంలో కోతుల సమస్య పెరిగింది. ఇటీవల వీటి దాడిలో అయిదుగురు గాయపడ్డారు. - తుమ్మల్

✓: సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. - కాశింపీరా, ఎంపీడీవో

?: అర్ధవీడు: అయ్యవారిపల్లి పంచాయతీ చిలకనగర్ కాలనీలోని మినీ ట్యాంకు దెబ్బతిని పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి.
- పుల్లయ్య

✓: మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరిస్తాం.
- అనూహ్య, పంచాయతీ కార్యదర్శి

పక్కాగా రహదారి నిబంధనల అమలు

కనిగిరి, న్యూస్‌టుడే: రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. సబ్ డివిజన్ స్థాయిలోని సీఐ, ఎస్సైలతో శనివారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని... ట్రాఫిక్ నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. శిరస్త్రాణం, సీటుబెల్ట్ ధరించడం తదితరాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. మహిళల భద్రతకు ఉద్దేశించిన శక్తి యాప్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రాధాన్యమివ్వాలన్నారు.

సమావేశంలో వివరాలు తెలుసుకుంటున్న డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు కృషి

కనిగిరి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల సంరక్షణకు అందరూ సహకరించాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి టి.రమణారెడ్డి కోరారు. ఈ మేరకు చేపడుతున్న 'ఊరి బడిని కాపాడుకుందాం' కార్యక్రమ గోడపత్రాన్ని సంఘ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా నాలుగు దశల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. నాయకులు వీరారెడ్డి, ఉమామహేశ్వరి, రాము, పట్నం నరసింహులు, ఖాజా రహంతుల్లా, పోతులూరయ్య, రమణయ్య, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నాయకులు

విద్యాలయానికి ఎన్నారైల వితరణ

కంభం: పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని ప్రధానోపాధ్యాయిని అమూల్య పేర్కొన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలకు ఆస్ట్రేలియాలో ఉంటున్న దీపక్ రాచర్ల, శ్రీకృష్ణ గురు జుబెల్లి రూ.36 వేల విలువైన సీసీ కెమెరాలు, ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ కింగ్స్‌ల్యాండ్ ప్రతినిధులు రూ.44 వేల విలువైన వాటర్ ప్యూరిఫయర్‌ను శనివారం అందజేశారు. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయిని సుబ్బలక్ష్మి చొరవతో వీటిని సమకూర్చారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

మైదానం ఏర్పాటుకు స్థల పరిశీలన

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరిలో మినీ స్టేడియం ఏర్పాటుతో ఔత్సాహిక క్రీడాకారులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే, తెదేపా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. మైదానం నిర్మాణానికి సంబంధించి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీప స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గతంలో రెండు మైదానాలు మంజూరైనా వివిధ కారణాలతో నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కళాశాల సమీపంలో 16 ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. కనిగిరి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న క్రీడాకారుల సాధనకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. డీఎస్‌డీవో రాజేశ్వరి, తెదేపా నాయకులు షరీఫ్, రవి, ఫిరోజ్, నాగార్జున పాల్గొన్నారు.

ఉల్లాస్ కేంద్రం ప్రారంభం

పామూరు, న్యూస్‌టుడే: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకే ఉల్లాస్ అక్షర ఆంధ్ర కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో నారాయణ గుప్తా తెలిపారు. పామూరులోని విరువూరు రోడ్డులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. వయోజనులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో షేక్ హజరత్ అలీ, ఏపీవో మాల్యాద్రి, ఇర్రి కోటిరెడ్డి, షేక్ అమీర్‌జాన్ తదితరులు పాల్గొన్నారు.

వయోజనులకు అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో నారాయణ గుప్తా

పది విద్యార్థులపై శ్రద్ధ అవసరం

రాచర్ల, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.వి. భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి... ఆకవీడులోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. పరీక్షల వరకు పిల్లలను టీవీలు, చరవాణులకు దూరంగా ఉంచాలన్నారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నేడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పి.సి.పల్లి, న్యూస్‌టుడే: పి.సి.పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. విద్యాలయం ఏర్పాటైన 1961 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న వారంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు.

విద్యార్థులకు సామాజిక స్పృహ అవసరం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. గిద్దలూరు పీఆర్ కాలనీలోని సూర్యా విద్యానికేతన్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు పట్టుదలగా కృషి చేయాలన్నారు. అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు కె.తులసీ విష్ణు ప్రసాద్, ప్రాంతీయ అధ్యక్షుడు సుబ్బారావు, భారతీయ కోళ్ల పరిశోధనా సంస్థ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ జి.శ్యామ్‌సుందర్, వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల అధినేత పిడతల రవికుమార్‌రెడ్డి, గిద్దలూరు కమిషనర్ ఎ.వి. రమణబాబు, ఎమ్మెల్యే సతీమణి పుష్పలీల, పాఠశాల అధినేత డి.జి.బ్రహ్మానందరెడ్డి, పద్మ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

వేడుకలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఘనంగా చెన్నయ్య శాంతి కల్యాణం

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి వారి శాంతి కల్యాణాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణ క్రతువు జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈవో జి.శ్రీనివాసరెడ్డి, ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.



గ్రామాల్లో తాగునీటి సమస్యపై దృష్టి

వెలిగండ్ల, న్యూస్‌టుడే: పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. ఎంపీపీ రామన మహాలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించిన వెలిగండ్ల మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. కనిగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా శుద్ధజలాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు స్థానిక సమస్యలు ప్రస్తావించారు. ఆయా శాఖల అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి, ఎంపీడీవో గంగాధర్, తహసీల్దారు ఎస్.వాసు, ఏవో శిల్ప, పీఆర్ ఎఈఈ బ్రహ్మయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉగ్ర

ప్రమాదంలో ఉపాధ్యాయుడికి గాయాలు

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గిద్దలూరుకు చెందిన ఇరుగుల నాగిరెడ్డి... అలసందలపల్లె పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. శనివారం ఉదయం విధుల నిర్వహణకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. దద్దవాడ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న తెదేపా కొమరోలు మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు స్పందించి... ఆయనను తన వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన ఆటోను స్టేషన్‌కు తరలించి... కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

చోరీ కేసులో నిందితుడికి రిమాండ్

పి.సి.పల్లి, న్యూస్‌టుడే: చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. పి.సి.పల్లిలో శనివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న బండపాలేనికి చెందిన ఏనుగంటి వెంగమ్మ ఇంట్లో దొంగలు పడి ఏడు సవర్ల బంగారు నగలు, 15 తులాల వెండి వస్తువులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన సీఐ శ్రీనివాసులు, ఎస్సై కోటయ్య... అనుమానాస్పదంగా సంచరిస్తున్న శివశంకర్ అనే వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకుని విచారించారు. అతడితో పాటు మరో ముగ్గురు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. కొంత సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. మిగిలిన వారినీ త్వరలోనే పట్టుకుంటామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరచిన కానిస్టేబుల్ భాస్కర్, హోంగార్డు శ్రీనులను డీఎస్పీ అభినందించారు.

(c) eenadu

మార్కాపురం

•మార్కాపురం • యర్రగొండపాలెం

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తోడ్పాటు

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని శాసన సభ్యుడు కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురం మండల తహసీల్దారు కార్యాలయం ఆవరణలో శనివారం ఎమ్మెల్యే అధ్యక్షతన స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ, గ్రామాల్లోని పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. మొత్తం 74 అర్జీలు రాగా అందులో 30 రెవెన్యూ, 28 పట్టణం, 8 గ్రామాల్లోని సమస్యలపై విన్నపాలు అందాయని అధికారులు తెలిపారు. పట్టణంలోని కరెంటు ఆఫీసు ప్రాంతంలో తీగలు సరిచేయక ప్రమాదాలకు గురైన నేపథ్యంలో తీగలు సరిచేయాలని, ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇన్సూరెన్స్ వెంటనే వచ్చేట్లు చేయాలని తల్లిదండ్రులు కోరారు. శ్రీనివాస థియేటర్ ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మమ్మ అనుకోని ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయి రేషన్ కోసం ఆధార్ వేలిముద్ర, ఐరిస్ వేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు విన్నవించుకోగా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని రెవెన్యూ శాఖకు తెలిపారు. ఎమ్మార్వో చిరంజీవి, ఎంపీడీవో బాలచెన్నయ్య, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్జీదారుల సమస్యలు వింటున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి, అధికారులు

నీచ రాజకీయాలు మానుకోండి

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెదేపా చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అపనిందలు మోపుతున్నారన్నారు.

బాల కార్మికులతో పనులు చేయించడం నేరం

పొదిలి: బాల కార్మికులతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమని కనిగిరి సహాయ కార్మికశాఖ అధికారి (అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్) భూపాల్ చెప్పారు. శనివారం పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, వివిధ వ్యాపార సంస్థలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. 14 ఏళ్ల లోపు పిల్లలతో పనులు చేయిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
యర్రగొండపాలెం : 8008552658

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే

?: పట్టణంలోని ఇజ్రాయెల్‌పేటలో కొన్ని చోట్ల వీధి దీపాలు వెలగడంలేదు
- యోహాను, స్థానికుడు

✓: సిబ్బందిని పంపించి మరమ్మతులు చేయించి ఇబ్బందులు తీరుస్తాం.
- రామసుబ్బయ్య, పీఎస్

పొదిలి, న్యూస్‌టుడే

?: పొదిలి ఎన్జీవో కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. నిర్మూలనకు అధికారులు చర్యలు తీసుకోవాలి. - స్థానిక ప్రజలు.

✓: కుక్కల నియంత్రణకు ఇప్పటికే రెండు మార్లు పట్టించి కు. ని. శస్త్రచికిత్సలు చేయించాం. మిగిలిన వాటికి కూడా చేయించి కుక్కల ఉద్ధృతిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం.
–మారుతీరావు, కమిషనరు, పొదిలి.

మార్కాపురం, న్యూస్‌టుడే:

?: మార్కాపురం పట్టణంలోని విద్యానగర్‌లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. కుక్కలు రహదారిన రాకపోకలు సాగించే వారిపై దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించగలరు.
- గురవయ్య, విద్యానగర్, మార్కాపురం

✓: విద్యానగర్‌లో వీధి కుక్కలను పట్టుకుని సంరక్షణ కేంద్రానికి తరలించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
- డి.వి.ఎస్.నారాయణరావు, మున్సిపల్ కమిషనర్, మార్కాపురం

?: మార్కాపురం పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీలో కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారుల వద్ద ఉన్న తినుబండారాల కోసం దాడులు చేస్తున్నాయి. ఇంట్లోని వస్తువులు అన్నీ పాడుచేస్తున్నాయి.
- శ్రీనివాసరెడ్డి, జవహర్‌నగర్‌కాలనీ, మార్కాపురం

✓: జవహర్‌నగర్‌కాలనీలో కోతుల సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. - డి.వి.ఎస్.నారాయణరావు, మున్సిపల్ కమిషనర్, మార్కాపురం

కొనకనమిట్ల, న్యూస్‌టుడే:

?: మండలంలోని గొట్లగట్టు జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో రహదారిపైనే వ్యర్థాలు పడేస్తున్నారు. రాకపోకలకు సమస్యగా ఉంటోంది. దుర్గంధం పెరిగి ఇబ్బంది పడుతున్నాం. వెంటనే చర్యలు తీసుకోగలరు.
- వెంకటయ్య, స్థానికుడు

✓: ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి సమస్య లేకుండా చూస్తాం. దుర్గంధం వ్యాపించకుండా చూస్తాం. - శ్రీదేవి, ఈవోఆర్డీ

ధర పలకాలి.. శ్రమ ఫలించాలి

☛ మొదలైన పప్పుశనగ కోతలు ☛ ఆశల్లో రైతన్నలు

న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం

రైతులకు ఏటు చూసినా కష్టాలే ఎదురవుతున్నాయి. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఏటా నష్టపోతూనే ఉన్నారు. పప్పుశనగ పంట విషయంలో రెండు సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. ఈసారైనా ధర కలిసొస్తుందేమో అని ఆశగా కోతలు చేపడుతున్నారు.

వర్షాలతో పంట ఆశాజనకం

పశ్చిమ ప్రకాశంలో ఈ పంటను కొన్ని మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. పెట్టుబడికి తగిన రేట్లు లేకపోవడంతో తాము పూర్తిస్థాయిలో నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రబీలో సాగు చేసే ఈ పంట ప్రస్తుతం కోత దశకు వచ్చింది. దీంతో రైతులు ముమ్మరంగా కోతలు మొదలు పెట్టారు. వర్షాలతో ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేటు విషయంలో ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడంతో తాము తీవ్ర నష్టాలపాలు కావాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

6 వేల ఎకరాల్లో సాగు

మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు, కంభం, అర్ధవీడు మండలాల్లో ఈ ఏడాది 6,000 ఎకరాల్లో రైతులు ఈ పప్పుశనగ పంట సాగు చేపట్టారు. గత సంవత్సరం రేటు లేకపోవడంతో కొంతమంది రైతులు ఇప్పటికీ గోడౌన్‌లలో నిల్వ ఉంచారు. కనీసం ఈ సంవత్సరం అయినా ఈ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

పప్పుశనగ పంట కోస్తున్న కూలీలు

ప్రభుత్వం న్యాయం చేయాలి

గత సంవత్సరం పండించిన పప్పుశనగలు ఇప్పటికీ శీతల గిడ్డంగుల్లో ఉన్నాయి. ఏటికేడు పెట్టుబడులు పెరుగుతున్నా.. పండించిన పంటకు రేట్లు మాత్రం పెరగడం లేదు. అన్ని ధరలు పెరుగుతున్నా.. రైతుల దగ్గర వచ్చేసరికి ధరకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా పప్పుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవతే ఈ పంట సాగు కష్టతరమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - యు.రమణయ్య, రైతు, సీతానాగులవరం, తర్లుపాడు

రూ.23 కోట్ల వైద్యశాల.. ప్రహరీ లేకపాయె!

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం: వై.పాలెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాల భవనాన్ని గత వైకాపా ప్రభుత్వంలో రూ.23కోట్లతో నిర్మించారు. ఎంతో సుందరంగా నిర్మించిన ఈ భవనం చుట్టూ ప్రహరీ నిర్మించలేదు. దీంతో రాత్రి వేళల్లో ఎవరు ఎటునుంచి వస్తున్నారో తెలియడంలేదు. అంతేకాక ఈ వైద్యశాల్లో పందులు, కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. కొన్నిసార్లు గేదెలు సైతం గడ్డిమేయడానికి వైద్యశాల ప్రాంగణం చుట్టూ చేరుతున్నాయి. దీనివల్ల ఆసుపత్రికి వచ్చే రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.

భద్రతా సిబ్బంది ఏరీ..?

ఈ వైద్యశాలకు ప్రస్తుతం తగినంత సెక్యూరిటీ సిబ్బంది లేరనీ, దీనికితోడు ప్రహరీ లేక పోవడంతో అవస్థలు పడుతున్నామని సిబ్బంది తెలియజేస్తున్నారు. వైద్యశాల్లో విలువైన వస్తువులు ఉన్నాయి. తగినంత భద్రతా సిబ్బంది లేనందున ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. అధికారులు ప్రహరీ ఏర్పాటుచేస్తే ఆసుపత్రికి రక్షణగా ఉంటుందని, ఎవరుపడితే వారు రావడానికి అవకాశం ఉండదని ప్రజలు పేర్కొంటున్నారు.

మార్కాపురం గ్రామీణ ఎస్సై బాధ్యతల స్వీకరణ

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం గ్రామీణ ఎస్సైగా ఉన్నం వేమన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్సైగా పని చేసిన అంకమ్మరావును జిల్లా కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు రావడంతో ఆయన బదిలీపై వెళ్లారు. ఎస్సైగా విధుల్లో చేరిన వేమన మాట్లాడుతూ మార్కాపురం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. నేర నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎస్సైగా విధుల్లో చేరిన వేమనను ఏఎస్సై రంగయ్యతో పాటు సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఆలయంలో పేదలకు అన్నదానం

పొదిలి: పొదిలిలోని శ్రీవెంకయ్యస్వామి దేవాలయంలో శనివారం పేదలకు అన్నదానం నిర్వహించారు. ముందుగా స్వామి వారికి దునిపూజ, భజన కార్యక్రమాలు చేశారు. స్వామివారికి వివిధ రకాల పండ్లు, భోజనాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఆలయం ఆవరణలోని ఆంజనేయస్వామి, నవగ్రహాలు, శివుడిని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సార్వత్రిక సమ్మె విజయవంతానికి పిలుపు

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: కార్మికుల శ్రమను దోచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టిందని వీటిని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డీకేఎం.రఫీ అన్నారు. శనివారం స్థానిక ఎన్జీవో ప్రాంగణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన కార్మికుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సమావేశానికి అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్షురాలు మల్లేశ్వరి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ భాజపా ప్రభుత్వం 29రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. దీంతో కార్మికులు వెట్టిచాకిరికి లోనవుతారన్నారు. కనీస వేతనాలు అమలు జరగవని తెలిపారు. కార్మికులంతా 12నజరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘ నాయకులు బొజ్జ వెంకటేశ్వర్లు, టి. రామాంజి, సుభాషిణి, రామకుమారి, రూత్‌మేరి, యోగమ్మ అంగన్‌వాడీ, ఆశాలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రఫీ

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను విద్యాంజలి పోర్టల్‌లో నమోదు చేసి పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని మార్కాపురం జిల్లా ఉప విద్యాధికారి ఎం. శ్రీనివాసులు ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యాంజలి-2.0 శిక్షణ కార్యక్రమం శనివారం స్థానిక జడ్పీ పాఠశాలలో నిర్వహించారు. విద్యాంజలి దాతలకు-పాఠశాలకు వారధిగా ఉంటూ పాఠశాలల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఎంఈవోలు కేటీ మల్లికార్జున నాయక్, టి. రాజశేఖరరెడ్డి విద్యాంజలి గురించి పలు సూచనలు, సలహాలు అందించారు. శిక్షణ తరగతుల్లో హెచ్‌ఎంలు, సీఆర్పీలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా ఉప విద్యాధికారి శ్రీనివాసులు

కలెక్టరేట్‌కు సెంట్రల్ లైటింగ్ శోభ

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లాగా ఏర్పడిన తరువాత ఒక్కో ఏరియా ఒక్కో విధంగా మారిపోతోంది. ముఖ్యంగా తర్లుపాడు రోడ్డులోని సుంకేసుల పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కలెక్టరేట్‌కు అన్ని సొబగులు సమకూరుస్తున్నారు. మెయిన్ రోడ్డు నుంచి కార్యాలయానికి వెళ్లేందుకు రాత్రిపూట ఇబ్బందులు నెలకొంటున్న నేపథ్యంలో రెండు రోజులుగా అక్కడ సెంట్రల్ లైటింగ్ పోల్స్‌ను సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ ఏరియాకే నూతన శోభ వచ్చింది. అటుగా వెళుతున్న వాహన చోదకులు, ప్రజలు ఈ లైటింగ్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

తుది దశలో అతిథి గృహం ఆధునికీకరణ

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆధునికీకరణ పనులు తుదిదశకు చేరుకున్నాయని ఏఈ స్రవంతి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో పనులు చేయించినట్లు చెప్పారు. మరో నెల రోజుల్లో అతిథి గృహం అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. అలాగే పొదిలి పట్టణంలో ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులకు రూ.20 లక్షలతో ప్రతిపాదనలు తయారుచేసి పంపినట్లు పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ పట్టణంలోని పలుచోట్ల రోడ్డు దెబ్బతిని గుంతలు పడ్డాయన్నారు. పలుమార్లు తాత్కాలిక మరమ్మతులు చేయించినా వాహనాల రద్దీ తదితర కారణాలతో కొన్నిరోజులకే గుంతలు పడుతున్నాయన్నారు. మరమ్మతులకు నిధులు మంజూరైతే పనులు చేయించడానికి చర్యలు వేగంగా తీసుకుంటామన్నారు.

ఆర్ అండ్ బీ అతిథి గృహం

ఎడ్ల బలప్రదర్శనలో కోడె మృతి

తర్లుపాడు, న్యూస్‌టుడే: తర్లుపాడులో శ్రీవేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పందెపు కోడెల బల ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా మిడతలూరు మండలం అలగనూరుకు చెందిన పందెపు కోడె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై కుప్పకూలిపోయింది. రూ.లక్షల విలువైన కోడె మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరయ్యారు. నిర్వాహకులు, గ్రామస్థులు బాధిత రైతుకు రూ.3 లక్షల పరిహారంతో పాటు మొదటి బహుమతి రూ.75 వేలు అందజేశారు. అనంతరం బసవన్నకు అంతిమ యాత్రలో నిర్వహించారు.

బసవన్నకు అంతిమ యాత్ర

క్రీడా పోటీలకు వెళ్తున్న ఉపాధ్యాయులకు అభినందన

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో మంగళగిరిలో ఆదివారం జరగనున్న రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ క్రీడలకు వెళుతున్న వారిని డీఈవో సీవీ రేణుక అభినందించారు. శనివారం క్రీడాకారులు ఆమెను కలిశారు. లీప్ క్రికెట్ పురుషుల టీము, త్రోబాల్ మహిళా ఉపాధ్యాయ జట్టు సభ్యులను అధికారులు డీఈవోకు పరిచయం చేశారు. రాష్ట్రస్థాయిలో రాణించి జిల్లాకు మంచిపేరు తేవాలని డీఈవో ఆకాంక్షించారు.

రోడ్డు బాగు.. చెట్లతో ప్రయాణం జాగు

యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం నుంచి సంఘం తండా, హనుమంతుని చెంచు గూడేలకు వెళ్లే తారు రోడ్డు ఇది. బీటీ రోడ్డు చూడ్డానికి సాఫీగా ఉంటుంది. ఇరువైపులా కంపచెట్లు రోడ్డుపై దాకా పెరిగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు. 3కి.మీ దూరమున్న రోడ్డంతా చెట్లు విస్తరించి ఎదురు వాహనాలు కనిపించడంలేదు. దీంతో మూల మలుపులవద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాహనదారులు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి చిల్లచెట్లు తొలగించాలనీ, రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని రైతులు, గిరిజనులు కోరుతున్నారు.
- యర్రగొండపాలెం, న్యూస్‌టుడే

మైదానం ఏర్పాటుకు స్థలం పరిశీలన

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరిలో మినీ స్టేడియం ఏర్పాటుతో ఔత్సాహిక క్రీడాకారులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే, తెదేపా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. మైదానం నిర్మాణానికి సంబంధించి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీప స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గతంలో రెండు మైదానాలు మంజూరైనా వివిధ కారణాలతో నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కళాశాల సమీపంలో 16 ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. కనిగిరి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న క్రీడాకారుల సాధనకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. డీఎస్‌డీవో రాజేశ్వరి, తెదేపా నాయకులు షరీఫ్, రవి, ఫిరోజ్, నాగార్జున పాల్గొన్నారు.

పాత పేరు మార్చండి బాబూ..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయాలకు 'స్వర్ణ గ్రామ కార్యాలయం'గా నామకరణ చేసి జనవరిలో ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి అనుగుణంగా పేర్లు మార్చారు. కొనకనమిట్లలో మాత్రం ఇంకా 'గ్రామ సచివాలయం' పేరుతోనే కొనసాగుతోంది. ఈ విషయంపై ఎంపీడీవో ఈశ్వరమ్మను వివరణ కోరగా త్వరలో మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల పేర్లలను తొలగించి స్వర్ణ గ్రామ కార్యాలయంగా నామ ఫలకాలను ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తానన్నారు. - కొనకనమిట్ల, న్యూస్‌టుడే

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఓపెన్ డే

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల్లో శనివారం ఓపెన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రిన్సిపల్ శ్రీధర్ నాయుడు అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఉన్న సదుపాయాలు, సాధించిన ప్రగతి, ఇతర కళాశాలలకు గల వ్యత్యాసాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రదీప్, కేజీబీవీ ప్రిన్సిపల్ తిరుమలదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు జీవన్‌కుమార్, గిరిజన కళాశాల అధ్యాపకులు విక్టర్‌బాబు, సుమారు 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ శ్రీధర్‌నాయుడు

అర్జీ సరే.. పైసలేవీ?

☛ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తప్పని చక్కర్లు

పరిశీలన

న్యూస్‌టుడే, కొనకనమిట్ల

కొనకనమిట్ల మండల మీదుగా 565వ నం.జాతీయ రహదారి ఏర్పడిన నాటి నుంచి ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. దీంతో పాటు నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేవలం 30 కిలో మీటర్ల దూరం కావడంతో భూముల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిబ్బందికి నగదు ఆశ చూపి పనులు చేయించుకుంటున్నారు. మ్యుటేషన్లు, ఆన్‌లైన్ సబ్‌డివిజన్‌లు, ఫ్యామిలీ నంబరు సర్టిఫికెట్‌లు వంటి వాటి కోసం సాధారణ పౌరులు ఎవరైనా సరే డబ్బులివ్వకపోతే తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది.

రెండుసార్లు పాసు పుస్తకం కోసం దరఖాస్తు

కొనకనమిట్ల గ్రామానికి చెందిన రెవెన్యూలో ఇటీవల మహిళ రైతు పాస్ పుస్తకం దరఖాస్తు చేసుకున్నారు. 24 రోజుల్లో పరిష్కరించాల్సి ఉండగా రెండు నెలలు గడిచినా పట్టించుకోలేదు. రూ.5వేలు బినామి అకౌంట్ ఫోన్‌పే చేయాలని సిబ్బంది సూచించారు. నగదు అందజేసిన తరువాత దస్త్రం కదిలింది.

◗ గొట్లగట్టు గ్రామానికి చెందిన మహిళా రైతు నాగం తిరుపతమ్మ భర్త చనిపోయిన తరువాత ఆయనపై ఉన్న భూమిని తన పేరిట మార్పు చేయాలని మూడుసార్లు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకుంది. అధికారులు ఇంత వరకు పరిష్కరించలేదు.

ప్రతి పనికీ ఓ రేటు..

కొనకనమిట్ల తహసీల్దారు కార్యాలయ పరిధిలో పనిచేసే కొందరు సిబ్బంది ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించేశారని గ్రామస్థులు తెలిపారు. ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌కు రూ.3 వేలు నుంచి రూ.5వేలు వరకు వసూలు చేస్తున్నారు. పాస్ పుస్తకం మ్యుటేషన్‌కు రూ.10 వేలు నుంచి రూ.30 వేల మధ్య డిమాండ్ చేస్తున్నారని ఇలా మిగతా పనులకు రేట్లు నిర్ణయించారని పలువురు వాపోయారు.

అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం

మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డిని తహసీల్దారు కార్యాలయ అక్రమాలపై వివరణ కోరగా పౌర సేవల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఘనంగా చెన్నకేశవ స్వామి శాంతి కల్యాణం

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రముఖ శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి శాంతి కల్యాణాన్ని శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ మధ్య రంగంలో కల్యాణ క్రతువును జరిపించారు. అధిక మంది భక్తులు పాల్గొని కనులారా తిలకించారు. ఉభయదాతలుగా జి.ఈశ్వర్‌రెడ్డి, ఆర్.రామచంద్రారెడ్డి, బి.వెంకటేశ్వరరెడ్డి, ఎ.రాఘవులు, జి.వీరారెడ్డి, ఆర్.చంద్రమౌళి దంపతులు వ్యవహరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జి.శ్రీనివాసరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

రథం అలంకరణ పనులు ప్రారంభం

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలోని శ్రీనిర్మమహేశ్వరస్వామి దేవాలయం రథం అలంకరణ పనులను ప్రారంభించారు. ముందుగా రథ నిర్మాణ దాత సామంతపూడి నాగేశ్వరరావు, దేవస్థానం ఛైర్మన్ వెంకట్రామయ్య, ధర్మకర్తలు, తెదేపా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథం వద్ద కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ప్రతి ఏడాది శివరాత్రి మరుసటి రోజు పొదిలిలో రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షులు అంజిరెడ్డి, నాయకులు కాటూరి వెంకట నారాయణబాబు, మర్రిపూడి ఎంపీపీ వాక వెంకటరెడ్డి, అనిల్, స్వర్ణగీత, హనుమంతరావు, నరేష్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

రథం వద్ద పూజల్లో పాల్గొన్న కమిటీసభ్యులు, తెదేపా నాయకులు

వెలిగొండ స్వామికి ప్రత్యేక పూజలు

కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలిగొండ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపైన కొలువుదీరిన లక్ష్మమ్మ ఆలయంలో పూజాదికాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

నల్లమల అటవీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని నల్లమల అటవీ ప్రాంతాలైన పొన్నలబైలు, నారుతడికల, పెద్దమ్మతల్లి, గుట్టలచేను, పాలుట్ల తదితర గిరిజన గూడేల్లో శుక్ర, శనివారాల్లో ప్రభుత్వ వైద్యులు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. డాక్టర్ కోటనాయక్, వెంకటేశ్వర్లునాయక్ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు పరీక్షలు నిర్వహించారు. టానిక్‌లు అందజేశారు. వ్యాధి నిరోధిక టీకాలు వేశారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు చర్మవ్యాధులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఎంపీహెచ్ఎస్ చంద్రమోహన్, జానారెడ్డి, ఏఎన్ఎమ్‌లు మాధవీలత, జ్యోతిరాణి, ఆశోక్‌నాయక్, వెంకటరామయ్యలు పాల్గొన్నారు.

గిరిజనులకు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

(c) eenadu

దరఖాస్తు చేశారా?

☛ తపాలా శాఖలో 28,636 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు

చివరి తేదీ: 16.02.2026

☛ బీఈసీఐఎల్‌లో 154 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు

చివరి తేదీ: 2026, ఫిబ్రవరి 18

కరెంట్ అఫైర్స్

◆ దేశీయ, అండర్ 19 క్రికెట్‌లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు 14 ఏళ్ల వర్ధమాన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు?

మాదిరి ప్రశ్నలు

జ: రాష్ట్రీయ బాల పురస్కార్ (క్రీడలు, కళలు, సైన్స్, సామాజిక సేవ, పర్యావరణం, ధైర్యం తదితర రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 5 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.)

◆ 2026–29 కాలానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమీషన్ ఛైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికయ్యారు? (డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన డెబోరా జిల్లే నియమితులయ్యారు.)

జ: పీవీ సింధు

◆ వినియోగదారుల భద్రత, ఉత్పత్తి నాణ్యతను బలోపేతం చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన అగర్‌బత్తి ప్రమాణం ఏది? (2025లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిసెంబరు 24న మొదటి అగర్‌బత్తీల ప్రమాణాన్ని ప్రకటించారు.)

జ: ఐఎస్ 19412 : 2025

మరింత సమాచారం

◆ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025, నవంబరు చివరినాటికి భారత్‌లో ఎంతమంది బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు?

జ: 100.37 కోట్లు

తెగులు తెచ్చే సూక్ష్మ జీవరసం!

పరిసరాలతో పాటు మనుషుల శరీరంలోనూ ఉండే అత్యంత సూక్ష్మజీవులు వైరస్‌లు. ఇవి జీవ క్రియలు లేని జీవులు. ఎక్కువశాతం వ్యాధికారకాలు. అన్నిరకాల జీవులు, జీవపదార్థాలపై దాడి చేసి జీవించగలిగిన పరాన్నజీవులు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, వికారం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు పోలియో, రేబిస్, మెదడు వాపు, బర్డ్ ఫ్లూ, ఎయిడ్స్, కరోనా లాంటి ప్రమాదకర రోగాలకు, పంటలకు సోకే వివిధ తెగుళ్లకు ఈ వైరస్‌లే కారణం. సులువుగా వ్యాపిస్తూ, అత్యంత వేగంగా పునరుత్పత్తి జరిపే వైరస్‌లపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. వాటి నిర్మాణం, పరిమాణం, ఆకారం, రసాయన కూర్పు ఆధారంగా వాటిలోని రకాలు, అవి మనుషులతోపాటు మొక్కల్లో కలిగించే వ్యాధుల గురించి తెలుసుకోవాలి.

జనరల్ స్టడీస్ – బయాలజీ

వైరస్

లాటిన్ భాషలో వైరస్ అంటే విషపదార్థం అని అర్థం. ఇవి బ్యాక్టీరియాల కంటే చిన్నవి. వీటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడటం సాధ్యమవుతుంది. బైజరింక్ అనే శాస్త్రవేత్త వైరస్‌లను 'తెగులు తెచ్చే జీవరసం' అని పేర్కొన్నాడు. వాల్టర్ రీడ్ అనే శాస్త్రవేత్త ఎల్లోఫీవర్ వ్యాధి వైరస్‌ల వల్ల వస్తుందని కనుక్కున్నాడు. బ్యాక్టీరియాలను సంక్రమణ చేసే వైరస్‌ల గురించి ట్వార్ట్ తెలిపాడు.

వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్‌లను విశిష్టమైన ప్రత్యేక లక్షణాలున్న వ్యాధికారక జీవులుగా పేర్కొనవచ్చు. వీటికి కణ నిర్మాణం ఉండదు. కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవుల కణనిర్మాణానికి భిన్నంగా వైరస్‌లు ఉంటాయి. వీటి కణంలో కణాంగాలైన కేంద్రకం, మైటోకాండ్రియా, రైబోజోమ్‌లు లాంటివి ఉండవు.



నిర్మాణం: వైరస్‌లు సరళ నిర్మాణంతో ఉంటాయి. వీటిలో 1) కేంద్రకామ్లం 2) ప్రొటీన్ తొడుగు అని రెండు భాగాలు ఉంటాయి. కేంద్రకామ్లం మధ్యలో ఉండి దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి న్యూక్లియోక్యాప్సిడ్ అని పిలుస్తారు. కేంద్రకామ్లం, ప్రొటీన్ ఉండటం వల్ల వైరస్‌లను 'న్యూక్లియో ప్రొటీన్ రేణువులు' అంటారు. ఇవి కాకుండా కొన్ని వైరస్‌లలో ఎంజైమ్‌లు, లిపిడ్‌లు, లైపో ప్రొటీన్లు ఉంటాయి. క్షీరదాల్లో వ్యాధులను కలిగించే అనేక వైరస్‌లలో ప్రొటీన్ తొడుగు బయట ఉన్న పొరను 'ఎన్వలప్' లేదా 'పరిమేయ త్వచం' అంటారు. వైరస్ కేంద్రకామ్లం చుట్టూ ఉన్న ప్రొటీన్ తొడుగును 'క్యాప్సిడ్' అంటారు. దీనివల్ల వైరస్‌లకు ఒక ప్రత్యేకమైన ఆకారం ఏర్పడుతుంది. ఇది కేంద్రకామ్లానికి రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రొటీన్ ఆతిథేయిలోకి వైరస్‌లు ప్రవేశించినప్పుడు ప్రతిరక్షక ధర్మంగా కూడా పనిచేస్తుంది. క్యాప్సిడ్ ప్రొటీన్ తొడుగులో ఉండే ప్రొటీన్ ఉపప్రమాణాలను 'క్యాప్సోమియర్‌లు' అంటారు.

వైరస్‌లలో జన్యుపదార్థం

వైరస్‌లలో ఆర్ఎన్ఏ, డీఎన్ఏ జన్యుపదార్థంగా పనిచేస్తాయి. వైరస్‌ను బట్టి ఆర్ఎన్ఏ, డీఎన్ఏల్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఆర్ఎన్ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను ఆర్ఎన్ఏ వైరస్‌లు అంటారు. ఇది ఒకే పోచ ఆర్ఎన్ఏ లేదా రెండు పోచల ఆర్ఎన్ఏగా ఉండొచ్చు. డీఎన్ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను 'డీఎన్ఏ వైరస్‌లు' అంటారు. ఇది ఒక పోచ డీఎన్ఏ లేదా రెండు పోచల డీఎన్ఏగా ఉండొచ్చు. మొక్కలపై వ్యాధులు కలిగించే వైరస్‌లలో ఆర్ఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్‌లు, డాహ్లియా మొజాయిక్ వైరస్ లాంటి మొక్కల వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. సాధారణంగా జంతువులపై దాడిచేసే వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ పోలియో వైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్, రేబిస్ వైరస్, మీజిల్స్ వైరస్, ఎబోలా వైరస్ లాంటివాటిలోజన్యుపదార్థంగా ఆర్ఎన్ఏ ఉంటుంది.

వైరస్‌ల రకాలు: ఆతిథేయి కణంపై దాడి చేసే స్వభావాన్ని బట్టి వైరస్‌లను పలు రకాలుగా విభజించారు. అవి..

1) బ్యాక్టీరియాఫేజ్‌లు - బ్యాక్టీరియా కణంపై దాడి చేస్తాయి.
2) ఫైటోఫేజ్‌లు - మొక్కల కణాలపై దాడి చేస్తాయి.
3) జూఫేజ్‌లు - జంతువుల కణాలపై దాడి చేస్తాయి.
4) మైకోఫేజ్‌లు - శిలీంధ్ర కణాలపై దాడి చేస్తాయి.
5) ఫైకోఫేజ్‌లు - శైవల కణాలపై దాడి చేస్తాయి.
6) సయనోఫేజ్‌లు - నీలిఆకుపచ్చ శైవలాలపై దాడి చేస్తాయి.
7) జైమోఫేజ్‌లు - ఈస్ట్ కణాలపై దాడి చేస్తాయి.



బ్యాక్టీరియాఫేజ్

వైరస్‌ల ఆకారం వైరస్‌లు అనేక ఆకారాల్లో ఉంటాయి. అవి..

1) దండాకారం - టొబాకో మొజాయిక్ వైరస్
2) తోక కప్ప ఆకారం - బ్యాక్టీరియోఫేజ్
3) బుల్లెట్ ఆకారం - రాబ్డో వైరస్
4) దీర్ఘచతురస్రాకారం - వాక్సీనియా వైరస్
5) బహుభుజి - అడినో వైరస్
6) గుండ్రని ఆకారం - పోలియో

నిర్వచనం

ఆతిథేయి కణంలోని జీవరసాయన ప్రక్రియలను తనకు అనుకూలంగా మార్చుకుని పిల్ల వైరస్‌లను ఉత్పత్తి చేసుకునే వ్యాధికారక అతి సూక్ష్మజీవులే వైరస్‌లు.

– (పెల్జార్, శాస్త్రవేత)

వైరస్‌ల వల్ల మొక్కల్లో కలిగే వ్యాధులు



వ్యాధి పేరు	కలగజేసే వైరస్
పొగాకు మొజాయిక్ వ్యాధి	పొగాకు మొజాయిక్ వైరస్
వంకాయ చిన్నఆకుల వ్యాధి	వంకాయ చిన్న ఆకుల వైరస్
టమాటో ఆకుముడత వ్యాధి	టమాటో ఆకుముడత వైరస్
బొప్పాయి మొజాయిక్ వ్యాధి	బొప్పాయి మొజాయిక్ వైరస్
బంగాళాదుంప స్వల్ప మొజాయిక్ వ్యాధి	బంగాళాదుంప X వైరస్
నిమ్మ ట్రిస్టేజా వ్యాధి	నిమ్మ ట్రిస్టేజా వైరస్

ప్రత్యుత్పత్తి: వైరస్‌లు కణం బయట ప్రత్యుత్పత్తిని చూపవు. ఆతిథేయి కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇవి ఆతిథేయి కణాన్ని మొదట అంటిపెట్టుకుని కణంలోకి తమ జన్యుపదార్థాన్ని పంపిస్తాయి. దీని తర్వాత ఆతిథేయి కణాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని వైరస్‌ల భాగాలను విడివిడిగా తయారు చేసుకుంటాయి. ఇవన్నీ కలిసి పిల్ల వైరస్‌లుగా మారి ఆతిథేయి కణం నుంచి బయటకు వస్తాయి.

వైరస్‌లు-ప్రత్యేకతలు: ◆ వీటిలో కేంద్రకామ్లం, దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది. ◆ వైరస్‌ల కణంలో కణాంగాలు ఉండవు. ◆ శ్వాసక్రియ, పెరుగుదల, పోషణ లాంటివి ఉండవు. ◆ కణం బయట ఇవి నిర్జీవులుగా ఉండి, ఆతిథేయి కణంలోకి వెళ్లిన తర్వాత సజీవంగా మారతాయి. ◆ ఆతిథేయి కణంలోకి ఇవి ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే ప్రవేశిస్తాయి. ◆ ఇవి సజీవులకు, నిర్జీవులకు వంతెన లాంటివి. ◆ వైరస్‌లు బ్యాక్టీరియాలతో సహా అన్ని జీవులపై దాడి చేయగలవు. ◆ వైరస్ కేంద్రకామ్లాల లక్షణాలు పిల్లజీవులకు సంక్రమించి, ఉత్పరివర్తనం జరుగుతుంది. వీటివల్లనే వైరస్‌లను సజీవులని చెప్పవచ్చు. ◆ ఆతిథేయి కణం వెలుపల ఇవి నిర్జీవ స్ఫటికాలుగా ఉంటాయి.

రచయిత: డాక్టర్ బి. నరేష్

SENIOR INTER ENGLISH

ON HIS HAVING ARRIVED AT THE AGE OF TWENTY THREE - JOHN MILTON

PARAGRAPH ANSWERS

4 Marks

1. 'Time and tide wait for none' is an old saying. Discuss this in the context of the poem "On His Having Arrived at the age of Twenty Three".

A: John Milton (1608 - 1674) was a great poet in English Literature, known for his Grand Style in composing grandeur poems. His well composed poem Paradise Lost is a timeless classic as an epic.

The present poem "On His Having Arrived at the age of Twenty Three" is a devotional sonnet and his autobiographical. It glorifies God for showing mercy upon His creation. Milton uses this sonnet to symbolize his journey from doubt to self-discovery. Milton asserts the importance of time in our lives. If things like money and vehicles are lost, we can get them back with efforts, whereas we can not get back even a single moment of time, if once it is lost though we she'll down bundles of currency notes. It reminds us of the dictum that 'The time and tide wait for none'. The poet regrets for wasting the prime time of his age without producing any work of writing in the service of God. He feels so sad for not being recognized by the world, though he is mentally matured. He realises later that what is lost is lost forever and he should not waste his precious future at least here afterwards. He starts his journey as a poet, choosing poetry as the best mode to praise his task-master. The lateral realization makes the poet become a versatile genius to compose such great poems, and thus he has attained immortality as a poet through his poetry and his service to God.

Practice Questions

4 Marks

ANNOTATIONS

1. How soon hath Time, the subtle thief of youth,
Stol'n on his wing my
Three and twentieth
year!

Final Exams-2026 IMPORTANT Q & A

2. And inward ripens do that much less appear,
That some more timely happy spirits
endu'th.

For more IMP Q & A

3. All is, if I have grace to use it so
As ever in my great task
-master's eye.

Writer: SHAIK ABDUL ZILANI

తెల్లని రంగు.. నీలం కళ్లు.. భారీ శరీరం!

ప్రపంచంలో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉన్న భారత్‌లో జనాభా వర్గీకరణ అత్యంత వైవిధ్యభరితంగా ఉంటుంది. ప్రధానంగా జాతి, మతం, భాష, ప్రాంతం ప్రాతిపదికన ఈ వర్గీకరణ కనిపిస్తుంది. మొత్తం జనాభాలో దాదాపు మూడోవంతు పైగా ఇండో-ఆర్యన్ జాతి సమూహాలు ఉత్తరాదిన ఉంటే, నాలుగో వంతు మేర ద్రావిడ జాతి సమూహాలు దక్షిణ భాగంలో ఉన్నాయి. ఎక్కువమంది జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు. పట్టణ జనాభా శరవేగంగా పెరుగుతోంది. అత్యధికులు హిందువులు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు. జైనుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అందుబాటులో ఉన్న జనాభా లెక్కల ప్రకారం దేశంతో పాటు రాష్ట్రాల వారీగా అక్షరాస్యత, లింగ నిష్పత్తి, జనాభా వృద్ధి రేటు తదితర గణాంకాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వివిధ రాష్ట్రాల్లోని ప్రత్యేక తెగలు, జాతుల జనాభా, వారి శారీరక లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి.

జనరల్ స్టడీస్ - జాగ్రఫీ

భారతదేశం - జనాభా

1. జాతుల వర్గీకరణలో భాగంగా ఇండో ఆర్యన్‌ల గురించి వాక్యాలను సరిచూడండి.



ఎ) ఇండో ఆర్యన్‌లు మన దేశంలో దాదాపుగా 75% పైగా విస్తరించి ఉన్నారు.
బి) వీరి వల్ల మన దేశంలోని సంస్కృతి, నాగరికతల్లో చాలావరకు మార్పులు సంభవించాయి.
సి) తెల్లని రంగు, నీలం కళ్లు, భారీ శరీరాకృతితో ఉంటారు.
డి) యుద్ధ విన్యాసాల్లో అనుభవం ఉండటంతో వీరు ద్రావిడులను కూడా జయించారు.
1) ఎ, బి, సి, డి సరైనవి
2) ఎ, బి సరైనవి; సి, డి సరికావు
3) ఎ, డి, సి సరైనవి; బి సరికాదు
4) ఎ, సి, డి సరైనవి; బి సరికాదు

2. కింది వాటిని జతపరచండి.

నీగ్రిటోలు	రాష్ట్రాలు
ఎ) ఎరుంబ	1) అస్సాం
బి) పనియన్	2) ఆంధ్రప్రదేశ్
సి) యానాది	3) తమిళనాడు
డి) అంగామి	4) కేరళ

1) ఎ-4, బి-3, సి-2, డి-1   2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-1, బి-4, సి-3, డి-2   4) ఎ-2, బి-3, సి-4, డి-1

3. కింది వాటిలో మంగోలాయిడ్స్ జాతికి సంబంధించి వాక్యాలను సరిచూడండి.
ఎ) మంగోలాయిడ్లు హిమాలయాలు, ఈశాన్య భారత దేశంలో విస్తరించి ఉంటారు.
బి) పసుపు రంగు దేహ వర్ణం, గుండ్రటి శిరస్సుతో ఉంటారు.
సి) మనదేశంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని షాంపెన్, నికోబారీలు ఈ జాతికి చెందినవారే.
డి) వీరు బరువైన, పొడవైన వెంట్రుకలతో; నల్లని చిన్న కళ్లు, చిన్న ముక్కుతో ఉంటారు.
1) ఎ, బి సి సరైనవి; డి సరికాదు.
2) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.
3) ఎ, బి, సి డి సరైనవి.
4) ఎ, డి సరైనవి; బి, సి సరికావు.

4. కింది తెగలను జతపరచండి.

తెగలు	రాష్ట్రాలు
ఎ) దోడియా	1) ఒడిశా
బి) భుంజియా	2) మధ్యప్రదేశ్
సి) ఖరియా	3) గుజరాత్
డి) కొరవ	4) మహారాష్ట్ర

1) ఎ-3, బి-4, సి-2, డి-1   2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4   4) ఎ-1, బి-4, సి-2, డి-3

5. కింది వాక్యాలను సరిచూడండి.
ఎ) ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ అనే వారు మధ్యధరా సముద్ర తూర్పు భాగం నుంచి మన దేశంలోకి వలస వచ్చారని అంటారు.
బి) ప్రోటోఆస్ట్రలాయిడ్స్ మన దేశంలో మొదట వ్యవసాయం ప్రారంభించారు.
సి) కోల్, బదగ, కోర్వ, బిల్లులు లాంటి వారిని మధ్య భారతదేశంలో విస్తరించిన ప్రోటో ఆస్ట్రలాయిడ్స్‌గా పరిగణిస్తారు.
డి) కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ ఆస్ట్రేలియాలోని ఆదివాసీ తెగ నుంచి వచ్చారు.
1) ఎ, బి, సి డి సరైనవి.
2) ఎ, బి సరైనవి; సి, డి సరికావు.
3) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.
4) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.

6. కింది వాటిని జతపరచండి.
(2011 ప్రకారం మతాల వారీగా అక్షరాస్యత)

మతాలు	అక్షరాస్యత
ఎ) జైనులు	1) 59%
బి) బౌద్ధులు	2) 70%
సి) సిక్కులు	3) 72%
డి) ముస్లింలు	4) 94%

1) ఎ-4, బి-1, సి-3, డి-2   2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-4, సి-3, డి-2   4) ఎ-1, బి-2, సి-4, డి-3

7. కింది వాటిని సరిచూడండి.



ఎ) పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
బి) పిల్లల్లో లింగ నిష్పత్తి అతితక్కువగా ఉన్న రాష్ట్రం హరియణా.
సి) మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల జనాభా 16.45 కోట్లు
డి) పిల్లల లింగ నిష్పత్తి ఎక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు.
1) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.
2) బి, సి సరైనవి; ఎ, డి సరికావు.
3) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.
4) ఎ, బి, సి, డి సరైనవి.

8. మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మతాల వారీగా లింగ నిష్పత్తిని జతపరచండి.

మతాలు	లింగ నిష్పత్తి
ఎ) ముస్లింలు	1) 965
బి) హిందువులు	2) 903
సి) సిక్కులు	3) 939
డి) బౌద్ధులు	4) 951

1) ఎ-4, బి-3, సి-2, డి-1   2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-1, బి-3, సి-2, డి-4   4) ఎ-3, బి-4, సి-2, డి-1

9. కింది వాక్యాలను సరిచూడండి.
ఎ) వృద్ధి రేటు పరంగా ప్రపంచ జనాభా వేగంగా పెరగడానికి ప్రధాన కారణం సహజ వృద్ధి రేటు.
బి) మన దేశంలో 2011 జనాభా ప్రకారం వృద్ధి రేటు 17.7%. ఇది వార్షిక వృద్ధి రేటు పరంగా చూస్తే 1.64%.
సి) మన దేశంలో అధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం మేఘాలయ. అల్ప వృద్ధి రేటు ఉన్నది నాగాలాండ్.
డి) అత్యల్ప వృద్ధి రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు.
1) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.
2) ఎ, బి, సి, డి సరైనవి.
3) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.
4) ఎ, బి సరైనవి; సి, డి సరికావు.

10. కింది వాటిలో భారత జనాభా పరిణామానికి సంబంధించిన వాటిని జతపరచండి.

సంవత్సరం	జనాభా వృద్ధి స్వరూపం
ఎ) 1891-1921 (మొదటి దశ)	1) తగ్గుతుందని సూచిస్తూ అధిక వృద్ధి
బి) 1921-1951 (రెండో దశ)	2) సత్వర అధిక వృద్ధి నమోదు
సి) 1951-1981 (మూడో దశ)	3) స్తబ్ధతతో కూడిన జనాభా
డి) 1981-2011 (నాలుగో దశ)	4) క్రమేణా వృద్ధి నమోదు

1) ఎ-3, బి-4, సి-2, డి-1   2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4   4) ఎ-1, బి-4, సి-3, డి-2

11. ప్రపంచ జనాభా వృద్ధికి సంబంధించిన వాక్యాలను సరిచూడండి.
ఎ) ప్రపంచ జనాభా 1804 నాటికి క్రమేణా పెరిగి 100 కోట్లకు చేరింది.
బి) 1959 నాటికి అంటే కేవలం 155 సంవత్సరాలకే ప్రపంచ జనాభా 200 కోట్లు పెరిగి మొత్తం 300 కోట్లకు పెరిగింది.
సి) 1999 నాటికి ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరింది అంటే కేవలం 40 ఏళ్ల వ్యవధిలో 300 కోట్లు పెరిగింది.
డి) యూఎన్‌ఓ అంచనా ప్రకారం ప్రపంచ జనాభా 2022 నాటికి 800 కోట్లు.
1) ఎ, బి, సి, డి సరైనవి.
2) ఎ, బి సరైనవి; సి, డి సరికావు.
3) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.
4) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.

12. కింది వాటిని జతపరచండి.

జాబితా–1	జాబితా–2
ఎ) అక్షరాస్యులు తక్కువగా ఉన్న రాష్ట్రం	1) ఉత్తర్‌ప్రదేశ్
బి) అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం	2) సిక్కిం
సి) గ్రామీణ అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం	3) మిజోరాం
డి) పట్టణ అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం	4) కేరళ

1) ఎ-1, బి-2, సి-3, డి-4   2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1   4) ఎ-1, బి-4, సి-3, డి-2

13. కింది వాక్యాలను సరిచూడండి.

ఎ) మన దేశంలో బౌద్ధులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.
బి) క్రైస్తవ జనాభా శాతం అధికంగా నాగాలాండ్‌లో ఉంది.
సి) ముస్లిం జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరాం.
డి) హిందూ జనాభా శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరాం.
1) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.
2) ఎ, బి సరైనవి; సి, డి సరికావు.
3) ఎ, బి, సి, డి సరైనవి.
4) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.

14. కింది వాటిని జతపరచండి.

గిరిజన తెగ	రాష్ట్రం
ఎ) అడియన్	1) మహారాష్ట్ర
బి) పులియా	2) త్రిపుర
సి) చక్మ	3) కేరళ
డి) చోదం	4) కర్ణాటక

1) ఎ-4, బి-3, సి-2, డి-1   2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1   4) ఎ-4, బి-2, సి-1, డి-3

15. కింది వాక్యాలను సరిచూడండి.

ఎ) గ్రామీణ జనాభా అధికంగా ఉన్న రెండో రాష్ట్రం బిహార్.
బి) గ్రామీణ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం సిక్కిం.
సి) 2011 నాటికి మొత్తం గ్రామీణ జనాభా 83.35 కోట్లు.
డి) 2011 నాటికి భారతదేశంలో గ్రామీణ జనాభా వృద్ధి రేటు 12.3%.
1) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.
2) ఎ, బి, సి డి సరైనవి.
3) ఎ, బి సరైనవి; సి, డి సరికావు.
4) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.

16. కిందివాటిని జతపరచండి. (2011 ప్రకారం)

జాబితా–1	జాబితా–2
ఎ) చట్టబద్ధ నగరాలు	1) 981
బి) సెన్సస్ నగరాలు	2) 475
సి) పట్టణ సముదాయాలు	3) 3894
డి) బాహ్య అభివృద్ధి పట్టణాలు	4) 4041

1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1

రచయిత: బండ్ల శ్రీధర్

సమాధానాలు

1-1; 2-2; 3-3; 4-1; 5-1; 6-2; 7-4; 8-1; 9-2; 10-1; 11-1; 12-2; 13-3; 14-1; 15-2; 16-4.

(c) eenadu

ఆస్తిహక్కు.. దక్కక చిక్కు

కర్నూలు జిల్లా, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంతాల ప్రజల తమ ఆస్తులకు సంబంధించిన యాజమాన్య హక్కు పత్రాలు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వామిత్వ సర్వే క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం మూడో విడత సర్వే కొనసాగుతోంది. ఇంతవరకు తొలి విడత సర్వేకు సంబంధించిన ఆస్తి పత్రాలే అందలేదు. వీటి పంపిణీ ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో పల్లె ప్రజలకు నిరాశ తప్పడం లేదు. రెవెన్యూ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపం.. సర్వేయర్ల కొరత, రోవర్ల సమస్యతో సర్వే వేగం పుంజుకోవడం లేదు.

పత్రాలు పంపిణీ ఎప్పుడో

- స్వామిత్వ సర్వే తొలి విడత కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 56 గ్రామాల్లో 39,634 ఆస్తులను గుర్తించారు. వాటి యజమానుల నుంచి సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు పత్రాలు సేకరించి ఆన్‌లైన్లో పొందుపరిచారు.
- కర్నూలు జిల్లాలో 13కు గాను 10 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి 15,394 ఆస్తుల వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేశారు. నంద్యాల జిల్లాలో 43 గ్రామాలకు గాను 16 గ్రామాల్లో 14,270 ఆస్తుల వివరాలు ఆన్‌లైన్లో పొందుపర్చారు. వీటికి సంబంధించిన ఆస్తి హక్కు పత్రాలను యజమానులకు ఇంతవరకు పంపిణీ చేయలేదు.
- రెండో విడతలో 261 గ్రామాల్లో 2,30,716 ఆస్తులను గుర్తించారు. కర్నూలు జిల్లాలో 59 గ్రామాల్లో కొంతవరకు సర్వే పూర్తిచేశారు. దీని ప్రకారం 33,147 ఆస్తిహక్కు పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. నంద్యాల జిల్లాలోని 188కు గాను 86 గ్రామాల్లో సర్వే చేశారు. ఇందుకు సంబంధించి 96,560 పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. మూడో విడతలో ఉమ్మడి జిల్లాలోని 27 గ్రామాల్లో 433 ఆస్తులను సర్వే చేయాల్సి ఉంది.

నిర్లక్ష్యంతో కుప్పగా పోసి..

నంద్యాల పట్టణంలోని పురపాలక ప్రాథమిక పాఠశాల ఆవరణలో బెంచీలు మూలనపడేశారు. ఒకదానిపై మరొకటి వేశారు. దీంతో అటుఇటు తిరిగే సమయంలో విద్యార్థులపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరో వైపు ఎండకు ఎండి.. వానకు తడుస్తూ ఎందుకూ పనికి రాకుండా తుప్పుపట్టి పోతున్నాయి. చిన్న మరమ్మతులు చేస్తే ఉపయోగపడేవి కూడా ఆరుబయట వేశారు. దీంతో కొన్ని తుప్పు పట్టి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి.

–న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

నల్లమల గిరుల్లో ఓంకార నాదం

- మల్లన్న పండగకు శ్రీశైలం ముస్తాబు
- నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- తరలొస్తున్న శివ దీక్షాపరులు

నల్లమల గిరులు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. రాత్రి 7 గంటలకు ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ధ్వజారోహణం చేస్తారు. 9వ తేదీ నుంచి ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, గ్రామోత్సవం జరగనుంది. ఈ నెల 18 వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

– న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

తరలిరానున్న భక్తజనం

- ఈసారి సుమారు 10లక్షలకు పైగా భక్తులు వస్తారన్న అంచనాతో దేవస్థానం యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు పంపిణీ చేయనున్నారు.
- శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి ఉచిత, రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కరెంట్ బుకింగ్, ఆన్‌లైన్ ద్వారా దర్శనం టికెట్లను అందుబాటులోకి తెచ్చారు.

- 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంత్రం 5 గంటలకు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు ప్రభోత్సవం, రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు కల్యాణం జరుగనుంది.
- 16న రాత్రి 8 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగనుంది.
- 18న రాత్రి 8.30 గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ జరుగనుంది.
- 12న రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

తేదీ	వాహన సేవ
9	భృంగి
10	హంస
11	మయూర
12	రావణ
13	పుష్పపల్లకీ
14	గజ
15	నంది
16	రథోత్సవం
18	అశ్వ

అనుక్షణం అప్రమత్తత

- కైలాసద్వారం, హఠకేశ్వరం, దేవస్థానం టోల్‌గేటు, కృష్ణదేవరాయ గోపురం, శివదీక్షా శిబిరాలు, పాతాళగంగ స్నానఘట్టాలు, మల్లమ్మ కన్నీరు, టూరిస్ట్ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉచిత వైద్యశిబిరాలను వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసింది.
- కరివెన సత్రం పక్కన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద తాత్కాలికంగా 30 పడకల వైద్యశాల ఏర్పాటు చేశారు. భక్తులకు 24 గంటలు వైద్యసేవలు అందించనున్నారు.
- క్షేత్ర పరిధిలో మొత్తం 606 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో వాయిస్ రికార్డు కెమెరాలు 24, జనం లెక్కింపు కెమెరాలు 2, వాహనాల నంబరు ప్లేట్లను గుర్తించే కెమెరాలు 3 అమర్చారు.
- టోల్‌గేటు, తుమ్మలబైలు, ఔటర్ రింగ్‌రోడ్, రోళ్లపెంట, శిఖరేశ్వరం, లింగాలగట్టు వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఆరు హైడ్రాలిక్ క్రేన్లను ఏర్పాటు చేశారు.

సకల సౌకర్యాలు

- శ్రీశైలంలోని అన్ని ఖాళీ ప్రదేశాలు, ఉద్యాన వనాల్లో షామియానాలు, జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు.
- గణేష్ సదన్ ఎదురుగా సెంట్రల్ కారు, బస్సు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. 27 ఎకరాల్లో 5,450 కార్లు నిలపడానికి ఏర్పాట్లు చేశారు.
- ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఒకేసారి 3,140 నిలిపేందుకు 13.80 ఎకరాలను సిద్ధం చేశారు.

పంట సమస్య.. శాస్త్రీయ పరిష్కారం

ప్రకృతి వైపరీత్యాలు.. చీడపీడలు తట్టుకోలేక పంటలకు నష్టం వాటిల్లుతోంది.. ఆయా సమస్యలు ఈసీఈ నాలుగో సంవత్సరం విద్యార్థులు కాశిమల్లా, లక్ష్మీనరసింహయ్య, మహమ్మద్‌ఆరీఫ్, క్రాంతికుమార్, యశ్వంత్, జగదీష్‌లను కదిలించాయి.. రైతులకు సులభమైన, సమగ్ర పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా 'అగ్రి అసిస్టెంట్ కిసాన్ కా సాథీ' రూపొందించారు.. ఆర్జీఎం కళాశాల అధ్యాపకుడు గోపికృష్ణారావు ఆధ్వర్యంలో మూడు నెలలు కష్టపడి ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఇటీవల ఆఫ్రికా దేశమైన తునిషియాలో అంతర్జాతీయ ఆవిష్కరణల సదస్సులో అప్రిషియేషన్ ప్రైజ్ లభించింది.

–న్యూస్‌టుడే, పాణ్యం గ్రామీణం

- ఇంటర్నెట్ ఆఫ్ థింగ్(ఐఓటీ), కృత్రిమ మేధ(ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్‌యాప్ సాంకేతికత సమన్వయంతో దీన్ని రూపొందించారు. నక్షత్రాకారంలో పరికరాన్ని పొలంలో ఐదుచోట్ల పాతాలి. అక్కడి నుంచి సమాచారాన్ని తీసుకొని పొలంలో పరిస్థితిని రైతులకు వివరిస్తుంది.
- మట్టితేమ, వాతావరణ పరిస్థితులు, నీటి ప్రవాహం, వర్షపాతం వంటి అంశాలను సెన్సార్ పరికరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించి, ఎల్ఓఆర్ఏ, ఎన్‌బీ-ఐఓటీ నెట్‌వర్కుల ద్వారా క్లౌడ్ బేస్‌కు చేరుతుంది. సమాచారాన్ని ఏఐ ఆధారిత మోడల్ విశ్లేషించి, రైతులకు అవసరమైన సూచనలు, హెచ్చరికలను మొబైల్ యాప్, సందేశాల ద్వారా అందిస్తుంది.
- మొబైల్ యాప్ ద్వారా నీటి మోటారును దూర నియంత్రణ చేయడం, వాతావరణ మార్పులపై ముందస్తు హెచ్చరికలు, పంటలు, ఎరువులపై శాస్త్రీయ సూచనలు ఇవ్వడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
- "దీని తయారీకి రూ.45వేలు ఖర్చయింది. ఎక్కువ మంది రైతులకు అవసరమైతే రూ.15వేలతో తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నట్లు" గోపికృష్ణారావు తెలిపారు.

కోర్టు ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మొద్దు

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : జిల్లా న్యాయశాఖలో వివిధ పోస్టుల భర్తీ విషయంలో నిరుద్యోగులు మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ జి.కబర్ధి సూచించారు.

- జిల్లా న్యాయశాఖలో రికార్డ్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యిందన్నారు. ఈ నెల 18వ తేదీన రాత, నైపుణ్య, మౌఖిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా పూర్తి పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈలోపు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అమరావతి బీఎన్ పేరుతో నకిలీ నియామక పత్రాలు సృష్టించిన విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇలాంటి మోసగాళ్లను నమ్మవద్దన్నారు.
- పోస్టుల భర్తీకి సంబంధించిన ఏ విషయమైనా జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రకటిస్తామని, అభ్యర్థులు ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు.
- నంద్యాలకు చెందిన కందుకూరి శంకర నారాయణ గుప్తాను డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా నియమిస్తున్నట్లు అమరావతి బీఎన్ పేరుతో వచ్చిన నకిలీ నియామక పత్రం తమ చేతికి అందిందన్నారు. ఇందుకు బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తమ దృష్టికి వచ్చిన నకిలీ నియామక పత్రాలపై జిల్లా ఎస్పీతో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మొక్కల పెంపకం.. నిధుల పంపకం

- అటవీశాఖలో నిధుల దుర్వినియోగం
- పూర్తైన పనులకు నిధులు

ఈనాడు, నంద్యాల

నంద్యాల జిల్లా అటవీశాఖలో నిధుల దుర్వినియోగమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్యాపిలి సెక్షన్ పెద్దపాయ బీట్ పరిధిలో 2012-13వ సంవత్సరంలో పెద్దపాయ గ్రామంలో 125 ఎకరాల భూమిని అటవీశాఖ పరిధిలోకి తెచ్చారు. తాజాగా ఇందులో మొక్కలు పెంపకానికి రూ.43లక్షలు మంజూరవడం వివాదాస్పదంగా మారింది. అందులో ఫెన్సింగ్‌కు రూ.11 లక్షలు, సరిహద్దు పిల్లర్లు పాతడానికి రూ.3లక్షలు, మొక్కలు పెంపకం కింద రూ.15లక్షల మంజూరయ్యాయి. అధికారులు పనులు చేయడానికి వీలుగా పరిశీలించగా ఆయా భూముల్లో భారీగా వృక్షాలున్నట్లు తేలింది. మొక్కల పెంపకం పేరుతో నిధులను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతోనే గత అధికారులు ప్రతిపాదనలు పంపారని ప్రచారం జరుగుతోంది.

చేసిన పనులే మళ్లీ చేస్తూ..

- ప్యాపిలి మండలం పెద్దపాయ బీట్ పరిధిలో కొమ్మిమర్రి నుంచి సంద్రపల్లి వెళ్లే మార్గంలో 2.63 హెక్టార్ల అటవీభూమికి సరిహద్దు పిల్లర్లు వేయడానికి రూ.1.50లక్షలు మంజూరయ్యాయి. గతంలో అక్కడ పిల్లర్లు ఉన్నా.. సరిగా వేయని కారణంగా మళ్లీ పాతాల్సిన దుస్థితి వచ్చింది.
- ప్యాపిలి మండలం సంద్రపల్లి పరిధిలోనే అటవీశాఖకు మరోచోట 2.46 హెక్టార్ల అటవీభూమి ఉంది. దీనికి పది సరిహద్దు పిల్లర్లు పాతడానికి అనుమతులు రాగా.. గతంలోనే అక్కడ పిల్లర్లను ఉన్నాయి.
- నిబంధనల ప్రకారం, నిర్ణీత విస్తీర్ణంలోని భూమికి స్పష్టమైన హద్దులతో ఫెన్సింగ్‌తో సహా ఇస్తున్నారా? లేదా? అన్న విషయాలను అటవీ శాఖ నిర్ధారించుకోవాలి. ఆ ప్రక్రియ మొత్తం తూతూమంత్రంగా చేస్తున్నారు.

పెద్దపాయ బీట్ పరిధిలో దట్టంగా ఎదిగిన వృక్షాలున్న భూములివే.

ఆక్రమణలకు పచ్చజెండా..

ప్యాపిలి సెక్షన్ పరిధిలోనే కొన్ని ప్రాంతాల్లో అటవీభూములు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. వారిని ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్న అధికారులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఆయా అటవీభూములను వినియోగించుకుంటున్న వారు అటవీశాఖలోని కొందరు అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు చెబుతున్నారు.

వసూళ్ల పర్వం

- ప్యాపిలిలోని ఓ టింబర్ డిపో యజమానిని బెదిరించి ఓ అటవీశాఖ అధికారి రూ.50వేలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆ డిపో యజమాని నిబంధనల ప్రకారమే ఆ డిపోను నిర్వహిస్తున్నారు.
- ప్యాపిలి సెక్షన్ పరిధిలోని పెద్దపాయ, నారాయణపురం, ప్యాపిలిలో ఫారెస్టు బీట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం బీట్ అధికారులు వారి బీట్ కేంద్రాల్లో ఉండాల్సి ఉండగా.. ఒక్కరు కూడా తమతమ బీట్ల పరిధిలో విధులు నిర్వర్తించకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారన్న ఆరోపణలున్నాయి.

కేసుల సమాచారం.. ఈ-కోర్టు యాప్‌లో చూడొచ్చు

ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇ-కోర్టు యాప్ రూపొందించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 12 ప్రాంతాల్లో 33 కోర్టులున్నాయి. ఆయా న్యాయస్థానాలకు సంబంధించిన సమస్త సమాచారం ఇ-కోర్టు యాప్‌లో చూసుకోవచ్చు. కేసు పూర్వాపరాలతో పాటు కోర్టు వాయిదాలు, కోర్టు సెలవులు ఇతరత్రా సమగ్ర సమాచారం చరవాణిలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, కర్నూలు గాయత్రీ ఎస్టేట్

- ఈ-కోర్ట్ సర్వీసెస్ యాప్‌ను గుగూల్‌ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- సీఎన్ఆర్ (కేస్ నంబరు రిజిస్టర్), ఎఫ్ఐఆర్ నంబరు ఆధారంగా కేసుల వివరాలు తెలుస్తాయి.
- ఏ న్యాయస్థానంలో.. ఏ న్యాయమూర్తి.. ఏ కేసులను విచారిస్తున్నారన్నది 30 రోజుల వివరాలు కాజ్‌లిస్టులో అందుబాటులో ఉంటాయి.
- కేసు సంఖ్య, ఫైలింగ్ నంబరు, న్యాయవాది పేరు, కేసు, కక్షిదారుని వివరాలు, ఇతర సమాచారాన్ని కేసు స్థితి ఐచ్ఛికం ద్వారా పొందవచ్చు.
- ఈ-పే ఆప్షన్ ద్వారా చలానాలు, ఈ-ఫైలింగ్, వర్చువల్ కోర్టు జడ్జిమెంటు సెర్చి వంటి సేవలు సైతం పొందొచ్చు.
- కేసులకు సంబంధించి సాఫ్ట్ కాపీలను యాప్ ద్వారా తీసుకోవచ్చు.

విద్యుత్తు వ్యవస్థ.. వేసవి సన్నద్ధత

ఏటా వేసవిలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. మార్చి నుంచే ఎండ తీవ్రత అధికమవుతోంది. అదే స్థాయిలో విద్యుత్తు వాడేస్తున్నారు. ఈ క్రమంలో ఉపకేంద్రాలపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. వీటిని అధిగమించేందుకు ఆ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మార్చి మొదటి వారానికి ఉపకేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు మరమ్మతులు చేయిస్తున్నారు.

స్తంభాలపై విద్యుత్తు తీగలు సరిచేస్తున్న సిబ్బంది

సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లపై దృష్టి

- నంద్యాల జిల్లాలో 53,439, కర్నూలు జిల్లాలో 64,342 సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే ఆర్‌డీఎస్ఎస్ (పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం) కింద రూ.644.25 కోట్లతో వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల నుంచి లైటింగ్ లోడ్ వేరు చేసే పనులు జరుగుతున్నాయి.
- ఫీడర్లను వేరు చేయడం ద్వారా 33 కేవీ ఫీడర్లలో నష్ట నివారణ తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రస్తుతమున్న 15 కేవీ విద్యుత్తు నియంత్రికల స్థానంలో అవసరమైన చోట 25 కేవీ నియంత్రికలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నియంత్రణ కోసం రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నారు. ఇవి కూడా 200 వరకు ఏర్పాటు చేయనున్నారు.

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

నష్ట నివారణకు చర్యలు

- 33 కేవీ ఫీడర్లలో నష్ట నివారణ పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా 5,000 కేవీ సామర్థ్యమున్న నియంత్రికలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి వీలైనంత సరఫరా నష్టాలు తగ్గించి నాణ్యమైన విద్యుత్తు అందించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇప్పటికే గత నెల నుంచి వీటిల్లో ప్రతి రెండు వారాలకోసారి నిర్వహణ పనులు చేస్తున్నారు. ప్రతి నెలా రెండో శనివారం సరఫరా ఆపేసి మరమ్మతులు, నిర్వహణ లోపాలను సరిదిద్దుతున్నారు.

వేసవిలో విద్యుత్తు వినియోగం (మిలియన్ యూనిట్లలో)

2025-26	
ఏప్రిల్	179.73
మే	160.14
జూన్	183.32

2026- 27లోవిద్యుత్తు వాడకం 20 శాతం పెరుగుతుందని అంచనా

అంతరాయం లేకుండా

- ఉమ్మడి జిల్లాలో కొత్తగా 200 వరకు విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి కర్నూలు నగరంలో 40, నంద్యాల 20, ఆదోని 10, ఎమ్మిగనూరులో ఐదు ఏర్పాటు చేయనున్నారు. 100 కేవీ సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా సరఫరాలో అంతరాయాలు తొలగనున్నాయి.
- ఒక్కో నియంత్రిక వ్యయం రూ.3.75 లక్షలు కాగా తీగలు, దిమ్మెలు, స్తంభాలకు కలిపి సగటున రూ.6 లక్షల వరకు ఖర్చవనుంది. దూరాన్ని బట్టి మరింత పెరుగుతుంది. ప్రత్యేకించి పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే సమస్యలు పెరుగుతున్నాయి. రూ.8 కోట్ల వరకు నియంత్రికలపైనే వెచ్చించే ఏర్పాటు చేస్తున్నారు.

బంగారం దుకాణంలో చోరీ

- గ్యాస్ కట్టర్‌తో తాళం కత్తిరింపు
- 18 తులాల అపహరణ

గ్యాస్ కట్టర్‌తో రంధ్రం చేసి తాళం తీసిన దుండగులు

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లిలో సర్కిల్ కార్యాలయానికి సమీపంలోని కమాన్ పక్కనే ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరగడం సంచలనంగా మారింది. ప్రధాన వీధిలోనే చోరీ జరగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని శ్రీ శ్రీనివాస బంగారు దుకాణంలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న 18 తులాల బంగారం, 5 కిలోల వెండిని గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుందని బాధితులు వాపోయారు. దుకాణానికి వేసిన తాళాన్ని గ్యాస్ వెల్డింగ్‌తో తీసి లోనికి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యజమాని గోవింద్‌తో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఇప్పటికే కొంత సమాచారం సేకరించామన్నారు. వ్యాపారులు తప్పకుండా దుకాణం లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ బృందం దుకాణం పరిసరాలు, లోనికి వెళ్లి పరిశీలించాయి. సమీపంలోని సీసీ కెమెరాలను అధికారులు పరిశీలించారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు దుండగులు చోరీ చేసేందుకు వచ్చినట్లు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డీఎస్పీ రాజసింహ, సీఐలు మంజునాథరెడ్డి, ప్రవీణ్ కుమార్, ఎస్సై దుగ్గిరెడ్డి పాల్గొన్నారు.

గురువులకు వందనం

నందవరం అంటేనే చౌడేశ్వరి అమ్మవారు గుర్తుకొస్తారు. మరింతగా ఆలోచిస్తే నంద చక్రవర్తి పాలించిన చరిత్ర గోచరిస్తుంది. అంతటి చరిత్ర ఉన్న గ్రామంలో ఓ ప్రత్యేకత దాగి ఉంది. అక్కడ వంద మందికిపైగా ఉపాధ్యాయులు భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో 5 వేల వరకు జనాభా ఉంది. సుమారు 1,400 కుటుంబాలున్నాయి. ఇందులో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసినవారు 200 మందికిపైగా ఉంటారు. గురువులుగా ఎంపికైన వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగుతోంది.

– న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

- "తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నా. కవితలు, గేయాలు, కథలు రాసేలా పిల్లలను ప్రోత్సహిస్తున్నట్లు" శ్రీనివాసులు తెలిపారు.
- "నైప గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. మా ఇంట్లో ఐదు గురు ఉపాధ్యాయులుగా ఉన్నారని" కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

డ్రస్ సర్కిల్
WANTED
- Store Manager (Min 5yrs Exp. Req.in Retail Store Operations)
- HR cum ADVT Incharge (M)
- Accounts Executive (M/F) (Tally Compulsory)
- Cashier cum Despatch (M)
- Electrician cum Plumber
- Security Guards (M)
- Wash Room Cleaner
- Receivers (F)
- Security Incharge cum Driver

ఆసక్తి గల అభ్యర్థులు (09.02.2026) సోమవారం ఉ|| 11:00 గం|| లకు "డ్రస్ సర్కిల్ షాపింగ్ మాల్" అబ్బాస్‌ఖాన్ ఎస్టేట్ నందు సంప్రదించగలరు.

తెలుగుగంగ గండి పూడ్చివేత

నారాయణపురం-జీసీపాలెం గ్రామాల మధ్య తెలుగుగంగ ప్రధాన కాల్వకు పడిన గండిని పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం పొక్లెయిన్లు తెప్పించి పనులు ప్రారంభించారు. మొదటగా గండి పడిన ప్రాంతం వద్దకు టిప్పర్లు వెళ్లేందుకు అనువుగా రహదారి ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల్లో గండికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తామని తెలుగుగంగ ఎస్ఈ ప్రతాప్, ఈఈ శంకర్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం తమ సిబ్బంది రేయింబవళ్లు కృషి చేస్తున్నారని చెప్పారు. గండి పడిన విషయం తెలిసిన వెంటనే తెలుగుగంగ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ సంజీవకుమార్, కేసీ కాలువ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కంచర్ల సురేష్‌రెడ్డి, టీజీపీ ప్రాజెక్టు ఉపాధ్యక్షుడు కంచర్ల మనోహర్ చౌదరి, సాగునీటి సంఘం అధ్యక్షుడు పాలశంకర్ తదితరులు రైతులతో కలిసి వచ్చారు.

– న్యూస్‌టుడే, బండిఆత్మకూరు

అమ్మ ఆరోగ్యానికి అండ

- గర్భిణుల్లో రక్తహీనత నివారణకు చర్యలు
- అందుబాటులో ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లు

అమ్మ ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారి కోసం ఎఫ్‌సీఎం (ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్) అనే ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా రక్తహీనత సమస్యను అధిగమించడం ద్వారా గర్భిణులకు సుఖ ప్రసవం జరిగే అవకాశముంది.

–న్యూస్‌టుడే, ఆదోని, కర్నూలు వైద్యం

ఏటా 35 వేల ప్రసవాలు

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో 87 పీహెచ్‌సీలు, 18 సీహెచ్‌సీలు, మూడు సర్వజన ఆస్పత్రులున్నాయి. ఏటా 30-35 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ముప్పై శాతం మంది రక్తహీనతతో బాధపడుతుంటారు.

మంచి ఆహారం అందిస్తున్నా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నాయి. కానీ కొంతమంది సద్వినియోగం చేసుకోవడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో సిబ్బంది సరకులు పక్కదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి.



కర్నూలు సర్వజన ఆసుపత్రికొచ్చిన గర్భిణులు

- ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు.. నిరక్షరాస్యులు.. దీనిబారిన పడుతుంటారు. వీరికి ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం.. కొందరు పేదరికం కారణంగా మంచి పౌష్టికాహారం తీసుకోకపోవడం.. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తుండటం తదితర కారణాలతో రక్తహీనత సమస్య వేధిస్తోంది.
- ప్రధానంగా సర్వజన ఆస్పత్రులకు వచ్చే హైరిస్క్ కేసుల్లో ఎక్కువగా రక్తహీనత కేసులే ఉంటున్నాయి. వీరికి సాధారణ ప్రసవం కష్టంగా మారుతోంది. ఒక్కోసారి తల్లీబిడ్డ ప్రాణాలకు సైతం ముప్పు కలుగుతోంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం

గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించి ఔషధాలు అందించేవారు. రక్తహీనత లోపంతో బాధపడేవారికి ఐరన్ మాత్రలిచ్చేవారు. సూక్రోజ్ సూది మందు వేసేవారు. అయినప్పటికీ కొందరు రక్తహీనతతో బాధపడేవారు. ఇలాంటి వారిని వైద్య సిబ్బంది గుర్తించి వారికి ప్రసవం పూర్తయ్యేలోపు రెండు నుంచి మూడు ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లు వేస్తారు. మార్కెట్‌లో ఒక్కో సూది మందు విలువ రూ.1,500గా ఉంది. ఇదే ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసుకోవాలంటే అదనంగా వసూలు చేస్తుంటారు. ఇంత ఖరీదైన సూది మందును రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలతోపాటు సర్వజన ఆస్పత్రుల్లో ఈ ఇంజెక్షన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97628
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 13479

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

కురువ/కురుబ/కురుమ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు కురువ/కురుబ/కురుమ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' కురువ/కురుబ/కురుమ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, ఫిబ్రవరి 08న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099 & 91547 72006**

ఆహ్వానపత్రిక అందజేస్తున్న ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు

కలెక్టర్‌కు ఆహ్వానం

నంద్యాల, గాంధీచౌక్ న్యూస్‌టుడే: శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారికి దేవస్థాన పాలకమండలి సభ్యులు, పండితులు, అధికారులు శనివారం ఆహ్వాన పత్రిక అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఆమెను కలిసి పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.

ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాలంకరణ

బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన తోరణం

భక్తుల సౌకర్యార్థం సిద్ధం చేసిన షామియానాలు

బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి ముస్తాబు

శ్రీశైలం, నంది సర్కిల్, సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సున్నిపెంట నుంచి శ్రీశైలం వరకు బ్రహ్మోత్సవాల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పాదయాత్రగా తరలివచ్చే భక్తులకు కైలాసద్వారం వద్ద మంచినీటితో పాటు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో కైలాసద్వారం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. కైలాసద్వారం నుంచి శ్రీశైలం వరకు పలు చోట్ల దాతలు, ఆశ్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత అన్న ప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

డ్రోన్‌తో అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ

డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ

వెంకటాపురం నుంచి శ్రీశైలానికి అటవీ మార్గంలో వచ్చే భక్తులను పర్యవేక్షణ కోసం అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఆత్మకూరు, వెంకటాపురం నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా వచ్చే భక్తులు మార్గం మధ్యలో తప్పిపోతే ఆచూకీ కనుగొనేందుకు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 8లో పెచ్చెర్వు, నాగలూటీ-2, భైర్లూటీ-2, శ్రీశైలం అటవీ ప్రాంతంలో 3 కెమెరాలు వినియోగిస్తున్నట్లు చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్లు-2, సబ్ డీఎఫ్‌వో-2, రేంజర్లు-5, సెక్షన్ అధికారులు-10, బీట్ అధికారులు-25, ప్రొటెక్షన్ వాచర్లు-35, వాలంటీర్లు-50 మంది విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

శివదీక్షను విరమిస్తున్న భక్తులు

300 కి.మీ. నడిచి..

తెలంగాణ ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం హతరం గ్రామం నుంచి కాలినడకన వచ్చిన శివస్వాములు శనివారం శ్రీశైలానికి చేరుకున్నారు. 21 మంది శివస్వాములు 300 కిమీ పాదయాత్ర చేశారు. లింగాలగట్టు నుంచి శ్రీశైలానికి ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రెండవ పట్టణ సీఐ జి.సుబ్బారావు పేర్కొన్నారు.

● **శ్రీగిరిలో నిర్విఘ్నంగా:** శ్రీగిరి క్షేత్రంలో అన్నదానం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనార్థం తరలివచ్చే భక్తులకు దేవస్థానంతో పాటు సత్రాల్లో నిత్యాన్నదానం చేస్తున్నారు. దేవస్థానంలో శాశ్వత అన్నదాన పథకాన్ని 1969లో పదిమంది సాధువుల కోసం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేవస్థానానికి దాదాపు రూ.30 కోట్ల నిల్వలు సమకూరాయి. దీనితో వచ్చే వడ్డీతో ప్రతి భక్తుడికి అన్నదానం చేస్తున్నారు. క్షేత్రంలో దాదాపు 30 వరకు సత్రాల్లో నిత్యాన్నదానం చేస్తున్నారు.

● **నాగలూటి క్షేత్రంలో:** శ్రీశైల ముఖద్వారమైన నాగలూటి క్షేత్రంలో ద్వారపాలకుడు వీరభద్రుడి సన్నిదానంలో పెద్దదేవలాపురం గ్రామస్థులు 31 ఏళ్లుగా అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నారు. బాలశంకర్‌రెడ్డి మిత్ర బృందం మొదటి నుంచి అన్నదానం ఏర్పాటు చేస్తోంది.

● **వెంకటాపురం శ్రీమల్లేశ్వరస్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో:** శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రికలు చివరగా వచ్చే గ్రామం ఇదే. ఇక్కడి నుంచి నల్లమల దారుల్లో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ అన్నదాన శిబిరాలు నిర్వహించారు. వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి. 29 ఏళ్లుగా శ్రీమల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్నారు.

కాలిబాటన దీక్ష.. అన్నదాతల భిక్ష

☛ అడుగడుగునా అన్నదాన శిబిరాలు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అడుగడుగునా అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అప్పట్లో రాజుల కాలం నుంచే నల్లమలలో అన్నదాన శిబిరాలు నిర్వహించేవారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెంకటాపురం, నాగలూటి వీరభద్ర క్షేత్రాల్లో అన్నదానం చేసేవారు.

నాగలూటి క్షేత్రం వద్ద భోజనం చేస్తున్న భక్తులు

నాన్న సంకల్పం కొనసాగిస్తున్నాం

- విష్ణువర్ధన్‌రెడ్డి, మహంకాళిరెడ్డి (సోదరులు)

మాది బండి ఆత్మకూరు మండలం పెద్దదేవళాపురం గ్రామం. నాన్న బాలశంకర్ రెడ్డి కరోనాతో మృతి చెందడంతో ఆయన సంకల్పాన్ని కొనసాగిస్తున్నాం. నాన్న 1995లో తన 8 మంది మిత్రులతో కలిసి శ్రీశైలానికి పాదయాత్రగా నడిచి వెళ్లారు. నాగలూటి వీరభద్ర క్షేత్రంలో భోజనం చేసే సమయంలో పాదయాత్రగా వెళ్తున్న 12 మంది శివస్వాములు తమకు భోజనం పెట్టాలని కోరారట. 1995 నుంచి నాగలూటి క్షేత్రంలో శిబిరాన్ని నిర్వహించారు. ఏటా రెండు మూడు లక్షల మంది ఇక్కడ భోజనాలు చేస్తున్నారు.

28 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం

- వీరభద్ర స్వామి అన్నదాన కమిటీ

వీరభద్ర స్వామి కమిటీ ఆధ్వర్యంలో 28 ఏళ్లుగా పెచ్చెర్వు గూడెంలో అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నాం. గూడూరు మండలం నుంచి పాదయాత్రగా వెళ్లాం. పెచ్చెర్వులో విడిది చేశాం. అప్పట్లో చెంచులు బకెట్ నీటిని రూ.5కు అమ్మారు. భోజన సౌకర్యం లేకపోవడంతో అన్నదాన శిబిరం ఏర్పాటు చేయాలనే సంకల్పం కలిగింది. జె.నాగమల్లయ్య, చిన్న ఆదన్న, గంగాధర్, ఆదినారాయణరెడ్డి మరికొందరం కలిసి కమిటీగా ఏర్పడి దాతల సహకారంతో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. మొదట్లో 10 క్వింటాళ్లు వండగా.. ప్రస్తుతం 100 క్వింటాళ్ల బియ్యం అవసరమవుతోంది. ఇప్పుడు కమిటీ సభ్యులు మల్లిఖార్జున, కోటేశ్వరుడు, రవికుమార్, శివకుమార్‌ల ఆధ్వర్యంలో శిబిరం నిర్వహిస్తున్నాం.

● **ఎస్సార్బీసీ కాలనీలో:** మండల పరిధిలోని కరివేన గ్రామం ఎస్సార్బీసీ కాలనీలో 1988 నుంచి అన్నదాన కార్యక్రమ నిర్వహిస్తున్నారు. కాలనీకి చెందిన బూసిరెడ్డి, వరలక్ష్మి, రామకృష్ణయ్య, రఘునాథరెడ్డి, నాగన్న, నాగేంద్ర, నాగిరెడ్డి మరికొందరి ఆధ్వర్యంలో సత్యసాయి సేవాసమితి పేరుతో అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. భక్తులు, దాతలు, కన్నడిగుల సహకారంతో నిర్వహిస్తున్నారు.

● **పెచ్చెర్వు గూడెంలో:** నల్లమల అరణ్యంలోని పెచ్చెర్వు గూడెంలో గూడూరు వీరభద్ర స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో 28 ఏళ్లుగా, శ్రీరామ అగ్రి జెనటిక్స్, ద్వారక రియల్ ఎస్టేట్ అండ్ ఫ్రండ్స్ అసోషియేషన్, దాతల సహకారంతో అన్నపూర్ణ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి సొసైటీ ఆధ్వర్యంలో పన్నెండేళ్లుగా.. అనంతపురం, దోర్నాల ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా అన్నదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.

● **భీముని కొలనులో:** భీముని కొలనులో కొండ మార్గంలో ఎత్తైన రాళ్లు, ఎక్కి, దిగడమే కష్టం. అలాంటిది ఇక్కడ కొందరు భక్తులు అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

వైభవంగా రథోత్సవం

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : పత్తికొండలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం కనులపండుగగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం వేలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ తేరు ముందుకు సాగింది. భక్తులు రథంపై అరటిపళ్లు విసిరి తమ భక్తిని చాటుకున్నారు. అంతకుముందు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు స్వామివారి రథానికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎంపీపీ నారాయణదాసు, సర్పంచి కొమ్ము దీపిక, ఆయా శాఖల అధికారులు పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం

బనగానపల్లి, న్యూస్‌టుడే: ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వయంగా స్వీకరించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి అక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను చెప్పి త్వరగా పరిష్కారం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ.. అర్జీలు ఇచ్చిన బాధితుల సమస్యలు న్యాయబద్ధంగా ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. జటిలంగా ఉన్న సమస్యలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి న్యాయం చేస్తారని అన్నారు.

వినతిపత్రం పరిశీలిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

సీఎం సహాయనిధి పేదలకు వరం

బనగానపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.15.95లక్షల విలువ చేసే చెక్కులను శనివారం 67 మంది బాధితులకు మంత్రి బీసీ అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రత్యేక చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. పేదలు వైద్యం పొందేందుకు అప్పులు చేసేవారు. ఇలాంటి సమయంలో సీఎం సహాయనిధి ఉపశమనంగా ఉంటుందన్నారు. బాధితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పథకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ రాజకుమారి తదితరులు

డ్రోన్ సేవల బుకింగ్ సులభతరం

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: డ్రోన్ బుక్ చేసుకున్నట్లు సులభంగా వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్ సేవలను వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టర్ చాంబర్‌లో శనివారం డ్రోన్ సేవలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ రైతులు ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న యునైటెడ్ కిసాన్ డ్రోన్ యాప్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డ్రోన్ సేవలు సులభంగా బుక్ చేసుకోవచ్చన్నారు. డ్రోన్ ఉపయోగించడం వల్ల సమయం, వ్యయం గణనీయంగా ఆదా అవుతుందన్నారు. రైతులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా, ప్రతి ప్రాంతంలో అద్దెకు డ్రోన్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించండి

బేతంచెర్ల, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని డీఈవో జనార్దన్‌రెడ్డి సూచించారు. బేతంచెర్ల పట్టణంలోని మెయిన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, యాజమాన్య కమిటీ ఛైర్మన్లకు విద్యాంజలి 2.0 ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, తరగతి గదుల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. అంతకుముందు సీతారామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో సందర్శించారు. కార్యక్రమంలో ఎంఈవోలు సోమశేఖర్, ఆజాం, ప్రధానోపాధ్యాయులు హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

నకిలీ పత్రాలు సృష్టించిన వ్యాపారి అరెస్టు

విశాఖపట్నం, న్యూస్‌టుడే : నకిలీ పత్రాలు సృష్టించి, రూ.6.59 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టి. ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ విశాఖ జోన్ యూనిట్ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు.. నంద్యాల ప్రాంతానికి చెందిన షేక్ షబ్బీర్ అనే వ్యక్తి మినరల్స్ వ్యాపారం చేస్తూ... భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డాడు. దీంతో అతడిని అరెస్టు చేసి విశాఖలోని ఆర్థిక నేరాల నియంత్రణ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించిందని అధికారులు తెలిపారు.

విద్యార్థుల ఆట.. పతకాల పంట

అవుకు, న్యూస్‌టుడే: బ్లూవరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అవుకులోని మదర్‌మోడల్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటి 14 పతకాలు సాధించారు. వీటిలో ఏడు బంగారు, మూడు వెండి, నాలుగు రజతం పతకాలు ఉన్నాయి. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని బొల్లవరం జూనియర్ కళాశాలలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా తరఫున అవుకులోని మదర్‌మోడల్ పాఠశాలకు చెందిన 14 మంది పాల్గొనగా పద్నాలుగు పతకాలు దక్కినట్లు పాఠశాల నిర్వాహకుడు ముచ్చలపురి శ్రీనివాసులు తెలిపారు. పతకాలు సాధించిన వారిలో ఏడుగురు బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నట్లు తెలిపారు. బంగారు పతకాలు సాధించిన వారిలో లక్ష్మిశర్మిల, జ్ఞానప్రసూన, దీపిక, జయశ్రీ, యస్వంత్‌నాయక్, చంద్రకాంత్ ఆయారి, నందసాత్విక్‌రెడ్డి ఉన్నారు. వెండి పతకాలు సాధించిన వారిలో హరిప్రియ, సుశాంత్, పూజిత, రజతం పతకాలు సాధించిన వారిలో లక్ష్మన్న, షణ్ముక, వైష్ణవి, ధీరజ్ ఉన్నట్లు కరస్పాండెంట్ తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను స్థానిక పాఠశాలలో కరస్పాండెంట్ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయుడు మురళిమోహన్‌లు అభినందించారు.

పతకాలు సాధించిన విద్యార్థులతో కరస్పాండెంట్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు

రైతుల్లో అవగాహన పెంచాలి

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: పంట సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, ఏడీఆర్ జాన్సన్ అన్నారు. శనివారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలతో శిక్షణ, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. రబీలో సాగైన పంటలు, వాటిలో వచ్చే తెగుళ్లు, నివారణ పద్ధతులపై చర్చించారు. రబీలో ఎక్కువగా వరి, మొక్కజొన్న, తదితర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శివరామకృష్ణ, మంజునాథ, చైతన్య, వెంకటరమణ, ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, పక్కన ఏడీఆర్ జాన్సన్

ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బేతంచెర్ల పట్టణంలోని మహాత్మా గాంధీ కాలనీలో శనివారం ఉదయం ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. సోమేశ్వరి (40) అలియాస్ తులసిని భర్త మహేష్ నాయుడు ఎనిమిదేళ్ల కిందట వదిలి వెళ్లిపోయాడు. ఇద్దరి కుమార్తెలకు వివాహం చేశారు. కాగా ఆమె మూడేళ్ల నుంచి ఒంటరిగా ఉంటున్నారు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్ తెలిపారు.

సోమేశ్వరి (పాత చిత్రం)

పరీక్షా సమయంలో దుకాణాలు మూసివేయండి

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు జరిగే సమయంలో సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ దుకాణాలను మూసి వేయాలని కర్నూలు జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ కె.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కోరారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, థానేదార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గ్రేడ్-3 (దేవాదాయశాఖ) పోస్టుల భర్తీకి సంబంధించిన ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఆ సమయంలో సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని కోరారు. ఇందుకు విరుద్ధంగా దుకాణాలను తెరిచే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

ప్రముఖ బ్రాండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కొరకు (కడప, కర్నూల్, అనంతపూర్) జిల్లాలకు ఏరియా వైజ్‌గా డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 8019166607, 9110301508.

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 99089 81464.

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 73821 14647.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా
అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ చేస్తు 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

4BHK విల్లాస్, ప్లాట్లు, పొలాలు: కర్నూలు సిటీలో 4BHK విల్లాస్ అమ్మబడును. నంద్యాల హైవేకు ప్లాట్లు సిటీ అన్ని రోడ్లులకు పొలాలు అమ్మబడును. ✆ 9989115558.

FLAT FOR SALE

3 BHK Brand new flat 1600 square feet near Nandyal Check post, kurnool with interiors. Ph: 99667 39966, 96760 95290.

HOUSE FOR SALE

M.S.9 R.K Villas Pasupala Road House for Sale. Plot No:1, 3.5 Cents (50'X30') East Road. ✆89850 34814.

LAND FOR SALE

జూపాడు బంగ్లా మండలము పారుమంచాల గ్రామంలో 3 ఎకరాల నల్లరేగడి పొలము అమ్మకమునకు కలదు. కొనదలచిన వారు సంప్ర: 89191 71764, 81068 38747.

PLOT FOR SALE

Plot for Sale E/F Extent 2.1/2 Cent. Plot No. 226 Vishnupriya Nagar Behind Rajivgruhakalpa Kodumur Road, Kurnool. Cell: 98493 06939.

133 Sq. yds కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ పల్నాడు జిల్లా లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 99127 54545.

అమరావతి రాజధానికి అతిదగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఔట్ LPNOతో E5, E7 4 వేస్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ॥ 13500/- మాత్రమే. 93464 92840, 98483 66789.

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 87548 09650.

LAND REQUIRED

Required Land above 3 Acres for Development at Kurnool, Munagala padu, Peddapadu. Contact: 97015 49945.

TO LET

కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో ఆధునిక వసతులతో 2BHK హౌస్ బాడుగకు కలదు. ఆఫీస్, ఫ్యామిలీస్, ఎంప్లాయిడ్ బ్యాచ్‌లర్స్‌కు ఇవ్వబడును. ✆ 94402 92702.

కర్నూలు కొత్తబస్టాండు దగ్గరలో ఉన్న ఈద్గా ఎదురుగా స్కందా వ్యాపార్ షాపింగ్ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో షాపు నెంబర్ 23, 24 (22X27) బాడుగకు ఇవ్వబడును. సంప్ర: 98492 40139.

COMMERCIAL

Shop Available for Rent, Opp. New Busstand, Nr. Ganesh Temple Kurnool, Brokers are not allowed. Contact: 94900 81533.

JOBS

Wanted Nurse & PRO's Qualification: Inter, Any Degree, ANM, GNM & B.Sc Nursing. Contact: Vani Hospital. Dhone. ✆ 95155 59593.

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

Wanted B.Com/ M.Com/ MBA Finance to be Work as field Executive in Kurnool in a Reputed Audit firm. Interested Persons (Male Only) ✆ 70135 11502 or mail to kowthahr@gmail.com

Wanted Staff Nurses, Experienced Cathlab Scrub Nurses, Marketing Executives, Pharmacists, Sri Vijaya Durga Cardiac Centre, Gayathri Estates, Kurnool. ✆ 95029 23838, 86986 05193.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 98662 52220.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయుటకు డ్రైవర్ మరియు టెలికాలర్స్ కావలెను. మంచి జీతం. ✆ 63002 65849, 81064 22930.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం రూ. 10,000/-ల నుండి 15,000/- నో టార్గెట్. మంచి కమీషన్. 63055 97809.

హెల్పర్లు (బాయ్స్) సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. అర్హత: అనుభవానికి జీతం ఉండును. Add: MN రాయల్ ఫర్నిచర్, స్క్వేర్ మాల్ ఎదురుగా, కర్నూలు. ✆ 88869 95345.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18-20K. 89776 39662, 89776 39663.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 63032 99545, 96428 17525.

రెస్టారెంట్‌లో పనిచేయడానికి వంట మాస్టర్ కావాలి. బగారా రైస్ పలావ్స్, రాగిసంకటి, చాపల పులుసు, తెలంగాణ, రాయలసీమ చికెన్ వండడానికి కావలెను. 81798 02899,9885 264703.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెలీకాలర్స్ కావలెను. అనుభవం కలవారికి ప్రాధాన్యత, జీతం + కమీషన్. ✆ 99081 41706.

SLRT ట్రాన్స్ పోర్ట్ పార్సిల్ సర్వీసు చిత్తూరు &కర్నూల్ నందు పనిచేయుటకు ఆపరేషన్స్ నందు అనుభవంగల మేనేజర్‌లు కావలెను. ✆ 92481 93949 Email: slrthyd@gmail.com

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీ కంపెనీలో ఎలక్ట్రిషియన్లు, టెక్నిషియన్లు/ హెల్పర్లు& M/F ఆఫీస్ అసిస్టెంట్లు తెలుగు, హింది, తమిల్, E, 2 భాషలు మాట్లాడేవారు కా॥. అకామిడేషన్ 81050 11213, 77600 62220.

Waned Experienced Lady Hostel Wardens (Graduates), House Keeping Boys & Girls To Work at Reputed Educational Institutions. ప్రముఖ కాలేజీ హాస్టల్ నందు పని చేయుటకు అనుభవం గల లేడీ వార్డెన్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్ వెంటనే కావలెను. ఆకర్షణీయమైన జీతం + వసతి, భోజన సదుపాయం కలదు. సంప్ర: 94943 33443.

Wanted **నంద్యాల** జిల్లా బనగానపల్లె నెహ్రూ హై స్కూల్ హాస్టల్ నందు పని చేయుటకు మ్యాథ్స్ టీచర్స్, ట్యూటర్స్, వంట మనుషులు, వార్డెన్లు కావలెను. సంప్ర: 63020 26495, 95501 31444, 94410 56875.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 96698 41000.

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768.

HEALTH & CARE

GYNAECOLOGY

డా॥ కె.అరవింద, MBBS, DNB, OBG గర్భిణి మరియు స్త్రీ వ్యాధి నిపుణురాలు, 2PM to 5PM & 5PM - 9PM, శ్రీ సాయిచంద్ర క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. ✆ 88970 87874.

PHYSICIAN

డా॥G.కుశల్‌ప్రసాద్, M.D., Gen., ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్, సత్యనారాయణ స్వామి గుడి వెనుక, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. ✆ 99669 25324.

డా॥కె.చంద్రమౌళిరెడ్డి, Gen. Med., IDCCM, జనరల్ ఫిజిషియన్, ఫెలో ఇన్ క్రిటికల్‌కేర్ యూనిట్, శ్రీసాయిచంద్ర క్లినిక్, విజయదుర్గ కార్డియాక్‌లైన్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. ✆ 88970 87874.

ఆరోగ్యమే మహాభాగ్యం

THE EENADU WAY CLASSIFIEDS
అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

నంద్యాల
• నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

పాదయాత్రికుల రక్షణకు చర్యలు

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ సునీల్ షెరాన్

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా వెళ్తున్న భక్తుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ స్పష్టం చేశారు. శనివారం వెంకటాపురం, నాగలూటిగంగం, వీరభద్రస్వామి దేవాలయంతోపాటు నల్లమల అరణ్యంలో ఉన్న బేస్ క్యాంపు ప్రాంతాల్లో పర్యటించి భక్తుల వసతులను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ పాదయాత్ర మార్గంలో బాంబు నిర్వీర్య తనిఖీలు చేశామని, స్పెషల్ పార్టీ పోలీసులతో రక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, అటవీ శాఖ అధికారి జాకీర్ హుసేన్, పోలీసులు పాల్గొన్నారు.

పాఠశాలలో వసతులు కల్పించాలి

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: పాఠశాలకు అవసరమైన వసతులను దాతలు, వాలంటీర్ల ద్వారా కల్పించేందుకు కృషి చేయాలని ఎంఈవోలు కోటయ్య, సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం పాణ్యంలో ప్రధానోపాధ్యాయులు, యాజమాన్య కమిటీ ఛైర్మన్లు, సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, బోధన కల్పించేందుకు ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు: 94403 61729
ఆత్మకూరు: 90149 09024
నంద్యాల: 98853 28120

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: అక్బరాబాదు నీలో గుండ్లకమ్మ కాల్వలో పూడిక, వ్యర్థాలు పేరుకుపో యాయి. మురుగు నీటి నిల్వతో దుర్వాసన వెలువడు తోంది. - సాజిద్, స్థానికుడు. ✔: పూడిక తొలగిస్తాం. - జీవన్, శానిటరీ ఇన్‌స్పెక్టరు. ?: బస్టాండు కూడలిలో రద్దీ అధికంగా ఉంది. దుకాణాల ఎదురుగా బోర్డులు రహదారిపై ఉంచటంతో సమస్య తీవ్రంగా ఉంది. - రవి, దుకాణదారుడు. ✔: ట్రాఫిక్ నియంత్రిస్తాం. - నారాయణ, ఎస్సై.

ఘనంగా అన్నపూర్ణాదేవి కల్యాణం

కల్యాణం జరిపిస్తున్న పురోహితులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలోని అన్నపూర్ణాదేవి గృహసత్రంలో శనివారం శివహరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సహిత విశ్వేశ్వరస్వామి అన్నపూర్ణాదేవి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈనెల 16 వరకు శివ దీక్షా భక్తులకు అన్నదాన జరుగుతుందని ట్రస్ట్ నిర్వాహకులు ఎ.అరవింద్‌రెడ్డి తెలిపారు.

'లడ్డు ప్రసాదం తయారీలో మహాపచారం'

మహానంది, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వర స్వామివారికి నివేదించే లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి మహాపచారం చేశారని మహానంది మండలం జనసేన నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఓంకార పుణ్యక్షేత్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ మెట్లను, ప్రసాదాలను పసుపు నీటితో శుభ్రం చేసి మోకాళ్లపై నడిచారు. నాయకులు కాకర్ల శివయ్య, కొండమల చక్రపాణి, బొల్లవరం ప్రసాద్, దమా లచంద్ర, సుబ్బరాయుడు, మిద్దె నాగేష్ పాల్గొన్నారు.

ఓంకారంలో నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు

మార్గం చూపు మల్లన్న

★ బస్సులు లేక గంటల తరబడి భక్తుల నిరీక్షణ

బస్సు ఎక్కడానికి ఎగబడుతున్న ప్రయాణికులు, భక్తులు

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: శివరాత్రి పండగ సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. రెండు రోజులుగా కాలినడకన వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. శివరాత్రి సమీపించే కొద్దీ లక్షల్లో భక్తుల సంఖ్య పెరుగుతుందనే కారణంతో చాలా మంది భక్తులు, శివ మాలధారులు ముందుగానే మల్లన్న దర్శనం చేసుకుంటారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. భక్తుల సంఖ్య పెరగటం, స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం అమలులో ఉండటంతో భక్తుల సంఖ్యపై ఆర్టీసీ అధికారుల అంచనాలు తప్పేలా ఉన్నాయి. రెండో రోజు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు తిరుగుతున్నా గంటల తరబడి భక్తులు వేచి ఉంటున్నారు. బస్సు ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే పరుగులు తీయటం, ఎగబడుతుండటంతో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

రోజూ 21,450 మంది ప్రయాణం

శివరాత్రి పండుగ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆత్మకూరు బస్టాండు మీదుగా ప్రస్తుతం 84 బస్సులు నడుస్తున్నాయి. వీటి ద్వారా రోజుకు 21,450 మంది ప్రయాణిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఆత్మకూరు డిపో నుంచి 50 బస్సులు నడపాలని నిర్ణయించారు. వీటిలో ఆత్మకూరు డిపోనకు చెందిన పది బస్సులు, ఇతర డిపోల నుంచి 40 బస్సులు రప్పించనున్నారు. ఇతర డిపోలకు చెందిన బస్సులను ఈ నెల 12వ తేదీ వరకు, ఆత్మకూరు డిపో బస్సులను పండుగ రోజు వరకు నడపనున్నారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు డిపోల్లో శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం శనివారం ఉదయం నుంచి ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల డిపోల బస్సులు తెల్లవారుజామున 5 గంటల నుంచి, ఆత్మకూరు డిపో నుంచి ఉదయం ఆరు గంటల నుంచి నడుపుతున్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకే శ్రీశైలం మార్గంలో బస్సులు నడుపుతున్నారు. మొదటి రోజు ఆత్మకూరు డిపో నుంచి ప్రత్యేక బస్సు ప్రారంభించినా ప్రయాణికులు లేరంటూ గ్యారేజీకి పరిమితం చేశారు. కర్నూలు, నందికొట్కూరు ప్రాంతాలకు చెందిన భక్తులు ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం గ్రామం వరకు బస్సుల్లో ప్రయాణించి అక్కడి నుంచి నల్లమల అరణ్యం గుండా కాలినడకన శ్రీశైలం వెళ్తున్నారు. కర్నూలు నుంచి వెంకటాపురం దాదాపు 80 కిలోమీటర్ల దూరం ఉంది. కర్నూలు నుంచి ఆర్టీసీ బస్సు టికెట్ రూ.120, నందికొట్కూరు నుంచి రూ.65 ధర నిర్ణయించారు.

ఆత్మకూరు డిపో వివరాలు	
ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న బస్సులు:	84
రోజువారీ ప్రయాణికుల సంఖ్య:	21,450
శివరాత్రి ఉత్సవాలకు బస్సుల సంఖ్య:	50
భక్తుల సంఖ్య:	1.30 లక్షలు (అంచనా)

సీట్ల కోసం పాట్లు

శ్రీశైలానికి ఆత్మకూరు మీదుగా వెళ్లాల్సి ఉండటంతో ఉమ్మడి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకొని నిరీక్షిస్తున్నారు. ఆత్మకూరు చేరుకుంటే బస్సులు అధికంగా ఉంటాయనే ఉద్దేశ్యంతో ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. కానీ బస్టాండులో ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు లేవు. ఇతర డిపోలకు చెందిన బస్సులు ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే వెంబడించడం, చేతిరుమాళ్లు, సామాన్లు బస్సు సీట్లలో వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆత్మకూరు బస్టాండు మీదుగా వెళ్లే ప్రయాణీకుల సంఖ్య దాదాపు 1.20 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొదటి రోజే వందల సంఖ్యలో చేరుకున్న ప్రయాణీకులకు బస్సులు కేటాయించడంలో అధికారులు విఫలమయ్యారు.

నేడు మెగా జాబ్ మేళా

నందికొట్కూరు, న్యూస్‌టుడే: నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో నేడు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు. నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గంలోని యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పది, ఇంటర్, ఐటీఐ పాసై, 16 నుంచి 30 సంవత్సరాలు నిండిన వారు అర్హులుగా తెలిపారు. శిక్షణా సమయంలో రూ.12వేలు నుంచి 15వేలు స్టైఫండ్ ఉంటుందని, శిక్షణా కాలం అయ్యాక నెలకు రూ.22వేల వేతనం ఉంటుందన్నారు.

ప్రశాంతంగా గేట్ పరీక్ష

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో గేట్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు పరీక్షల కన్వీనర్ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 127 మందికి 101, మధ్యాహ్నం 54కు 44 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు.

యూరియా అవకతవకలపై విచారణ

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: మండలంలోని సంతజూటూరు గ్రామంలో ఉన్న పరమటూరు సహకార సంఘంలో యూరియా అవకతవకలపై శనివారం సబ్ డివిజనల్ కోఆపరేటివ్ అధికారి మురళీకృష్ణ, జూనియర్ సహాయకులు సందాని బాషాలు విచారణ చేపట్టారు. ఎన్ని యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ఎంత మందికి రైతుల వన్‌బీ, ఆధార్‌లు తీసుకున్నారని అడిగి తెలుసుకున్నారు.

పన్నులు సకాలంలో వసూలు చేయాలి

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: పన్నులు సకాలంలో వసూలు చేసి పంచాయతీల ఆదాయంను పెంచాలని డీపీవో లలితాబాయి అన్నారు. శనివారం పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ సుధాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌కు పాణ్యం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లాలోని 13 మండలాల పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, పన్నులు తదితర విషయాలపై వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో రాంబాబు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఒలింపియాడ్‌లో బంగారు పతకం

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణం గురురాజ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి సీవీ రామన్ సైన్స్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలతో పాటు ర్యాంకులు సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ షేక్షావలిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శాసనసభ సభ్యులు చింతమనేని ప్రభాకర్, సినీనటుడు శ్రీకాంత్, శివాజీరాజా చేతుల మీదుగా ఏడో తరగతి చదువుతున్న సరయు బంగారు పతకం అందుకున్నట్లు చెప్పారు.

మురుగు దారి

ఈ సిమెంటు రహదారి కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి నుంచి కిషన్‌సింగ్ వీధి మీదుగా వారపు సంతకు వెళ్తుంది. రహదారి పక్కన మురుగు కాల్వ లేక పోవటంతో ఇళ్లలో నుంచి వెలువడుతున్న వ్యర్థపు నీళ్లు, కుళాయిల నుంచి వృథాగా పోతున్న నీళ్లు రహదారిపై ప్రవహిస్తుండటంతో బురదమయమవుతోంది. ఈ బురద నీటిలో నడవలేక పాదచారులు, ద్విచక్ర వాహనాలు తరచూ కిందపడుతున్నారు.
– న్యూస్‌టుడే, ఆత్మకూరు పట్టణం

అధిక భారంతో అనర్థం

నంద్యాల పట్టణంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అసలే ఇరుకు రోడ్లు దానికి తోడు వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో వీధుల్లో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. కొంత మంది ఆటోల్లో వివిధ వస్తువులను పరిమితికి మించి తీసుకెళుతున్నారు. దీంతో వెనక వచ్చే వాహనాలకు ఎదురుగా ఏ వాహనాలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. – న్యూస్‌టుడే, నంద్యాల, పురపాలకం

గులకరాళ్ల దారితో నరకం

మండలంలోని యాళ్లూరులో 5 మండలాల ప్రజల సౌకర్యం ఏర్పాటు చేసిన సామాజిక ఆరోగ్యకేంద్రానికి సరైన దారిలేక రోగులు నరకం అనుభవిస్తున్నారు. రూ.5.50 కోట్లతో నిర్మించిన భవనానికి, 300 గజాల దూరం గులకరాళ్లు పోసి తాత్కాలిక దారి ఏర్పాటు చేశారు. వృద్ధులు, రోగులు కంకరలో నడవలేక నరకం చూస్తున్నారు. వెంటనే సిమెంట్ రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, యాళ్లూరు (గోస్పాడు)

ఒరిగిన స్తంభం.. భయాందోళనలో జనం..

నంద్యాల నుంచి చాపిరేవుల వెళ్లే రహదారి పక్కన విద్యుత్తు స్తంభం ఒరిగి ప్రమాదకరంగా మారింది. స్తంభం ఒరగకుండా ఇరువైపులా రెండు స్తంభాలను ఏర్పాటు చేశారు. అయినా ప్రమాదకరంగా ఒరిగి భయపెడుతోంది. ఇది ఎప్పుడు కూలి ఏ ప్రమాదం జరుగుతోందని రాకపోకలు సాగించేవారు ఆందోళన చెందుతున్నారు. స్తంభాన్ని సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

క్రీడల్లో ఫార్మసీ విద్యార్థుల ప్రతిభ

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: తిరుపతిలో నిర్వహించిన ఫార్మతెర 2కే26 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో శాంతిరాం ఫార్మసీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి

విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపల్ మధుసూదన్‌శెట్టి

నట్లు ప్రిన్సిపల్ మధుసూదన్ శెట్టి తెలిపారు. శనివారం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాలలో అభినందించారు. త్రోబాల్, చెస్ పోటీల్లో కళాశాల జట్టు మొదటి స్థానంలో, క్రికెట్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ గుర్తింపు తెస్తున్నారన్నారు.

సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురండి

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రస్తుత సర్పంచుల పదవీకాలం మార్చి నెలతో ముగుస్తుందని, ఆ తరువాత కూడా గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో సుగుణశ్రీ పేర్కొన్నారు. మండల అధ్యక్షులు ప్రభాకర్ అధ్యక్షతన శనివారం మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల స్థాయి అధికారులు తమ శాఖల్లో జరుగుతున్న ప్రగతిని ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ఆమె మాట్లాడుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు, ఉప తహసీల్దారు రామచంద్రరావు, వైద్యాధికారి డా.సప్లాం, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు.

వైద్యుడికి జాతీయ పురస్కారం

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాలకు చెందిన ప్రముఖ దంత వైద్యులు డా.కిశోర్‌కుమార్ జాతీయ వైద్య పురస్కారం అందుకున్నారు. మంగళూరులో జరుగుతున్న ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జాతీయ వార్షిక సదస్సులో శనివారం ఆయనకు జాతీయ దంత వైద్య పురస్కారం అవార్డును ఐడీఏ జాతీయ అధ్యక్షులు డా.సుబ్రనంది, కార్యదర్శి డా.అశోక్ దోబ్లే చేతుల మీదుగా అందుకున్నారు. ఐడీఏ రాయలసీమ బ్రాంచి ద్వారా సేవలందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది.

పేదలకు అండగా సీఎం సహాయ నిధి

నందికొట్కూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా, వరంలాంటిదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

శనివారం నందికొట్కూరు, జూపాడుబంగ్లా మండలాల్లో చికిత్సలు చేయించుకున్న 18 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. వాటిని ఎమ్మెల్యే లబ్ధిదారులకు మండలాల వారీగా అందజేశారు. 18 మంది లబ్ధిదారులకు రూ.6,92,364 విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు.

నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో 'యువ వాణిజ్య మనస్సులు' అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదాయపు పన్ను శాఖ అధికారి రమణారావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం డిగ్రీతోనే సరిపెట్టుకోకుండా స్కిల్ ఆధారిత విద్యను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాల డైరెక్టర్ హేమంత్‌రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, డీన్ ఆఫ్ అకాడెమిక్స్ డా.ఏఎస్ ప్రగతిరెడ్డి, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని పురపాలక కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. పట్టణంలోని బొమ్మలసత్రం, ఎన్జీవోస్‌కాలనీ, పెద్దఆసుపత్రి, బైర్మల్‌వీధి తదితర ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. నూతన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి అధికారులు, యజమానులకు సూచనలు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలని, కాల్వలు, రహదార్లు ఆక్రమించుకుని నిర్మిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అన్న క్యాంటీన్‌ను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆయన వెంట పట్టణ ప్రణాళిక విభాగం అధికారి నరసింహమూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీనారాయణశర్మ, మురళీధర్, సచివాలయ సిబ్బంది నరేంద్ర పాల్గొన్నారు.

ఆస్తులు విక్రయిస్తున్నారని ఫిర్యాదు

ఈనాడు, కర్నూలు: సున్నిపెంట గ్రామంలో యలమంచిలి రవికుమార్‌కు చెందిన ఆస్తులకు కొందరు ఆక్రమించి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని నాదెళ్ల శివకుమార్ తెదేపా కార్యాలయంలో ఈ నెల మూడో తేదీన ఫిర్యాదు చేశారు. ఆయన బతికి ఉన్న రోజుల్లో ఆయా ఆస్తులను వరుసకు సోదరుడైన తనకు రాసిచ్చారని పేర్కొన్నారు. గుండె శస్త్రచికిత్స కోసం తాను హైదరాబాద్ వెళ్లిన సమయంలో సున్నిపెంటలోని ఇంటి తాళాలను కొందరు బద్దలు కొట్టి ఇంట్లోని సామాన్లను దొంగిలించడంతోపాటు, ఇంటిని ఆక్రమించుకుని సున్నిపెంటకు వస్తే చంపేస్తానని బెదిరిస్తున్నారన్నారు. ఆయన ఆస్తులకు నకిలీపత్రాలు సృష్టించి, బేరం పెడుతున్నారని, తనకు న్యాయం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు వివరించారు.

కొండచిలువ కలకలం

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: బండిఆత్మకూరు గ్రామంలోని పాత రైస్‌మిల్లులో కొండచిలువ కలకలం రేపింది. కొండచిలువను చూసిన గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని కొండచిలువను పట్టుకున్నారు.

కొండచిలువను పట్టుకుంటున్న అటవీ సిబ్బంది

అగ్నిప్రమాద బాధితులకు భరోసా

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: పట్టణంలోని 38వ వార్డు పరిధిలోని ఎస్పీవైరెడ్డి స్మార్ట్ కాలనీలో విద్యుత్తు ప్రమాదంలో ఇళ్లు దగ్ధం కావడం బాధాకరమని, వారికి తెదేపా అండగా ఉంటుందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు. 38వ వార్డు తెదేపా ఇన్‌ఛార్జి బుగ్గరాముడు ఆధ్వర్యంలో శనివారం తెదేపా కార్యాలయంలో రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మహేష్, లింగమయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

పగిడ్యాల, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పగిడ్యాలలోని శ్రీసర్వేశ్వర స్వామి ఆలయంలో శనివారం శివస్వాములు మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు.

నందికొట్కూరు, న్యూస్‌టుడే: శ్రీశైలం మల్లికార్జునస్వామి మాలధారణ భక్తుల పాదయాత్ర ప్రారంభమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి భక్తులు కేజీ రహదారి నుంచి ఆత్మకూరు మండలం వెంకటాపురం వద్ద నల్లమలలో ప్రయాణం సాగిస్తారు.

గాజులపల్లె, (మహానంది), న్యూస్‌టుడే: మహానంది, శిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవిలోని సర్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని ఘాట్‌రోడ్డు లోయలో పశుగ్రాసాన్ని తరలిస్తున్న బొలేరో వాహనం బోల్తాపడింది. డ్రైవర్ మూత్రవిసర్జన కోసమని వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి వెళ్లారు. లారీ వేగంగా వెళ్తూ బొలేరోను వెనుకవైపు నుంచి బలంగా ఢీకొనడంతో లోయలోకి పడిపోయింది.

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణం మిషన్ కాంపౌండ్‌లోని పెద్ద చర్చి పాస్టరేట్-1 ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీన ఆలయ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ సందర్భంగా చర్చిని, పరిసర ప్రాంగణాలను విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు.

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని మథర్ థెరిస్సా పాఠశాల కరస్పాండెంట్ ఫ్రాంచీస్ అన్నారు. శనివారం మండలంలోని శింగవరంలో ఉన్న మథర్‌థెరిస్సా పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించారు.

వెలుగోడు, న్యూస్‌టుడే: వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. పవన్‌కుమార్ 72 మార్కులతో ప్రథమ స్థానం, జాహిద్‌ఖాన్ 68 మార్కులతో ద్వితీయ, వేల్పనూరుకు చెందిన పవన్ కుమార్ 65 మార్కులతో తృతీయ స్థానాల్లో నిలిచారు.

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: పాణ్యంలోని పెద్దమ్మగుడి 6వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

నందికొట్కూరు గ్రామీణం,న్యూస్‌టుడే: 10బొల్లవరం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొత్తపల్లి, న్యూస్‌టుడే: నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని తహసీల్దార్ ఉమారాణి అన్నారు. గువ్వలకుంట్ల అక్షర ఆంధ్ర సెంటర్‌ను శనివారం తనిఖీ చేశారు.

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు రత్నమయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శనివారం ఐసీడీఎస్ మండల పర్యవేక్షకురాలు రమాదేవికి సమ్మె నోటీసు అందజేశారు.

గడివేముల, న్యూస్‌టుడే: మండలంలోని కరిమద్దెల గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైనట్లు ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు. 6వ తేదీన నీళ్ల కోసం వెళ్లిన బాలిక ఇంటికి తిరిగిరాలేదన్నారు. శనివారం బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

మిడుతూరు,న్యూస్‌టుడే: మండలంలోని తలముడిపి, జలకనూరు, చింతలపల్లి, మిడుతూరు గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు సీపీఐ పార్టీలో చేరినట్లు జిల్లా కార్యదర్శి రంగనాయకులు తెలిపారు.

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ విద్యా బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రిసామి, సూర్య ప్రతాప్ డిమాండు చేశారు. పట్టణంలో శనివారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు.

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: కార్మికులకు జరుగుతున్న అన్యాయం, దోపిడీని నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు రాంనాయక్, బీసన్నలు డిమాండు చేశారు. శనివారం సార్వత్రిక సమ్మెకు సంబంధించిన గోడప్రతులను విడుదల చేసి పంపిణీ చేశారు.

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ట్రాఫిక్ సీఐ చాన్‌బాషా అన్నారు. స్థానిక సంజీవనగర్‌లో పాఠశాల విద్యార్థులకు, డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.

తైక్వాండోలో బెల్టులు అందుకున్న క్రీడాకారులతో ప్రముఖులు

క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: క్రీడలు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందిస్తాయని చిత్తూరు ఆదాయపన్ను అధికారి రమణారావు అన్నారు. స్థానిక స్వామి వివేకానంద ఆడిటోరియంలో శనివారం తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఒలింపిక్ జిల్లా మాజీ ఛైర్మన్ డా.రవికృష్ణ, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డా.రామకృష్ణారెడ్డిలు పాల్గొని మాట్లాడారు. క్రీడాభారతి సభ్యుడు నిమ్మకాయల సుధాకర్, తైక్వాండో అసోసియేషన్ సభ్యులు, శిక్షకులు పాల్గొన్నారు.

బాలల సంరక్షణ కేంద్రాల నమోదు తప్పనిసరి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు బాలల న్యాయ చట్టం ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా పర్యవేక్షణ అధికారి హుస్సేన్ బాషా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలల సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వ నిధులతో నడుపుతున్నా లేదా సొంత నిధులతో నడుపుతున్నా ఈ చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. ఈ నెల 13లోగా రూ.750 చెల్లించి దరఖాస్తులను జిల్లా బాలల సంరక్షణ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 8919334858 నంబరును సంప్రదించాలన్నారు.

దొంగలు పడ్డారు..

★ వరుస చోరీలతో జనం బెంబేలు

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నందికొట్కూరు పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామాల చివర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, ఏకాంతంగా వెళుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. బంగారు, వెండి ధరలు విపరీతంగా పెరగడంతో దొరికిన కాడికి దోచుకుంటున్నారు. దొంగలు సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ముందుగానే గ్రామాల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కట్టర్ పరికరాలను ఉపయోగించి శబ్దాలు రాకుండా క్షణాల్లో తాళాలు తీసి దోపిడీకి పాల్పడుతున్నారు. దొంగల ముఠానే ఇందుకు కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం, ఉన్న వాటిలో స్పష్టమైన దృశ్యాలు లేకపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది.

పట్టపగలే పగలగొట్టి..

మిడుతూరు, పగిడ్యాల : మండల కేంద్రమైన పగిడ్యాల జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనువాసులు, భార్య రాజేశ్వరి పనుల నిమిత్తం శుక్రవారం బయటికి వెళ్లారు. సాయంకాలం ఇంటికి రాగా.. తాళం పగలగొట్టి 6 జతల పట్టీలు, మూడు వెండి ఉంగరాలు, ఒక వెండి గొలుసు, 15 వేల నగదు దొంగిలించినట్లు బాధితులు గుర్తించారు. శనివారం నంద్యాల క్రైమ్ పోలీసు సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. ముచ్చుమర్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పగలగొట్టిన బీరువాను చూపిస్తున్న బాధితుడు

వరుస ఘటనలు

● ఈనెల 5న బ్రాహ్మణకొట్కూరులో తాళం వేసి ఉన్న సయ్యద్ బాషా ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలోని 20 తులాల వెండి, అర తులం బంగారం అపహరించారు. ● అదే రోజు కొణిదేల గ్రామంలో మహేశ్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లగా.. కుమార్తె పనిపై పక్క వీధిలోకి వెళ్లింది. మధ్యాహ్నం అలికిడి జరగడంతో ఓ మహిళ గమనించి ఇంటిలోకి వెళ్లేసరికి దుండగుడు బీరువాలోని సొమ్మును తీసుకుని వస్తున్నాడు. యువతి కేకలు వేయగా. కత్తి చూపించి బెదిరించాడు. యువతి పక్కనే ఉన్న రోలు కర్రతో దుండగుడిపై దాడి చేయడంతో సొమ్ము అక్కడే వదిలేసి పరారయ్యాడు. ● ఈనెల 6న మిడుతూరు మండలంలోని చెరుకుచెర్ల గ్రామానికి చెందిన పెద్దపుల్లారెడ్డి బంగారాన్ని నందికొట్కూరు పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.2.6లక్షలు తీసుకుని వెళ్తున్నారు. మార్గమధ్యలో ఇద్దరు దుండగులు నంబరు ప్లేట్ లేని ద్విచక్రవాహనంపై వచ్చి 'మీ డబ్బులు కిందపడ్డాయి' అని దృష్టి మళ్లించి సొమ్ము సంచి కొట్టేసి పరారయ్యారు. ● అదే రోజు మధ్యాహ్నం పగిడ్యాల జగనన్న కాలనీలో పట్టపగలే తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి 30 తులాల వెండి, బంగారు కమ్మలు దొంగిలించారు. ● నాలుగు రోజుల క్రితం 340సీ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న భార్యాభర్తలను దుండగులు ఆపి చిరునామా అడిగారు. వెనకాల కూర్చున్న మహిళ మెడలో గొలుసు లాగేందుకు ప్రయత్నించగా, వారు కేకలు వేయడంతో కారులో పరారయ్యారు.

(c) eenadu

ఆళ్లగడ్డ
• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

కోనేటి రాయుడిని తాకిన సూర్య కిరణాలు

ఇంజేడు(ఉయ్యాలవాడ), న్యూస్‌టుడే: ఇంజేడులో వెలసిన కోనేటిరాయుడిని శనివారం సూర్య కిరణాలు తాకాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోనేటిరాయుడికి పంచామృతాభిషేకం, మంగళహారతి పూజలు చేసి అందంగా అలంకరించారు. అనంతరం సమీప గ్రామాలు పెద్దయమ్మనూరు, బోడెమ్మనూరు, కొండుపల్లె, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

సేవాలాల్ మహరాజ్ జయంతికి ఆహ్వానం

అవుకు: గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరు కావాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవాఘడ్‌లో ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న వేడుకలకు హాజరుకావాలని తెదేపా రాష్ట్ర గిరిజన విభాగం అధ్యక్షుడు వెంకటరమణనాయక్ మంత్రిని కోరారు. అనంతరం ఆహ్వానపత్రిక అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574916
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: ?: జమ్ములమడుగు క్రాస్ రోడ్డు నుంచి బోడెమ్మనూరు వరకు రోడ్డుపై కంకర లేచి గుంతలు ఏర్పడ్డాయి. **- కృష్ణారెడ్డి, రైతు**
?: నర్సిపల్లెలో ముస్లిం వీధి నుంచి ఎస్సీ కాలనీ వరకు రోడ్డు గుంతలు పడి మురుగు నిల్వ ఉంటోంది. **- శివారెడ్డి, రైతు** ✓: రోడ్డుకు మరమ్మతులు చేపడతాం. మురుగు ప్రవహించకుండా చర్యలు తీసుకుంటాం. **-ఉమామహేశ్వరరావు, ఎంపీడీవో, ఉయ్యాలవాడ**

కోటకందుకూరు(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ?: కోటకందుకూరు గ్రామంలో తిరునాళ్ల దుకాణాల ఏర్పాటుతో ప్రధాన రహదారిపై అపరిశుభ్రత నెలకొంది. **- షరీఫ్, కోటకందుకూరు** ✓: రహదారిని శుభ్రం చేయిస్తాం. **- నూర్జహాన్, ఎంపీడీవో**

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: ?: తారకరామానగర్ పెట్రోలు బంకు సమీపంలోని వీధిలో కాలువలోని వ్యర్థాలు తీసి పక్కన వేశారు. శుభ్రం చేయాలి **- సుంకన్న, తారకరామానగర్** ?: జిల్లా పరిషత్ విశ్రాంతి భవనం ఎదురుగా ఉన్న కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయాయి. **-వెంకటేశ్వర్లు, కొత్తబస్టాండు ఏరియా** ✓: పారిశుద్ధ్య సిబ్బందిని పంపి శుభ్రం చేయిస్తాం. **- రంగన్న, పారిశుద్ధ్య విభాగం ఇన్‌ఛార్జి అధికారి**

కోవెలకుంట్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని బీసీ వసతి గృహం వద్ద మినరల్ వాటర్ ప్లాంటు పనిచేయడం లేదు. **-రఘు, స్థానికుడు** ✓: వాటర్ ప్లాంటుకు మరమ్మతులు చేస్తాం. **- ప్రకాష్‌నాయుడు, ఇన్‌ఛార్జి ఈవో**

చాగలమర్రి, న్యూస్‌టుడే: ?: చాగలమర్రి పట్టణంలోని వినాయకనగర్‌లో మురుగు రహదారిపై పారుతోంది. చర్యలు తీసుకోండి. **-సురేంద్ర, వినాయకనగర్‌కాలనీ** ✓: పరిశీలించి పరిష్కరిస్తాం. **-తారకేశ్వరి, ఈవో**

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: మండలంలోని శిరివెళ్ల మహమ్మదీయపేట కాలనీలో మురుగు తొలగించాలి. **- ఉస్మాన్‌బాషా** ✓: మురుగు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. **- అశ్విన్ కుమార్, ఇన్‌ఛార్జి ఈవో, డిప్యూటీ ఎంపీడీవో**

నాణ్యత ప్రమాణాలు పాటించాలి

రహదారి పనులు పరిశీలిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లి-నంద్యాల రహదారిలో చేస్తున్న నిర్మాణ పనులను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పనులు వేగవంతంగా పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పలువురు తెదేపా నాయకులున్నారు.

ఉప ఎంపీడీవోకు అభినందన

కొలిమిగుండ్ల: మండల ఉప ఎంపీడీవో చంద్రమౌళీశ్వర గౌడ్ ఉత్తమ ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఇంటి పన్నులు, ఇతర విషయంలో మండలం మొదటి స్థానంలో నిలవడానికి కారణమైన ఆయనను అడిషనల్ కమిషనర్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు.

ట్యాంకులు శిథిలం.. నిర్వహణ శూన్యం

తప్పని అవస్థలు

ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లె తండాలో 17 ఏళ్ల క్రితం నిర్మించిన ట్యాంకు శిథిల దశకు చేరుకుంది. లీకేజీ అధికంగా ఉండటంతో వాడటం లేదు. దీంతో గ్రామస్థులు మినీ ట్యాంకులను ఆశ్రయిస్తున్నారు. మండలంలోని బత్తలూరు గ్రామంలో ట్యాంకు శిథిలమై ఏళ్లు కావస్తోంది. పెచ్చులూడి పడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పాతకందుకూరు ట్యాంకు పై భాగంలో పగుళ్లు వచ్చి కడ్డీలు బయటపడటంతో వినియోగించడం లేదు. బోర్ల నుంచి నేరుగా కుళాయిలకు నీరు సరఫరా చేస్తున్నారు. గూబగుండంలో పది వేల లీటర్ల నీటి ట్యాంకు శిథిల దశలో ఉంది. నల్లగట్ల జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న నీటి ట్యాంకు పెచ్చులూడి పడుతున్నాయి.

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజలకు శుద్ధ జలం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్రామీణ సురక్షిత మంచి నీటి పథకం లక్ష్యం నీరుగారుతోంది. గ్రామాల్లోని ఓవర్‌హెడ్, మినీ నీటి ట్యాంకులు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రజలకు సురక్షిత నీరు అందని ద్రాక్షగా మారింది. ఏళ్ల నాటి నుంచి శిథిల దశలో ట్యాంకులు కొనసాగుతున్నాయి. వినియోగంలో ఉన్న ట్యాంకుల శుభ్రత ప్రశ్నార్థకంగా మారింది.

బాచేపల్లె తండాలో శిథిల ట్యాంకు

శుభ్రత ప్రశ్నార్థకమే..

చాలా చోట్ల ట్యాంకులకు మెట్లు దెబ్బతిన్నాయి. దీంతో పైకి ఎక్కి శుభ్రం చేసే పరిస్థితి లేదు. క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ట్యాంకుల దుస్థితి కారణంగా క్షేత్రస్థాయిలో శుభ్రత పనులు జరగడం లేదు.

● యర్రగుంట్లలో మినీ నీటి తొట్టెలు సక్రమంగా శుభ్రం చేయడం లేదు. పడిగపాడు, హరివరం గ్రామాలు 40 వేల లీటర్ల సామర్థ్యం ట్యాంకులు శుభ్రత సరిగా జరగకపోవడంతో పరిశుభ్రమైన నీరు సరఫరా కావడం లేదు. కదిరిపురం తండా, ముత్యాలపాడులో ఓవర్‌హెడ్ ట్యాంకులు శుభ్రం చేయడం లేదు.

● జలజీవన్ మిషన్ పథకం కింద కొత్త ట్యాంకులు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరు కాకపోవడంతో ట్యాంకుల నిర్మాణం చేపట్టలేదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు.

● రుద్రవరంలో 12 ట్యాంకులు ఉండగా మండలూరులో ట్యాంకు శిథిలావస్థకు చేరింది. కుళాయిలకు నేరుగా నీటి సరఫరా చేస్తున్నారు. ట్యాంకు ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

● దొర్నిపాడు మండలంలో కొండాపురం, దొర్నిపాడు, అమ్మిరెడ్డినగరం ట్యాంకులు దెబ్బతిన్నాయి. దొర్నిపాడులో ఎంపీపీ పాఠశాల వద్ద ఉన్న ట్యాంకు పెచ్చులూడి పడుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకు కూలితే విద్యార్థులకు ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నారు. శిరివెళ్లలో గుంప్రమాన్‌దిన్నెలో ట్యాంకు శిథిలావస్థకు చేరింది.

● ఉయ్యాలవాడ మండలంలోని కాకరవాడలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు శిథిల దశకు చేరడంతో కూల్చివేశారు. కొత్త ట్యాంకు నిర్మించాల్సి ఉంది. చాగలమర్రి మండలంలో పెద్దమకానం వద్ద ట్యాంకు శిథిల దశలో ఉంది కూల్చలేదు.

ఖర్చు పెరిగి..దిగుబడి తగ్గి

ఖరీఫ్‌లో అధిక వర్షాలకు వరి దిగుబడి తగ్గింది. ప్రస్తుతం రబీలో సాగు చేసిన పంటపైనా మంచు కురుస్తూ ఉండటంతో ఎదుగుదల ఆగిపోయింది. పురుగు ఉద్ధృతి కూడా పెరుగుతోంది. రుద్రవరం మండలంలో దాదాపు రబీలో 4000 హెక్టార్లలో వరి పంట సాగుచేస్తున్నారు. ఎకరాకు రూ.3 వేలు పురుగు మందుకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **– న్యూస్‌టుడే, రుద్రవరం**

కానరాని కాంతి..అంధకారమే గతి



44వ జాతీయ రహదారిలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మార్కెట్ సమీపంలో డివైడర్ మధ్యలో విద్యుత్తు స్తంభాలకు దీపాలు అమర్చలేదు. దీంతో రాత్రి వేళ అంధకారం అలముకుంటోంది. రాత్రివేళల్లో మార్కెట్‌కు రైతులు వాహనాల్లో కూరగాయలు పెద్దఎత్తున తీసుకొస్తుంటారు. అధికారులు స్పందించి విద్యుత్తు దీపాలు అమర్చాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, డోన్**

నిండా నిర్లక్ష్యం.. కనిపించని పచ్చదనం

ఆళ్లగడ్డ నియోజకవర్గం గుండా సాగే జాతీయ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విభాగినులపై మొక్కలు నాటి, పర్యవేక్షించాల్సిన హైవే యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. నల్లగట్ల, బత్తలూరు తదితర గ్రామాల గుండా సాగే జాతీయ రహదారి డివైడర్లపై మొక్కలు కనిపించక.. కేవలం గడ్డి మాత్రమే కన్పిస్తోంది. కొన్నిచోట్ల విభాగినులపై చెట్లు కాలిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పచ్చదనం పెంచాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, దొర్నిపాడు, ఆళ్లగడ్డ గ్రామీణం

దెబ్బతిన్న కాల్వలు.. పారని నీళ్లు

ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె చెరువు పరిధిలో ఉన్న పంట కాల్వలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చివరి ఆయకట్టుకు సాగు నీరు అందటం లేదు. 22 ఏళ్ల క్రితం రూ.4 లక్షలు నిధులతో ఒక కి.మీ. పొడవునా నాపరాళ్లతో పంట కాల్వ ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో కాల్వ శిథిలావస్థకు చేరుకొంది. ప్రస్తుతం 150 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా 50 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతోంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, తుడుములదిన్నె(ఉయ్యాలవాడ)

సర్వ నరసింహునికి ప్రత్యేక పూజలు

పచ్చర్ల (శిరివెళ్ల), న్యూస్‌టుడే: నంద్యాల ఒంగోలు ప్రధాన రహదారిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన చెంచులక్ష్మి, మహాలక్ష్మి సమేత సర్వ నరసింహస్వామికి ఆలయ అర్చకులు రంగనాయకులు, పవన్‌కుమార్‌లు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆళ్లగడ్డ, నంద్యాల, గాజులపల్లె, గిద్దలూరు తదితర సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

పూజలు చేస్తున్న అర్చకులు

గూబగుండం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి పార్వేటోత్సవం ఘనంగా జరుగుతోంది. గూబగుండం గ్రామంలో శనివారం స్వామి పల్లకి కొలువుదీరింది.

బాలిక చదువు ఇంటికి వెలుగు

చాగలమర్రి, న్యూస్‌టుడే: సమాజంలో బాలిక చదువు ఆ ఇంటికి వెలుగు అవుతుందని ఆళ్లగడ్డ గ్రామీణ సీఐ బీవీ రమణ పేర్కొన్నారు. చాగలమర్రి పట్టణంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో శనివారం శక్తి యాప్, ర్యాగింగ్, గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్, బాల్య వివాహాలు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు బాలికల హక్కులు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తామని ఏవైనా సమస్యలు ఉంటే రాసి పెట్టెలో వేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై రాజారెడ్డి, ప్రిన్సిపల్ స్వప్న, జీఎంఎస్‌కే ప్రసన్న పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన కల్పిస్తున్న సీఐ బీవీ రమణ

శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

ప్యాపిలి, న్యూస్‌టుడే: పది పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని సీఐ వెంకట్రామిరెడ్డి, ఎస్సై నాగార్జున సూచించారు. పట్టణంలోని స్థానిక కస్తూర్బా పాఠశాలలో శనివారం విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. డీపీఎంవో రామచంద్ర, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి రాఘవేంద్రగౌడ్ మాట్లాడుతూ.. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, పొడలు వంటివి ఉంటే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్త పాల్గొన్నారు.

విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

న్యాయవాదుల రక్షణకు కృషి

న్యాయవాదులతో హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్ బాలాజీ

డోన్, న్యూస్‌టుడే: న్యాయవాదుల రక్షణ కోసం కృషి చేస్తానని హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్ యలమంజుల బాలాజీ పేర్కొన్నారు. డోన్ కోర్టు ఆవరణలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానన్నారు. తనకు మద్దతుగా ఓటు వేసి గెలిపించాలన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌నాయుడు, కోశాధికారి మంగమూరి శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాదులు మహేశ్వరరెడ్డి, శేషశయనారావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

నేడు అవార్డుల ప్రదానోత్సవం

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: అన్ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాల ఫెడరేషన్ అభ్యున్నతికి, సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూపీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జె.చంద్రశేఖర్ సూచించారు. అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక పాతపేటలోని శ్రీవిద్యానికేతన్ పాఠశాలలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరంలో నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లాలో పని చేసే ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్ ఎయిడెడ్ ప్రైవేటు స్కూల్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూపీఎస్ఎఫ్ డోన్ మండల శాఖ గౌరవ సలహాదారుడిగా వెల్లాల వెంకట్రామయ్య, అధ్యక్షుడిగా హెచ్.పురుషోత్తం, ఉపాధ్యక్షుడిగా సుబ్బుయాదవ్, ప్రధానకార్యదర్శిగా గిరి ప్రసాద్‌రాజు, సహాయ కార్యదర్శిగా సురేష్‌కుమార్, కోశాధికారిగా ఏపీ లక్ష్మణ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు

సమ్మె జయప్రదానికి పిలుపు

కరపత్రాలు పంపిణీ చేస్తున్న సీఐటీయూ నాయకులు

డోన్, న్యూస్‌టుడే: ఈనెల 12న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు శివరాం, మాణిక్యంశెట్టి పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం సమ్మె కరపత్రాలు కార్మికులకు అందజేశారు. పిలుపునిచ్చారు. లేబర్లు కోడ్లు రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని నాయకులు అన్నారు. రామాంజనేయులు, నాగమద్దయ్య, పెద్దఎల్లయ్య, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

చెక్కు అందిస్తున్న బాబుల్‌రెడ్డి, నాగభూషణంరెడ్డి

బేతంచెర్ల, న్యూస్‌టుడే: మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణంరెడ్డి, బాబుల్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని సిద్ధేశ్వరస్వామి ఆలయంలో శనివారం శివదీక్షాపరుల భిక్ష కార్యక్రమానికి నగర పంచాయతీ ఛైర్మన్ చలంరెడ్డి రూ.50 వేల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో గురుస్వాములు మనోహర్ నాయుడు, బ్రహ్మానాయుడు, వైకాపా నాయకులు బుగ్గన కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీబీ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలి

డోన్, న్యూస్‌టుడే: వీబీ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని వ్యకాస జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ డిమాండు చేశారు. మండలంలోని దొరపల్లె గ్రామంలో శనివారం ఉపాధి కూలీలతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, నాగరాజు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

అధికారిణికి ప్రశంసాపత్రం

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: బనగానపల్లి మండలం కైప గ్రామ పంచాయతీ అధికారి ఉమారాణి ప్రశంసాపత్రం అందుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ఐవీఆర్ఎస్‌లో వందశాతం సాధించినందుకు పంచాయతీరాజ్ కమిషనరు జారీ చేసిన ప్రశంసాపత్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి చేతుల మీదుగా శనివారం అందుకున్నారు.

డీపీవో చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న పంచాయతీ అధికారి ఉమారాణి

సంక్షిప్త సమాచారం

ఉయ్యాలవాడ: మండల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు.

ఆళ్లగడ: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో ఆళ్లగడ్డ విద్యార్థులు రెండు కాంస్య పతకాలు సాధించినట్లు శిక్షకుడు సుబ్బరాయుడు తెలిపారు.

కోవెలకుంట్ల: కోవెలకుంట్లలోని పాండురంగస్వామి ఆలయం దగ్గర ఈనెల 12న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాటక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు బనగానపల్లి మాజీ సర్పంచి బీసీ రాజారెడ్డి తెలిపారు.

డోన్: పేదలకు సాయం చేయటంలోనే సంతృప్తి ఉంటుందని దాత పాలరాజు అన్నారు. పట్టణంలోని కేఈకృష్ణమూర్తి నగర్‌లో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.

డోన్ నేరవిభాగం: మండలంలోని గుమ్మకొండ గ్రామంలో శనివారం 200 కొబ్బరి కాయలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

కల్తీ నెయ్యి బాధ్యులను శిక్షించాలి

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: తితిదేకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన బాధ్యులను కూటమి ప్రభుత్వం శిక్షించాలని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మైలేరి మల్లయ్య కోరారు. స్థానిక కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కల్తీ నెయ్యి అంశం దృష్టి మరల్చేందుకే వైకాపా అంబటి రాంబాబు ఘటనను తెరపైకి తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఎం.శ్రీరాములు, కొండపేట వీరయ్య, ఆర్.వెంకటసుబ్బయ్య, రాజారాం, చైతన్య పాల్గొన్నారు.

పాఠశాలల అభివృద్ధిలో సమాజం పాత్ర కీలకం

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో సమాజం, కార్పొరేట్ సంస్థలు, పూర్వ విద్యార్థులు పాత్ర కీలకమని మండల విద్యాధికారి ఎ.ప్రభాకర్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం విద్యాంజలి 2.0పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన బోధన, వృత్తిపరమైన శిక్షణ, నైపుణ్యాలను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి-2 రఘునాయక్, ఆర్పీ శివనాగన్న, రియాజ్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రభాకర్

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: విద్యాంజలి పోర్టల్ ద్వారా పాఠశాలల్లోని మౌలిక సదుపాయాల మెరుగుకు కృషి చేయాలని ఎంఈవో శోభావివేకవతి అన్నారు. పట్టణంలోని స్కూల్‌కాంప్లెక్స్‌లో ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి 2.0పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నిఘా నేత్రం.. నేరాలకు కళ్లెం



పాత బస్టాండ్‌లో సీసీ కెమెరాలు

డోన్ నేరవిభాగం, న్యూస్‌టుడే: పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఏదైనా వస్తువులు చోరీకి గురైనా, ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్లినా, ఆటోలో ఏదైనా వస్తువు మరిచిపోయినా పసిగట్టేలా నిఘా వ్యవస్థ బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలో దాదాపు 101 సీసీ కెమెరాలు ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో బిగించారు. ఇవన్నీ డీఎస్పీ కార్యాలయంలో పర్యవేక్షించేలా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

హైవేపై ఏఎన్‌పీఆర్ కెమెరాలు

● డోన్ జాతీయ రహదారిపై నిత్యం వేల వాహనాలు వెళ్తుంటాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు, నేరాలు జరుగుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మ్యాక్స్ 4 హోటల్ కూడలిలో నాలుగు కెమెరాలు బిగించారు. అందులో రెండు ఏఎన్‌పీఆర్ కెమెరాలు ఉన్నాయి. హైవేలో తిరిగే వాహనాల నెంబర్ ప్లేట్లను ఇవి స్పష్టంగా గుర్తిస్తాయి.

● పాతబస్టాండ్, రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్సు ప్రాంగణం, బేతంచెర్ల కూడలి తదితర ప్రాంతాల్లో నిఘా కెమెరాలు బిగించారు.

కేసులు ఛేదిస్తున్నాం: శ్రీనివాసులు, డీఎస్పీ, డోన్

సీసీ కెమెరాల ఏర్పాటులో పట్టణం చాలా వరకు నిఘా నీడలో ఉంది. వీటి ఆధారంగా కేసులను త్వరగా ఛేదిస్తున్నాం. ప్రస్తుతం 101 కెమెరాలు పని చేస్తున్నాయి. మరో 30 కెమెరాలు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నిఘా కెమెరాలు బిగించిన రెండు నెలల్లోనే చాలా మంచి ఫలితాలు వచ్చాయి. పట్టణంలో ఏదైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

ఇటీవల గుర్తించినవి..

● పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన మోహన్ తన చరవాణి చోరీకి గురైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా వచ్చిన స్క్రీన్‌లో చూసి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి చరవాణిని స్వాధీనం చేసుకుని బాధితునికి అందజేశారు.

● కొట్లవారిపల్లెకు చెందిన లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో స్థానిక అంకాలమ్మ గుడి వద్దకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. అక్కడ దిగే క్రమంలో తన హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయారు. ఆమె డీఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చి ఫిర్యాదు చేయగా నిఘా కెమెరాల ద్వారా ఆటోను గుర్తించి, డ్రైవర్ వద్ద బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు.

● చింతలపేట రామకృష్ణ డిసెంబర్ చివరలో కొండపేటకు బీసీ వసతి గృహం వద్ద నడుచుకుంటూ వెళుతుండగా దుండగులు బైక్‌పై వచ్చి చరవాణిని ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించగా వారు సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించి చరవాణిని స్వాధీనం చేసుకుని బాధితునికి అందజేశారు.

క్రైం కార్నర్

రోడ్డు ప్రమాదంలో వీఆర్వోకు తీవ్రగాయాలు

బేతంచెర్ల, న్యూస్‌టుడే: మండలంలోని పెండేకల్లు గ్రామ వీఆర్వో వెంకటరామయ్య శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేవైసీ, పీపీబీ పని నిమిత్తం బేతంచెర్ల నుంచి పెండేకల్లు గ్రామానికి వెళ్లారు. పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై బేతంచెర్లకు బయలుదేరారు. మార్గ మధ్యలో ముద్దవరం మెట్ట మలుపు వద్ద ద్విచక్రవాహనంపై నుంచి ఆయన కింద పడ్డారు. దీంతో తలకు తీవ్రం గాయమైంది. వాహనదారులు క్షతగాత్రుడిని బేతంచెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

పాత ప్రభుత్వాసుపత్రిలో మంటలు

డోన్ నేరవిభాగం, న్యూస్‌టుడే: పట్టణంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో శనివారం మరోసారి మంటలు చెలరేగాయి. ఇక్కడ చెత్తాచెదారం ఎక్కువగా ఉండటంతో ఆకతాయిలు నిప్పంటించారని స్థానికులు తెలిపారు. ఈ ఆసుపత్రి వినియోగంలో లేనందున రాత్రి వేళల్లో ఆసుపత్రిలోని సామగ్రి, ఇనుము, తలుపులు ఎత్తుకెళుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకరావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఆలయంలో చోరీకి యత్నం

డోన్ నేరవిభాగం, న్యూస్‌టుడే: డోన్ కొండపైన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం దుండగులు చోరీకి యత్నించారు. ఇది విఫలం కావడంతో పట్టణంలోని కొండపేటలో ఓ ఇంటి ముందున్న ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కొండపైన ఉన్న దేవాలయానికి అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. గుడి పక్కనున్న గది తాళాలు పగులగొట్టి రాడ్డు, గొడ్డలి తీసుకుని ఆలయ తాళాలు పగులకొట్టారు. సెంటర్‌లాక్ ఉండటంతో లోపలికి వెళ్లడానికి వీలుకాలేదు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న ఉన్న సీసీ పుటేజీలో రికార్డయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగులు వెళుతూ వెళుతూ కొండపేటలోని ఇంటి ముందు ఉన్న తన ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు.

CHANGE OF NAME
I, B.SARASWATHI (Old Name) R/o. H.No: 1-199, Dharmavaram (Vil) Dhone (Mandal), Nandyal (Dist), A.P. have changed my name as BOYA SARASWATHI S/o. Boya KRISHNA MURTHI (New Name).

CHANGE OF NAME
I, B.RAVINDRA KUMAR (Old Name) R/o. H.No: 1-199, Dharmavaram (Vil) Dhone (Mandal), Nandyal (Dist), A.P. have changed my name as BOYA RAVINDRA KUMAR S/o. Boya KRISHNA MURTHI (New Name).

CHANGE OF NAME
I, B.KRISHNA MURTHI (Old Name) R/o. H.No: 1-199, Dharmavaram (Vil) Dhone (Mandal), Nandyal Dist., A.P. have changed my name as BOYA KRISHNA MURTHI S/o. Boya Seshanna (New Name).

(c) eenadu

ఈనాడు ఒడిశా
ఆదివారం ఫిబ్రవరి 8, 2026

మార్చి 14న మహానది ట్రైబ్యునల్ విచారణ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మహానది జల వివాదానికి సంబంధించి మార్చి 14న ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతుందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పీతాంబర్ ఆచార్య శనివారం కటక్‌లో విలేకర్లకు చెప్పారు. ఈ నెలాఖరు లేదా మార్చి ప్రథమార్థంలో ట్రైబ్యునల్ సభ్యులు మహానది పరివాహక ప్రాంతాలను పరిశీలించే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ ప్రథమార్థంలో ట్రైబ్యునల్ వ్యవధి పూర్తవుతున్నందున 2027 మార్చి 27 వరకు పొడిగించాలని కేంద్రానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు లిఖితపూర్వకంగా కోరాయన్నారు.

చిత్తశుద్ధి లేని భాజపా పాలకులు: నవీన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మహానది జల వివాదం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామన్న భాజపా పాలకులకు చిత్తశుద్ధి లేదని, మాటలతో మభ్య పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, విపక్షనేత నవీన్‌పట్నాయక్ విమర్శించారు. దీనిపై శనివారం సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు చేశారు. సంప్రదింపులు జరుగుతున్నాయని, అంతా సానుకూలమంటూ అవాస్తవాలు చెబుతున్న అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

ఒడియా భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు

మహిళకు ధ్రువపత్రం అందజేస్తున్న సూర్యవంశీ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్, అన్ని జిల్లాల పాలనా కార్యాలయాల్లో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇక ఒడియా భాషలోనే నిర్వహించనున్నారు. లోక్‌సేవా భవన్‌లో రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ మూడు నెలలుగా శిక్షణ శిబిరం నిర్వహించింది. దశలవారీగా ప్రభుత్వోద్యోగులంతా పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ముగింపు కార్యక్రమంలో సాంస్కృతిక, ఉన్నత విద్యాశాఖల మంత్రి సూర్యవంశీ సూరజ్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆంగ్లంలో చేస్తుండడం తగదని, ఇది మాతృ భాష(అమ్మ)ను అవమానించడమేనని పేర్కొన్నారు. ఉద్యోగులు పరభాషపై మమకారం వదిలించుకోవాలన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రతిష్ఠాన్ సంచాలకుడు దేవప్రసాద్ దాస్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ సహాయ కార్యదర్శి అశోక్‌కుమార్ పండా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పరిశ్రమల నిర్మాణం పరుగులు తీస్తోంది

● త్వరలో రూ.20 లక్షల కోట్ల ప్రాజెక్టులు: సీఎం

వేదికపై సీఎంకు చిత్రపటం అందజేస్తున్న బీఎంఎస్ అధ్యక్షుడు హిరణ్మయ

గోపాలపూర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పరిశ్రమల నిర్మాణ పనులు పరుగులు తీస్తోందని, ప్రస్తుతం రూ.2.5 లక్షల కోట్ల విలువ చేసే కర్మాగారాల పనులు పట్టాలెక్కాయని, భవిష్యత్తులో మరో రూ.20 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి చెప్పారు. శుక్రవారం రాత్రి పూరీలో భారతీయ మజ్దూర్‌సంఘ్ (బీఎంఎస్) 21వ సమ్మేళనం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ ఐటీ, సెమీకండక్టర్ రంగాల్లో రాష్ట్రం ముందంజ వేస్తున్నందున ఉజ్వల భవిత తథ్యమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశంతో ఉద్యోగావకాశాలు తగ్గుతాయన్న వ్యాఖ్యలు వాస్తవమే అయినా ప్రత్యామ్నాయంగా ఐటీ రంగాలు ఆ లోటును భర్తీ చేస్తున్నాయన్నారు. కార్మికుల పిల్లల విద్య, అమ్మాయిల వివాహాలు, ప్రమాదాల్లో మృతిచెందుతున్న వారి కుటుంబాలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఎంఎస్ కేంద్రశాఖ అధ్యక్షుడు హిరణ్మయ పాండ్య, డిప్యూటీ కార్యదర్శి సురేంద్రకుమార్ పాండే పాల్గొన్నారు. బీఎంఎస్ సమ్మేళనం ఆదివారం వరకు జరుగుతుంది.

ఐటీ రంగం ఆశాజనకం... అవకాశాలు పుష్కలం

వేదికపై రాష్ట్రపతి, గవర్నరు, సీఎం, మంత్రులు, సీఎస్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం ప్రస్తుత నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని, ఇపాదికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రతిభావంతులు వీటిని అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత నేత్ర అభియాన్ సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్‌కు చెందిన జీబీటీవీఎన్ సంస్థ సంయుక్తంగా తొలిసారిగా భువనేశ్వర్‌లోని ఒక అతిథి భవనంలో చేపట్టిన రెండు రోజుల బ్లాక్ స్వాన్ సమ్మేళనంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు ప్రముఖ వాణిజ్య సంస్థలు నిలదొక్కుకోవడానికి పోటీ పడే పరిస్థితి నెలకొందన్నారు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ తదితరాలు జీవితాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రతికూలతలను అధిగమించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాల్సిన తరుణమిదని చెప్పారు. గత దశాబ్దకాలంలో భారత్ అన్నిరంగాల్లో ముందంజ వేసిందన్నారు. డిజిటల్ రంగంలో సంస్కరణల వల్ల ఇది సాధ్యమైందన్నారు. గడిచిన 11 ఏళ్లలో 57 కోట్ల జన్‌ధన్ అకౌంట్లు ప్రారంభం కాగా, 56 శాతం మహిళలు అవకాశాలు వినియోగించుకున్నార న్నారు. స్మార్ట్‌ఫోన్, బ్యాంకు అకౌంట్ల ద్వారా రైతులు, మహిళలకు నేరుగా పథకాల నిధులు జమవుతున్నాయన్నారు. ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందన్న రాష్ట్రపతి డిజిటల్

బ్లాక్ స్వాన్ సమ్మేళనంలో ద్రౌపదీముర్ము

ఫైనాన్షియల్ గురించి స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నరు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ అనిశ్చితి, సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రతికూలతలను అధిగమించి, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన తరుణమిదని తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఐటీ రంగానికి ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ ఒక హబ్‌గా అవతరిస్తోందన్నారు. గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కేపబిలిటీ హబ్ స్థాపనకు సంబంధించి గతేడాది సింగపూర్‌లో జరిగిన ఒప్పందంతో జీబీటీవీఎన్, ఐబీఎం, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లతో కుదిరిన ఒప్పందం ఫలితాలొస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి ముఖేష్ మహలింగ, ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుగార్గ్, తదితర అధికారులు, దేశ విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రపతి

రాష్ట్రంలో 6 రోజులు పర్యటించిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శనివారం ఉదయం ఛత్తీస్‌గఢ్ ప్రయాణమయ్యారు. ఆమెకు భువనేశ్వర్ విమానాశ్రయంలో గవర్నరు, సీఎం తదితర ప్రముఖులు వీడ్కోలు చెప్పారు.

సమ్మేళనంలో పాల్గొన్న ప్రతినిధులు

ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయను: మంత్రి బిభూతి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భవిష్యత్తులో తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, యువతకు అవకాశమివ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య, రవాణా, ఉక్కు, గనుల శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా స్పష్టం చేశారు. శనివారం భువనేశ్వర్‌లో ఆయన ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ 2027 నాటికి తనకు వయసు 60 ఏళ్లు నిండుతాయని, ఈ నేపథ్యంలో ఉత్సాహవంతులైన యువతీ యువకులను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి నిలిపి గెలిపించాలన్నది ధ్యేయమన్నారు. తనకు భాజపా ఎంతో ఇచ్చిందని, దానికి చివరిదాక సేవలు చేయడం లక్ష్యమని, పదవులతో ప్రమేయం లేకుండా అంకిత భావంతో పనులు చేస్తానన్నారు. కేంద్ర భాజపా నాయకత్వం 45 ఏళ్ల యువకుడు నితీన్ నబీన్‌కు అధ్యక్ష బాధ్యతలు కేటాయించి, యువశక్తి ముందుకు రావాలని ఆహ్వానం పలికిందని, దీన్ని తాను ఆదర్శంగా తీసుకుని ఎన్నికల్లో ఇక పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని బిభూతి చెప్పారు.

జగన్నాథుని సన్నిధిలో ధర్మేంద్ర పూజలు



గోపాలపూర్, న్యూస్‌టుడే: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దేశ ప్రజలకు శుభాలు జరగాలని, అందరికీ స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయన వెంట పూరీ ఎంపీ సంబిత్ పాత్ర్ ఉన్నారు.

కొద్ది రోజుల్లో కొత్త ఆబ్కారీ విధానం

పృథ్వీరాజ్ హరిచందన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కొద్ది రోజుల్లో కొత్త ఆబ్కారీ విధానం అమలు కానుందని, పట్టాల్లో అనేక మార్పులు, చేర్పులు జరుగుతాయని ఆబ్కారీ, న్యాయ, ప్రజా పనుల శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ చెప్పారు. శనివారం భువనేశ్వర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కల్తీసారా తయారీదారుల ఆట కట్టించడానికి, అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపడానికి ఈ విధానం రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాలు తెరవడానికి లైసెన్సులివ్వబోమని, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ధ్యేయంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

9 వేల దగ్గు నివారణ మందు సీసాల స్వాధీనం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సోన్‌పూర్ జిల్లా రాంపూర్ సమితిలోని సహజ బహాల్ రహదారిలో శనివారం పోలీసులు రెండు కార్లను వెంబండించి పట్టుకున్నారు. అందులో ఉన్న 9 వేల దగ్గు నివారణ మందు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు పట్టుబడగా, ముగ్గురు పరారయ్యారు. వీటిని పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. ఇవి ఎక్కడ నుంచి తెచ్చారు, దీని వెనక ఎవరున్నారన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని సోన్‌పూర్ ఎస్డీపీఓ బిశ్వాంబర నాథ్ తెలిపారు.

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

విలేకరుల సమావేశంలో పాల్గొన్న వివిధ కేంద్ర కార్మిక సంఘాల నాయకులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కార్మిక కోడ్ ఉపసంహరించడంతోపాటు పంటల కనీస మద్దతు ధరకు చట్టం అమలు చేయాలని ధరల నియంత్రణ, నియామకాలు తదితర డిమాండ్లతో ఈ నెల 12న (గురువారం) చేపట్టనున్న 'దేశవ్యాప్త సమ్మెను విజయంతం చేయాలని వివిధ కేంద్ర కార్మిక సంఘాల నాయకులు కోరారు. శనివారం స్థానిక హిల్‌పట్నాలోని అమర లక్ష్మణ నాయక్ సామాజిక భవనంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో ప్రతాప్ చౌధరి, శివప్రసాద్ మహాపాత్ర్, సోమనాథ బెహర, ప్రబీణ్ దాస్, జుధిష్ఠర బెహర, ప్రఫుల్ల సాహులు పాల్గొని మాట్లాడారు. గంజాం జిల్లాలో రైతులందరి నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి, కనీస వేతనం రూ.26 వేలు, పింఛను రూ.9 వేలు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం కొనసాగింపు తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీలతోపాటు బ్యాంకు, బీమా తదితర సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని వారు చెప్పారు. ఆరోజు ఉదయం బ్రహ్మపుర రైల్వే స్టేషన్ వద్ద పికెటింగ్ జరుపుతామని, అనంతరం స్థానిక పాతబస్టాండు వద్ద ప్రదర్శన చేపట్టి అక్కడి నుంచి నగరంలో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. సమ్మెను విజయంతం చేయడానికి అంతా సహకరించాలని ఆయా సంఘాల నాయకులు కోరారు.

పోలాకి శ్రీరామమూర్తికి కన్నీటి వీడ్కోలు

శ్రీరామమూర్తి అంతిమ యాత్రలో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులు, తెలుగు ప్రముఖులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని ప్రముఖ సంస్థల్లో కీలక పదవుల్లో విశేష సేవలందించిన నగర ప్రముఖుడు పోలాకి శ్రీరామమూర్తి మరణం తీరని లోటని తెలుగు ప్రముఖులు పేర్కొన్నారు. హైదరాబాదు నుంచి శనివారం ఉదయం స్థానిక ధర్మనగర్‌లోని ఆయన నివాస భవనానికి భౌతికకాయాన్ని చేర్చారు. గంజాం వాణిజ్య మండలి, ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి ఇతర సంస్థల ప్రతినిధులు, పలువురు తెలుగు ప్రముఖులు పార్థివదేహంపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం స్థానిక నీలకంఠనగర్‌లోని శ్మశానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. పోలాకి శ్రీరామమూర్తి తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేశారని బ్రహ్మపుర మంచి భాషాభిమానిని కోల్పోయిందని ప్రముఖ రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి ఓ సందేశంలో పేర్కొన్నారు. వ్యక్తిగత పని మీద కుటుంబ సభ్యులతో హైదరాబాదు (తెలంగాణ) వెళ్లిన శ్రీరామమూర్తి శుక్రవారం ఉదయం అక్కడ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.

విషం తాగి పీఈవో ఆత్మహత్యాయత్నం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లాలోని ఓ ప్రాంతంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యనిర్వహణాధికారి (పీఈవో) తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అదనపు తహసీల్దారు (మహిళ) గొళంత్రా ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పీఈవో శుక్రవారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనను రాత్రి ఎమ్కేసీజీ ఆసుపత్రికి తరలించగా, ఐసీయూలో చికిత్సలు అందిస్తున్నారు. తీర సంబరాల నేపథ్యంలో గొళంత్రా ఠాణా పరిధిలో ఈ నెల 3న మారథాన్ జరగ్గా, అక్కడ విధుల్లో ఉన్న తనతో పీఈవో అసభ్యంగా ప్రవర్తించారంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అదనపు తహసీల్దారుపై పీఈవో భార్య శనివారం గంజాం పాలనాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటన ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీనియర్ మహిళా డీఎస్పీ పర్యవేక్షణలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు బ్రహ్మపుర ఎస్పీ శరవణ్ వివేక్ సాయంత్రం విలేకరులకు చెప్పారు.

రాష్ట్రంలో 40 మంది మావోయిస్టులు

● రాయగడలో లొంగిపోయిన 15 మందికి అదనపు డీజీపీ సన్మానం

● వారిపై 2 కోట్ల రూపాయల రివార్డు

ఏకే-47ను సంజీవ్‌కు అప్పగిస్తున్న నిఖిల్

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రస్తుతం 35 నుంచి 40 మంది వరకు మావోయిస్టులు ఉండవచ్చని అదనపు డీజీపీ (యాంటీ నక్సల్స్ ఆపరేషన్) సంజీవ్‌కుమార్ పండా అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయగడ పోలీసుల ఎదుట 15 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. వీరిలో రాష్ట్ర కమిటీ సభ్యుల (ఎస్‌సీఎం) కేడర్‌కు చెందిన కీలక మావోయిస్టులు నిరంజన్ రౌత్ అలియాస్ నిఖిల్, ఆయన భార్య రశ్మిత లెంకా అలియాస్ ఇందు, అంకిత ఉన్నారు. వీరిద్దరిపై రూ.55 లక్షల చొప్పున, మొత్తం లొంగిపోయిన వారిపై రూ.2 కోట్ల రివార్డు ఉందన్నారు. జగత్సింగ్‌పూర్ జిల్లా బలికుడ స్టేషన్ పరిధి కుసుమపూర్ పంచాయతీ తెంతులిబెలరి గ్రామానికి చెందిన నిఖిల్‌పై వివిధ పోలీసుస్టేషన్లలో 64 క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. లొంగిపోయిన 15 మందిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. నిఖిల్, ఇందుతో పాటు బికాష్, సుందర్, ప్రదీప్, రోషిణి, అరుణ, నాందే, నిఖిత, కుమారి, దీపక్, రాకేష్, లలిత్, రాజీ, మాలతి లొంగిపోయారు. వీరి నుంచి రెండు ఏకే-47, 5 ఎస్‌ఎల్ఆర్ రైఫిళ్లు, మరో రెండు ఇన్సాస్, 303 రైఫిళ్లు, 15 బులెట్ మ్యాగజైన్లు తదితర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టు రహిత జిల్లాలు

రాయగడ, కొంధమాల్, కలహండి, బొలంగిర్ జిల్లాల్లో కొద్దిగా నవరంగపూర్, మల్కాన్‌గిరి, బౌద్ధలను మావోయిస్టు రహిత జిల్లాలుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మార్చి 31 లోగా(డెడ్‌లైన్) మిగతా మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం ప్రకటించిన కొత్త పునరావాస పాలన కింద లబ్ధి చేకూరనుందని భరోసా ఇచ్చారు. వారిని సన్మానించిన ఏడీజీపీ వారి కొత్త జీవితం ఆనందదాయకంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఐజీ అమితేంద్ర నాథ్ సిన్హా, ఐజీ (ఆపరేషన్స్) దీపక్‌కుమార్, కమాండెంట్ లక్ష్మీనారాయణ మాఝి, కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, రాయగడ, కలహండి, కొంధమాల్ ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

లొంగిపోయిన మావోయిస్టులు

ఆర్థికాభివృద్ధికి దోహదం: మోహన్

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్, కటక్, పూరీ, పరదీప్ ఆర్థిక ప్రాంతం (బీసీపీపీఈఆర్) రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి చెప్పారు. భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో బీసీపీపీఈఆర్ కారిడార్ యోజనను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ స్వయంగా దీనిని రూపొందించిందని, ఈ ఏడాది నుంచే అమలుకు కేంద్రం పచ్చజెండా ఊపడం విశేషమన్నారు. కారిడార్‌లోని నాలుగు నగరాలకు భిన్న ప్రత్యేకతలున్నాయని, టెక్నాలజీపరంగా భువనేశ్వర్, వాణిజ్యరంగంలో కటక్, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా పూరీ, నౌకా వాణిజ్య కేంద్రంగా పరదీప్‌లకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో మెటల్ డౌన్ స్ట్రీమ్, బయోటెక్, టెక్స్‌టైల్స్, కెమికల్స్, టూరిజం, ఐటీ రంగాలకు చెందిన 80కి పైగా ప్రాజెక్టుల నిర్మాణాలకు రూపకల్పన జరిగిందన్నారు. పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖల మంత్రి కృష్ణచంద్ర మహాపాత్ర్, నీతి ఆయోగ్ సభ్యుడు గౌబా మాట్లాడుతూ ప్రాజెక్టు గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గార్గ్ ఇతర శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలూ హాజరయ్యారు.

ఐదెకరాల్లో నల్లమందు మొక్కల ధ్వంసం

తోటలో పోలీసులు, ఆబ్కారీ సిబ్బంది

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: సుందర్‌గఢ్ జిల్లాలో అక్రమంగా సాగుచేస్తున్న నల్లమందు పంటను పోలీసులు, ఆబ్కారీ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేసి ధ్వంసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొయిరా పోలీసుస్టేషన్ పరిధి కుందుపుఖురి గ్రామ సమీపాన ఐదెకరాల్లో నల్లమందును అక్రమంగా సాగుచేస్తున్నారు. దీంతో కొయిరా మేజిస్ట్రేట్ నిర్మల్ బిశ్వాల్ సమక్షంలో దాడులు జరిపి నల్లమందు మొక్కలను ధ్వంసం చేశారు. వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 30 లక్షలపైన ఉంటుందన్నారు.

అనాథలకు ఆశ్రయం కల్పించిన యంత్రాంగం

అనాథలతో యంత్రాంగ అధికారులు

ఈనాడు కథనానికి స్పందన

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా రాయ్‌ఘర్ సమితి డుముడ గ్రామానికి చెందిన సోను గండ్, సోమబతి మృతి తర్వాత, వారి ఐదుగురు పిల్లలు అనాథలయ్యారు. అష్టకష్టాలు పడుతున్న విషయంపై గురువారం 'ఈనాడు'లో 'కుటుంబం తల్లడిల్లింది...అక్కే అమ్మలా పోషిస్తోంది' అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా శిశు సురక్ష శాఖ శనివారం గ్రామానికి చేరుకొంది. సమితి డీడబ్ల్యూవో శ్యామ్ సుందర్ దురువా, చైల్డ్ హెల్ప్‌లైన్ కౌన్సిలర్ నిహారిక టక్రి, సూపర్‌వైజర్ ప్రేమ్‌లాల్ గండ్ గ్రామానికి చేరుకొని పిల్లలను శిశు సంక్షేమ కమిటీకి అప్పగించారు. ఐదుగురిలో రెండేళ్ల బాలుడు ఆరోగ్యం సరిగా లేదని, అవసరమైన చికిత్స అందిస్తారని, మిగిలిన వారిని మాఝిగుడ, సింధిగుడ వసతిగృహాల్లో వసతి కల్పించామని, వారికి పలు సదుపాయాలతో పాటు విద్యాభ్యాసం అందజేస్తుందని తెలిపారు.

ఎస్సై సాహసం... నిలిచిన ప్రాణం

సిన్మయ్‌బాల్

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోతున్న ఓ యువకుడి ప్రాణాలను కాపాడిన ఎస్సైని పలువురు ప్రశంసిస్తున్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు రవుర్కెలాలోని ప్లాంటు సైట్ పోలీసుస్టేషన్ పరిధి గోపబంధుపల్లి ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఓ యువకుడు పొరపాటున చెరువులో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై సిన్మయ్‌బాల్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకొంది. అప్పటికే ఆ యువకుడు మునిగిపోతున్నాడు. గమనించిన ఎస్సై బాల్ చెరువులోకి దూకి యువకుడి ప్రాణాలను కాపాడారు. ఎస్సై సాహసాన్ని స్థానికులు మెచ్చుకోగా, బాధిత కుటుంబీకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈసారి పక్కా గ్రామీణ వికాస బడ్జెట్

● పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు

సాగుకు అందనున్న ప్రోత్సాహకాలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: 'వికసిత్ ఒడిశా-2036' విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేసిన మోహన్‌చరణ్‌మాఝి సర్కారు ప్రభుత్వ శాఖలకు 15 అంశాల ప్రగతి టాస్క్ ఇచ్చింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనూ గార్గ్ తరచూ ఆయాశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కసరత్తు డిసెంబరు నుంచే ప్రారంభించారు. ఈనెల 20న ఆర్థికశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

వ్యవసాయం, మిషన్‌శక్తి

ప్రతిసారి జరుగుతున్న ఎన్నికల్లో మహిళలు, అన్నదాతలు నిర్మాణాత్మకమవుతున్నారు. ఈ రెండు ఓటు బ్యాంకులు సొంతం చేసుకుంటే విజయావకాశాలు తథ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మోహన్ సర్కారు బడ్జెట్‌లో వ్యవసాయం, మిషన్‌శక్తి రంగాలకు వరాల జల్లు కురిపిస్తుందన్న అంచనా ఉంది. స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలు, రైతుల ప్రయోజనాలు ధ్యేయంగా సరికొత్త పథకాలు పట్టాలకెక్కించే అవకాశం ఉంది.

ఎస్‌హెచ్‌జీ మహిళలకు తాయిలాలు

రంగుల హరివిల్లు

బడ్జెట్ రంగుల హరివిల్లులా ఉండొచ్చన్న అంచనా ఉంది. పంచాయతీ ఎన్నికలు సమీపించినందున గ్రామీణ వికాసం, మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యతిస్తారని ఆర్థిక శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది చివరిలో ఎన్నికల భేరి మోగనుంది. ఆ వెంటనే మున్సిపోల్ జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి ధ్యేయంగా భాజపా సర్కారు బడ్జెట్‌లో సరికొత్త జనాకర్షక పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. జనాభాలో 72 శాతం గ్రామీణ ప్రజలున్నారు. ఓటు బ్యాంకు పండించుకోవడానికి వీలుగా ఆయా రంగాలకు కేటాయింపులూ జరుగుతాయన్న అంచనా ఉంది.

రూ.3 లక్షల కోట్ల అంచనా

2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.3 లక్షల కోట్లుగా ఉంటుందన్న అంచనా ఉంది. ప్రణాళికా స్వరూపం పెంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు ప్రాధాన్యతిస్తారని తెలిసింది. ఖనిజ సంపదల రాబడి బాగుంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నందున మార్కెట్ రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఇదంతా అంచనా వేసిన మోహన్ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి ధ్యేయంగా తాయిలాలు ప్రకటిస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

(c) eenadu

తిరు వీధి మహోత్సవం

రథంపై ఉత్సవ మూర్తుల ఊరేగింపు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: 'శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామీజీ భక్త సమితి' (బ్రహ్మపుర) ఆధ్వర్యంలో 'శ్రీ స్వామివారి 56వ వార్షిక నవరాత్రోత్సవాలు' శనివారం తిరువీధితో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్థానిక డైమండ్ ట్యాంకు రోడ్డులోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మందిరం నుంచి అలంకరించిన రథంపై ఉత్సవమూర్తులతో ఊరేగింపు ప్రారంభమైంది. నగరంలోని రహదారుల మీదుగా సాగిన ఇది తిరిగి మందిరం వద్ద ముగిసింది. ఊరేగింపులో మృదంగం, మంటనాదం, బొమ్మలాటలు, భక్తి గీతాలాపనలు తదితర బృందాలు సందడి చేశాయి. భక్త సమితి అధ్యక్ష, కార్యదర్శులు డి.వీర బ్రహ్మం ఆచారి, చిన్నారి దాశరథి ఆచారి, కోశాధికారి బి.జనంత కుమార్ ఆచారి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మందిరం ఆవరణలో ఉత్సవ మూర్తుల ప్రతిష్ఠ, కలశ స్థాపన, ప్రత్యేక పూజలు, హోమం ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకూ ఉత్సవాలు కొనసాగుతాయి.

రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్‌లో క్రీడాకారుల ప్రతిభ

బరువులెత్తి పోటీపడుతున్న సీనియర్ క్రీడాకారుడు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: ఒడిశా పవర్ లిఫ్టింగ్ సంఘం తరఫున 32వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీపోటీగా కొనసాగుతున్నాయి. భువనేశ్వర్‌లోని ఉత్కళ కరట్ స్కూల్‌లో నిర్వహిస్తున్న ఐదులో శనివారం 53, 59, 66 కిలోల శరీరబరువు కేటగిరీలలో వివిధ జిల్లాల క్రీడాకారులు బరువులెత్తి పోటీపడ్డారు. వీరిలో రాయగడ, ఖుర్దా, గంజాం, మయూర్‌భంజ్, పూరీ, అనుగుల్, బొలంగీర్, కటక్, కొంధమాల్, బాలేశ్వర్, సుందర్‌గఢ్ జిల్లాలకు చెందిన క్రీడాకారులు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచి పసిడి, రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో 21 జిల్లాల నుంచి మొత్తం 280 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ కేటగిరీల్లో పోటీ పడుతున్నట్లు నిర్వాహక సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ పట్నాయక్ 'న్యూస్‌టుడే'కు చెప్పారు.

బీఈఎంసీ దుకాణ యజమానులకు క్యూఆర్ కోడ్‌లు అందజేత

ఓ పార్కు దుకాణ యజమానికి క్యూఆర్ కోడ్ అందజేస్తున్న మేయరు దొళాయి

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: బ్రహ్మపుర పురపాలక సంఘం (బీఈఎంసీ) పరిధిలో ఉన్న స్టాళ్లు, దుకాణాలు, పార్క్‌లోని దుకాణాల యజమానులకు శనివారం క్యూఆర్ కోడ్‌లు అందజేశారు. స్థానిక రామలింగేశ్వర పార్కు రోడ్డులో జరిగిన కార్యక్రమంలో బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, ఉపమేయరు వివేక్ రెడ్డి, కమిషనర్ ప్రథమేష్ అరవింద్ రాజెషిర్కె, ఉపకమిషనర్ కల్యాణి సంఘమిత్ర, కార్పొరేటర్లు టి.కిషోర్ కుమార్ పాత్ర్, ధీరేన్ సాబత్, సహకమిషనర్ రోనిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలివిడతలో పార్కు రోడ్డులోనున్న దుకాణాల యజమానులకు మేయరు, కమిషనర్‌లు క్యూఆర్ కోడ్‌లు అందజేశారు. బీఈఎంసీ సిబ్బంది ప్రతీనెలా స్టాళ్లు, వెండింగు దుకాణాల వద్దకు వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారని, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా దుకాణాల వారే స్వయంగా నెలనెలా పన్ను చెల్లించే సౌకర్యం కల్పిస్తున్నట్లు మేయరు దొళాయి చెప్పారు.

శభాష్.. జయ్ జీవన్

జయ్‌జీవన్‌ను కౌగిలించుకుని అభినందిస్తున్న మంత్రి సూర్యవంశీ

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: చెన్నైలో ఈ ఏడాది జనవరి 29, 30 తేదీల్లో జరిగిన ఆసియా పసిఫిక్ డౌన్ సిండ్రోమ్ గేమ్స్-2026 పోటీల్లో రాష్ట్ర స్కేటింగ్ చిచ్చర పిడుగు సత్తా చాటాడు. సబ్‌జూనియర్‌లో 100 మీటర్ల స్కేటింగ్ అంశంలో పోటీపడిన బాలుడు జయ్ జీవన్ ఫణి మొదటిస్థానంలో నిలిచి పసిడి పతకం గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం రాష్ట్ర క్రీడల మంత్రి సూర్యవంశీ సూరజ్ జయ్‌ను ఆలింగనం చేసుకొని అభినందించారు. రాష్ట్రానికి గుర్తింపు, గౌరవం తేవడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలుడి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.

క్రికెట్‌లో ఒడిశా విజయం

సుశ్రీ దివ్యదర్శిని

సరితా మెహర్

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రాజ్‌కోట్ (గుజరాత్)లో జరుగుతున్న ఇలైట్ గ్రూప్-ఏ సీనియర్ మహిళా వన్‌డే ట్రోఫీ క్రికెట్ మ్యాచులో ఒడిశా జట్టు 35 పరుగులు తేడాతో గెలుపొందింది. ఇందులో శుక్రవారం నిర్వహించిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 257 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు 47.3 ఓవర్లకు అన్ని వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసి ఓటమి పాలైంది. బ్యాటర్ సరితా మెహర్ అత్యధిక 84 పరుగులు చేసి మ్యాచు విజయానికి తోడ్పడింది.

నేడు 'ఘంటసాల సినీ సంగీత విభావరి'

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఆదివారం బ్రహ్మపురలో 'ఘంటసాల సినీ సంగీత విభావరి' నిర్వహించనున్నారు. స్థానిక గిరి మార్కెట్ రోడ్డులోని ప్రకాశం హాల్లో సాయంత్రం 5.30 గంటలకు ఇది మొదలవుతుంది. ఘంటసాల అభిమానులు ఎన్.వి.రామకృష్ణారావు, కిశోర్‌కుమార్ పట్నాయక్, సదానంద మహాపాత్రల ఆధ్వర్యంలో ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం సౌజన్యంతో ఇది ఏర్పాటవుతోంది. మహారాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల (విజయనగరం) విశ్రాంత వైస్ ప్రిన్సిపల్, ప్రముఖ గాయకులు బి.ఎ.నారాయణ, బండారు రమణ మూర్తి బృందం (శ్రీకాకుళం)తో సంగీత విభావరి జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

బాల్య వివాహాలను నిర్మూలించాలి

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవల అథారిటీ కార్యదర్శి బిమల్ రౌల్ అన్నారు. శనివారం న్యాయ సేవల అథారిటీ ఆధ్వర్యంలో గుసాని సమితి లావణ్యగుడ పంచాయతీ కమ్యూనిటీ భవనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నీరివ్వండి..దారిస్తాం

బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: నారాయణ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు శనివారం ఉదయం ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళన చేశారు. పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న ఇళ్లకు నీటి ఎద్దడి అధికంగా ఉంది. ప్రజా ఆరోగ్యశాఖ ద్వారా ఇళ్లకు పైప్ కనెక్షన్లు ఉన్నా నీరు సరఫరా జరగడం లేదని దీంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

భాజపాలో చేరిన యువత

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లాలో మహదేవపుట్, మనబర్, బదిలీగుడ పంచాయతీలకు చెందిన కొందరు యువ కార్యకర్తలు భాజపాలో చేరారు. వీరిని పార్టీ జిల్లా అధ్యక్షుడు శివ ముదిలీ, రాష్ట్ర కార్యదర్శి పూర్ణిమ నాయక్‌లు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

సేంద్రియ బెల్లం తయారీ పరిశ్రమ సందర్శన

జయపురం, న్యూస్‌టుడే: జయపురం సిటీ హైస్కూల్ విద్యార్థులు శనివారం భల్లుగూడ ప్రాంతంలో ఉన్న సేంద్రియ పద్ధతిలో బెల్లం తయారు చేస్తున్న పరిశ్రమను సందర్శించారు. పరిశ్రమ యజమాని కృష్ణచంద్ర దాస్ చెరకు నుంచి రసం ఏ విధంగా తీసి, దానిని వేడి చేసి రసాయనాలు కలిపి బెల్లం తయారీని చూపించారు. అనంతరం ఫ్లయాష్ ఇటుకల బట్టీని విద్యార్థులు పరిశీలించారు.

వాహనచోదకులకు సన్మానం

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లాలో ఉత్కళ్ అల్యూమిన పరిశ్రమ వారు భారీ వాహనాల చోదకులను సన్మానించారు. శుక్రవారం రాత్రి కంపెనీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా మోటరు రవాణా అధికారి బినయ్ కుమార్ పాల్ పాల్గొన్నారు.

శ్రీ కనకదుర్గ ఆలయ వార్షికోత్సవం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ నింపురా ప్రాంతంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై శ్రీ లలితా సహస్ర నామ పఠనం చేశారు

కార్యవర్గ కమిటీ ఎంపిక

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా బిజద నూతన కార్యవర్గ కమిటీ ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ ఆమోదం పొందిన తర్వాత శనివారం నూతన కార్యకర్తల పేర్లను ప్రకటించారు.

బ్రాహ్మణ సమాజ్ వ్యవస్థాపకుడు కన్నుమూత

జయపురం, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన విశ్రాంత వ్యవసాయ శాఖాధికారి, జిల్లా బ్రాహ్మణ సమాజ్ వ్యవస్థాపకుడు విష్ణురాజ్(91) శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన గత కొద్ది రోజులుగా వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో ఇంటివద్ద చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దర్యాప్తు ప్రారంభించిన విజిలెన్స్

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా బొడిగావ్ పంచాయతీలో ఉపాధిహామీ పథకంలో జరిగిన అవకతవకలపై శనివారం విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించింది. పథకంలో పని చేసిన కూలీల డబ్బులు తమ ఖాతాల్లోకి బదులుగా వేరే ఖాతాల్లో జమ చేసి తమను గుత్తేదారులు, అధికారులు మోసగించారని ఆరోపిస్తూ గతంలో కొందరు లబ్ధిదారులు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయగా విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించినట్లు బీడీవో సుకాంత్‌కుమార్ పట్నాయక్ తెలిపారు.

ఉద్యానవనానికి కమలాపూజారి పేరు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణం డంగరబించి పంచాయతీలో నిర్మాణ దశలో ఉన్న ఉద్యానవనానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత, దివంగత కమలాపూజారి గ్రామీణ ఉద్యానవనంగా పేరు పెట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించిందని సర్పంచి కమల్ లోచన్ గద్బ తెలిపారు.

అథ్లెటిక్స్‌లో రాష్ట్రానికి పతకాలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రోహతక్ (హరియాణా)లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అథ్లెటిక్స్-2026 పోటీల్లో రాష్ట్ర క్రీడాకారిణులు సత్తా చాటి 34 పతకాలు సాధించారు. ఇందులో నిర్వహించిన వివిధ అంశాల్లో పోటీపడిన మహిళా అథ్లెట్లు 13 పసిడి, 11 రజత, 10 కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

పతకాలతో రాష్ట్ర క్రీడాకారిణులు

జాతీయ కనొయ్ స్ప్రింట్ పోటీల్లో రాణించిన ఆటగాళ్లు

పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భోపాల్ (మధ్యప్రదేశ్) లో ఈ నెల 2 నుంచి 5 వరకు జరిగిన 36వ సీనియర్ జాతీయ కనొయ్ స్ప్రింట్ పోటీల్లో రాష్ట్ర పురుషులు, మహిళా క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఇందులో పోటీపడిన పలువురు క్రీడాకారులు ఒక పసిడి, ఒక రజతం, తొమ్మిది కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

త్వరలో ఐసీయూ సేవలు

జయపురం, న్యూస్‌టుడే: పట్టణంలోని జిల్లా ప్రధానాసుపత్రి(డీహెచ్‌హెచ్)లో త్వరలో ఐసీయూ సేవలు ప్రారంభం కానున్నట్లు ఆసుపత్రి తరఫున మేనేజర్ రూప్సి మధుమితా తెలిపారు.

అభియాన్ 2.0 ప్రారంభం

నవరంగపూర్, న్యూస్‌టుడే: జిల్లాలోని మిషన్‌శక్తి భవనంలో కలెక్టర్ డా.మహేశ్వర్ స్వయిన్ అధ్యక్షతన శనివారం సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గౌరీశంకర్ మాఝి, మనోహర్ రంధారి తదితరులు పాల్గొన్నారు.

ఆచార్యుని సస్పెన్షన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సంబల్‌పూర్ విశ్వవిద్యాలయం ఎంబీఏ విభాగం ఆచార్యుడు సరోజ్‌సాహును సస్పెండ్ చేసినట్లు శుక్రవారం అధికారవర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. సాహు క్రమశిక్షణ తప్పినందున చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు వెల్లడించలేదు.

గిరి జాతరకు పోటెత్తిన భక్తజనం

ఒంటి కర్రపై భక్తురాలి సాహసోపేతం

కొరాపుట్, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితిలో జరుగుతున్న గిరిజన జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వేడుకలను ఆరు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. జాతరలో ప్రకృతిని దాడిబుడ మౌళి అమ్మ వారుగా కొలుస్తారు. ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ముగిసిన ఆత్మరక్షణ శిక్షణ శిబిరం

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా కుంద్ర బిజూ పట్నాయక్ కళాశాలలో జరుగుతున్న ఆత్మరక్షణ శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. కళాశాల అధ్యక్షుడు హృదయ్ రంజన్ పండా నేతృత్వంలో సీడీపీఓ ఆరతి మహాపాత్ర్, కరాటే శిక్షకుడు దేవాశిష్‌పాత్ర్ విద్యార్థినులు తమను తాము ఆత్మరక్షణ చేసుకునే విధానంపై శిక్షణ ఇచ్చారు.

ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులు

నీళ్ల ట్యాంకు ప్రారంభం

మహిళ సమస్య వింటున్న ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గుసాని సమితి ఘెరిణి పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి అధ్యక్షతన శనివారం వినతులు స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుమారు రూ. 35 లక్షలు విలువ చేసే 400 లీటర్ల నీళ్ల ట్యాంక్‌ను ప్రారంభించారు.

విశ్వవిద్యాలయంలో అకాడమిక్ ఆడిట్ వర్క్‌షాప్

జయపురం, న్యూస్‌టుడే: జయపురం విక్రమ్‌దేవ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శనివారం అకాడమిక్ ఆడిట్ వర్క్‌షాప్ జరిగింది. పీఎం ఉషా కార్యక్రమంలో భాగంగా యూజీసీ మార్గదర్శకాల ప్రకారం బోధన పద్ధతులు, విద్యార్థుల అభివృద్ధి, ఇతర అంశాలపై నిపుణులు అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. వర్సిటీ డైరెక్టర్ దేవిప్రసాద్ మిశ్ర, రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్రనాయక్, పీజీ కౌన్సిల్ ఛైర్మన్ ప్రశాంత్‌కుమార్ పాత్ర్ బోధనపై చర్చించారు.

వర్క్‌షాప్‌లో పాల్గొన్న వర్సిటీ అధ్యాపకులు, నిపుణులు

తాగునీటి సరఫరా కల్పించాలి

జేఈని కలిసిన రమాదేవి. చిత్రంలో స్థానికులు

రాయగడ, న్యూస్‌టుడే: పట్టణ శివారు ప్రాంతం రాయలసీమ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తక్షణ నీటి సరఫరా కల్పించాలని సాయిప్రియా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు పి.రమాదేవి అధికారులను కోరారు. శనివారం ప్రజా ఆరోగ్య శాఖ జేఈని కలిసి సమస్య వివరించారు.

ఉచిత వైద్య పరీక్షలు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని టౌన్‌హాల్ భవనంలో శనివారం ఐఎస్‌ఆర్‌డీ, క్రాంతి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ ఏడీఎం మునీంద్రా హన్సగా, ఎస్పీ జేకే తదితరులు పాల్గొన్నారు.

శిబిరాన్ని ప్రారంభిస్తున్న రెవెన్యూ ఏడీఎం మునీంద్రా, ఎస్పీ జేకే పండా

EENADU Classifieds

BUSINESS SERVICES

REAL ESTATE

BUSINESS OFFER

Start Digital marketing, Mobile Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L 15L. ✆ 9908981464

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

ENGINEERING

We Are Hiring - Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@swaltydraulics.com ✆ 9669341000

FINANCIAL SERVICES

JOBS

TOURS AND TRAVELS

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
MSME Woking Capital
First 100 Customers 0% Processing Fee For Home Loan Customers
9390115506
9390115507
BHARAT BANK

ప్రకటన చార్జీలు ... ఈనాడు క్లాసిఫైడ్స్ ... 315/- (GST 5% అదనం) ... 8008597609

దివ్యాంగుల్లో మానసిక ఉల్లాసం పెంచాలి

కొరాపుట్, జయపురం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో పురపాలిక, కొరాపుట్ పంచాయతీ సమితి పరిధిలో దివ్యాంగుల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ఉత్సవాలు నిర్వహించారు. ● జయపురం పురపాలక తరఫున శనివారం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రీడా, సాంస్కృతిక పోటీలు జరిగాయి. ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం నిర్వహించిన ఈ పోటీల్లో సబ్‌డివిజనల్ పరిధిలో 155 మంది పాల్గొన్నారు

కల్యాణం.. కమనీయం

రాయగడ, న్యూస్‌టుడే: అమలాపేట లక్ష్మీ నృసింహ దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

నిరుద్యోగ భృతి రూ.1500

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పశ్చిమబెంగాల్ రాష్ట్ర బడ్జెట్లో ముఖ్యాంశాల బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగులకు నెలకు రూ.1,500 అందజేస్తారని అందులో తెలిపారు.

ఒంటరిగా పోటీ

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ గురువారం ప్రకటించింది.

కుంద్రలో పాలనాధికారి పర్యటన

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ శనివారం కుంద్ర సమితిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి పనుల పురోగతిపై సమీక్షించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

బస్సు బోల్తా..

● ఒక మహిళ మృతి, 20 మందికి గాయాలు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: మిడ్నాపూర్ నుంచి దిఘా పర్యాటక కేంద్రానికి వెళ్తున్న యాత్రికుల బస్సు బోల్తాపడి ఓ మహిళ మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 70 మంది ప్రయాణికులున్న ఓ యాత్రికుల బస్సు దిఘా పర్యాటక కేంద్రానికి వెళ్లే సమయంలో ముందు వెళ్తున్న బస్సును ఓవర్‌టేక్ చేసే సమయంలో నియంత్రణ తప్పి బోల్తా పడింది. ఖరగ్‌పూర్ గ్రామీణ ప్రాంత సకువా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఖరగ్‌పూర్ సబ్ డివిజన్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

చోరీ సొత్తుతో ముగ్గురి అరెస్టు

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఝార్సుగుడ ఎస్పీ రెడ్డి రాఘవేంద్ర గుండాల

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఝార్సుగుడ జిల్లా ఓరియంట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదర్శనగర్‌లోని ఓ ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసుతోపాటు పలు కేసుల్ని పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి శనివారం వారిని న్యాయస్థానానికి తరలించారు. సాయంత్రం బ్రజరాజనగర్ ఠాణా ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఝార్సుగుడ ఎస్పీ రెడ్డి రాఘవేంద్ర గుండాల పాల్గొని ఆ వివరాలు తెలిపారు. అరెస్టయిన నిందితులకు ఇటీవల జరిగిన రెండు చోరీలతో పాటు పలు నేరాలతో ప్రమేయముందని దర్యాప్తులో తేలిందని చెప్పారు. వారి నుంచి పలు చరవాణులు, యాపిల్ ఐప్యాడ్, ఎల్ఈడీ టీవీలు, బంగారాన్ని పోలిన పలు ఆభరణాలు, వెండి సామగ్రి, ఇత్తడి సామానులు, ఓ ద్విచక్ర వాహనం తదితరాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రాఘవేంద్ర పేర్కొన్నారు.

హత్య కేసులో పట్టుబడ్డ ఐదుగురు బాలలు

ఝార్సుగుడ జిల్లా బ్రజరాజనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కుక్రికాని అటవీ ప్రాంతంలో పోలీసులు ఇటీవల ఓ యువకుడి (19) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ హత్య ఘటన దర్యాప్తునకు పలు బృందాల్ని ఏర్పాటు చేసి, శాస్త్రీయ బృందంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో ఐదుగురు బాలల్ని పట్టుకుని, వారిని జువైనల్ జస్టిస్ బోర్డులో హాజరుపరిచారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధం, వెండి గొలుసును స్వాధీనం చేసుకున్నామని ఝార్సుగుడ ఎస్పీ రాఘవేంద్ర విలేకరులకు తెలిపారు.

వివాహ ఊరేగింపులో వివాదం

● సమితి సభ్యుడుసహా నలుగురిపై మారణాయుధాలతో దాడి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా పురుషోత్తంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బఘల పంచాయతీలోని కుశపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి వివాహ ఊరేగింపులో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం పరస్పర దాడులకు దారి తీసింది. ఊరేగింపులో ఉన్న బఘల సమితి సభ్యుడు ప్రకాష్ నాహక్ యువకులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, వారు ఆయనపై దాడి చేశారు. అక్కడి నుంచి సమీపంలోని ఇంట్లోకి పరుగు తీసిన ప్రకాష్‌ను యువకులు బయటకు లాక్కొచ్చి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రకాష్ సహచరులు మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని క్షతగాత్రుల్ని పురుషోత్తంపూర్‌లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నలుగురు బాధితుల్ని స్థానిక ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చేర్చారు. రాజకీయ కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం ప్రత్యర్థులు సమితి సభ్యుడు ప్రకాష్‌పై దాడి చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు కొందర్ని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టారు.

పిస్తోలు, తూటాలు స్వాధీనం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా ధారాకోట పోలీసు స్టేషన్ అధికారులు అస్కా ప్రాంతానికి చెందిన ఉమేష్ పాత్ర్ అలియాస్ చింటు (34), అమర్ కుమార్ సాహు అలియాస్ బాబు (22)లను అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలించారు. వారి నుంచి ఓ దేశీయ తయారీ పిస్తోలు, రెండు రౌండ్ల తూటాలు, ఓ చరవాణి స్వాధీనం చేసుకున్నామని గంజాం ఎస్పీ కార్యాలయం అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

భగలటిలో భారీ అగ్ని ప్రమాదం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా పాత్రపురం సమితిలో భగలటి డ్యామ్ వద్ద నిర్మాణమవుతున్న మెగా తాగునీటి పథకం స్టోర్ గదిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గదిలో నిల్వ ఉంచిన లక్షలాది రూపాయల విలువైన ప్లాస్టిక్ కొళాయి గొట్టాలు, ఇతర సామగ్రి మంటల్లో కాలిపోయాయి. పథకం పనుల్లో ఉన్న కార్మికులు ఒకవైపు మంటలు నియంత్రిస్తూ, మరోవైపు క్రేన్ సాయంతో స్టోర్ గదికి సమీపంలో ఉంచిన ప్లాస్టిక్ కొళాయి గొట్టాల్ని అక్కడి నుంచి బయటకు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని నియంత్రించారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

15 టన్నుల గంజాయి స్వాధీనం

స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తాలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: వారం రోజులుగా విస్తృత దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్న బౌద్ధ్ పోలీసులు 15 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్పీ రాహుల్ గోయిల్ పర్యవేక్షణలో వివిధ చోట్ల దాడులు నిర్వహించారు. జనవరి 31న సునాజూరి ప్రాంతంలో 3,630 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, ఫిబ్రవరి 2న సొగడ అటవీ ప్రాంతం సమీపాన 5 వేల కిలోలు, నువాపడ, డ్యామ్ దగ్గర 3 వేల కిలోలను పట్టుకున్నారు. కొంతామల్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 4న మరో 496 కిలోలు, ఘటాపాడ స్టేషన్ పరిధి పాండ్రపిట గ్రామంలో 2,150 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని కేసుల్లో మిగతా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటికి సంబంధించి మొత్తం పది కేసులు నమోదు కాగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

మోగుతున్నాయ్.. మృత్యుగంటలు..!

బండితో రోడ్డెక్కగానే ఎవరో తరుముతున్నట్లు మితిమీరిన వేగంతో దూసుకుపోతారు. శిరస్త్రాణం ధరించాలని ఎంత చెబుతున్నా పట్టించుకోరు. ప్రమాదాలను కోరి తెచ్చుకుని కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. మరీ ముఖ్యంగా సాయంత్రం కాగానే గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే తపనతో అతి వేగంగా వాహనాలు నడుపుతున్నారు. జిల్లాలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 174 ఘటనలు సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
– ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం

జిల్లావ్యాప్తంగా గతేడాది 699 రహదారి ప్రమాదాలు జరిగాయి. వాటిలో 266 మంది మృత్యువాత పడగా.. 801 మంది క్షతగాత్రులయ్యారు. వీటిలో 40 శాతం ప్రమాదాలు సాయంత్రం పూటే జరుగుతున్నాయని అధికారుల నివేదికలో వెల్లడైంది. ఆ సమయంలోనే 61 మంది చనిపోగా.. 113 మంది గాయపడ్డారు. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఆ వేళల్లో ఎక్కువ రద్దీ ఉండటం, దీనికి తోడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తేలింది.

● జరిగిన ఘటనల్లో ద్విచక్ర వాహన ప్రమాదాల సంఖ్య 316గా ఉంది. అన్నింట్లో ఇదే అత్యధికం. వాటిల్లో 115 మంది దుర్మరణం చెందగా.. 201 మందికి క్షతగాత్రులయ్యారు.

● శిరస్త్రాణం ధరించకపోవడం, మద్యం తాగి నడపడం, అతివేగం, ట్రిపుల్ డ్రైవింగ్ వంటి కారణాలతో ఎక్కువ మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

● తర్వాత స్థానంలో 130 కారు ప్రమాదాలున్నాయి. ఆయా ఘటనల్లో 43 మంది మృత్యువాత పడగా.. 87 మంది గాయపడ్డారు. అతివేగం, చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడమే వీటికి కారణం.

● 62 మంది లైసెన్సులు రద్దు చేశారు. సీటు బెల్టు, శిరస్త్రాణాలు ధరించని 43 వేల మందికి జరిమానాలు విధించారు.

● లారీలు 81, ఆటోలు 78, ట్రక్/ట్రాక్టర్ 30, ఆర్టీసీ బస్సులు 21, ప్రైవేటు బస్సులు 12, ఇతర వాహన ప్రమాదాలు 31 జరిగాయి. మరో వాహనం, డివైడర్లను ఢీకొట్టడం, బోల్తాపడటంతో ఎంతో మంది బాధితులుగా మారారు.

● గతేడాది మద్యం తాగి వాహనాలు నడిపిన 38 మందికి జైలు శిక్ష విధించారు.

గతేడాది వివరాలు..

సమయం(గంటల్లో..)	ప్రమాదాలు
అర్ధరాత్రి 12 - 3	16
ఉదయం 3 - 6	34
ఉ॥ 6 - 9	76
ఉ॥ 9 - 12	102
మధ్యాహ్నం 12 - 3	100
మ॥ 3 - 6	137
సాయంత్రం 6 - 9	174
రాత్రి 9 - 12	60

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నాం.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నాం. ఎక్కడికక్కడ వేగ నియంత్రికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నాం. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. వాహనదారులు కూడా జాగ్రత్తలు పాటించాలి. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.
– కె.వి.మహేశ్వరరెడ్డి, ఎస్పీ

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వ్యాను

బ్రహ్మపురనగరం, న్యూస్‌టుడే: కొంధమాల్ జిల్లా కె.నువాగాం పోలీసుస్టేషన్ పరిధిలోని బుడాబాలి రోడ్డులో శనివారం సాయంత్రం ఓ ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతిచెందారని ఠాణా అధికారి అశుతోష్ జెనా చెప్పారు.

వ్యాధి కారకాలపై దృష్టి

సాలూరు, న్యూస్‌టుడే: వ్యాధులు రావడానికి గల కారణాలపై దృష్టిసారించాలని జిల్లా వైద్యాధికారి భాస్కరరావు సూచించారు. శుక్రవారం మండలంలోని దిగువ మెండంగి గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పలుశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి వ్యాధులు నియంత్రించాలన్నారు. అనంతరం తోణాం పీహెచ్‌సీ సందర్శించారు.

కొత్తవలస సమీపంలో తారుపోయి రూపుమారిన పీకే రోడ్డు

ఆదమరిస్తే.. జీవితాలు తారుమారే!

బట్టివలస చెక్‌డ్యాం వద్ద రోడ్డుపై గొయ్యి

మూడు రాష్ట్రాల దారి దుస్థితి ఇది. పార్వతీపురం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలో పలుచోట్ల గోతులు ఏర్పడి అధ్వానంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. తారు ఊడిపోయి మట్టి దారిని తలపిస్తోంది. ధూళి రేగుతూ వెనక వచ్చే వారి కళ్లల్లో పడుతోంది. దీనికి తోడు బట్టివలస చెక్‌డ్యాం దిగువ ఖానా సమీపంలో పెద్ద గొయ్యి ఏర్పడడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఇటీవల వెంకంపేట గోలీల నుంచి ఎమ్మార్‌నగరం వరకు కొంత బాగుచేసినా సమస్య తీరలేదు. ర.భ.శాఖ డీఈఈ అప్పాజీ వద్ద ప్రస్తావించగా.. పరిశీలించి బాగు చేస్తామన్నారు.
– న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

టంగుటూరు, న్యూస్‌టుడే: రొయ్యల చెరువుల వద్ద మోటారు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతిచెందిన సంఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తాళ్లపాలెం గ్రామ సమీపంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా ఆనందపూర్‌కు చెందిన రమేష్‌మల్లిక్ (20) తాళ్లపాలెంలో రొయ్యల చెరువుల వద్ద రెండేళ్ల కిందట ఫీడ్‌బాయ్‌గా చేరాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చెరువులో నీరు తోడే మోటారు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ వీఆర్వో కత్తి నరసింహం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాతపట్నంలో పుస్తకావిష్కరణ

పాతపట్నం, న్యూస్‌టుడే: విద్యార్థుల ప్రగతికి భౌతిక శాస్త్రం ఎంతగానో తోడ్పడుతుందని పాతపట్నం మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె.చక్రపతి అన్నారు. శుక్రవారం కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగాధిపతి పి.కామేశ్వరరావు రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఘన పదార్థాల్లో ఉండే అంతర్గత నిర్మాణాల గురించి ఇందులో విపులంగా వివరించినట్లు చెప్పారు. అధ్యాపకులు పాల్గొన్నారు.

పల్లెల్లో అభివృద్ధికి బాటలు

బూర్జపాడులో సీసీ రోడ్డు నిర్మాణం

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

గత వైకాపా సర్కారు పల్లెల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. ఎక్కడ చూసినా గుంతల రోడ్లతో ప్రజలు నరకం చూశారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సమస్యపై ప్రత్యేక దృష్టిసారించింది. అభివృద్ధికి బాటలు వేస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రూ.120 కోట్లకు పైగా నిధులతో రహదారి పనులు చేపడుతున్నారు. ప్రధాన మార్గాలతోపాటు అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతోంది.

✦ ప్రస్తుతం 2025-26 సంవత్సరానికి ఉపాధి నిధులతో పల్లెల్లో నిర్మిస్తున్న అంతర్గత రహదారులతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కాగా మరి కొన్ని పనులకు ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేశారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో చురుగ్గా రహదారి పనులు

ఫేజ్-1, ఫేజ్-2లో రహదారుల వివరాలు

మండలం	సీసీ రోడ్లు	నిధులు (రూ.కోట్లు)	బీటీ రోడ్లు	నిధులు (రూ.కోట్లు)
ఇచ్ఛాపురం	274	15.75	19	10.70
కవిటి	236	38.85	18	21.20
కంచిలి	80	10.85	25	11.55
సోంపేట	217	34.87(లక్షలు)	23	11.56

ఇబ్బందులు తీరాయి.. మా గ్రామంలో కొన్నేళ్లుగా గుంతల రోడ్డుపై రాకపోకలపై సాగించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం. ప్రస్తుతం పలు వీధుల్లో రహదారులు నిర్మాణం పూర్తి చేశారు. మరి కొన్నిచోట్ల పనులు ప్రారంభం కావడంతో సంతోషంగా ఉంది. – దుర్యోధన రెడ్డి, వెనుగానిపేట

నాణ్యతతో రోడ్లు.. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలు అధికారుల పర్యవేక్షణలో నాణ్యతతో జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాం. గ్రామాల్లో సీసీ రహదారులు, అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణాలు వేగంగా చేస్తున్నాం. రోడ్లు పటిష్ఠంగా ఉండాలని గుత్తేదారులకు సూచించాం. నిర్మించిన ప్రతి రోడ్డును క్వాలిటీ కంట్రోల్ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. – హిమసాగర్, ఏఈ, పంచాయతీరాజ్, ఇచ్ఛాపురం.

నీరు పల్లమెరగదు.. అన్నదాత కన్నీరాగదు

– న్యూస్‌టుడే, నందిగాం

ఎటువంటి సాగునీటి వనరులు లేని ప్రాంతాల్లో వ్యవసాయానికి చెరువులే పెద్ద దిక్కు. వర్షం కురిస్తే కాసారాలు నిండుతాయి. ఆ నీరు పొలాలకు చేరాలంటే కాలువలుండాలి. ఉన్నా పూడిక పేరుకు పోవడం, పనికిరాని మొక్కలు పెరిగి పోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నందిగాం మండలంలో ఆరేళ్ల నుంచి నిర్వహణ పనులు చేపట్టక పోవడంతో కాలువలు దయనీయంగా మారాయి. చుక్క నీరు సైతం పొలాలకు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా హయాంలో వ్యవసాయ రంగంపై పెద్దగా దృష్టి సారించలేదని, కూటమి ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హుకుంపేట సమీపంలో అధ్వానంగా ఎడ్ల చెరువు కాలువ

పట్టించుకునే వారే కరవు

కొండ ప్రాంతానికి ప్రధాన నీటి వనరైన పద్మనాభసాగరం కాలువ ద్వారా హర్షబాడ, కైజోల, హుకుంపేట, సింగుపురం, కాపుతెంబూరు గ్రామాల పరిధిలోని సుమారు 2,500 ఎకరాలకు సాగునీరందుతోంది. ఆరేళ్ల నుంచి కనీసం దీని గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీనబంధుపురం పట్నాయక్ చెరువు, దిమ్మిడిజోల, తమలాపురం ఊర చెరువులు, కర్లపూడి స్వామి చెరువు కాలువల పరిస్థితి ఇలాగే ఉంది.

ఇదీ పరిస్థితి..

నందిగాం మండలంలో వంశధార ప్రధాన ఎడమ కాలువ ఆధారంగా 12,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎటువంటి సాగునీటి వనరులు లేని కొండ, మెట్ట ప్రాంతాల్లో చెరువుల్లో లభ్యమయ్యే నీటితోనే పంటలు పండిస్తున్నారు. మండలం మొత్తం మీద 432 చిన్నా, పెద్దా చెరువులుండగా సాగునీటి వనరులు లేని ప్రాంతాల్లో 232 ఉన్నాయి. ఆయా చెరువుల మదుముల నుంచి పొలాలకు సుమారు 750 వరకు కాలువలున్నాయి.

పూడికతో దయనీయంగా కాలువలు

సొంతంగా బాగు చేసుకున్నాం

పద్మనాభసాగరం మాకు ప్రధాన ఆధారం. కొండ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే చెరువు నిండుతుంది. దీని కాలువ సుమారు 3 కి.మీ. పొడవు ఉంటుంది. కొన్నేళ్లుగా అందులో పూడిక తీయలేదు. సాగరంలో నీరు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. వేరే దారిలేక రైతులంతా కలిసి సొంతంగా బాగు చేసుకున్నాం. – తెంబూరు లోకనాథం, కైజోల

అధికారులను ఆదేశిస్తాం

ఉపాధిహామీ పథకం వేతనదారుల ద్వారా అన్ని చెరువుల కాలువల్లో పనులు చేయించాలని అధికారులను ఆదేశిస్తాం. త్వరలో ప్రారంభించాలని సూచిస్తాం. ముందుగా కొండల, మెట్ట ప్రాంతాల్లో ఉన్న వాటికి ప్రాధాన్యమిస్తాం.
– కుమార్‌పట్నాయక్, ఎంపీడీవో, నందిగాం

ఆత్మవిశ్వాసమే వెన్నుదన్నుగా..!

● పారా అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న విద్యార్థి

న్యూస్‌టుడే, మెళియాపుట్టి

పుట్టినప్పటి నుంచి వైకల్యం వెంటాడుతోంది. చేయిపట్టి నడిపించాల్సిన నాన్న దూరమయ్యాడు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని తల్లే ఆలనాపాలనా చూస్తోంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో విజయ పథంలో దూసుకెళ్తున్నాడు. ఆటలో రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు జ్ఞానసాయి.

● మెళియాపుట్టి మండలం హీరాపురం గ్రామానికి చెందిన వెలుగు కిరణ్, పద్మ దంపతుల కుమారుడు జ్ఞానసాయి. ఎముకల లోపం, వెన్నెముక సమస్యలతో జన్మించాడు. ప్రస్తుతం చాపర జడ్పీ హెచ్‌ఎస్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. సరైన వైద్యం అందించేందుకు ఆర్థిక పరిస్థితులు అడ్డంగా మారాయి. 2020లో ఎముకల వ్యాధి ఉందని దివ్యాంగ ధ్రువపత్రం ఇవ్వడంతో అప్పటి నుంచి ప్రభుత్వ పింఛను పొందుతున్నాడు. 2021లో కిరణ్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆ కుటుంబం మరిన్ని కష్టాల్లో కూరుకుపోయింది. సొంత గూడు కూడా లేకపోవడంతో పద్మ.. పిల్లలతో పాటు కన్నవారింటికి వెళ్లిపోయింది. అక్కడే అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పని చేస్తూ వారిని పోషించుకుంటోంది. 2024లో పింఛన్ల పునఃపరిశీలన సమయంలో వెన్నెముక సమస్య కూడా బయటపడింది.

జ్ఞానసాయి

● గతేడాది డిసెంబరులో జరిగిన జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. జోనల్ స్థాయిలోనూ సత్తా చాటాడు. అనంతరం నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, లాంగ్ జంప్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపి ఛాంపియన్‌షిప్ దక్కించుకున్నాడు.

● 2025లో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి అడ్వెంచర్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచి దివ్యాంగుల విభాగంలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు ఇచ్చే శిక్షణకు ఎంపికయ్యాడు. జనవరి 22 నుంచి వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో జరిగిన శిక్షణలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం పొందాడు. లద్దాఖ్‌లో త్వరలో జరిగే శిక్షణ కార్యక్రమంలోనూ పాల్గొననున్నాడు. అందులోనూ ప్రతిభ చూపితే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు పంపుతారు.

కార్లతో విన్యాసాలు.. నిందితుల అరెస్టు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: నిర్లక్ష్యంగా కారు నడుపుతూ విన్యాసాలు చేసిన ఏడుగురు నిందితులను సంబల్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హిరాకుడ్ డ్యాం కుడి రహదారిలో కొందరు యువకులు కార్లను ప్రమాదకరంగా నడిపిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సినిమా తరహాలో కార్లపై కూర్చుని సిగరెట్లు తాగుతూ వీడియోలను చిత్రీకరించారు. తోటి వాహనదారులను ఇబ్బంది పెట్టడమే కాకుండా వారిని భయభ్రాంతులకు గురిచేసిన ఈ వీడియోకు సంబంధించి బుర్లా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు మొదలుపెట్టి నిందితులను అదుపులోకి తీసుకొని, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

దుండగుల అరెస్టు: నగదు స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ జెకె పండా, వెనుక నిందితులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లా గుమ్మ సమితి సెరంగో ఠాణా పరిధిలోని గత నెల 25న జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై ఎస్పీ జెకె పండా తెలిపిన వివరాల మేరకు.. మారిగుడ గ్రామానికి చెందిన శ్రీలక్ష్మీ కళ్యాణి తన తల్లితో కలిసి జనవరి 25న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆలయానికి వెళ్లారు. ఆరోజు రాత్రి ఇంట్లో దుండగులు చొరబడి బంగారు ఆభరణాలు, రూ.లక్షా 98 వేల నగదు దొంగిలించినట్లు మరుసటి రోజు లక్ష్మీ రాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి ఎస్సై రామకృష్ణ దాస్ ఓ బృందంతో తనిఖీలు చేసి, నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 266.78 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా అదే గ్రామానికి చెందిన మారతి గిరిబాబు (34), అరుణ్‌కుమార్ ప్రధాన్ (45), పరిడా గ్రామానికి చెందిన మురళీ నాయక్ (41)లుగా గుర్తించి కోర్టుకు తరలించినట్లు వివరించారు.

దుర్వాసన.. దోమల బెడద

ఇచ్ఛాపురం మండలం మండపల్లి గ్రామంలో నివాసాల సమీపంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. నెలలు గడుస్తున్న వాటిని తరలించకపోవడంతో దుర్వాసన, దోమల బెడద ఎక్కువైందని స్థానికులు పేర్కొంటున్నారు. రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఈ విషయమై ఏవో కె.రామారావును వివరణ కోరగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్నారు.
– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

రాకపోకలకు అవస్థ..

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో టెలికాం ఎక్ఛేంజ్ కార్యాలయం కూడలి వద్ద కల్వర్టు ప్రమాదకరంగా తయారైంది. కూడలి వద్ద ఉన్న కాలువపై పలకలు ఎగుడుదిగుడుగా ఉండటంతో వాహనదారులు రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిశీలించి మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటామని ఏఈ కిరణ్ తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

పూడిక తొలగించండి సారూ...

పలాస మండలం శాసనాంలోని ప్రధాన వీధిలో కాలువలు శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. పూడిక పేరుకుపోయి మురుగు ముందుకు కదలట్లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి తొలగింపు పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయం పలాస డిప్యూటీ ఎంపీడీవో మెట్ట వైకుంఠరావు దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.– న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

బంగ్లామార్గం.. పగుళ్లమయం

ఇచ్ఛాపురం పాత జాతీయ రహదారి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే బంగ్లారోడ్డు మార్గం పగుళ్లు ఏర్పడి అధ్వానంగా మారింది. సీసీ రహదారి కావడం ఏప్పుడు ఏం జరుగుతుందోనని వాహన చోదకులు వాపోతున్నారు. ప్రమాదాల బారిన పడకుండా నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గాన్ని కొత్తగా నిర్మించాలని కోరుతున్నారు. దీనిపై పుర కమిషనర్ నల్లి రమేష్ స్పందిస్తూ పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు.
– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

మార్కెట్ క్రమబద్ధీకరణ

సోంపేట కూరగాయల మార్కెట్ క్రమబద్ధీకరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. గతంలో బజారు లోపల పార్కింగ్ లేకపోవడం, మార్కెట్ నిర్వహణకు స్థలం కొరతతో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపేవారు. చెత్త కూడా పేరుకుపోయేది. పరిస్థితి గమనించి పంచాయతీ ఈవో ఎం.శాంతికుమారి బజారు క్రమబద్ధీకరణకు పూనుకున్నారు. కూరగాయలు, చేపలు, మాంసం విక్రయ కేంద్రాలను మెరుగుపర్చడంతోపాటు వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. దీంతో కష్టాలు తీరనున్నాయని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, సోంపేట

లైకులు కాదు.. ఊచలే లెక్కెట్టాలి!

‘పార్వతీపురం గ్రామీణ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉడుమును చంపి, కూర వండారు. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి చూసి అటవీశాఖ జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారిపై కేసు నమోదైంది’

‘విజయనగరానికి చెందిన ఓ పార్టీ కార్యకర్త మరో పార్టీ నేతపై దుర్భాషలాడుతూ వీడియో చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వైరల్ కావాలని అలా చేసినట్లు పేర్కొన్నాడు’

– న్యూస్‌టుడే, విజయనగరం అయ్యన్నపేట, పార్వతీపురం పట్టణం

ఇలా కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి జైలు పాలవుతున్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగమైపోయింది. పిల్లల నుంచి పెద్దల దాకా చాలామంది అందులో లీనమైపోతున్నారు. ఈ క్రమంలో కొందరు రీల్స్‌కు అలవాటు పడ్డారు. సొంతంగా క్రియేట్ చేస్తూ అప్‌లోడ్ చేస్తున్నారు. ఇవి అభ్యంతరకరంగా, అసభ్యకరంగా ఉంటే కేసులు తప్పడం లేదు.

ఇవి చేయొద్దు..

- ★ అడల్ట్ కంటెంట్ పెట్టడం, షేర్ చేయడం
- ★ వ్యక్తిగత దూషణ, అసభ్యకర పదజాలం
- ★ మహిళలను కించపరచడం
- ★ మహనీయుల మాటలను మార్చడం
- ★ మతం, కులం, ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడడం
- ★ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- ★ ఫొటోలు, వీడియోల మార్ఫింగ్
- ★ జంతు బలులు

సామాజిక మాధ్యమాల్లో అతిచేస్తే అంతే

ఇవి చేయొచ్చు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే పథకాలను తెలియజేయొచ్చు. ఆరోగ్యం, విద్య, పర్యాటకం, ఆధ్యాత్మికత, విజయ గాథలు, మహనీయుల పుస్తకాలు, సామాజిక అంశాలు, ప్రకృతి వైపరీత్యాలు, రక్తదానం తదితర అంశాలపై పోస్టులు పెట్టొచ్చు. ప్రజలకు ఉపయోగపడే ఏ విషయాన్నైనా అది నిజమైతే తెలియజేయొచ్చు.

గత మూడేళ్లలో కేసులు	
2023	12
2024	12
2025	06

కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

● రాజకీయ సంబంధిత అంశాలు: 19
● మన్యంలో గతేడాది 28 కేసులు నమోదయ్యాయి

విద్యార్థులు, యువతే ఎక్కువ

మూడేళ్లలో నమోదైన కేసుల్లో విద్యార్థులు, యువతే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. సామాజిక మాధ్యమాల ఖాతాలకు పేరెంట్స్ కంట్రోల్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. లేకుంటే చిక్కులు తప్పవు. వ్యక్తిగత, బ్యాంకుల వివరాలను ‘ఆటో సేవ్’ చేయకూడదు. అలా చేస్తే సైబర్ నేరగాళ్లకు చిక్కినట్లే. ★ కొన్నాళ్ల క్రితం రాజాం పట్టణానికి చెందిన ఓ బాలుడు ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటన చూసి క్లిక్ చేయగా.. క్షణాల వ్యవధిలోనే రూ.వేలు మాయమయ్యాయి.

సంప్రదించండి..

- ● ఎవరైనా అభ్యంతరకర పోస్టు పెడితే 1930ను సంప్రదించవచ్చు.
- ● నిబంధనలు పాటించని వారిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు.
- ● తీవ్రమైన నేరమైతే జైలు, జరిమానా.. ఒక్కోసారి రెండూ ఉంటాయి.
- ● అసత్య ప్రచారం చేస్తే అయిదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
- ● మార్ఫింగ్ చేస్తే ఏడేళ్ల ఊచలు లెక్కెట్టాల్సిందేనని సైబర్‌క్రైం సీఐ శోభనబాబు హెచ్చరించారు.

మహిళ అనుమానాస్పద మృతి

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఝూర్‌గ్రామ్ జిల్లా నయాగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధి బలుక్ ఘోరా గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గృహిణి లక్ష్మీ ముర్ము(37) మృతదేహాన్ని శనివారం గ్రామానికి దగ్గరలో గల అడవిలో స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆమె గొంతు, రెండు చెంపలు తెగిపోయి కనిపించాయి. హత్యగా అనుమానించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

విద్యా ప్రమాణాల పెంపునకు కృషి: పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు అందరి బాధ్యతని, అందుకు దాతల తోడ్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డీఈవో బ్రహ్మాజీరావు అన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
లీగల్ ప్రకటనలు
జయంతి, వర్ధంతి
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

కొండవీడు చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు చంద్రశేఖర్, రామనారాయణరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు ✦ 'కాంతారా' ప్రదర్శన

కొండవీడు ఉత్సవం.. చారిత్రక వైభవం

సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి

ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, యడ్లపాడు : కొండవీడు కోట ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక వైభవాన్ని చాటి చెప్పాయి. కొండ దిగువన శనివారం ఉదయం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా జెండా ఊపి హెలీరైడ్‌ను ప్రారంభించారు. అనంతరం కొండపైకి వెళ్లారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును ఆహ్వానించారు. అనంతరం అతిథులు కొండవీడు ఉత్సవాల్ని ప్రారంభించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూల ప్రదర్శనను.. నాగార్జున సాగర్ డ్యాం, బుద్ధ విగ్రహం, ధరణి కోట, ఉండవల్లి గుహలు, కోటప్పకొండ, అమరావతి స్తూపం సైకత శిల్పాల ప్రదర్శనను తిలకించారు. డీఎఫ్‌వో కృష్ణప్రియ, జేసీ సంజనా సింహ పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంది.

వేల మంది విద్యార్థుల రాక..

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వేల మందిని ప్రత్యేక బస్సుల్లో కొండవీడు కోటకు తరలించారు. ఉపాధ్యాయుల సమక్షంలో వారంతా కోటపై చరిత్ర ఆనవాళ్ల గురించి తెలుసుకున్నారు. వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని తిలకించారు. మధ్యాహ్నం నుంచి యువత రాక ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో కొందరు, స్నేహితులతో మరికొందరు ఉత్సవం తిలకించేందుకు వచ్చారు. ఆర్టీసీ చిలకలూరిపేట, ఫిరంగిపురం, నరసరావుపేట నుంచి ప్రత్యేక బస్సుల్ని నడిపింది.

గత ఐదేళ్లు ఉత్సవాల ఊసేలేదు: మంత్రి ఆనం

ఒకప్పుడు కొండవీడు కోటకు దారి లేదు. సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వల్లే రహదారి సౌకర్యం వచ్చింది. కోటపై లక్ష్మీనరసింహస్వామి, శివుని ఆలయాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. వందల ఏళ్ల కిందట నిర్మించిన ఆలయాలను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసి పునర్నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. వైకాపా హయాంలో ఐదేళ్లు కొండవీడు ఉత్సవాలను నిర్వహించలేదు. రెడ్డి రాజులు పాలించిన కోటను అభివృద్ధి చేయాలని వారికి అనిపించకపోవడం దారుణం. కూటమి ప్రభుత్వం వచ్చాకే పూర్వవైభవం వచ్చింది. ఇక్కడ పర్యాటకులకు ఎలాంటి విడిది లేదు. రిసార్ట్స్ నిర్మాణానికి ఈ ప్రాంత వాసి రామిరెడ్డి సహకారం అందిస్తానని ముందుకు రావడం అభినందనీయం. కొండవీడు అభివృద్ధికి అందరం కలిసి పుల్లారావుకు తోడ్పాటు అందిస్తాం.

జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు కృషి: ఎంపీ లావు

కొండవీడు కోటపై జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. త్వరలో కార్యాచరణ చేపడతాం. ఎకోటూరిజం అభివృద్ధికి యత్నిస్తున్నాం. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టాల్సిన పనుల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లాం. విద్యార్థులకు చరిత్ర గురించి తెలియజేయడానికి ఉత్సవాలు తోడ్పడతాయి. మాచర్లకు వెళ్తే పల్నాటి చరిత్ర, మరోవైపు నాగార్జునకొండ.. ఇలా జిల్లాలో వేల ఏళ్ల చరిత్ర కనిపిస్తుంది. ఇలాంటి కోటల వద్ద కార్తిక వన భోజనాలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నాం. తగిన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తాం. కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణంతో పర్యాటకుల రాకపోకలకు వీలు కుదిరింది.

ఉత్సవాలకు తరలివచ్చిన విద్యార్థులు

నృసింహునికి సహస్ర దీపాలంకరణ

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహునికి శనివారం రాత్రి భక్తులు 1008 దీపాలతో ఊంజల్ సేవ నిర్వహించారు. దీప కాంతుల నడుమ శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని దర్శించి భక్తులు పులకించారు.

కైంకర్యపరులుగా తాడేపల్లికి చెందిన భక్తులు లక్ష్మీనృసింహ, మల్లేశ్వరి దంపతులు వ్యవహరించారు.

ముడుపులిస్తేనే రిజిస్ట్రేషన్

ఏసీబీ దాడులు చేసినా మారని తీరు

నరసరావుపేట, మాచర్ల, న్యూస్‌టుడే

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సేవలకు ఫీజుల రూపంలో ప్రజలు ఎంత నగదు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని మామూళ్ల రూపంలో కొందరు వసూలుచేస్తున్నారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసినా అక్రమార్కుల తీరు మారట్లేదు. కూటమి ప్రభుత్వం తాజాగా నిర్వహించిన ఐవీఆర్ సర్వేలో రిజిస్ట్రేషన్ సేవలకు ముడుపుల వ్యవహారం వెల్లడైంది. జిల్లాలోని నాలుగుచోట్ల అవినీతి ఎక్కువగా ఉందని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు నేరుగా రంగంలోకి దిగి హెచ్చరించినా మార్పు రాకపోవడంపై చర్చ నడుస్తోంది.

జిల్లాలోని అమరావతి, చిలకలూరిపేట, గురజాల, క్రోసూరు, మాచర్ల, పిడుగురాళ్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి, వినుకొండ, నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి రూ.509.61 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించారు. గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ సేవల రూపంలో రూ.381.93 కోట్ల ఆదాయం వచ్చింది. 2,18,860 దస్తావేజులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఏడాది మొత్తం చూస్తే మామూళ్ల రూపంలో రూ.కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.

కొందరు అధికారులు ఒక అడుగు ముందుకు వేసి నిషేధిత భూములు, స్థలాలను కబ్జాదారుల పరం చేసేలా వ్యవహరిస్తూ రూ.లక్షలు ముడుపులుగా తీసుకుంటున్నారు. దీనిపై సీఎంవో, పీజీఆర్ఎస్‌కు ఫిర్యాదులు వెళ్లి పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.

⊷ ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయని రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి చరవాణి నంబర్లు కాకుండా డాక్యుమెంట్ రైటర్ల నంబర్లు ఇస్తున్నారని ప్రభుత్వం గుర్తించి నేరుగా భూములు, స్థలాల విక్రయదారుల అభిప్రాయాల్ని తీసుకుంటోంది. ముడుపులు తీసుకుంటూనే ఐవీఆర్ఎస్ కాల్స్‌లో సానుకూలంగా చెప్పాలని అక్రమార్కులు సామాన్యుల్ని ప్రాధేయపడుతున్నట్లు తెలుస్తోంది. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అంశం (ఐవీఆర్ సర్వేలో ప్రజల మనోగతం.. శాతాల్లో)	అవును	లేదు
రిజిస్ట్రేషన్ సేవల్లో అనధికార చెల్లింపులు ఉన్నాయని భావిస్తున్నారా ?	50	50
డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్ ప్రక్రియ సులభంగా ఉందా?	87.7	12.3
సిబ్బంది మర్యాద పూర్వకంగా, సహాయకారులుగా ఉంటున్నారా?	88.8	11.2
సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయని తెలుసా?	85.7	14.3

అనధికారికం.. అయినా అడిగేదెవరు?

బీపీఎస్‌కు పది శాతమే స్పందన

సత్తెనపల్లి, వినుకొండ, న్యూస్‌టుడే

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు భవన యజమానులు కదలట్లేదు. నోటీసులు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. జిల్లాలోని పట్టణాల్లో అనధికార భవనాలు వందలు, వేలల్లో ఉన్నాయి. పురపాలక సంఘాలు ఎంతో ఆదాయం కోల్పోతున్నాయి. ఈ క్రమంలో వాటిని సక్రమం చేసుకునే అవకాశాన్ని భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) ద్వారా కూటమి ప్రభుత్వం కల్పించింది. గత సంవత్సరం నవంబరు 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నా స్పందన కరవైంది.

1985 నుంచి 2025 ఆగస్టులోపు నిర్మించిన అనధికార భవనాల క్రమబద్ధీకరణను బీపీఎస్‌తో చేపడుతున్నారు. కొలతల్లో తేడాలతోపాటు నిబంధనలు ఉల్లంఘించి వందలాది భవనాలు చేపట్టినట్లు ప్రణాళికా విభాగం, సచివాలయ ప్లానర్లు గుర్తించారు. బీపీఎస్‌తో అక్రమాన్ని సక్రమం చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. అయినా ఆ చూద్దాం.. చేద్దాంలే అన్నట్లుగా భవనాల యజమానులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని పట్టణాల్లో 10,630 అనధికార కట్టడాలు ఉన్నట్లు గుర్తించగా భవన యజమానుల నుంచి 1,042 దరఖాస్తులు మాత్రమే అందాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.443.93 ఆదాయం సమకూరింది.

పురపాలక సంఘం	అనధికార కట్టడాలు	అందిన దరఖాస్తులు
చిలకలూరిపేట	1,682	184
దాచేపల్లి	105	18
గురజాల	227	01
మాచర్ల	446	65
నరసరావుపేట	1,507	570
పొడా	353	12
పిడుగురాళ్ల	3,328	65
సత్తెనపల్లి	2,868	51
వినుకొండ	114	76

❖ అనధికార కట్టడాల యజమానుల్లో 9.80 శాతం మంది మాత్రమే ఇప్పటివరకు స్పందించారు. వచ్చే నెల 11న దరఖాస్తు గడువు ముగియనుంది. బీపీఎస్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బీపీఎస్‌పై చైతన్యం పెంపొందించి నోటీసులు అందుకున్న వారందరూ దరఖాస్తు చేసేలా చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రణాళికా విభాగం ఆర్డీ మధుకుమార్ తెలిపారు.

అలా ఫోన్ చేస్తే.. ఇలా వైద్యం

సత్తెనపల్లి, నరసరావుపేట, వ్యవసాయం న్యూస్‌టుడే: జిల్లాలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి జీవనోపాధి కల్పిస్తున్న పాడి పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సంచార పశు ఆరోగ్య సేవల్ని ప్రారంభించింది. టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే చాలు వెంటనే వైద్యులు, సిబ్బంది వచ్చి సేవలందిస్తున్నారు. పాడి పోషకులు అత్యవసర సేవల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పశు సంవర్ధక శాఖ కూడా దీనిపై రైతులు, పాడి పోషకుల్లో అవగాహన కల్పిస్తోంది.

- టోల్‌ఫ్రీ నంబరు : 1962
- జిల్లాలో పశు సంచార వాహనాలు : 14 (నియోజకవర్గానికి రెండు చొప్పున)
- వాహనంలో ఉండేది వీరే : పశువైద్యుడు, పశువైద్య సహాయకుడు, పైలట్
- ఇప్పటివరకు సంచార వైద్యశాలల వాహనాలు తిరిగిన గ్రామాలు : 2,688
- చికిత్స పొందిన పశువులు : 13,808
- అత్యవసర సమయాల్లో టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి సంచార పశు వైద్యసేవల్ని రైతులు, పాడి పోషకులు పొందాలని పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకుడు డాక్టర్ పి. రామారావు కోరారు.

ఇటలీలో ఉద్యోగావకాశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఓఎంసీఏపీ-ఎంఏజీఐసీ బిలియన్ భాగస్వామ్యంతో ఇటలీలో నిర్మాణ రంగంలో ఉద్యోగావకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు తెలిపారు. వివరాలకు 9988853335 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

రాజధానికి 17.09 ఎకరాలు అప్పగింత

అమరావతి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి మహానగర అభివృద్ధిలో భాగస్వామ్యానికి మేము సైతం అంటూ నరసరావుపేటకు చెందిన వైద్యులు ముందుకు వచ్చారు. కర్లపూడి గ్రామ రెవెన్యూ పరిధిలోని తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నెల 7న 'ఈనాడు'లో భూసమీకరణపై వచ్చిన వార్తలకు స్పందించిన వైద్యులు శనివారం కర్లపూడికి వచ్చి సీఆర్డీఏకి అప్పగించారు. డాక్టరు పువ్వాడ సూర్యనారాయణ 15.50 ఎకరాలు, కంకణంపాటి భారతీదేవి 1.59 ఎకరాలు సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ రాజగోపాల్, తహసీల్దార్ ఫణీంద్రకుమార్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉందని, అందుకే తమ భూములు ఇస్తున్నామని వారు తెలిపారు. కర్లపూడి పరిధిలో 21.45 ఎకరాలు భూసమీకరణకు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు.

అధికారులకు భూమి పత్రాలు అందజేస్తున్న వైద్యులు భారతీదేవి, సూర్యనారాయణ

వృద్ధులకు 'అటల్' భరోసా

నరసరావుపేట, న్యూస్‌టుడే: అటల్ పింఛను యోజనను కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు కొనసాగించేందుకు నిర్ణయించింది. అసంఘటితరంగ కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. వృద్ధాప్యంలో వారికి, అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా లభించనుంది.

ఆదాయపు పన్ను చెల్లించేవారు మినహా 18-40 ఏళ్లలోపు వయసు వారు అర్హులు. 18 ఏళ్ల వయసు వారు నెలకు రూ.210 చొప్పున చెల్లిస్తే 60 ఏళ్ల అనంతరం రూ.5 వేల వరకు పింఛను పొందవచ్చు. 39 సంవత్సరాల వయసు వారైతే రూ.1318 వరకు చెల్లించాలి. అన్ని తపాలా కార్యాలయాలు, ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖల్లో ఖాతాలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దశ మార్చే ఘట్టం.. దార్శనికతకు పట్టం

కలల క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన

తుళ్లూరు, న్యూస్‌టుడే: ఒక్క అడుగు.. ఎంత పెద్ద ప్రయాణమైనా ఆ అడుగుతోనే ప్రారంభమవుతుంది. దీనికి మహోజ్వల సంకల్పం ఇంధనమైతే.. దార్శనిక నాయకత్వం తోడైతే.. ఇక ఎదుగుదలకు ఆకాశమే హద్దు. ప్రజా రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వేదికగా జరిగిన క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన వేడుకకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, వివిధ సంస్థల ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. క్వాంటమ్ వ్యాలీ ప్రాధాన్యత, రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ వక్తలు చేసిన ప్రసంగాలకు వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు మాట్లాడుతున్నప్పుడు ఉత్సాహంతో పెద్ద ఎత్తున చప్పట్లు, కేరింతలు కొట్టారు. రాష్ట్ర యువత క్వాంటమ్ సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రపంచ స్థాయిలో ఎదగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి రాజధాని రైతులు, మహిళలు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ భోజనం, అల్పాహారం, తాగునీరు అందజేశారు. పోలీసులు కట్టుదిట్ట భద్రత కల్పించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

హాజరైన అధికారులు, విద్యార్థులు, రాజధాని ప్రజలు

జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, ప్రొఫెసర్ కామకోటి, మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని.

మళ్లీ అదే తంతు

ఒకటో స్థాయీ సంఘం సమావేశం అజెండా తిరస్కరణ

గుంటూరు, న్యూస్‌టుడే: అభివృద్ధి పనుల విషయంలో జడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ వైకాపా సభ్యులు ఒకటో స్థాయీ సంఘం అజెండాను తిరస్కరించారు. నవంబరులో జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముందస్తుగా మంజూరు చేసిన పనుల ఆమోదానికి అజెండాలో చేర్చగా తిరస్కరించిన సభ్యులు.. శనివారం జరిగిన స్థాయీ సంఘ సమావేశంలోనూ అనుబంధ అజెండాను తిరస్కరించారు. ఛైర్‌పర్సన్ క్రిస్టినా, సీఈవో జ్యోతిబసు అభివృద్ధి పనులను ఆమోదించాలని.. మీరు సూచించిన పనులకు వెంటనే వర్క్ ఆర్డర్లు ఇస్తామని చెప్పినా సభ్యులు పట్టించుకోకుండా డిసెంట్ నోటీసు అందజేశారు. క్రిస్టినా అధ్యక్షతన ఒకటో స్థాయీ సంఘ సమావేశంలో 15వ ఆర్థిక సంఘం విడుదల చేయనున్న రూ.14 కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అజెండాలో అనుబంధ అంశంగా చేర్చారు. దీనిపై కమిటీలోని జడ్పీటీసీ సభ్యులు చిట్టిబాబు, మస్తాన్‌రావు, విజయప్రతాప్‌రెడ్డి అభ్యంతరం తెలిపి ముందస్తుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. టేబుల్ అంశంగా తీసుకున్నామని సీఈవో చెప్పినా సభ్యులు సంతృప్తి చెందలేదు. గత సమావేశంలో ముందస్తుగా అనుమతిచ్చిన పనులను తిరస్కరించామని..వాటిపై నిర్ణయం తీసుకోకుండా కొత్త పనులను చేర్చడంపై ప్రశ్నించారు. ఛైర్‌పర్సన్, సీఈవోలు అజెండాను ఆమోదించాలని సభ్యులను కోరినా వారు తిరస్కరిస్తూ డిసెంట్ నోటీసు ఇచ్చారు. కర్లపాలెం జడ్పీటీసీ సభ్యుడు పిట్ల వేణుగోపాల్‌రెడ్డి మద్దతు తెలిపారు. జడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇచ్చే వరకు అజెండాను ఆమోదించమని స్పష్టం చేశారు. జడ్పీ ఇన్‌ఛార్జి గణాంక అధికారి శామ్యూల్‌పాల్ 2026-27 వార్షిక ఏడాదికి సంబంధించి జడ్పీ బడ్జెట్‌ను చదివి వినిపించారు. బడ్జెట్ తీర్మానాన్ని సభ్యులు ఆమోదిస్తూ రిజిస్టర్‌లో సంతకాలు చేశారు.

సమావేశం నిర్వహిసున్న జడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు బడ్జెట్ (రూ.లలో)

వివరం	2025-26 అంచనా	2025-26 సవరణ	2026-27 అంచనా
ఆదాయం	71,11,57,000	53,85,75,000	54,10,05,000
వ్యయం	69,10,87,000	50,45,75,000	51,40,15,000
మిగులు	2,00,70,000	3,40,00,000	2,69,90,000

❖ ఛైర్‌పర్సన్ క్రిస్టినా అధ్యక్షతన 1, 4, 7 స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. 7వ కమిటీలో సభ్యులైన తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ హాజరయ్యారు. మాట్లాడమని ఛైర్‌పర్సన్ కోరగా.. అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయని.. ఇక్కడ ప్రస్తావించడం బాగోదని ఆయన వ్యాఖ్యానించారు.

బరిలో దిగితే పతకమే

జూడోలో రాణిస్తున్న యువకుడు

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే

నరసరావుపేట యువకుడు జూడోలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు. స్థానిక స్టేడియంలో సాధన చేస్తూ విశ్వవిద్యాలయ, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతున్నాడు. ఇతని చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నలుగురు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తోంది. ఆమె కష్టాన్ని చూసిన ఇతను చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నాడు. పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ మస్తాన్ వలీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నతనం నుంచే జూడో, పరుగు పందెం క్రీడల్లో శిక్షకుడి సహకారంతో సాధన చేస్తున్నాడు. స్కూల్‌గేమ్స్ అండర్ -17, జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సొంతం చేసుకున్నాడు. 2024, 2025 సంవత్సరాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపికయ్యాడు. ఏఎన్‌యూ అంతర్ కళాశాలల పోటీల్లో రెండుసార్లు బంగారు పతకాలు గెలుపొందాడు. పరుగు పందెంలోనూ అంతర్ కళాశాలల పోటీల్లో పలుమార్లు సత్తా చాటాడు.

మస్తాన్‌వలీ

అంతర్జాతీయ పోటీల్లో గెలుపే లక్ష్యం.. 'చిన్నతనం నుంచి జూడోలో శిక్షణ పొందుతున్నా. రెండుసార్లు ఏఎన్‌యూ జట్టుకు, రెండుసార్లు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యా. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నా' అని మస్తాన్‌వలీ తెలిపారు.

భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాం

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. శనివారం కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో చేపట్టిన ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

పారిశుద్ధ్యం మెరుగవ్వాలి.. పల్లె మురవాలి!

జిల్లాకు రూ.2 కోట్లు విడుదల

సత్తెనపల్లి, అచ్చంపేట, న్యూస్‌టుడే

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి విలేజి శానిటేషన్‌కు పంచాయతీకి రూ.10 వేల చొప్పున కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించింది. కూటమి ప్రభుత్వం వైద్య సేవల బలోపేతంతోపాటు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటోంది. జాతీయ ఆరోగ్య మిషన్, ఆర్‌సీహెచ్-2 కింద వైద్య కార్యక్రమాల అమలుకు జిల్లాకు రూ.2 కోట్లను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపులోగా నిధులు ఖర్చు చేయాలని సూచించింది. ❖ ఒక్కో పంచాయతీకి రూ.10 వేల చొప్పున జిల్లాలోని 538 గ్రామ పంచాయతీలకు రూ.53.80 లక్షలు మంజూరు చేశారు. విలేజి హెల్త్ శానిటేషన్ కమిటీల ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం మెరుగుకు నిధులు ఖర్చు చేయనున్నారు.

❖ ఆరోగ్య ఉపకేంద్రాల్లో వసతుల కల్పన, క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహకాలు, ఉపకేంద్రాల సేవల బలోపేతానికి జిల్లాలోని 361 ఆరోగ్య ఉపకేంద్రాలకు ఒక్కో కేంద్రానికి రూ.10 వేల చొప్పున రూ.36.10 లక్షలు మంజూరుచేశారు. ❖ కుటుంబ నియంత్రణ కార్యక్రమాల అమలుకు రూ.6 లక్షలు కేటాయించారు.

❖ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు రూ.23.73 లక్షలు విడుదల చేశారు.

❖ జనని శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్‌కే) అమలుకు జిల్లాలో 39 పీహెచ్‌సీలకు రూ.9.75 లక్షలు (ఒక్కో పీహెచ్‌సీకి రూ.25 వేలు), ఏడు సీహెచ్‌సీలకు రూ.3.50 లక్షలు(రూ.50 వేల చొప్పున), ఏరియా ఆసుపత్రులు మూడింటికి రూ.15 లక్షలు (రూ.5 లక్షల చొప్పున) మొత్తం రూ.59.75 లక్షలు మంజూరు చేశారు.

మొత్తం రూ.2 కోట్లలో రూ.1.79 కోట్ల వ్యయానికి ప్రణాళికలు సిద్ధమైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ రవి తెలిపారు. కలెక్టర్ కృతికా శుక్లా వినూత్న ఆలోచనతో అమలు చేయబోతున్న గ్రామ ఆరోగ్య దర్శినితో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చే చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

మూణ్నాళ్ల ముచ్చటగా ముస్తాబు

అమలుపై కొరవడిన పర్యవేక్షణ

నరసరావుపేట, ఎన్జీవో కాలనీ, న్యూస్‌టుడే

శుభ్రతే ఆరోగ్యం.. ఆరోగ్యమే ఆయుష్షు నినాదంతో కూటమి ప్రభుత్వం తలపెట్టిన ముస్తాబు కార్యక్రమం అమలు మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలున్నా పర్యవేక్షణ కొరవడింది. ముస్తాబుతో వసతి గృహాల్లో పరిశుభ్రత కొంతమేరకు మెరుగుపడింది. వసతి గృహాల్లో కార్యక్రమం అమలుపై ఏఐ నిఘాతో ఫొటోలు, వీడియోలను పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 'ముస్తాబు' అమలవుతుందా? లేదా అని ఎవరూ పట్టించుకోవట్లేదు. పిల్లలు అపరిశుభ్రంగా బడికి వస్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు గత డిసెంబరు 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే నెల 22 నుంచి బడులు, కళాశాలలు, వసతి గృహాల్లో అమల్లోకి తెచ్చారు. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా పాఠశాలల్లో కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలున్నా పట్టించుకోని పరిస్థితి ఉంది. ❖ ఏకరూప దుస్తులు ధరించడంతో పాటు తల దువ్వుకోవడం, ముఖం శుభ్రంగా ఉంచుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, చేతుల శుభ్రతను 'ముస్తాబు'లో పిల్లలకు నేర్పించాలి. ఇందుకు అద్దం, దువ్వెన, సబ్బు, పౌడర్, నెయిల్ కట్టర్, తువ్వాలుతో బడుల్లో ముస్తాబ్ కార్నర్లు నిర్వహించాలి. అయితే పాఠశాలల్లో అవి కనిపించడంలేదు. పిల్లలకు ఎంతో మేలు చేసే కార్యక్రమ అమలుపై విద్యాశాఖ దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ❖ ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ముస్తాబు కార్నర్లు నిర్వహించేలా పర్యవేక్షణ పెంచుతామని విద్యా శాఖ అధికారులు తెలిపారు.

జిల్లాలో ఇలా..

- ❖ ప్రభుత్వ పాఠశాలలు : 1,568
- ❖ ప్రైవేటు పాఠశాలలు : 453.
- ❖ ఒకటి నుంచి 10 తరగతుల విద్యార్థుల సంఖ్య : 2,99,612
- ❖ ముస్తాబు బాట పట్టిన విద్యార్థుల శాతం : 20 నుంచి 30

19వ వర్ధంతి

మంచితనం, మానవత్వం కలిగిన మహారాజు రాజకీయ దురంధరుడు, ప్రజాదరణ పొందిన రారాజు. మాకు దూరమై 19ఏళ్లు గడిచినా మీరు మా కొరకు సమాజంలో ఏర్పరచిన పేరు, ప్రఖ్యాతులు ప్రతిరోజు మిమ్మల్ని మాకు జ్ఞాపకం చేస్తునే ఉన్నాయి. మీ మధుర స్మృతులు, జ్ఞాపకాలు మా వెన్నంటే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ..
అశ్రునయనాలతో...

జూలకంటి సాంబశివరెడ్డి గారు
మరణం: 08-02-2007

తల్లిదండ్రులు: జూలకంటి నాగిరెడ్డి (లేటు) మాజీ శాసనసభ్యులు (గురజాల, మాచర్ల) - దుర్గాంబ, మాజీ శాసనసభ్యులు, (మాచర్ల)
భార్య: జూలకంటి నాగలక్ష్మి, AICCM (All India Congress Committe Member)
అన్నదమ్ములు: జూలకంటి శ్రీనివాసరెడ్డి, NRI
జూలకంటి బ్రహ్మానందరెడ్డి, శాసనసభ్యులు, మాచర్ల
కుమారుడు: జూలకంటి రాజశేఖర్‌రెడ్డి, T20 క్రికెట్ ప్లేయర్
కుమార్తె: జూలకంటి ప్రియాంకరెడ్డి, Fashion Designer and Founder EQUALL Pvt. Ltd.
బావమరిది: వేముల కాశివిశ్వనాథబాబు, మాజీ సర్పంచ్ (ఇండిపెండెంట్) కోటనెమలిపూరి

(c) eenadu

EENADU Classifieds

BUSINESS SERVICES

COURIERS

USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, యూరప్ మొ.దేశాలకు పచ్చళ్ళు, స్వీట్స్, బట్టలు, మందులు, డాక్యుమెంట్స్ పంపబడును ★ ICL ఇంటర్నేషనల్ కొరియర్ బ్రాడీపేట 4/6 GNT. ✆ 77992 56644.

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464.

WANTED

We are interested in taking over of schools in Guntur, Bapatla and Prakasam Districts. Interested may call on: 9985537617.

FOR SALE

బాపట్ల పట్టణానికి 14km రేటూరు గ్రామంలోని శ్రీ సీతా రామాంజనేయ రైసుమిల్ 35HP రన్నింగ్ మిల్లు అమ్మకం. సెల్ 98495 10021.

గుంటూరు, బృందావన్ గార్డెన్స్, కుందుల రోడ్ లో రన్నింగ్ లో ఉన్న లేడీస్ బ్యూటీ పార్లర్ అమ్మకానికి కలదు. 83328 90632, 93478 46864.

BUILDING CONSTRUCTION

కోటి పాత బిల్డింగ్స్, పెంకుటిల్లు, రేకుల షెడ్లు పగలకొట్టి నేలమట్టం చేయబడును. పాతదర్వాజాలు, కిటికీలు, కలప, ఐరన్ కొనబడును. సెల్లార్ తీయబడును. 9949760367.

చిర్రావూరులోని పాత భవనాన్ని (చర్చిని) తొలగించు వారు మరియు రద్దు, (టేకు) కలప, ఐరన్ ట్రస్సులు, బంగళా పెంకులు మొత్తంగా కానీ విడివిడిగా కానీ కొనుగోలు చేయుటకు ఆసక్తిగలవారు సంప్రదించండి. 95334 86482, 88867 32208.

మీ సొంత స్థలంలో మీకు నచ్చిన విధంగా, చ॥అ॥ ప్రకారం పూర్తి కాంట్రాక్ట్ పద్ధతిలో కన్‌స్ట్రక్షన్స్ చేయబడును. శిష్టా శ్రీనివాసులు, బిల్డర్. ✆ 93907 05477.

WATER PROOFING

బాత్‌రూమ్ లీకేజీ గోడలపై చెమ్మ, శ్లాబ్ లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఏ లీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 8096113137, 9642458892.

EDUCATION

SPOKEN ENGLISH

స్పోకెన్ ఇంగ్లీష్ కేవలం 35రోజుల్లో తేలికైన పద్ధతుల ద్వారా గ్రామర్‌తో సహా పూర్తిగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పబడును. బిళ్ళా అశోక్ కోచింగ్ సెంటర్, 4/17, బ్రాడీపేట, గుంటూరు. Cell: 77806 18307, 94401 81403.

HOME TUITIONS

1 to 10th / Inter / Degree Studentsకు Maths Home Tution మీ ఇంటి వద్దనే చెప్పబడును. Ph. 99518 29308.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా
అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
9390115506
9390115507
BHARAT BANK

HEALTH & CARE

మీరు వెయిట్‌లాస్ అవ్వాలని అనుకుంటున్నారా ఎంత ప్రయత్నించినా మీరు అనుకున్నది సాధించలేదా చివరిగా ఒక్కసారి మా వద్దకు రండి రిజల్ట్ చూపించబడును. నో కెమికల్ నో సైడ్ ఎఫెక్ట్. ✆ 93816 78565.

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్ డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్. ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గా ప్రసాద్. 98495 69111.

PEST CONTROL

చెద పురుగుల నివారణ 10 సంవత్సరాల గ్యారంటీ ISO సంస్థ ఆధునిక పద్ధతిలో పెస్ట్‌కంట్రోల్ ITC గ్యారంటీ, గుంటూరు. ✆: 90305 09880, 7702127789.

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, పెదపలకలూరు, నల్లపాడు, ఏటుకూరు, మంగళగిరి, తాడికొండలలో ప్లాట్లు అమ్మకం. ✆ 93999 55545.

రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో గజం 5,000/-, 10,000/-, 23,000/- కమర్షియల్ ప్లాట్ 37 లక్షలు, 15,000/- రెంటు. లోను కలదు. 9052345766.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం, లాం, నల్లపాడు, పెదపలకలూరు, తాడికొండ, కొప్పురావూరు, వెంగళాయపాలెం, ఏటుకూరులలో ఇళ్ళు అమ్మబడును/కొనబడును. సంప్ర. 73823 96677.

గుంటూరుసిటీ MG ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1, ఫేస్-2, ఫేస్-3 & పెదపలకలూరు, గోరంట్ల, లాం నందు ఇల్లు, స్థలాలు అమ్మాలన్నా/ కొనాలన్నా సంప్ర. 8978056257.

ఎర్రచందనం పెంపకానికి అనువైన నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎర్రచందనం ఫామ్‌ల్యాండ్‌ను కొన్ని వేలమంది ఇప్పటికే కొనియున్నారు. మరి మీరుకూడా ఆలోచించండి/ చూడండి తరువాతే నిర్ణయం తీసుకోండి. 9908822077.

శ్రీ సాయి రియల్‌ఎస్టేట్ & కన్సల్టెన్సీ. గుంటూరు రాజధాని ప్రాంతాల్లో ఇల్లు, స్థలాలు, పొలాలు, అపార్ట్‌మెంట్స్, కమర్షియల్ స్థలాలు, బిల్డింగ్స్ కొన॥ అమ్మ॥ & లోన్స్‌కు సంప్ర॥ చంద్రమౌళినగర్, 7/2 ఎన్టీఆర్ స్టేడియం, మెయిన్‌గేటు ఎదురురోడ్డు, 9849038672, 8186946260.

FLAT FOR SALE

AMARAVATHI ROAD

EAST / WEST - 2BHK - 1210 sft @ Nakshath Enclave @ Himani Nagar, Amaravathi Road, Guntur. No Brokers. Cont: 8885369999.

లాం సెంటర్, జొన్నలగడ్డ అడ్డరోడ్డు, అమరావతి రాజధానికి వెళ్ళే రోడ్డుకి అతి దగ్గరలో నెలకి ఫిక్స్‌గా 15,000/- అద్దె, 5 నెలలు అడ్వాన్స్, 5 సంవత్సరాలు అగ్రిమెంట్ గల 1265 S.Ft., 2 BHK అపార్ట్మెంట్ ప్లాట్లు అమ్మకానికి కలవు. 9553155743,

గుంటూరు, అమరావతిరోడ్, ఆంజనేయపేట 1st లైన్, KVR అపార్ట్మెంట్, డూప్లెక్స్ ఫ్లాట్ 4B/R & 2B/R, ఫ్లాట్స్ అమ్మకం. ✆: 97042 69015.

గుంటూరులో గోరంట్ల వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో గల శివగ్రీన్ వాలీ గేటెడ్ కమ్యూనిటీ లోని "D" Block (2 BHK, 1150 Sq.ft., ఈస్ట్ ఫేస్) అమ్మకానికి కలదు. - Contact Cell No. 9848085592.

BRODIPET

గుంటూరు, 6/18 బ్రాడీపేట, భవ్య ఓరియన్ అపార్టుమెంట్ నార్త్‌ఫేస్ 100% వాస్తు. ప్రతిఫ్లోర్ 2000sft పుల్లీ ఫర్నీచర్డ్ 1st & 5th ఫ్లోర్స్ అమ్మబడును. ✆ 93962 72999, 92487 13999.

KOTHAPETA

2 BHK 1050 Sft beside Manipuram Bridge, Nehru Nagar 1 Line, Very close to RTC Bus Stand. Newly renovated and freshly painted, sft @ 3700 ready to move in. Ph: 9885966486.

NALLAPADU ROAD

నల్లపాడు రోడ్డులోని సీతారామ టౌన్‌షిప్‌లో తూర్పుముఖంగా కొన్ని లగ్జరీఫ్లాట్‌లు అమ్మకానికి ఉన్నాయి. 78938 17275, 98491 15045 నంబర్లలో సంప్రదించండి.

SATTENAPALLI

సత్తెనపల్లి, రఘురామనగర్‌లో శ్రీ కల్కిబాబు రెసిడెన్సీలో 2BHK-4 ఫ్లాట్స్ అమ్మకము. 1277sft E/F & W/F & 1087sft - 2 N/F ✆ 94405 22721.

TADEPALLI

VJA-GNT హైవే తాడేపల్లి నవోదయ కాలనీ, రెయిన్‌బో విల్లాస్ ప్రక్కన బొప్పనాస్ స్క్వేర్‌లో, E/F, 3BHK (1736 S.Ft.) డీలక్స్ ఫ్లాట్ గృహప్రవేశానికి సిద్ధంగా 1 మాత్రమే అమ్మకమునకు కలదు. ✆ 99088 45111.

తాడేపల్లి/AIIMS దగ్గర్లో APCRDA అప్రూవ్డ్ గృహప్రవేశానికి సిద్ధంగా తూర్పుఫేస్, 5th ఫ్లోర్, న్యూ 3BHK ఫ్లాట్ (1615 S.Ft) సీలింగ్, కబోర్డ్స్, లిఫ్ట్, RO ప్లాంట్, బ్యాంక్‌లోన్ సౌకర్యంతో అమ్మబడును. Tejas Residency. ✆ 87901 84566.

VIDYANAGAR

విష్ణునగర్ 3వలైను శ్రీశ్రీనివాసం 3 B/R 2300 sft. శ్రీహరివాసం E-1250 w-1225ఫుల్ ఫినిష్ రెడీటు ఆక్యుపై 9704139333, 9855700115.

GENERAL

2BHK Flat for Sale W/F SaiSneha Residency Flat No: 404, 14th Line, A.T. Agraharam, Guntur. Contact: ✆ 98667 34479.

గుంటూరు, దేవాపురం 4 లైన్, లక్ష్మి నిలయం, 2 B/R, 1070 S.Ft., ఈస్ట్ ఫేస్, 42 చ॥గ॥ (కబోర్డ్స్/ వాల్‌కేర్/ కార్ పార్కింగ్) ఫ్లాట్ అమ్మకం. 9032423377.

ట్రాన్స్‌ఫర్ అవ్వటంవలన, తక్కువ ధరకే 2BHKఅమ్మకం ఫ్లాట్‌నెం: 508. ఓం శ్రీశివసాయిటవర్స్, మార్కాపురంరోడ్, వినుకొండ. ✆9491876145, 9603303678.

80 అ॥ల రైల్వే స్టేషన్ రోడ్డు, నల్లపాడు, గుంటూరు.
KALLAM HOUSING & REAL ESTATES PVT. LTD
Customer satisfaction is our main motto
D.No.4-20-9, 2nd Line, J.K.C. Nagar, Opp. K.L.P. Public School, GUNTUR
E-mail : khrepl@gmail.com
Cell : 91779 59529, 99498 27656

తాడేపల్లి లగ్జరీ రాయల్ అపార్ట్‌మెంట్స్‌లో, 5వఫ్లోర్ B-బ్లాక్, ఫ్లాట్ నెం:506, అన్నివసతులతో అమ్మకానికి కలదు. సంప్ర. Ph: 9000059583, 9000046605.

గుంటూరు, గుజ్జనగుండ్ల సెంటర్, పలకలూరు రోడ్డుకి ఆనుకొని 2 BHK Flats రెడి టు ఆక్యూపై అమ్మకం. ✆: 9154261480 & 9000054902.

నెహ్రూనగర్ 1st లైను మహా లక్ష్మమ్మ గుడి ప్రక్కన, యర్రంశెట్టి డైమండ్ హోమ్స్ 3BHK, 2140sft గల ఫుల్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అమ్మకం కలవు. ✆ 9652927952.

గుంటూరు, NGO కాలనీ, సంతోష్ నగర్, 3వలైన్, మెయిన్‌రోడ్ దగ్గరలో న్యూకన్‌స్ట్రక్షన్ కృష్ణశివ రెసిడెన్సీ, 3 B/R, 1600S.Ft., w/Fఫ్లాట్ అమ్మకం.7893471037.

జెకేసీ కాలేజిరోడ్, జయంతినగర్ 3వ లైన్, ఆపిల్‌బార్ ఎదురు, శాంతి స్ప్రింగ్‌డేల్ అపార్టుమెంట్‌లో 5వ ఫ్లోర్ 1650 sft. తూర్పుఫేస్ ఫ్లాట్ అమ్మకమునకు కలదు. సం. 94404 74044, 93473 93139.

తాడేపల్లి NH-16 సర్వీసు రోడ్డులో క్యాపిటల్ టవర్స్ 2nd ఫ్లోర్‌నందు 2BHK (1125 sft) Flat అమ్మబడును. యూనియన్ బ్యాంక్ పక్కన. ✆ 94404 76659, 94404 76658.

HOUSE FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరుసిటీ లిమిట్స్ నుండి కేవలం 5 Kms దూరంలో, రాజధాని అమరావతి రహదారికి దగ్గరలో లామ్‌అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర 25 ఎకరాలలో గేటెడ్‌కమ్యూనిటీ వెంచర్ లోటస్ ఇన్‌ఫ్రావారి Luxurio. 105 ప్రీమియం 4 BHK విల్లాలు, 4 వైవిధ్యభరితమైన పార్కులు, క్లబ్‌హౌస్, గ్రాండ్‌ఎంట్రన్స్ ఆర్చ్ 40అ॥ CC రోడ్స్ కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్‌తో, CC TV CRDA & Rera అప్రూవ్డ్ వెంచర్, బ్యాంక్ లోన్ కలదు. 98668 33383, 81422 23456.

గుంటూరు సిటీ, గోరంట్ల కొత్తగా నిర్మించిన ఇండిపెండెంట్ గృహము 215 చ.గ. సిద్ధముగా ఉన్నది. వాటర్, బ్యాంక్‌లోన్, 2 కార్ల పార్కింగ్. ✆ 9849510021.

ARUNDELPETA

గుంటూరుసిటీ, అరండల్‌పేట, 16/2, 6-16-11, 3ఫ్లోర్స్ బిల్డింగు 123చ॥గ॥ 60x18 N/F ఇల్లు అమ్మకం&అద్దెకు. 2కో॥ 30ల॥. 35 సం॥ లైఫ్. 9866121632.

AUTO NAGAR

గుంటూరు RTC కాలనీ, గాంధీనగర్ 2వ లైన్, తూర్పు ఫేస్ 30 అ॥రోడ్డు (60X42) 280 చ॥గ॥ క్లియర్ టైటిల్ రేకుల ఇల్లు అమ్మకం. 90594 66285.

CHUTTUGUNTA

A.T.అగ్రహారం 17వలైన్ ఎదురు, శాంతినగర్ 1వలైన్ లారీఆఫీస్, సాయిగారి ఇల్లు శ్రీ పోలేరమ్మ గుడి ప్రక్కలైన్, చుట్టుగుంట 153గజాలు దక్షిణం ఫేసింగ్ 28x50 REG ఇల్లు 2 స్టేర్స్, గ్రౌండ్ ఫ్లోర్ 2BHK ఇల్లు పైన 2 పోర్షన్లు 26 వేలు అద్దె వచ్చును. ✆ 9440715707, 8523822212.

DONKA ROAD

గుంటూరు, డొంక రోడ్డు , ఓంకారం గుడి ప్రక్కన, 230 చ॥గ॥ నెలకు 50,000/- అద్దెలు వచ్చే కమర్షియల్ బిల్డింగ్ (G+1 మెయిన్ రోడ్ ఫేస్) అమ్మబడును. గోడౌన్‌లకు అద్దెకు ఇవ్వబడును. ✆ 83743 09436.

KOTHAPETA

కొత్తపేట, కుగ్లర్ హాస్పిటల్ రోడ్డు, లీలా కార్తికేయ హాస్పిటల్ ఎదురు 180 చ.గ. నార్తఈస్ట్ ఫేస్, పాత ఇల్లు అమ్మకం. సెల్ 92811 82204.

గుంటూరు, కొత్తపేట, భాస్కర్‌డీలక్స్ రోడ్, డోర్ నెం.9-10-48, 70 గ. క్రింద 2 & పైన 2పోర్షన్లు నెలకు 15 వేలు అద్దె వచ్చు ఇల్లు అమ్మకం. ✆ 8985294812.

PATTABHIPURAM

గుంటూరు, కృష్ణనగర్ 7వ లైను ఫారెస్ట్ ఆఫీసర్స్ కాలనీలో 340 చ॥గ॥లో నిర్మించిన తూర్పు ఫేసింగ్ డాబా ఇల్లు అమ్మకము. డైరెక్ట్ పార్టీస్. ✆: 9866127490.

TADEPALLI

VJA-GNT హైవే తాడేపల్లి KL యూనివర్సిటీని ఆనుకొని గృహప్రవేశానికి సిద్ధంగా బొప్పన విల్లాస్‌లో W/F, 180 గ॥ (1952 S.Ft.) బిల్డర్‌షేర్ 3BHK డూప్లెక్స్ విల్లా 1 మాత్రమే అమ్మకమునకు కలదు. ✆ 9908845511.

GENERAL

2 BHK Ground floor House for immediate Sale 6/18 Brodipet, Guntur. Site area: 209 sq.yds. Contact Mob: 9989622243.

నవులూరు, మంగళగిరినందు, 300 గజాలలో పడమర ఫేసింగ్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కలదు. Phone: 9440822781.

House For Sale చీరాల కొత్తపేట RTC కాలనీలో 9 సెంట్ల విస్తీర్ణములో 2 అంతస్థుల డాబా ఇల్లు సౌత్ (ఈస్ట్ రోడ్) అమ్మకానికి కలదు. ✆ 9177644898, 7093321399.

VJA,భవానీపురం, స్వాతి థియేటర్ దగ్గరలో బ్యాంకు సెంటర్‌లో NHనుండి 2వ బిట్ 40Ft లోపల 150 గ॥ల G+1 ఇల్లు అమ్మకం. ✆ 95730 59117.

గుంటూరు, చుట్టుగుంట VIP రోడ్ చివర, భవానిపురంలో 120 చ॥గ॥ వెస్ట్ ఫేస్ ఇండివిడ్యువల్ హౌస్ రెడీ టు ఆక్యుపై. 67 ల॥ 9848331042.

గుంటూరులో ఇల్లు, స్థలాలు, పొలాలు అమ్మాలన్నా, కొనాలన్నా (30 సం॥ల అనుభవం) పాల బూత్ మస్తాన్‌వలి కారుమూరి హాస్పటల్ ఎదురు కొత్తపేట. ✆ 98666 68822.

గుంటూరు సిటీ, కొత్తపేట, విజయటాకీస్ వెనుకవైపు సందులో 107 గజాలు స్థలము, 3 అంతస్తుల భవనము అమ్మబడును. ✆ 9849302422.

తెనాలి నాజరుపేట దేవిచౌక్‌కు 1 కి.మీ. దూరంలో 100 గజాలలోని G+1 పెంట్‌హౌస్ 12 సం॥ల క్రితం బిల్డింగ్ అమ్మకం. 47 లక్షలు. ✆ 6300192820.

LAND FOR SALE

GENERAL

ఫిరంగిపురం (మం), బేతపూడి గ్రా, డాక్టర్ గారి పొలం నెం: 243/A, 249/A, 250లోని 4 ఎ.96 సెంట్లు మెట్ట, మాగాణి పొలం అమ్మకం. 85005 70760.

గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1, భాష్యం సుదక్యాంపస్ వెనుక 3500చ॥గ॥ ఉత్తర ఈశాన్యం 33 అ॥రోడ్డు, ప॥ 30 అ॥రోడ్డు గలదు. గజం 32K స్థలం అమ్మకం. ✆:7995759911.

రాజధాని పరిధిలో అమరావతి మండలం యండ్రాయి గ్రామం నందు 4.5 ఎకరాల పొలము అమ్మబడును. డైరెక్ట్ పార్టీ మాత్రమే సంప్ర: 70134 15069.

కంకటపాలెం మెయిన్ రోడ్ సైడ్ బాపట్ల, బిపిసిఎల్ పెట్రోల్ పంప్ దగ్గర 55 సెంట్లు, 35 సెంట్లు, భూమి అమ్మకానికి ఫోన్ నంబర్: 95533 22091, 95533 22081.

ఫ్లాష్.... ఫ్లాష్....
వినుకొండ (పల్నాడు జిల్లా)
అవకాడో ప్లాంటేషన్‌లో
11 సెంట్లు 6 లక్షలు మాత్రమే
లిమిటెడ్ ఆఫర్ only
24 నెలల సులభ వాయిదాలు కలవు.
✆9133574455

PLOT FOR SALE

AUTO NAGAR

గుంటూరు-మంగళగిరి రోడ్డు ఒమేగా కిమ్స్‌శిఖర హాస్పిటల్స్‌కు సమీపంలో టెలిఫోన్ కాలనీలో చ.గ. 650 స్థలం అమ్మకం. గజం 27000. ✆ 9949399632.

BRUNDAVAN GARDENS

బృందావన్ గార్డెన్స్ 270 గజాలు ప్రధాన రోడ్డు వెనుక వైపు ప్లాట్ N/F, స్టేడియంకు & చౌదరి మెడికల్స్ చాలా దగ్గరగా. సరసమైన ధర Ph: 9391032238.

MANGALAGIRI

మంగళగిరి, రత్నాలచెరువు దగ్గరలో 430 చ॥గ॥ సర్వీస్ రోడ్డు నుండి 3వ ప్లాటు సౌత్‌ఫేసింగ్ అమ్మకమునకు కలదు. ✆ 9059496474, 9110543264.

INNER RING ROAD

ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1 అతిదగ్గరలో సాయినాథ్ కాలనీ 2వలైన్ నార్త్‌ఫేస్ 30" రోడ్డు గల 277చ.గ. ఖాళీస్థలము కలదు. చ.గ. 54,000. ✆ 9849351256.

REPALLE

రేపల్లె ABR గవర్నమెంట్ డిగ్రీ కాలేజి ప్రక్కన గల బాల విద్యా నికేతన్ బజారులో తూర్పుఫేసింగ్ 311 చ॥గ॥ల స్థలం అమ్మకం. నోబ్రోకర్స్. 9849478498.

TENALI

తెనాలిలో రాబోవు బైపాస్, ఇన్నర్ రింగ్‌రోడ్‌కు ప్రక్కనే CRDAవెంచర్లో స్థలాలు గ॥ 13వేలకే కలవు. 50లక్షలకే 2BR ఇల్లు బుకింగ్స్. ✆: 7673930924.

VINUKONDA

133 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ పల్నాడు జిల్లాలో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133574455.

GENERAL

West Facing Plot 466Sq Yards Approved Layout Polakampadu Near Vundavalli X Roads Close to Amaravathi 2nd Line to Main Road Only Buyers Contact. ✆ 90103 54062.

గుంటూరు, అమరావతి రోడ్, మెడికల్ హాస్టల్ వెనుక, కొండయ్య కాలనీ ప్రక్కన, ఎంప్లాయిస్ కాలనీ 706 చ॥గ॥ ఈస్ట్ ఫేస్ స్థలం అమ్మకం. 85005 70760.

గుంటూరు శ్యామలానగర్ 12వ లైన్, TSR ఎన్‌క్లేవ్ ప్రక్కన 578 చ॥గ॥ సౌత్ ఫేస్ స్థలం అమ్మబడును. ✆ 99599 53290.

స్పెషల్ ఆఫర్ GNT- VJA రోడ్డు Nh-16 కి దగ్గరగా నంబూరులో CRDA LP No. 129/25 ప్లాట్స్‌కలవు. బ్యాంక్ లోన్ & స్పాట్ రిజిస్ట్రేషన్. 8686562888.

గుంటూరు శ్యామలానగర్ 11వ లైనులో 204 చ॥గ॥ ప్లాటు (ఉత్తరం ఫేసింగ్) అమ్మకమునకు కలదు. కావలసిన వారు సంప్రదించగలరు. ✆ 98401 52955.

200చ॥గ॥ ప్లాటు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

మార్కాపురం (కుంట) దగ్గరలో 133 గజాలు కేవలం 2 లక్షలు మాత్రమే దానకొండ దగ్గరలో 133 గజాలు 1 లక్ష మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్. 9398621767.

గుంటూరు ఈదులపాలెం N.H 5 దగ్గర, శ్రీవారి బృందావనంలో, 196 చ.గ. తూ.ఫే, స్థలము అమ్మకమునకు కలదు. ఫోన్: 9440296077.

వెంటనే అమ్మకం.చీరాల, దగ్గుబాడురోడ్, బృందావనం ఎదురు, 4సెంట్ల N/E ఫేస్ స్థలం అమ్మకం. 8ల॥ (Nego) 8828322556, వాట్సప్ 9949609500.

గుంటూరు & అమరావతి CRDA అప్రూవ్డ్ ప్లాట్లు ఎనికేపాడు - నరుకుళ్ళపాడు గ॥ 23 వేలు వెంగళాయపాలెం - నల్లపాడు గ॥ 16 వేలు. మేడికొండూరు - సిరిపురం గ॥ 11వేలు. 9392242019.

గుంటూరుజిల్లా, పెదకాకాని మం॥ వెనిగండ్ల గ్రామంలో 33 అ॥ R&B రోడ్, పడమర ఫేసింగ్‌తో, 19సెంట్ల స్థలం అమ్మకం. సెంటు 9లక్షలు. ✆ 8247588099.

(విజయవాడ) ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ చేయుటకు లీడర్స్‌కి స్వాగతం మంచి కమీషన్ & శాలరీ ఇవ్వబడును. ఫోన్: 9133574455.

తెనాలిదగ్గర అంగలకుదురు గ్రామం రాబోవురోజులలో అభివృద్ధి చెందుతున్న గ్రామంలో 4సెంట్లు స్థలంఅమ్మకం. సెంటు 6లక్షలు (డైరెక్ట్ ఓనర్) ✆9515520741.

గ్రేటర్ గుంటూరుకు ఆనుకొని లాల్‌పురంలో ఇళ్లకు ఆనుకొని ఇల్లు నిర్మించుటకు అనువైన 167 గజాల స్థలం అమ్మకానికి కలదు. సం॥ 78938 61980.

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599.

SHOP FOR SALE

GENERAL

గుంటూరు బస్టాండ్ దగ్గర మంగళగిరి రోడ్డులో పద్మజ పెట్రోలు బంకు ఎదురుగా అన్నపూర్ణ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్‌లో 148 నెం. షాపు అమ్మకం. ✆ 8247588099.

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact: ✆ 8754809650.

PROPERTY FOR SALE

GENERAL

Site with House is for sale 229.8/9 Sq Yds west facing site at D.No 5-16-1 Brodipet 2/15, Guntur. Site size: 28X73 Ft. Ph No:70935 06668.

గుంటూరు, అరండల్‌పేట 17 వ లైన్, మెయిన్ రోడ్ దగ్గర, GF, FF & SHOP 166.66 చ॥ గ॥ (25 60) నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకం. ✆ 99484 30214, 97048 48587.

LEASE/ RENT

LEASE/RENT
1. గుంటూరు బ్రాడీపేట 4వ లైను బ్లూ స్టోన్ బిల్డింగ్ పైన ఉత్తరం ఫేసింగ్ 2nd & 3rd ఫ్లోర్స్ Each 1400 S.Ft. గల స్థలము ఆఫీసులకు.
2. గుంటూరుకు 7KM దూరములో పొత్తూరు NH-16 హైవే మీద తూర్పు ఫేసింగ్ 2 ఎకరములలో ఉన్న 30000 S.Ft. గల గోడౌను ఫ్యాక్టరీ / గోడౌనుకు Lease కి ఇవ్వబడును.
✆ 90302 34020

TO LET

2 BHK 1050 Sft beside Manipuram Bridge, Nehru Nagar 1 Line, Very close to RTC Bus Stand. Newly renovated and freshly painted, ready to move in. Ph: 9885966486.

గుంటూరు, ఇన్నర్ రింగ్ రోడ్‌ఫేస్ - 1, డెకాథ్లాన్ షోరూమ్‌దగ్గర, సాయి ప్రకాష్‌రెసిడెన్సీ, 401, 2BHK, కార్ పార్కింగ్ గల ఫ్లాట్ అద్దెకు కలదు. 8790403888.

గుంటూరు, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే గేట్ దగ్గర, పర్ణిక నివాస్ 2BHK ఫ్లాట్ అద్దెకు కలదు. హిందువులకు మాత్రమే. 94412 81611/80086 87470.

గుంటూరు, JKC కాలేజీ రోడ్, ఒరియన్ హోటల్ ఎదురు అదిత్రి హెక్సోటిక, 109, ఫుల్ ఫినిషెడ్ 3B/R ఫ్లాట్, కార్ పార్కింగ్‌తో అద్దెకు కలదు. 94411 14761.

గుంటూరు-నల్లచెరువు బొమ్మల సెంటర్ దగ్గర, 8000 అడుగుల గోడౌన్ మొత్తంగా కాని విడివిడిగా కాని అద్దెకు కలదు. Ph: 98663 15903, 98663 15913.

గుంటూరు నగరంపాలెం - 1వ లైను మూడు బొమ్మల సెంటర్ ఎదురు సందులో 2BHK ఇళ్ళు అద్దెకు కలదు. @ 63019 63337, 77020 65426.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిల్డింగ్ 1st ఫ్లోర్ బ్రాడీపేట 4/14 ఆఫీసు & కమర్షియల్‌కు 2700 sft గల స్థలం అద్దెకు కలదు. ✆ 9490308256.

గుంటూరు అరండల్‌పేట 15/2-3లో ఫస్ట్ ఫ్లోర్లో 3 పెద్ద గదులు, 1 చిన్నగది, కిచెన్, అటాచ్డ్ బాత్‌రూమ్ ఫ్యామిలీస్/ఆఫీసులకు అద్దెకు కలదు. ✆ 9885222462.

గుంటూరు, బృందావన్ గార్డెన్స్ 4వ లైను, బృందావన పార్క్ 102, 3 BHK కారు పార్కింగ్ వసతి గల ఫ్లాట్ అద్దెకు ఇవ్వబడును. ✆ 99662 13466.

TOLET
నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా, NH -16 కి ఆనుకొని ఉన్న గేటెడ్ కమ్యూనిటీ రెయిన్ ట్రీ పార్క్ ద్వారకా కృష్ణలో అన్ని ఆధునిక వసతులు ఉన్న Luxury A Type Triplex Villa (4BHK) East Facing అద్దెకు ఇవ్వబడును.సంప్రదించండి:
9848112678

COMMERCIAL

GNT Brodipet 4/18 Sri Guru Raghavendra Complex 2 Floors Commercial Space Rent with lift facility each floor 1350Sft. Ideal for coaching center, Hospitals, Office Space, banks. 9884584181.

Tolet for G+3 Commercial Building at Gorantla (Amaravathi Road), each Floor 1100 Sft Banks, Offices, any Comm. ✆ 8499907068.

GNT Gujjanagundla Opp: CurrentOffice 1500S.Ft. full Furnished IT-Office with Cubicles for RENT/ LEASE for Offices, 8309314773.

గుంటూరు అరండల్‌పేట 11/2 లో 1200 Sft, లాలాపేట జిన్నాటవర్ సెంటర్‌లో 1800 Sft గల కమర్షియల్ బిల్డింగ్స్ ఆఫీసులకు, బ్యాంకులకు అద్దెకు ఇవ్వబడును. ✆ 99637 75262.

గుంటూరు, అరండల్‌పేట 11/1, నెం: 6-11-42 నందు 2వ & 3వ ఫ్లోర్స్ ఆఫీస్‌పర్పస్ & హౌస్ పార్కింగ్ సౌకర్యంతో అద్దెకుకలవు. 73968 87273, 9492716403.

కొత్తపేట, యడవల్లి వారి వీధి, డాక్టర్స్ ప్లాజా దగ్గర, G+3 కొత్తబిల్డింగ్ అద్దెకు/లీజు ప్రాతిపదికన ఇవ్వబడును. ఒక్కొక్క ఫ్లోర్ 2076 చ.అ. ఫోన్: 98491 27290.

సత్తెనపల్లిటౌన్ SBI మెయిన్ బ్రాంచ్ ప్రక్కన కొండారెడ్డి హాస్పిటల్ ఎదురు G+3 కొత్తబిల్డింగ్ బ్యాంకులకు, హాస్పిటల్స్‌కు, ఆఫీసులకు అద్దెకు కలదు. ✆ 99490 69611.

WANTED

400 to 600S.ft గల గ్రౌండ్‌ఫ్లోర్ షాపు, లక్ష్మీపురం మెయిన్‌రోడ్డు, క్రాస్ రోడ్స్, బృందావన్ గార్డెన్స్ Main రోడ్డుపై అద్దెకు కావలెను. సంప్ర ✆ 9533430709.

JOBS

WANTED Staff (M/F) Qua: B.Sc., Chemistry or Inter. Lakshmi Narasimha hall Marking Centre, Lalapet, Guntur. ✆ 85009 16916.

Wanted 1.English, Maths & Biology Teachers (6th to 10th) 2.All Subjects (3rd to 5th) 3.IIT-Physics & Chemistry (6th to 9th) 4.Hostel wardens (M) 5.HRS (Preferably Ladies) with minimum 2years exp with Good Spoken English, Good Communication Skills are preferred. ✆ 87126 18895, Guntur.

Saripudi Suzuki is hiring for the following positions: Workshop Manager, MIS executives, System Operators, CRM, CRE & Service Advisors. Both experienced & Freshers can apply. Interview Dt: 10-02-2026, Location: Guntur. ✆ 77999 60199, 149.

SKILL Flex Academy Bapatla Hiring Jr. Marketing Executives MBA (Marketing) 0-2 Yrs. Exp. Eligible Candidates Apply Via. Contact: 89770 07055.

We are hiring Open Positions Pre Primary, Secondary, Middle School Teachers, Marketing Executives, PET, Art & Craft Councillors and Front Office Staff. Cont: International Delhi Public School, Sattenapalli. 70955 00572, watsapp @ 90303 21818. corporate@idpshyderabad.com.

Lakshmi Spares Corporation, Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers Qul: B.Tech / Diploma Location: Krishna, Guntur & Prakasam Districts. Note: Complete field work please send your resumes to Mail ID: hr.lakshmispares@gmail.com ✆ 90325 74443.

SR & JR. Accountant Exp. in GST, TDS, Tally, MS - Excel & Basic Comm. Skills (2) Export Documentation Staff, Guntur ✆ 9381797599.

WANTED Marketing Executives & Accountant (Tally must), Exp. 0 to 3 yrs, Office: SVN Colony, Guntur. ✆ 91777 21609.

Wanted Experienced Teachers & Counsellors. Con: Makoons Play School, Guntur. ✆: 83097 53703 & 91823 16569.

Wanted Accountant Q: Graduate/ CA or CMA Inter with experience of Accounts in Tally and Having MS Excel, word knowledge to work at Coldstorage & Chillies business at Guntur. ✆: 93941 52990.

Wanted Sales Engineers for a Reputed for air Compressor Company Having ITI/ Diploma/ Degree/ Engineering With Exp/ Freshers. Attractive Salary+ Incentives. ✆ 98481 13083, 77805 26322 coastguru@gmail.com

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG, Age: 25-40 years. Salaray upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

Wanted Residential Doctors, Nursing Staff, Receptionist & Lab Technician at Mandhadam(V), Amaravathi, Guntur. ✆ 94419 93089.

గుంటూరు దగ్గరలో మేడికొండూరు గ్రామంలో గల చిల్లీస్ పౌడర్ ఫ్యాక్టరీ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన ఆపరేటర్లు మరియు ఎలక్ట్రీషియన్లు కావలెను. 94948 63859, 99089 20230.

జై గణేష్ సెక్యూరిటీ సర్వీసెస్. గుంటూరులో సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్స్ కావలెను. ప్రారంభ జీతం: 30,000/- PF & ESI. ✆ 79933 22229.

ఇంటీరియర్ కంపెనీ నందు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి ఏరియాలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. 98855 37058.

గుంటూరు లోకల్ హోల్‌సేల్ మెడికల్ షాప్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన బాయ్స్, స్టాఫ్ 2 వీలర్ తప్పనిసరి. జీతం: 12000, టైమింగ్స్: 9.30 am to 8.30 pm. అర్హత: 10th గుంటూరు లోకల్ వారికి ప్రాధాన్యత. 8142104680.

TATA కంపెనీలో లైఫ్ & హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మరియు టీము లీడర్లు కావలెను. మీ శ్రమకు తగిన ఆదాయం + ఫారిన్ ట్రిప్స్ కలవు. ✆ 99089 85109.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వారి ఓపెన్‌ప్లాట్లు, ఫామ్ ల్యాండ్స్ అమ్ముటకు మార్కెటింగ్ సిబ్బంది కావలెను. మంచికమీషన్ ఇవ్వబడును. 93915 26523.

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

ప్రముఖ MNC కొరకు రిటైర్డ్ ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ టీచర్స్, లెక్చరర్స్, ఆడిటర్స్, గృహిణులు కావలెను వ: 25-65 Q: X. ✆ 90523 09256.

గుంటూరు శ్రీ మేధ కాలేజినందు పనిచేయుటకు అనుభవజ్ఞులైన టెలీకాలర్లు (F), హాస్టల్ వార్డెన్లు (M) మరియు కంప్యూటర్ ఆపరేటర్లు కావలెను. సంప్ర॥ 9032004632.

నరసరావుపేటలో ఒక వ్యక్తికి వంటమనిషి కావలెను. 45 సం॥లోపు, వైశ్యులు, బ్రాహ్మణులు స్త్రీలు మాత్రమే కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. ✆: 98486 34409.

అకౌంటెంట్ మరియు ఆఫీస్ బాయ్ కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. జీ: 16 to 28 వేలు. KK డిస్ట్రిబ్యూటర్, బ్రాడీపేట, 4/2, Gnt. 93939 22448.

గుంటూరు సిటీలోని ప్రముఖ బ్యాంక్ అనుబంధసంస్థతో కలిసి పని చేయుటకు విశ్రాంత ఉద్యోగులు 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారు. 10th పాస్‌కావలెను. T.లక్ష్మణ మూర్తి, Rtd.డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. ✆: 6304796450.

గుంటూరు టౌన్‌లో కోడిగ్రుడ్ల షాపు నందు క్యాషియర్, కొళ్ళఫారం నందు ఎలక్ట్రీషియన్, వ్యాన్ డ్రైవర్, సూపర్ వైజర్స్ కావలెను. నెం: 38, NTR స్టేడియం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు-7. సం: 9346227777.

కేఎస్ఆర్ మోటార్స్ తెనాలి యమహా షోరూమ్‌కు అనుభవం కలిగిన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. 7396913003.

స్వర్ణముఖి పెట్రోలియం (బోయపాలెం) నందు బాయ్స్ నైట్ డ్యూటీ & గర్ల్స్ పగల డ్యూటీ చేయుటకు కావలెను. Cont: 90001 02177.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 14000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్ వారికి ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు వయస్సు: 22 సంవత్సరాలు ఉండవలెను. వివరములకు సంప్ర. ✆ : 92487 33372.

అమర్‌నాద్ డైరీ ఫామ్స్ నాదెండ్లలో పనిచేయుటకు వెటర్నరీ డాక్టర్, వెటర్నరీ అసిస్టెంట్ కావలెను. ఆసక్తి గల వారు సంప్రదించగలరు. ✆ : 88864 43969.

అమర్‌నాద్ డైరీ ఫామ్స్ నాదెండ్లలో పనిచేయుటకు అకౌంటెంట్ కావలెను. ఆసక్తి గల వారు ఈ నెంబరుకు సంప్రదించగలరు. ✆: 88864 43969.

DTDC కొరియర్ గోరంట్ల, కన్నావారితోట నందు ఫుల్ టైమ్‌గా పనిచేయుటకు యువకులు కావలెను. లోకల్స్‌కు ప్రాధాన్యత. 91003 47997, 98661 08599.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు క్లాసు ఇన్‌ఛార్జ్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12,000/- నుండి 14,000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు. వయస్సు: 22 సం॥ల నుండి 40సం॥లవరకు ఉండవలెను. వివరములకు ఫోన్ : 9248733320.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు బ్యాచ్ ఇన్‌ఛార్జ్స్, క్యాంపస్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12,000/- నుండి 21,000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: ఇంటరు నుండి పి.జి. వరకు. వయస్సు: 21 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు ఉండవలెను. వివరములకు ఫోన్ నెంబర్: 9248713335.

గుంటూరు సిరి స్వీట్స్ షాపు నందు ఆటో నడుపుటకు డ్రైవర్లు కావలెను. జీతం: 15000 - 20000. Ph. No. 9347166699.

గుంటూరు సిరి స్వీట్స్ షాపు నందు పనిచేయుటకు సేల్స్ గర్ల్స్ / బాయ్స్ కావలెను. Q: 10th P/F, జీతం: 10K - 20K అర్హతను బట్టి. ✆ 93471 66699.

ప్రముఖ దినపత్రికలో పని చేయుటకు ఇంటర్/ డిగ్రీ అర్హత కలిగి తెలుగు, ఇంగ్లీష్ టైపింగ్ చేయగల DTP ఆపరేటర్ కావలెను. QuarkXPress, Photo shop, MS Excel వచ్చిన వారికి ప్రాధాన్యత. జీతం: మీ అనుభవాన్ని బట్టి రూ. 20,000/- నుండి రూ.30,000/- వరకు ఇవ్వబడును. ✆ 80085 51769 (టైం: 9.00-5.30).

గుంటూరు, JKC కాలేజీ రోడ్ స్టోన్ క్రషర్ ఆఫీస్ నందు 8-12 సం॥ అనుభవమున్న GST & TDS వచ్చిన అకౌంటెంట్ (Male) కావలెను. 8008295361.

పద్మాప్రియ ఆటో ఫైనాన్స్‌లో పనిచేయుటకు టెలికాలర్ (F) కావలెను. 7th లైన్, గుంటూరు వారితోట, సాయికృష్ణ లాడ్జ్ పక్కన, గుంటూరు. 8074590361.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663.

ప్రముఖ హాస్పటల్ నందు పని చేయుటకు నర్సింగ్ స్టాఫ్ (B.Sc., GNM, ANM) మరియు ఫార్మసిస్టు, అనస్థీషియా అసిస్టెంట్ కావలెను. (3 సం॥ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత) సం॥ 8886077467.

వాచ్‌మెన్ కావలెను. బాపట్ల జిల్లా, రేపల్లె దగ్గర విలేజిలో కళ్యాణ మండపం నందు పనిచేయుటకు 40 సం॥ల లోపు ఒ.సిలు భార్యభర్తలు కావలెను. వివరాలకు ✆ 9849983681.

మంగళగిరిలో హాల్‌మార్కింగ్ సెంటర్ నందు పనిచేయుటకు B.Tech/ B.Sc కెమిస్ట్రీ చదివిన యువతీ యువకులు కావలెను. ✆ 88660 14148.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525.

విజయవాడ మరియు సమీపంలో లాజిస్టిక్స్ కంపెనీకి 3.5టన్ పికప్ ట్రక్ నడుపుటకు 10th/ ఇంటర్ పాసైన డ్రైవర్లు కావలెను. ✆ 80080 28171 (వాట్సప్).

ఆలివ్ జ్యూవలరీ. 18/2 అరండల్ పేట, గుంటూరులో పనిచేయుటకు "సేల్స్‌గర్ల్స్" కావలెను. అనుభవం: 2 సం.లు, జీతం: 14000/-. వివరాలకు ✆ 8186911815.

కావలెను. గుంటూరుటౌన్‌లో మ్యారేజ్ బ్యూరోలో &రియల్‌ఎస్టేట్ ఆఫీసులో ఫిమేల్ టెలికాలర్స్ టైపింగ్ వచ్చినవారు కావలెను. జీతం: 12Kto15000. సెల్ 9393763666, 9052233399.

గుంటూరు 6/1 అరండల్‌పేట Promac Fit Shopలో నరసరావుపేట, బాపట్ల వద్ద పనిచేయుటకు రోడ్‌సైడ్ డెమో ప్రమోషన్ ఎగ్జిక్యూటివ్ (Gents & Girls) కావలెను. ✆ 8985664871.

గుంటూరు శాఖాహార రెస్టారెంట్‌లో పనిచేయుటకు సీనియర్ ఫ్లోర్ మేనేజర్, కిచెన్ సూపర్‌వైజర్, వెయిటర్స్ & ఆల్‌రౌండ్ మాస్టర్ కావలెను. ✆ 63050 54647.

గుంటూరులో పనిచేయుటకు ఇన్సూరెన్స్ రంగంలో అనుభవం గల లేడీ టెలికాలర్స్ (2) కావలెను. ✆ 80744 14932, 87129 36292.

గుంటూరు నగరంలోని ఫర్నీచర్ షోరూంలో పని చేయుటకు సేల్స్‌మెన్ కావలెను. అనుభవం బట్టి ఆకర్షణీయమైన జీతం. సెల్ 7893587077, 9392549008.

నూతక్కి ఇంట్లో వంట చేయుటకు అనుభవం గల మహిళా వంట మనిషి కావలెను. జీతం+ వసతి. నూతక్కి గ్రామము, మంగళగిరి (మం). ✆ 98662 67599.

M.S.OFFICE నందు అనుభవం కలిగిన లేడీస్ కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. Siti Cable, JKC Road, గుంటూరు. 70930 76288.

అమరావతి రోడ్డులో ఉన్న క్లినిక్ నందు పనిచేయుటకు నర్సింగ్ స్టాఫ్ కావలెను. 89858 81682.

తాడేపల్లిలోవున్నమెడికల్ డిస్ట్రిబ్యూషన్ నందు బిల్లింగ్ చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ కావలెను. మంగళగిరి, తాడేపల్లి వారికి. ✆ 98568 83399/ 7287883399.

గుంటూరు, గుజ్జనగుండ్ల నందు 5 మంది ఉన్న ఫ్యామిలీకి వంట చేయుటకు వెహికల్ ఉన్న బ్రాహ్మణులు కావలెను. ✆ 99599 86689.

ప్రముఖ అకౌంటింగ్ సంస్థ నందు పనిచేయుటకు మార్కెటింగ్/ అకౌంట్స్ ట్రైనీస్, జూనియర్ అకౌంటెంట్స్, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కావలెను. Loc: గుంటూరు, తెనాలి. 89193 01093, hrbookxpert@gmail.com.

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం॥ అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి. ✆ 70136 29928.

మా ఫుడ్ ప్రొడక్ట్స్ సేల్ చేయుటకు (P/F) అభ్యర్థులు కావలెను. అనుభవమును బట్టి జీతం ఇవ్వబడును. OSR ఫుడ్స్, బ్రాడీపేట, గుంటూరు. ✆ 80748 39053.

గుంటూరులోని ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నందు పనిచేయుటకు B.Tech లేదా ఏదైనా డిగ్రీ చదివిన లేడి స్టాఫ్ అర్జంటుగా కావలెను. Ph.9703883646.

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కావలెను. విద్యార్థులకు పార్ట్ టైం. కమీషన్ బేసిక్. గుంటూరు. 91605 13161, 94402 08131.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/హెల్పర్లు & M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు, హింది, తమిళ్, E, 2 భాషలు మాట్లాడేవారు కా॥. అకామిడేషన్ 81050 11213, 77600 62220.

పూజారి కావలెను. విజయవాడ సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరం మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు, + వసతి. ✆ 80080 61818.

గుంటూరు పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో పని చేయుటకు 10th / Inter చదివిన ఫుల్ టైం లేడీ వార్డెన్ కావలెను. & Degree చదివిన DTP cum Cleark (Male) కావలెను. ✆ 93944 47117, 92477 45046.

చెన్నైలోని ప్రముఖ యూనివర్సిటీ నందు పనిచేయుటకు టెలికాలర్స్, PRO'S, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కన్సల్టెంట్‌లు, హాస్టల్ వార్డెన్స్, కుకింగ్ మాస్టర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీ:12-30వేలు ✆ 9848061289, 9848473635.

Wanted Lab టెక్నీషియన్స్ బాయ్స్ &రూమ్స్ వేకేంట్ for డాక్టర్స్ (రెంటు ఫ్రీ).కొత్తపేట బోసుబొమ్మసెంటర్ దగ్గర యాపిల్ డెంటల్ కింద ✆ 81423 37441.

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంజిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168.

మంగళగిరిలో ప్రముఖ హాస్పిటల్ నందు పని చేయుటకు నర్సులు, OT టెక్నీషియన్లు, ఆయాలు, ICU స్టాఫ్, రిసెప్షనిస్టు కావలెను. ✆ 94418 38083.

WANTED
WANTED MARKETING PROFESSIONALS TO WORK AS BUSINESS ASSOCIATE TO A FINTECH SOFTWARE COMPANY IN VIJAYAWADA, GUNTUR, HYDERABAD.
QUA: MBA FRESHERS FROM 2025, 2026 BATCH WITH STRONG COMMUNICATION & PRESENTATION SKILLS
CONTACT: SINDHU HR-EXECUTIIVE
7416240240
EMAIL : jaysoftechltd@gmail.com

టాటా మోటార్స్
స్మాల్ కమర్షియల్ వాహనాలకు
మార్కెటింగ్ (సేల్స్) ఎగ్జిక్యూటివ్ లు
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా ప్రాంతాలకు
డిగ్రీ / ఇంటర్ విద్యార్హతతో, అనుభవం ఉన్నా లేకున్నా వెంటనే కావలెను.
జీతం రూ.18,000/-, ట్రావెలింగ్ అలవెన్స్ & ఇన్సెంటివ్స్ కలవు.
టూ వీలర్ లైసెన్స్ తప్పనిసరి
జాస్పర్ ఇండస్ట్రీస్ (ప్రై) లి.
ఆటోనగర్, గుంటూరు
Cell: 9000443417

DRIVERS

గుంటూరు బుడంపాడులో పనిచేయుటకు హిందూ డ్రైవర్ కావలెను. జీతం: ₹20000/, నెలకు 4 సెలవులు. ✆ 70936 14567.

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000.

MEDICAL

Running 30Beded Hospital Lease. MiryalgudaTown, Nalgonda, for Obstetrics, Urology, Paediatrics, Ortho, Physician. 9848231654.

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

నరసరావుపేట

•నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత

మాట్లాడుతున్న ఆర్ఐ కోటేశ్వరరావు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: మండలంలోని విప్పర్లపల్లిలో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ కోటేశ్వరరావు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ షేక్ రహీమాన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయడం నేరమన్నారు. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్, గ్రామపెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి బీమా భరోసా

బొందిలిపాలెం(శావల్యాపురం), న్యూస్‌టుడే: జీవిత బీమా చేయడం వల్ల కుటుంబాలకు ఆర్థిక వెన్నుదన్నుగా ఉంటుందని శావల్యాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజరు వలేటి శివకృష్ణ తెలిపారు. శనివారం మండలంలోని బొందిలిపాలేనికి చెందిన నరసమ్మ ఇటీవల మృతి చెందింది. ఆమె ప్రధాన మంత్రి జీవనజ్యోతి పథకం కింద బీమా చేసింది. బ్యాంకు అధికారులు ఆమె కుటుంబసభ్యులకు శనివారం రూ.2లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో అధికారి అరుణ్‌తేజ, దిలీప్‌కుమార్, సిబ్బంది రామిరెడ్డి, వెలుగు యానిమేటర్ హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్: 80085 73156
యడ్లపాడు: 8008145652 వినుకొండ గ్రామీణ: 9440009293

? స్థానిక ముట్లకుంట కాలనీలో స్తంభాలకు పాత కాలం నాటి విద్యుత్ తీగలు కావడంతో తరచూ తెగిపోతున్నాయి. - రామారావు
✔ తీగ స్థానంలో కండక్టర్ లాగేందుకు ప్రతిపాదన పంపిస్తాం. - పిచ్చయ్య, ఏఈ, విద్యుత్ శాఖ
- న్యూస్‌టుడే, వినుకొండ

? మండలంలో ముండ్రువారిపాలెం - చినకంచర్ల మార్గంలో బీసీ కాలనీ వద్ద ఏకంగా మూడు వేగనిరోధకాలు వేశారు. ఆ మార్గంలో నడిచే వృద్ధులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. - కె.నాగేశ్వరరావు, చినకంచర్ల
✔ మూడింటిల్లో అదనపుదాన్ని వేగ నిరోధకాలను తొలగించి, ప్రమాదాలకు తావులేకుండా చూస్తాం. - ఎం.పాండురంగారావు, పంచాయతీ కార్యదర్శి, ముండ్రువారిపాలెం
- న్యూస్‌టుడే, శావల్యాపురం

? ముండ్రువారిపాలెం మంచినీటి చెరువు కట్టపై ముళ్లపొదలు పెరిగిపోయి, ఆకులు నీటిలో రాలడం వల్ల నీరు కలుషితం అవుతోంది. - గ్రామస్థుడు
✔ మార్చి మొదటి వారంలో ఉపాధి హామీ పథకం ద్వారా కట్టపై ఉన్న ముళ్లపొదలు తొలగించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. - ఎం.పాండు రంగారావు, పంచాయతీ కార్యదర్శి

? చిలకలూరిపేట పట్టణం కొమరవల్లిపాడు లక్ష్మీనృసింహస్వామి ఆలయం సమీపంలో రోడ్డు మీద ఇసుక, కంకర ఉండటంతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మలుపు ఉండటం, ఇసుకపై వాహనాలు వెళ్తుండటంతో అదుపు తప్పుతున్నాయి. - రవికుమార్
✔ పరిశీలించి చేసి రోడ్డు మీద ఇసుక, కంకర లేకుండా చేసి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. - వెంకటేశ్వరరావు, టీపీఎస్.
- న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

విద్యార్థినుల నృత్య ప్రదర్శన

డప్పులు మోగిస్తూ స్వాగతం


పార్కులో విద్యార్థుల సందడి

ఉత్సవాలకు తరలివస్తున్న విద్యార్థులు

బోటులో విహరిస్తున్న మంత్రి ఆనం, ఎమ్మెల్యే ప్రత్తిపాటి, కలెక్టర్ కృతికాశుక్లా, డీఎఫ్‌వో కృష్ణప్రియ

నడికట్టు రామిరెడ్డిని సత్కరిస్తున్న మంత్రి ఆనం, ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి, కలెక్టర్ తదితరులు

జనం కేరింత.. కొండ పులకింత

❖ కొండవీడు ఉత్సవాలకు తరలివచ్చిన విద్యార్థులు, పర్యాటకులు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే

కొండవీడు కోటకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు, విద్యార్థులు తరలి రావడంతో పులకించిపోయింది. కోట ఉత్సవాల్లో మొదటిరోజు శనివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుల ఆధ్వర్యంలో హెలిరైడ్‌ను ప్రారంభించారు. కొత్తపేట హెలిప్యాడ్‌లో కూర్చొని సందడి చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కొండపైకి నడిపింది. ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. వారితో ఉపాధ్యాయులు కలియ తిరుగుతూ కొండవీడు చరిత్రను వివరిస్తూ ఆద్యంతం ఆనందంగా గడిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 11.20కు కొండపైకి చేరుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఫ్లవర్ షోను తిలకించారు. సీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వందేమాతరం చిత్రప్రదర్శనను కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని ప్రారంభించారు. చెరువులను పరిశీలించి వెదురుచెరువులో బోటింగ్‌లో పాల్గొని సందడి చేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్ట్ 14 స్టాల్స్‌ను పరిశీలించి పీడీ ఝాన్సీరాణిని అభినందించారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో సీఐలు సుబ్బానాయుడు, రమేష్, ఎస్సైలు శివరామకృష్ణ, అనిల్, వెంకటేశ్వరరావు, చెన్నకేశవులు, హజరత్తయ్య, సిబ్బంది ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.


ఆకట్టుకున్న ఫలపుష్ప ప్రదర్శన

కోటకు పూర్వ వైభవం తెస్తాం

చిలకలూరిపేట గ్రామీణ, యడ్లపాడు, న్యూస్‌టుడే: కొండవీడు వైభవాన్ని, చరిత్రను భావితరాలకు తెలియజేయాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. యడ్లపాడు మండలం కొండవీడు కోట ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కొండవీడు ఉత్సవాలు మన చారిత్రక వైభవాన్ని ప్రస్తుత యువతకు చాటిచెప్పే గొప్ప కార్యక్రమమన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కొండవీడుకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. మన చరిత్ర కలిగిన ప్రాంతం కావడంతో అన్ని విధాల అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. కొండవీడు కోట అభివృద్ధికి దాత నడికట్టు రామిరెడ్డి రూ.100 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పడం ఆయన ఉదారతకు నిదర్శనమన్నారు. కలెక్టర్ కృతికాశుక్లా మాట్లాడుతూ కొండవీడు వైభవాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. దాత నడికట్టు రామిరెడ్డిని ఘనంగా సత్కరించారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాయంత్రం ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, చదలవాడ అరవిందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు పాల్గొన్నారు.

దోమలు కుట్టేస్తున్నాయ్..!

నాదెండ్ల మండలం తూబాడు ఎస్సీ కాలనీలో సమస్యలు కాలనీవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాలువల్లో మురుగు పారక దోమలు విపరీతంగా పెరిగాయి. రాత్రి అయితే దోమకాటుతో అల్లాడిపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇళ్ల మధ్య కంపచెట్లు పెరిగి పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. పాములు సంచరిస్తుండటంతో హడలిపోతున్నారు. సమస్యను పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు
- న్యూస్‌టుడే, తూబాడు(చిలకలూరిపేట గ్రామీణ)

రోడ్డు తవ్వి వదిలేశారు

వినుకొండ-దర్శి ఆర్ అండ్‌బీ ప్రధాన రహదారిలో గురపనాయుడుపాలెం, నూజండ్ల, లక్ష్మీపురం మధ్యలో మరమ్మతుల కోసం రోడ్డును తవ్వారు. సెప్టెంబర్‌లో రోడ్డు మరమ్మతులు చేపట్టడానికి తారు తొలగించారు. ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పనులు చేయించాలని కోరుతున్నారు. సమస్యను ఏఈ నవ్య దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పనులు పూర్తి చేయాలని నోటీసు ఇచ్చామన్నారు. గుత్తేదారు స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని, ఈ నెల 15లోపు పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామన్నారు. - న్యూస్‌టుడే, నూజండ్ల

బాధలు పడితేనే బడికి

మండలంలోని చీకటీగలపాలెం మోడల్ పాఠశాలకు వినుకొండ నుంచి రోజు 300 మంది వెళ్తున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో డిపో నుంచి ఒక్క బస్సు మాత్రమే వెళ్తుంది. అందులో నిలబడటానికి ఖాళీ లేక అవస్థలు పడుతున్నారు. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు బస్సులో పట్టక కిక్కిరిసి ఫుట్‌బోర్డుపైన నిలబడి ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇదే పాఠశాలలో పది, ఇంటర్ చదివే విద్యార్థులు స్టడీ అవర్ కోసం ఉదయం, సాయంత్రం పాఠశాల సమయం కన్నా గంట ముందు వెళ్లాల్సి వస్తోంది. ఆయా సమయాల్లో బస్సులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. సరిపడా బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు. - న్యూస్‌టుడే, వినుకొండ

తినడానికొచ్చి కాటేస్తున్నాయ్

నరసరావుపేట పట్టణంలోని జూపల్లి సెంటర్‌లో చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్త, ఇతర వ్యర్థాలు పడేస్తున్నారు. ప్రధాన రోడ్డు కూడళ్లలో పడేసే వ్యర్థాలు తినడానికి వస్తున్న కుక్కలు గుంపుగా చేరి ప్రజలను హడలెత్తిస్తున్నాయి. అటుగా వెళ్లే వాహన చోదకుల వెంటబడుతున్నాయి. పాదచారులను సైతం గాయపరుస్తున్నాయి. ఇటీవల పలువురు కుక్కకాటుకు గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు దృష్టిసారించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ ఏఈ జ్యోతిని అడగ్గా ఈ సమస్యపై పరిష్కార చర్యలు చేపడతామన్నారు.

కల్వర్టుకు మరమ్మతులు చేయరూ!

చిలకలూరిపేట పట్టణం కళామందిర్ కూడలి నుంచి మార్కెట్‌కు వెళ్లే దారిలో కల్వర్టుపై సిమెంటు అంతా లేచిపోయి ఇనుప సువ్వలు బయటపడ్డాయి. రాకపోకలు సాగించే పాదచారులకు సువ్వలు తగిలి గాయాలపాలవుతున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. జనసంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలోని కల్వర్టును మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యను పురపాలకసంఘ ఏఈ మణికుమార్ దృష్టికి తీసుకెళ్లగా మరమ్మతులు చేయించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
- న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

సార్వత్రిక సమ్మెకు రైతుల మద్దతు

నినాదాలు చేస్తున్న రైతు సంఘం నాయకులు రాము తదితరులు

వినుకొండ, న్యూస్‌టుడే: ఈనెల 12న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఏపీ రైతు సంఘం మద్దతు ఇస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో శనివారం రైతు సంఘ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం కార్మికులు, రైతులకు నష్టం చేసే చట్టాలను తెచ్చి మోసం చేసిందని వాటిని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని సంఘాల సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. దీనిపై గ్రామాల్లో ప్రచారం చేస్తున్నట్లు రాము తెలిపారు.

ఉద్యోగుల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి

శావల్యాపురం,న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయంలో 11వ పీఆర్‌సీలో జరిగిన ఆర్థిక నష్టాన్ని కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని ఆశించామని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని నివారించలేదని యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు పి.ప్రేమ్‌కుమార్ తెలిపారు. శనివారం శావల్యాపురం యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసి పంపినట్లు మండల శాఖ అధ్యక్షుడు మాదాల వెంకటరామకోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గూడ్లూరి ప్రసాద్ సంయుక్తంగా తెలిపారు. కార్యక్రమంలో జి.విజయకృష్ణ, జి.శివపార్వతి, బి. కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యాలు నిర్దేశించుకుంటేనే ఉన్నత స్థాయి

నూజండ్ల, న్యూస్‌టుడే: లక్ష్యాలు నిర్దేశించుకుని చదివితేనే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని డీఎల్‌డీఏ మాజీ ఛైర్మన్ లగడపాటి వెంకట్రావు, ఎంపీడీవో ఉమాదేవి అన్నారు. నూజండ్ల ఆదర్శ కళాశాల, పాఠశాల వార్షికోత్సవంలో శనివారం వారు పాల్గొన్నారు. పది, ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించి జిల్లాలో మంచి పేరు తీసుకురావాలన్నారు. పాఠశాల అభివృద్ధికి తమవంతుగా తోడ్పాటు ఇస్తాం అన్నారు. తల్లిదండ్రుల ఆశయాల మేరకు విద్యార్థులు కష్టపడి చదివి వారికి బహుమతిగా ఇవ్వాలన్నారు. బాలబాలికలు పోటీపడి చదవడంతో పాటు ఉద్యోగాల్లో రాణించాలన్నారు. క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మజ, ఉష, వైస్ ప్రిన్సిపల్ హనుమంతరావు, తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షుడు వీరగంధం ప్రశాంత్, లగడపాటి సూరిబాబు, పాఠశాల కమిటి ఛైర్మన్ ముప్పాళ్ల శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చదువుతోనే ఆర్థికాభివృద్ధి

నూజండ్ల, న్యూస్‌టుడే: అక్షరాస్యతతోనే కుటుంబాల్లో మార్పు వస్తుందని ఎంపీడీవో ఉమాదేవి అన్నారు. శనివారం నూజండ్ల, కమ్మవారిపాలెంలోని అక్షరాంధ్ర ఉల్లాస్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. చదువురాని వారందరూ చదవడం, రాయడం తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. కనీసం వార్త పత్రికలు చదివే విధంగా మారితే విజ్ఞానం సొంతం అవుతుందన్నారు. చదువు ద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యం అవుతుందని తెలుసుకోవాలన్నారు. ఇళ్ల వద్దనే చదువు నేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వయోజన విద్య సూపర్‌వైజర్ వెంకటేశ్వర్లు, జడ్డా రామయ్య, వాలంటీర్ నవ్య ఉన్నారు.

అనాథ శవాలకు అంత్యక్రియలు

వినుకొండ, న్యూస్‌టుడే: అనాథ శవాలకు ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు శనివారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. కాశీనాయన ఆశ్రమం, రైలు పట్టాల వద్ద వేర్వేరుగా పడి ఉన్న రెండు గుర్తుతెలియని మృతదేహాలను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాలుగు రోజులు గడిచినా వారి బంధువులు ఎవరూ రాకపోవడంతో పోలీసుల అనుమతితో ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు పీవీ సురేష్, పువ్వాడ కృష్ణ, అక్బర్‌బాషా, మాలిక్ ఆ రెండు మృతదేహాలను శ్మశానానికి తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.

మన్నేపల్లి నరసింహ స్వామికి పొంగళ్ల నైవేద్యం

బొల్లాపల్లి, వినుకొండ, న్యూస్‌టుడే: బొల్లాపల్లి మండలం మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. పొంగళ్లు చేసి స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏటా శివరాత్రి సందర్భంగా తిరునాళ్లకు రాలేని వారు ముందుగా వచ్చి పూజలు చేసి వెళ్తారని ఆలయ పూజారి తిరుమలాచార్యులు తెలిపారు.

పొంగళ్లు చేస్తున్న మహిళలు

బీసీ సింహగర్జన గోడపత్రిక ఆవిష్కరణ

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద నిర్వహించనున్న బీసీ సింహగర్జనను విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్ సైదులు పేర్కొన్నారు. స్టేషన్‌రోడ్డులోని విజయ్‌రెసిడెన్సీలో విలేకర్ల సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు చైతన్యం లోపించిందన్నారు. పల్నాడు ప్రాంతంలో వనరులకు లోటు లేదని చెప్పారు. ఈ సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యవర్గసభ్యులు కృష్ణారావు, పవన్‌కుమార్, పుట్టా శివకృష్ణ పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

వినుకొండ: స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శనివారం విద్యార్థినులకు పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. బెజవాడ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు బెజవాడ వెంకటనాగేశ్వరరావు, నరసరావుపేటకు చెందిన చావా వెంకటేశ్వరరావు వీటిని అందజేశారు.

దాతల సహకారం సద్వినియోగం చేసుకోవాలి

శావల్యాపురం, న్యూస్‌టుడే: దాతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అందజేసిన సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని శావల్యాపురం జడ్పీపాఠశాల ప్రధానోపాధ్యాయిని బొడ్డపాటి విజయలక్ష్మి తెలిపారు. శనివారం నరసరావుపేటకు చెందిన కోచింగ్ కేంద్రం ఆధ్వర్యంలో పాఠశాల్లో పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్ష సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయుడు బీవీ నాగేశ్వరరావు, సుభాష్ చంద్రారెడ్డి, బోడెపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

శ్మశాన వాటికల్లో ముళ్లకంప తొలగింపు

కనమర్లపూడి(శావల్యాపురం): ఐదు సంవత్సరాలుగా కనమర్లపూడి గ్రామంలోని హిందూ శ్మశాన వాటికల వద్ద ముళ్లపొదలతో నిండిపోయాయి. కర్మకాండలు నిర్వహించడానికి గ్రామస్థులకు ఇబ్బంది కరంగా మారింది. గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నేత బోడెపూడి వెంకటేశ్వర్లు సొంత ఖర్చులతో రెండు చోట్ల అభివృద్ధి పనులను శనివారం చేపట్టారు. మౌలిక వసతులు కల్పించి అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. బోడెపూడి శంకర్, ముక్కపాటి నాగేశ్వరరావు ఉన్నారు.

ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మండలంలో జొన్నలగడ్డ సమీపంలో శనివారం రాత్రి ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు యడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన ఇస్సాకు పనులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా జొన్నలగడ్డ సమీపంలో వాగు వద్ద వెనుకగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని ఏరియా వైద్యశాలకు తరలించారు. గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బస్టాండ్‌లో సెల్‌ఫోన్ చోరీ

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: దంపతులు అడిగొప్పలలోని ఆలయానికి వెళ్లడానికి బస్టాండ్‌కు రాగా అప్పటికే అక్కడున్న దొంగ వారి సెల్‌ఫోన్, నగదు లాక్కుని పారిపోయాడు. పట్టణంలోని మోతీ మసీదు వద్ద దంపతులు బస్సు కోసం వేచి ఉన్నారు. దొంగ వచ్చి ఫోన్ లాక్కుని పరారయ్యాడు. ఫోన్ పౌచ్‌లో రూ.1500 నగదు ఉందని బాధితులు తెలిపారు. అక్కడే గతంలో దొంగతనాలు చేసిన ఇద్దరిపై అనుమానం వచ్చి స్థానికుల సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో వారు దొంగతనం చేయలేదని పోలీసులు వదిలేశారు. సెల్‌ఫోన్‌తో ఇంటికెళ్లిన బంగారయ్యను ఇంటి పక్కవారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితులకు అప్పగించనున్నట్లు తెలిపారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు.

తాళాలు పగులగొట్టి బంగారు నగల అపహరణ

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: మండలంలోని కాకానిలోని స్థానికుడు ఆదినారాయణ ఇంట్లో శనివారం చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దుండగులు తలుపులు పగులగొట్టి మూడు సవర్ల బంగారం, వెండి వస్తువులు, కొంత నగదు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

విద్యుత్తు మోటార్లు..

రొంపిచర్ల, న్యూస్‌టుడే: మండలంలోని ములకలూరులో నాలుగు మోటార్లు చోరీకి గురైన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. నరసరావుపేటకు వెళ్లే దారిలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పొలాల్లో నీరు పెట్టుకునేందుకు ఏర్పాటు చేసిన లక్షల విలువైన మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని బాధిత రైతులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

ధర్నా విజయవంతానికి వినతి

శావల్యాపురం: ఎస్టీయూ రాష్ట్ర సంఘం ఇచ్చిన మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 10న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శావల్యాపురం మండలం ఎస్టీయూ శాఖ అధ్యక్షుడు ఎన్.ప్రవీణ్ అన్నారు. దీనికి సంబంధించి శనివారం శావల్యాపురం ప్రాథమిక పాఠశాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయవాణి జిల్లా కన్వీనర్ బిళ్ల రాజారమేష్ మాట్లాడుతూ 25న నిర్వహించే చలో విజయవాడకు నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రావాలన్నారు.

LOSS OF PASSPORT

I, Kotha Nihar Venkat, S/o. Kotha Venkata Chandramohan, Hindu, Aged 30 Years, Resident of Flat No.411, A Block, Ramsri Homes, PolireddyPalem, Chilakaluripet, Palnadu District, Andhra Pradesh State that:- I Lost my original **Passport bearing No: N2773211** (Issued on **26-08-2015** and Expired on **25-08-2025**) While travelling from Polireddypalem to Chilakaluripet by Two-wheeler on **20-10-2025**. If anybody find the above said Passport, Please inform me through cont no:**8309312186.**

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎస్ఎంఇ అరండల్‌పేట శాఖ (కోడ్ 63652), 2వ అంతస్తు, రామ్స్ ప్రీమియా, 18/1- అరండల్‌పేట, గుంటూరు- 522002,
ఫోన్: 8297728999, ఇమెయిల్: sbi.63652@sbi.co.in

విక్రయానికి ముందస్తు ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూలు 6 (2) మరియు 8(6) నిబంధనల క్రింద జారీచేయబడినది)

టు
1. మెసర్స్ ఇంద్రాణి గ్రానైట్స్, ప్రాతినిధ్యం వహిస్తున్న యజమాని: శ్రీమతి మద్దిబోయిన ఇందిర, సర్వే నెం.758/1, C/o PV గ్రానైట్స్, కొనిదెన శివారు, నక్కబొక్కలపాడు, బల్లికురవ – 523 301, ప్రకాశం జిల్లా.
2. శ్రీమతి మద్దిబోయిన ఇందిర, హామీదారు: మెసర్స్ ఇంద్రాణి గ్రానైట్స్, భర్త మద్దిబోయిన సాంబశివరావు, డి.నెం.7–186/2, గాంధీపేట, చిలకలూరిపేట – 522 616.
అయ్యా/అమ్మా

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూలు 3తో చదువబడే సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 (54/2002) క్రింద 27.10.2025 నాటికి బకాయి **మొత్తం రూ.3,27,30,073/- (మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల ముప్పై వేల డెబ్బై మూడు రూపాయలు మాత్రమే)** మరియు 28.10.2025 నుండి వర్తింపుతో భవిష్యత్ వడ్డీని తిరిగి చెల్లించుటలో పై పేరు గల బకాయిదారులు / తనఖాదారులు / హామీదారులను కోరుతూ 27.10.2025 తేదీన **స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ఎంఇ, అరండల్‌పేటబ్రాంచి, గుంటూరు** వారిచే ఒక డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది. ఉత్పన్నమైన ఖర్చులు, వ్యయాలు మరియు ఛార్జీలు వగైరాతోపాటు పైన చెప్పబడిన మొత్తంపై ఒప్పందపరమైన రేటు చొప్పున దానిపై వడ్డీని కూడా మీరు చెల్లించవలసి ఉంది.

సదరు మొత్తం తిరిగి చెల్లించుటలో మీరు విఫలమైనందున, సదరు రూల్స్‌లోని రూలు 8(1)తో చదువబడు చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని మీచే తనఖా పెట్టబడిన ఆస్తులను దిగువ సంతకందారు 29.12.2025న స్వాధీనం చేసుకున్నారు. సదరు స్వాధీనతా ప్రకటన చట్టంలోని రూల్స్ 8(2) క్రింద కోరబడిన విధంగా 04.01.2026న ఈనాడు (తెలుగు దినపత్రిక) మరియు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (ఇంగ్లీషు దిన పత్రిక)లలో కూడా ప్రచురించబడినది.

ఈ నోటీసు తేదీ నుండి 30 రోజుల వ్యవధిలోగా తిరిగి చెల్లించనిచో, 27.10.2025 తేదీ నాటి నోటీసులో డిమాండ్ చేసిన విధంగా బ్యాంకుకు ఉన్న బకాయి మొత్తం రాబట్టుకొనుటకు ప్రజల నుండి టెండర్లు/ కొటేషన్లు కోరడం ద్వారా బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తులు **"ఎక్కడ ఏది ఎలా ఉన్నది, అక్కడ అది అలానే"** స్థితిలో "తిరిగి ప్రశ్నించ వీలులేని" పద్ధతిపై ఇ-వేలం/బహిరంగవేలం ద్వారా విక్రయించబడును.

చరాస్తుల వివరణ: గ్రానైట్ ప్లాంట్ & మెషినరీ మరియు ఇతర చరాస్తులు, రా మెటీరియల్స్ యొక్క పూర్తి స్టాక్స్ (స్టోన్ బ్లాకులు), ప్రోగ్రెస్‌లో ఉన్న స్టాక్, ఫినిష్డ్ గ్రానైట్ కటింగ్ బ్లాక్స్ మరియు అన్‌ఫినిష్డ్ స్టోన్స్, విడిభాగాలు, చరాస్తులు మరియు ఇతర ఆస్తుల తనఖా/ కుదువ (షెడ్యూలు బి లోని డాక్యుమెంట్లలో తెలిపిన విధంగా యూనిట్ బ్యాంక్ ఫైనాన్స్‌తో కాకుండా కొనుగోలు చేయబడింది)

బ్యాంకుకు తనఖా వుంచబడిన స్థిరాస్తుల యొక్క వివరణ:

బాపట్ల జిల్లా రిజిస్ట్రేషన్ - మార్టూరు సబ్ జిల్లా రిజిస్ట్రేషన్ - బల్లికురవ మండలం, కొనిదెన శివారు, నక్కబొక్కలపాడు గ్రామం మరియు పంచాయతీ ఏరియా, కొనిదెన గ్రామ సర్వే నెం.758/1లో ఎ.0.96 1/2 సెంట్లు మరియు కొనిదెన గ్రామ సర్వే నెం.759లో ఎ.0.22 సెంట్లు, రెండు ఆస్తులు ఒక భాగంగా మొత్తం విస్తీర్ణం 5735.40 చ.గజాలకు సమానమైన ఎ.1.18 1/2 సెంట్లు, అది ప్లాంట్ & మెషినరీ, పూర్తి గ్రానైట్ యూనిట్, పారిశ్రామిక షెడ్లు, పనివారి గదులు వగైరాతో కలిపి ఆర్‌డిఓ ఒంగోలు వారిచే (04-05-2011 తేదీనాటి D.Dis No. D/2001/2011) 04.05.2011న మార్పిడిచేయబడినది, అది రిజిస్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.3549/2023, తేది: 20.07.2023 ప్రకారం మెసర్స్ ఇంద్రాణి గ్రానైట్స్, ప్రాతినిధ్యం వహిస్తున్న యజమాని శ్రీమతి మద్దిబోయిన ఇందిర కు చెందిన, బాపట్ల జిల్లా, బల్లికురవ మండలం, నక్కబొక్కలపాడు గ్రామం, కొనిదెన శివారు వద్ద ఉన్నది. హద్దులు: తూర్పు: చల్లగుండ్ల రాంబాబు భూమి - 65.94 మీటర్లు, దక్షిణం: గుత్తా రోశయ్య భూమి - 73.54 మీటర్లు, పడమర: కొనిదెన నుండి బల్లికురవకి వెళ్లే సర్కారు రోడ్ మరియు R&B రోడ్ - 65.94 మీటర్లు, ఉత్తరం: దర్శి కొండయ్య మరియు ఇతరుల భూమి - 74.16 మీటర్లు.

ప్రదేశం : గుంటూరు
తేది : 07-02-2026.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున
ఆథరైజ్‌డ్ ఆఫీసర్.

కోటయ్య మురిసి.. బహుమతులు కురిసి

అరండల్‌పేట (నరసరావుపేట సెంట్రల్), న్యూస్‌టుడే

నరసరావుపేట పట్టణంలోని బరంపేటవాసులు వర్గాలకతీతంగా మహాశివరాత్రికి ప్రభను నిర్మిస్తున్నారు. 59 ఏళ్లుగా ప్రభను నిర్మిస్తూ కోటయ్యస్వామిపై ఉన్న భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. స్థానికంగా నివాసం ఉండే అన్నివర్గాలకు చెందిన వారు ప్రభ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. సత్తెనపల్లి రోడ్డు ప్రాంతంలో నివశించే ముస్లింలు అధిక సంఖ్యలో బాలసంఘం ప్రభ నిర్మాణంలో సాయం చేస్తారు. వారే ప్రభకు గోపురం అందించడం ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. గోపురం అందించాకే ప్రభ ఇక్కడి నుంచి కొండకు తరలిస్తారు. తిరునాళ్ల ముగిసిన తరువాత నిర్వహించే ప్రభల పోటీల్లో బరంపేట బాలసంఘం ప్రభ మూడుసార్లు ప్రథమ బహుమతులు కైవసం చేసుకుంది.

ప్రభ తరలింపులో మహిళలు

ప్రభ తరలించే సమయంలో గతంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాలకు డప్పు కళాకారులు క్రోసూరు నుంచి వచ్చేవారు. రాను రాను డప్పు కళాకారులతో పనిలేకపోవటం, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో డీజేలు ఏర్పాటు చేస్తుండటంతో డప్పు కళాకారుల అవసరం లేకుండా పోయింది. అలానే ప్రభ కోటప్పకొండకు తరలించేటప్పుడు అధిక శాతం మహిళలు ప్రభ వెంట తరలివెళుతారు. ఆ ప్రాంతంలో నివశించే ప్రతి ఇంటిలోని మహిళలు ప్రభ వద్ద పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకుంటారు. కోటయ్య స్వామి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడయ్యా అంటూ మొక్కుకుంటారు. కొండకు వెళ్లి తిరిగి ఇంటికి చేరే వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా అందరూ కలిసి ఏటా పండగలా ప్రభను తరలిస్తున్నారు. ఈఏడు కూడా ప్రభ నిర్మాణం పూర్తిచేసి కోటప్పకొండకు తరలించేలా సన్నద్ధం అవుతున్నారు.

సత్తెనపల్లి

• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

వివాదాస్పద భూముల పరిశీలన

పొలాన్ని పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: మాచర్ల, పశువేముల, విజయపురిసౌత్ గ్రామాల్లో వివాదాస్పద భూములను తహసీల్దారు కిరణ్‌కుమార్ శనివారం పరిశీలించారు. కలెక్టరు కార్యాలయంలో జరిగిన రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీల మేరకు భూములపై ఆరా తీశారు. మాచర్లలో సర్వే నెం.1355లోని భూమి, పశువేముల, విజయపురిసౌత్‌కు చెందిన వెంక్రటామయ్య, భూషయ్యల పొలాలను పరిశీలించారు. సర్వేయర్లు శ్రీనివాసరావు, చిరంజీవినాయక్, ప్రవీణ్ పాల్గొన్నారు.

ఘనంగా మిట్టగుడిపాడు తిరునాళ్ల

రెంటచింతల: హిందూ సంస్కృతికి నిదర్శనమే గ్రామోత్సవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. మిట్టగుడిపాడులో నిర్వహించిన తిరునాళ్లలో ఆయన పాల్గొని మాట్లాడారు. మల్లికార్జున, భ్రమరాంబ దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మూడు విద్యుత్తు ప్రభల స్టేజీ ఎక్కి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీ

దాచేపల్లి, మాచవరం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడంపై శనివారం దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్నతాధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దాచేపల్లిలోని మనగ్రోమోర్ దుకాణంలో ఫారం-ఓ లేకుండా మనసాయిల్ బయో సిమ్యులెంట్ 116 లీటర్లు (రూ.2.49 లక్షల విలువ) నిల్వ ఉంచినట్టు గుర్తించి అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో మసీదు వెనుక చెత్త చెదారం పేరుకుపోయింది. **- సైదావలి, స్థానికుడు**

✔ పరిశీలించి, చెత్త తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, దాచేపల్లి**

? రెంటచింతలలో మాచర్ల-గుంటూరు రోడ్డు, ప్రధానవీధిలో బ్రహ్మయ్యబావి వరకు, సంగం పాలకేంద్రం నుంచి చపారపు వీధి వరకు, రెండు ప్రార్థనాలయాల బజార్లలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. తక్షణమే చెత్త తొలగించాలి. **- శ్రీను, రెంటచింతల**

✔ రెండు రోజుల్లో అన్ని వీధుల్లో పారిశుద్ధ్యం పనులు పూర్తి చేయిస్తాం. **- బాబులాల్ నాయక్, కార్యదర్శి - న్యూస్‌టుడే, రెంటచింతల**

ఆశ పెడతారు.. ఆందోళనకు గురిచేస్తారు!

సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకునేలా లింకులు ★ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు

తంగెడ, నారాయణపురం, రైల్వేస్టేషన్ రోడ్డు (దాచేపల్లి), న్యూస్‌టుడే

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త మార్గాల్లో మోసాలకు తెరదీస్తున్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఆకట్టుకునేలా లింకులు పంపుతున్నారు. అందులో తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయని, ఉచితంగా ఇస్తామన్న లింకులను చూసి అమాయకులు క్లిక్ చేయగానే కొనుగోలుకు పురమాయిస్తున్నారు. ఆన్‌లైన్లో చెల్లింపులు చేసిన తర్వాత సదరు వస్తువులు సమయానికి అందడంలేదు. అలానే మరికొన్ని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి కలుగుతుందన్న లింకులు, కొంతమంది చేత ఏవిధంగా ప్రయోజనం పొందామో నకిలీ వీడియోలు పెడుతున్నారు. వాటిని తెరిచి ఎంతోమంది మోసపోతున్నారు.

★ ఇరికేపల్లి గ్రామానికి చెందిన ఓ గృహిణి చరవాణికి లింకు క్లిక్ చేస్తే రూ.5 వేలు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని సందేశం వచ్చింది. అది నమ్మిన బాధితురాలు క్లిక్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఖాతాలో ఉన్న రూ.45 వేలు మాయమయ్యాయి.

★ దాచేపల్లిలో ఇటీవల ఉచితంగా ల్యాప్‌టాప్ ఇస్తామని ఓ వ్యక్తికి లింకు వచ్చింది. తెరిచాక నమోదుకు కొంత నగదు చెల్లించమన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు అడగడంతో అనుమానం వచ్చి చెల్లించలేదు.

నమ్మితే నష్టమే

చరవాణులు, సామాజిక మాధ్యమాల్లో లింక్‌లు తెరిచి డబ్బులు పోగొట్టుకోవద్దు. అలా ఎవరైనా మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం లింకులు ద్వారా డబ్బులు, బహుమతులు ఇవ్వదు. అలాంటి సందేశాలు నమ్మితే నష్టం తప్పదు. ఆ సందేశాలను ఇతరులకు పంపించినా నేరగాళ్లకు సహకరించినవారు అవుతారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. మోసపోతే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలి.
- పి.భాస్కర్, సీఐ, దాచేపల్లి

లయన్స్ క్లబ్‌కు అవార్డు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: లయన్స్ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల సభ్యులు చేసిన సేవలకు అవార్డు వరించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. క్లబ్ సభ్యులు దివ్యాంగులు, అనాథలకు అండగా నిలుస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. క్లబ్ అధ్యక్షుడు ఆవుల జనార్ధనరావు, కార్యదర్శి కొత్త కాశీ విశ్వనాథం, కోశాధికారి పట్టాభి, ఉపాధ్యక్షుడు ఏడుకొండలు అవార్డును అందుకున్నారు.

'పది' విద్యార్థులకు మెటీరియల్ వితరణ

క్రోసూరు(అచ్చంపేట): వేల్పూరులోని సిమ్స్ పాఠశాలలో పది విద్యార్థులకు శనివారం యార్డు మాజీ ఛైర్మన్ కాశయ్య పరీక్ష మెటీరియల్‌ను అందజేశారు.

దేవరంపాడు తిరునాళ్లపై సమీక్ష

ప్రచార పత్రాలు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కన్నా, ఆర్డీవో రమణకాంతరెడ్డి తదితరులు

దేవరంపాడుగుడి(రాజుపాలెం), న్యూస్‌టుడే: భక్తులు ప్రశాంతంగా నేతి వేంకన్నను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. దేవరంపాడు మత్స్యరూప వేంకటేశ్వరుని ఫాల్గుణ మాస ఉత్సవ వారాలు ఈనెల 21 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో తిరునాళ్ల ఏర్పాట్లపై శనివారం ఆలయ ఆవరణలో జరిగిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వసతులు కల్పించాలన్నారు. అనంతరం తిరునాళ్ల ప్రచార గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఆర్డీవో రమణకాంత్‌రెడ్డి, గ్రామీణ సీఐ కిరణ్, తహసీల్దారు సరోజ, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఈవో తీరుపై అసహనం: ఆలయంలో సేవా కార్యక్రమాలు, హుండీ లెక్కింపు, తిరునాళ్ల ఏర్పాట్లపై ఆలయ అధికారులు సహకారం అవ్వడం లేదని దేవరంపాడు గ్రామస్థులు, కొందరు నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఈవో సురేష్‌ను వివరణ అడిగినా ఎమ్మెల్యేకు చెబుతున్నానని సమాధానం ఇస్తున్నారన్నారు.

13 నెలల్లో రూ.6 కోట్లు మంజూరు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గంలో 13 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.6 కోట్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. శనివారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో 68 మంది లబ్ధిదారులకు రూ.55.2 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీలు, కులాలకు అతీతంగా సీఎం సహాయ నిధి అందజేస్తున్నట్లు చెప్పారు.

రూ.2.10 కోట్లతో రహదారి నిర్మాణం

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే ప్రవీణ్

పాటిబండ్ల(పెదకూరపాడు), న్యూస్‌టుడే: వైకాపా హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రహదారులను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి, వాహనదారుల ప్రయాణ కష్టాలు తొలగిస్తోందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ప్రజల కోసం ప్రవీణ్ కార్యక్రమంలో భాగంగా శనివారం పాటిబండ్ల గ్రామంలో పర్యటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాటిబండ్ల-పాములపాడు రహదారి నిర్మాణానికి రూ.2.10 కోట్ల నిధులు మంజూరు చేయించారు. నాయకులతో కలిసి రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నాయకులు వెన్నా సాంబశివారెడ్డి, ఏలూరి బ్రహ్మయ్య, రత్నకుమార్, బాలిరెడ్డి, ఇన్నారెడ్డి, రత్తయ్య, యోహాన్, పెద్దబాల, సుభాని, మాబు, షంషేర్ తదితరులు పాల్గొన్నారు.

పాసుపుస్తకాలు పంపిణీ.. పాటిబండ్ల గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గత తప్పిదాలను సరిదిద్ది ఆస్తిహక్కు పత్రం అనే భరోసా కల్పించేలా భూ యజమానుల చిత్రాలు, రాజముద్రతో పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

ప్రతి ఇంటికి కుళాయి నీరు

పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే యరపతినేని

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: గురజాల డివిజన్‌లోని ప్రతి ఇంటికి జల్‌జీవన్ మిషన్ ద్వారా కుళాయి నీరు అందిస్తామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. తేలుకుట్ల, దైద, పులిపాడు గ్రామాల్లో శనివారం తాగునీటి ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తేలుకుట్లలో ఆర్డీవో మురళీకృష్ణ, నియోజకవర్గ పరిశీలకులు రాజశేఖర్‌రెడ్డితో కలిసి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు. అన్ని అనుమతులు తీసుకుని కోటప్పకొండ తరహాలో దైద బిలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో [illegible] ఛైర్మన్ పులుకూరి కాంతారావు, తెదేపా మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఛైర్మన్ [illegible], తహసీల్దారు దుర్గేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చు

విద్యార్థినికి బహుమతులు అందజేస్తున్న డీఈవో రామారావు

మాచర్ల పట్టణం: విద్యలో రాణిస్తే ప్రపంచాన్ని జయించవచ్చని డీఈవో రామారావు అన్నారు. శనివారం కేసీపీ పాఠశాల వార్షికోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా డీఈవో హాజరై మాట్లాడారు. విద్యార్థులు సెల్‌ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కేసీపీ సంస్థల సీనియర్ మేనేజరు వెంకటరమణ, ప్రిన్సిపల్ రామకృష్ణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

టేబుల్ పుస్తకాల పంపిణీ

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలోని మండల పరిషత్ పాఠశాలలో మాత రమాబాయి అంబేడ్కర్ జయంతి కార్యక్రమం శనివారం జరిగింది. రమాబాయి జీవిత విశేషాలను వక్తలు వివరించారు. 60 మంది విద్యార్థులకు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు టేబుల్ పుస్తకాలు పంపిణీ చేశారు.

కర్ర విరిగింది.. తెర చినిగింది!

ధరణికోట బీసీ బాలుర సంక్షేమ వసతి గృహానికి రక్షణ కరవైంది. ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా ప్రహరీ తొలగించారు. దీంతో కట్టెలు నాటి ఆకుపచ్చ రంగు తెరను అడ్డుగా కట్టి కాలం వెళ్లదీస్తున్నారు. ఆ కట్టెలు విరిగి గాలికి తెర చినిగి రక్షణ లేకుండా పోయింది. కుక్కలు, పందులు లోపలకు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహంలోని విద్యార్థులు ఆరు బయటే స్నానాలు చేస్తుంటారు. ప్రహరీ లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, అమరావతి**

చప్టా నిర్మించరూ..



దాచేపల్లిలోని నాగులేరుపై పైవంతెన పక్కన చప్టా నిర్మించి ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అద్దంకి - నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి దాచేపల్లి మీదుగా వెళుతోంది. ఈ రోడ్డుపై ప్రమాదాలు పెరుగుతున్నాయి. నాగులేరుపై లోలెవల్ చప్టా నిర్మిస్తే రాష్ట్ర రహదారిపైకి చేరకుండా కొన్ని కాలనీల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుంది. తద్వారా ప్రమాదాలు తగ్గే అవకాశముంది. ఉన్నతాధికారులు స్పందించి లోలెవల్ వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, దాచేపల్లి**

మహారాజశ్రీ సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

SOP:1/2026

Between:

1. మారూరి లక్ష్మీ, 2. మారూరి కోటిలింగారెడ్డి, 3. దొడ్డా దివ్య లక్ష్మీ వరఫ్ దివ్య ... పిటీషనర్స్
మరియు
1. మారూరి కోటేశ్వరమ్మ, 2. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముప్పాళ్ళ బ్రాంచి వారి తరఫున బ్రాంచి మేనేజరు. .... రెస్పాండెంట్స్

ప్రకటన

ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా మారూరి రఘురామిరెడ్డి తండ్రి లింగారెడ్డి, నివాసం :చాగంటివారిపాలెం గ్రామం, ముప్పాళ్ళ మండలం అను వారు మరణించినందున వారి వారసులైన భార్య, పిల్లలు అనగా పై పిటీషనర్స్ 2వ వారి వద్ద వున్న బంగారు ఆభరణములు తీసుకొనుటకు గాను వారి పేర వారసత్వ సర్టిఫికెట్ ఇప్పించమని పై కోర్టు వారి యెదుట పిటీషన్ దాఖలు చేసియున్నారు.
కావున సదరు పిటీషన్ పై ఎవ్వరికైనా అభ్యంతరములు ఉన్న యెడల ది:11-2-2026వ తేదీన ఉదయం గం॥ 10-30 ని॥ల లగాయితు పై తెల్పిన కోర్టు వారి యెదుట హాజరై ఆక్షేపణలు తెలుపుకొనగలరు. లేని యెడల ఎట్టి అభ్యంతరములు లేవని నమోదు చేసి కేసును తదుపరి విచారణ చేయగలరని తెలుపటమైనది. (శ్రీ కోర్టు వారి ఉత్తర్వులకు లోబడి)

వాయిదా తేది:11-02-2026 — బి.అమరయ్యనాయక్,
సత్తెనపల్లి, తేది: 07-02-2026. — అడ్వకేట్, సత్తెనపల్లి

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

సమీక్షలో ఎంపీపీ వీరభాస్కరరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు చంద్రకళ, అధికారులు

ముప్పాళ్ల, న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కళ్లం వీరభాస్కరరెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సమష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేద్దామని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన కోరారు. జడ్పీటీసీ సభ్యురాలు చంద్రకళ, ఎంపీడీవో రత్నం, తహసీల్దార్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థినుల నృత్య ప్రదర్శన

దుర్గి, న్యూస్‌టుడే: దుర్గి జడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శనివారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

బ్యాంకు లావాదేవీలపై అవగాహన

పిడుగురాళ్ల: బ్రాహ్మణపల్లి గీతిక సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులను శనివారం పట్టణంలోని బ్యాంకు ఆఫ్ ఇండియాకు క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు. బ్యాంకులో లావాదేవీలు, బంగారం భద్రత, రుణాలు, ఉద్యోగుల పనితీరుపై వారికి అవగాహన కల్పించారు.

నేడు చర్చి తిరునాళ్ల

అమరావతి: అత్తలూరు గ్రామంలోని పునీత థామస్ చర్చి తిరునాళ్ల ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గంటా రాజేష్ తెలిపారు. ఉదయం పీఠాధిపతుల ఊరేగింపు, మహోత్సవ సమష్టి దివ్యపూజాబలి, తేరు ప్రదక్షిణ, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
(ప్రభుత్వరంగ షెడ్యూల్డ్ బ్యాంక్)
సత్తెనపల్లి బ్రాంచి, గ్రౌండ్ ఫ్లోర్, డి.నెం.8-6-64, వార్డు నెం.1, కోర్ట్ రోడ్డు, చిన్న మసీదు సెంటర్, చైతన్య స్కూల్ ఎదురు, సత్తెనపల్లి, పల్నాడు-522403.
Phone No. 6281003914, Email: bm0048@apgb.bank.in

Lr No. 7999/RONRT/SARFAESI/2025-26/79 Date : 02.02.2026

ఋణగ్రహీతకు అమ్మకము గురించిన నోటీసు (30 దినముల నోటీసు)
(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని రూలు 6(2)/8(6)) ప్రకారం

To: ఋణగ్రహీత: 1) శ్రీ షేక్ సాంబావలి సాహెబ్, తండ్రి: జాన్ సాహెబ్, హెచ్.నెం.8-2, కొమెరపూడి (గ్రామము), సత్తెనపల్లి (మండలం), పల్నాడు జిల్లా-522438. 2) శ్రీమతి షేక్ జుబేదాబీ, భర్త: షేక్ సాంబావలి సాహెబ్, హెచ్.నెం.8-2, కొమెరపూడి (గ్రామము), సత్తెనపల్లి (మండలం), పల్నాడు జిల్లా-522438. 3) శ్రీ షేక్ చినకాజా, తండ్రి: షేక్ సాంబావలి సాహెబ్, హెచ్.నెం.23-1-26, నిర్మలా నగర్, సత్తెనపల్లి (మండలం), పల్నాడు జిల్లా-522403. సహ-పూచీదారు / హామీదారు: 4) శ్రీ షేక్ జాన్ సాహెబ్, తండ్రి: షేక్ అలీ సాహెబ్, హెచ్.నెం. 5-155, పాకాలపాడు, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా-522403. 5) శ్రీ కొటారు ప్రసాద్, తండ్రి: నరసింహారావు, హెచ్.నెం.15-4-4, పాకాలపాడు, సత్తెనపల్లి (మండలం), పల్నాడు జిల్లా-522403. తనఖాదారు/లు: 1) శ్రీ షేక్ సాంబావలి సాహెబ్, తండ్రి: జాన్ సాహెబ్, హెచ్.నెం. 8-2, కొమెరపూడి (గ్రామము), సత్తెనపల్లి (మండలం), పల్నాడు జిల్లా-522438.

విషయము: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సత్తెనపల్లి బ్రాంచి వారికి ఋణపడిన సొమ్ము వసూలు చేసుకొను నిమిత్తమై SARFAESI Act, 2002 క్రింద శ్రీ షేక్ సాంబావలి సాహెబ్‌కి చెందిన ఆస్తి విక్రయము గురించి.

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 యొక్క సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ నోటీసు ద్వారా మిమ్ములను మీరు మాకు చెల్లించవలసిన బకాయి మొత్తము ఉదహరించబడిన కాలములోపు చెల్లించమని **ది.12.06.2025న** అధీకృత అధికారి ద్వారా సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సత్తెనపల్లి బ్రాంచి వారు కోరడమైనది. బకాయి మొత్తం చెల్లించుటలో మీరు విఫలమైనందున ఈ దిగువ తెలిపిన ఆస్తులను **తేది.11.9.2025 తేదీన** SARFAESI చట్టం, 2002 యొక్క సెక్షన్ 13(4) తో చదువుకునే రూల్ 6/8 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 ప్రకారం సంక్రమించిన అధికారములతో అధీకృత అధికారి ఆస్తిని స్వాధీనపరచుకొనినప్పటికీ నేటి వరకు మీరు **ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సత్తెనపల్లి** బ్రాంచి కి చెల్లించవలసిన మొత్తమును జమచేయలేదు. అందువలన ఈ దిగువ పేర్కొనబడిన ఆస్తులను ఈ **నోటీసు అందిన తేదీ నుండి 30 రోజుల తరువాత ఆన్‌లైన్‌లో ఈ-వేలము ద్వారా క్రింద ఉదహరించిన ఆస్తిని విక్రయించుట అనివార్యమైనది.** వేలం యొక్క తేది, సమయము, రిజర్వుధర మరియు సర్వీస్ ప్రొవైడర్ యొక్క వివరములు విడిగా జారీచేయు ఈ-వేలము నోటీసు ద్వారా తెలియజేయబడుతుంది.

కావున మీరు బ్యాంక్‌కు చెల్లించవలసిన మొత్తాన్ని తదుపరి వడ్డీ, ఖర్చులు, ఛార్జీలు మరియు సేల్ నోటీసును ప్రచురించే తేదీకి ముందు బ్యాంక్ చేసిన ఖర్చులతో సహా కలిపి మీరు చెల్లిస్తే షెడ్యూల్‌లో పేర్కొన్న ఆస్తి అమ్మకానికి గాను ఎటువంటి తదుపరి చర్య తీసుకోబడదు. సదరు చట్టం యొక్క సెక్షన్ 13(8) పరిధిలో మీ ఆస్తిని విడిపించుకునే హక్కు మీకు కలదు.

ఆస్తి యొక్క షెడ్యూలు

ఆస్తి యొక్క వివరములు	స్థలముతో ఆర్‌సిసి రూఫ్ గ్రౌండ్ & ఫస్ట్ ఫ్లోర్ భవనము
లొకేషన్:	డోర్ నెం.8-2, కొమెరపూడి గ్రామము
సర్వే నెం.	డి.నెం.351
విస్తీర్ణము	305.33 చ॥గ॥
యజమాని పేరు	శ్రీ షేక్ సాంబావలి సాహెబ్
సరిహద్దులు	ఉత్తరం: ఎర్రా రామయ్య స్థలము; తూర్పు: సయ్యద్ బాబు యొక్క ఇంటి గోడ; దక్షిణం: రోడ్డు; పడమర: ఎనికెపాటి గన్‌సైదా యొక్క స్థలము.

తేది : 02.02.2026 — సం/- ఛీఫ్ మేనేజర్ అండ్ అధీకృత అధికారి
ప్రదేశం : సత్తెనపల్లి — ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
(భారత ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంక్)
క్రోసూరు బ్రాంచి, యన్‌టిఆర్ సెంటర్, మెయిన్‌రోడ్డు, క్రోసూరు-522410, పల్నాడు జిల్లా. Ph: 6281003914 Email: bm0703@apgb.bank.in

Lr No. 7999/RONRT/SARFAESI/2025-26/80 Date : 02.02.2026

ఋణగ్రహీతకు అమ్మకము గురించిన నోటీసు (30 దినముల నోటీసు)
(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని రూలు 6(2)/8(6)) ప్రకారం

To: ఋణగ్రహీత(లు): 1) శ్రీ కొండమీద వెంకటేశ్వర్లు, తండ్రి: అమరయ్య, డి.నెం. 3-66, దొడ్లేరు [illegible]

[illegible]

ఆస్తి యొక్క షెడ్యూలు

ఆస్తి యొక్క వివరములు	[illegible]
లొకేషన్:	[illegible]
సర్వే నెం.	42/1
విస్తీర్ణము	338.8 చ॥గ॥
యజమాని పేరు	శ్రీ కొండమీద వీరాంజనేయులు
సరిహద్దులు	[illegible]

ప్రదేశం : క్రోసూరు — సం/- ఛీఫ్ మేనేజర్ అండ్ అధీకృత అధికారి
తేది : 02.02.2026 — ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్

శివపార్వతుల కల్యాణం

కారంపూడి, న్యూస్‌టుడే: ఒప్పిచర్లలో వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లను పురస్కరించుకుని బస్టాండు సెంటర్లోని ఆలయంలో శనివారం శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం వీరబ్రహ్మేంద్ర, శివపార్వతుల విగ్రహాలను ఊరేగించారు.

రోగులకు మెరుగైన సేవలు

అచ్చంపేట: స్థానిక పీహెచ్‌సీ ద్వారా రోగులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పించాలని ఎంపీపీ స్వర్ణమ్మభాయి కోరారు. శనివారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. రోగులకు శుద్ధజలం అందించాలని, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని వైద్యులకు సూచించారు. తహసీల్దార్ శ్రీనివాసరావు, వైద్యుడు రాంబాబు, సర్పంచి జానీ పాల్గొన్నారు.

వాసవీ మాత ఆలయ వార్షికోత్సవం

అచ్చంపేట: స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం శనివారం ప్రారంభమైంది. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వాసవీమాత జెండాను ఆవిష్కరించారు. కుంకుమ పూజలు, వాసవాంబ నామసంకీర్తన ఏకాహం చేపట్టారు.

గద్దర్ ఆశయాల సాధనకు కృషి

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: గద్దర్ కుమార్తె, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్‌పర్సన్ వెన్నెలను స్థానిక దళిత, ప్రజాసంఘాలు, గద్దర్ అభిమానులు పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సత్కరించారు. గద్దర్ ఆశయాల సాకారానికి కృషి చేస్తానని వెన్నెల చెప్పారు.

పాఠశాలలో పోలింగ్

క్రోసూరు(అచ్చంపేట): క్రోసూరు మండలం

అవీ ఇవీ

దొడ్లేరు జడ్పీ పాఠశాలలో శనివారం పీఎంశ్రీ ద్వారా పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓటుహక్కు గురించి తెలుసుకున్నారు. పీపుల్ లీడర్‌గా 9వ తరగతి విద్యార్థి పల్లా కృష్ణప్రియ, అసిస్టెంట్ స్కూల్ పీపుల్ లీడర్‌గా శ్రీలక్ష్మి విజయం సాధించారు.

శివ భక్తుల నగర సంకీర్తన

గురజాల, న్యూస్‌టుడే: గురజాలలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం నుంచి శివస్వాముల ఆధ్వర్యంలో నగర సంకీర్తన, జోల భిక్షాటన భక్తిశ్రద్ధలతో శనివారం నిర్వహించారు. నాలుగు రోజులుగా 'ఓం నమఃశివాయ' అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.

ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలి

క్రోసూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏపీజీఈఏ సంఘం జిల్లా శాఖ కోశాధికారి పీటర్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌కు విన్నవించారు. డీఏ, పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి విడుదలపై స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం విడుదల చేసేలా చూడాలని కోరారు.

మహిళను రక్షించిన పోలీసులు

అడిగొప్పల(దుర్గి): మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు, తండావాసులు రక్షించిన ఘటన మండల పరిధిలోని అడిగొప్పల సాగర్ కాలువ వద్ద శనివారం జరిగింది. వెల్దుర్తి మండలానికి ఓ మహిళకు తన భర్తతో వివాదం నెలకొంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆర్టీసీ బస్సులో అడిగొప్పల అర్చి వద్ద దిగి సమీపంలోని సాగర్ కాలువలో దూకింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కానిస్టేబుల్ చినసైదులు, హోంగార్డు మాణిక్యరావు గమనించి, స్థానికులను అప్రమత్తం చేశారు. స్థానికుల సాయంతో ఆమెను కాపాడారు. ఆమె సోదరుడిని పిలిపించి అప్పగించారు.

ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యం

మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ మదార్ సాహెబ్ తెలిపారు. శనివారం పట్టణంలోని ఎరుకల కాలనీలో రూ.21 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. కమిషనర్ వేణుబాబు, నాయకులు దుర్గారావు, అనంతరాములు, క్రాంతి కుమార్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలల మనుగడ కష్టం

మాచర్ల పట్టణం: ప్రభుత్వం నుంచి బకాయిలు అందకపోతే డిగ్రీ కళాశాలలను నడిపించలేమని పల్నాడు జిల్లా ప్రైవేటు కళాశాలల జనరల్ సెక్రటరీ వెంకట్రామయ్య తెలిపారు. శనివారం పట్టణంలోని కృష్ణవేణి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశామన్నారు.

12న సమ్మెను విజయవంతం చేయండి

మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: ఈ నెల 12న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరగనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీపీఐ ఏరియా సెక్రటరీ శ్రీనివాసరెడ్డి కోరారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
(ప్రభుత్వరంగ షెడ్యూల్డ్ బ్యాంక్)
చర్లగుడిపాడు బ్రాంచి, గురజాల మండలం, పల్నాడు జిల్లా.
✆ 6281003914 Email: bm0085@apgb.bank.in

Lr No. 7999/RONRT/SARFAESI/2025-26/81 Date: 02.02.2026

ఋణగ్రహీతకు అమ్మకము గురించిన నోటీసు (30 దినముల నోటీసు)
(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని రూలు 6(2)/8(6)) ప్రకారం

To: [illegible]

[illegible]

ఆస్తి యొక్క షెడ్యూలు

ఆస్తి యొక్క వివరములు	[illegible]
లొకేషన్:	[illegible]
సర్వే నెం.	1372-3
విస్తీర్ణము	90.66 చ॥గ॥
యజమాని పేరు	శ్రీమతి పల్లా అంజమ్మ
సరిహద్దులు	[illegible]

తేది : 02.02.2026 — సం/- ఛీఫ్ మేనేజర్ అండ్ అధీకృత అధికారి
ప్రదేశం : చర్లగుడిపాడు — ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్

(c) eenadu

కోమటినేనివారిపాలెం ప్రభకు ప్రత్యేకతలెన్నో!

ప్రభపై అలంకరణకు సిద్ధం చేస్తున్న విద్యుత్తు దీపాలు

రేటర్ల ఏర్పాట్లు కలిపి) వారు ఓ ధర నిర్ణయిస్తారు. ఈ ఏడాది మందిర నిర్మాణ ధర రూ.14 లక్షలుగా ఖరారైంది. అయితే కోమటినేనివారిపాలెం గ్రామ ముందుండి నడిపించడం మరో ప్రత్యేకత. ఈ ప్రభను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు.

యావత్‌దేశాన్ని ఒక్కతాటిపై నిలిపిన గీతం ‘వందేమాతరం’

ఉర్రూతలూగించిన సమీర భరద్వాజ్ సంగీత విభావరి

ఆకట్టుకున్న జబర్దస్త్ బృందం వినోదం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

చిలకలూరిపేట గ్రామీణ, యడ్లపాడు, న్యూస్‌టుడే: కొండవీడు ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సమీరాభరద్వాజ్ పాటలతో యువత ఉర్రూతలూగింది. జబర్దస్త్ బృందం శాంతకుమార్, రాజమౌళి, తన్మయ్‌ల

తిలకిస్తున్న పర్యాటకులు

పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పిల్లల బాధ్యత తల్లిదండ్రుల పైనే ఎక్కువగా ఉంటుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. శనివారం రాత్రి పట్టణంలోని ఏబీసీ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎక్కువ సమయం పిల్లలతో గడపాలన్నారు. పిల్లలు పాఠశాలలకే పరిమితంగా కాకుండా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. బట్టీ చదువులకు స్వస్తి చెప్పాలన్నారు. సినీ పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళుతున్నారు. మనవాళ్లు ప్రపంచాన్ని ఆక్రమిస్తున్నారు. మన బలం మేధస్సు అని చెప్పారు. పిల్లలందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అయ్యంగార్, ప్రిన్సిపల్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

రామజోగయ్యశాస్త్రిని సత్కరిస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

‘వైకాపా హయాంలో కాపులకు తీవ్ర అన్యాయం’

వద్రాణం హరిబాబు

గుంటూరు, న్యూస్‌టుడే: వైకాపా హయాంలోనే కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని డీసీఎంఎస్ ఛైర్మన్ వద్రాణం హరిబాబు అన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబుకు మద్దతుగా ఉత్తరాంధ్ర వైకాపా కాపు నేతలు కులానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడడం సరికాదన్నారు. నిజమైన కాపు ద్రోహులు జగన్ అండ్ కో అని మండిపడ్డారు. తెదేపా హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3500 కోట్లను కాపులకు అందించారన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక కాపు కార్పొరేషన్‌లో మిగిలిన రూ.500 కోట్లను వేరే పథకాలకు మళ్లించిన జగన్ కాపుల ద్రోహి అన్నారు.

భక్తిశ్రద్ధలతో సామూహిక వ్రతాలు

వినుకొండ, న్యూస్‌టుడే: శ్రీనివాసనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, సామూహిక వ్రతాలు నిర్వహించారు. మాఘమాసం సందర్భంగా విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బి.రవికుమార్, సభ్యులు నాగపవన్‌కుమార్‌లను పలువురు అభినందించారు.

సామూహిక వ్రతంలో భక్తులు



అలంకరణలో శ్రీవారు

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
విశ్వబ్రాహ్మణ కుల వధూవరులకు సువర్ణావకాశం

నేడు విశ్వబ్రాహ్మణ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, విశ్వబ్రాహ్మణ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. గుంటూరు ఈనాడు కార్యాలయంలో (9వ లైను, పోలీసుస్టేషన్ ఎదురుగా, అరండల్‌పేట) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (8 ఫిబ్రవరి 2026)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
92475 20500 & 95501 28306
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

660 యూరియా బస్తాల విక్రయం నిలుపుదల

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయశాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ల్యాస్య ఎంటర్‌ప్రైజెస్‌లో ఎరువుల నిల్వల్లో భారీ తేడాలు ఉండటాన్ని గుర్తించారు. అక్కడున్న 159 బస్తాల యూరియా విక్రయాన్ని నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మణికంఠ ట్రేడర్స్‌లో తనిఖీలు చేయగా రిజిస్టర్లు సక్రమంగా లేకపోవడంతో 501 బస్తాల యూరియా అమ్మకాన్ని నిలుపుదల చేసినట్లు తెలిపారు. బ్రాహ్మణపల్లిలోని పద్మావతి ఫర్టిలైజర్స్, శ్రీలక్ష్మీ శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ దుకాణాల్లో ఓ ఫామ్స్, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ రెండు దుకాణాల లైసెన్సులను రద్దు చేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని, అక్రమాలకు పాల్పడిన డీలర్లపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఏడీఏలు బి.రవిబాబు, మస్తానమ్మ, జగదీశ్వరరెడ్డి, ఏఓలు సంధ్యారాణి, వెంకటేష్, రావమ్మ తదితరులు పాల్గొన్నారు.

రిజిస్టర్లను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

సివిల్స్‌లో యువతకు ఉచిత శిక్షణ

❑ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 1 తుది గడువు ❑ ఏపీ పశువైద్యమండలి బోర్డు అధ్యక్షుడు పీవీ లక్ష్మయ్య

నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్‌టుడే: పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో వెంకటపతి విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా యువతకు సివిల్స్‌లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, ఏపీ పశువైద్యమండలి బోర్డు అధ్యక్షుడు డాక్టర్ పీవీ లక్ష్మయ్య తెలిపారు. శనివారం కొత్తపేటలోని పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత సైనికుడు, సామాజిక సేవకుడు సీబీఆర్ ప్రసాద్ సహకారంతో వందమంది పురుషులు, వంద మంది మహిళలకు ఉచితంగా ఈ శిక్షణ ఇస్తామని వివరించారు. పురుషులకు వినుకొండలో, మహిళలకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో తరగతులు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ చదివిన 32 సంవత్సరాలలోపు అభ్యర్థులు మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 78420 54669 నంబరులో సంప్రదించాలని చెప్పారు. మార్చి 5న ప్రవేశ పరీక్షలు నిర్వహించి మార్చి 10 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. 6 నుంచి 12వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచిత పాఠశాల నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారికి కూడా ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. బాలలకు వినుకొండలో, బాలికలకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో ఉచిత పాఠశాల ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో విశ్వహిందూపరిషత్ నాయకుడు రవికుమార్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న లక్ష్మయ్య. పక్కన సీబీఆర్ ప్రసాద్, రవికుమార్

ముగిసిన ఒంగోలు గిత్తల పోటీలు

నాదెండ్ల (చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: నాదెండ్ల నందికుంట విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండో తేదీ నుంచి జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు శనివారంతో ముగిశాయి. సీనియర్ విభాగంలో కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన కాసరనేని రాజాచౌదరి, వల్లభనేని మోహనరావు ఎడ్లజత ప్రథమస్థానం, బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన ఆర్‌కే బుల్స్ అత్తోట శిరీష, శివకృష్ణ చౌదరిల ఎడ్లజత ద్వితీయస్థానం, వైఎస్‌ఆర్ జిల్లా కల్లూరుకు చెందిన పెరుమాళ్ల శివకృష్ణ యాదవ్ ఎడ్ల జత తృతీయస్థానం సాధించాయి. విజేతలకు నాదెండ్ల సొసైటీ అధ్యక్షుడు నల్లమోతు హరిబాబు బహుమతులు అందజేశారు.

సీనియర్ విభాగం పోటీల్లో ఎడ్ల బల ప్రదర్శన

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటమే ‘ధనిక్ భారత్’ విద్యాసంస్థల లక్ష్యమని ఆ సంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు అన్నారు. గుంటూరు రూరల్ పరిధిలోని పలకలూరు రోడ్డులో ఉన్న విజేత కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాసంస్థల ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 9, 10 తరగతుల విద్యార్థుల కెరియర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ విద్యాసంస్థల ఛైర్మన్ విక్రమ నారాయణరావు మాట్లాడుతూ.. కొత్త బోధనా పద్ధతులతోపాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని చెప్పారు. ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభించామన్నారు. తొలుత ‘విజేత’ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోటివేషన్ సదస్సులో బాలలత ప్రసంగించారు. జీవితంలో లక్ష్యం నిర్దేశించుకుని గొప్ప వ్యక్తులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ధనిక్ భారత్ విద్యాసంస్థల ప్రతినిధి కందిమళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ధనిక్ భారత్ విద్యాసంస్థల డైరెక్టర్ బాలలత, పక్కన ప్రతినిధులు

అడ్డంకులు తొలగించరూ..!

చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం నుంచి యూటీ వద్ద కోటప్పకొండ వైపు మలుపు తిరిగే ప్రాంతంలో చెట్టు కొమ్మలు అడ్డుగా ఉన్నాయి. ప్రభలు తరలించే సమయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని కావూరు, కమ్మవారిపాలెం, అప్పాపురం, అమీన్‌సాహెబ్ పాలెం, కోమటినేనివారి పాలెం, గంగన్నపాలెం, గోవిందపురం ప్రభల నిర్వాహకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. సమస్యను ఆర్‌అండ్‌బీ ఏఈ సురేష్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

- న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్

ప్రభుత్వ సంస్థ - ప్రాయోజిత బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రాంతీయ కార్యాలయం : నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఫోన్: 8639750431.

బంగారు నగల వేలము నోటీసు

ఇందుమూలముగా తెలియజేయుట ఏమనగా మా బ్యాంకు యొక్క దిగువ తెలిపిన శాఖల ద్వారా బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న ఋణములు ఎన్ని నోటీసులు పంపినను దిగువ తెలిపినవారు తమ బాకీలను చెల్లించియుండలేదు. ఋణము చెల్లించవలసిన కాలము గతించినందున సదరు బంగారునగలను **ది.25-02-2026, బుధవారం మధ్యాహ్నం గం॥ 3-00** లకు ఈ దిగువ తెలిపిన ఆయా శాఖల ఆవరణములో బహిరంగ వేలము వేసి వారి పేరునయున్న బకాయిలకు జమ కట్టుకొనబడును. వేలములో పాల్గొనదలచినవారు **ది.25-02-2026 మధ్యాహ్నం 2-00 గం॥లలోపు రూ. 5,000/-** ధరావత్తుగా చెల్లించవలయును. వేలము యొక్క ఇతర నియమనిబంధనలను సంబంధిత శాఖాధికారి నుండి పొందగలరు. ఎట్టికారణము చూపకనే వేలమును రద్దుచేయుటకు గానీ, వాయిదా వేయుటకు గానీ బ్యాంకు వారికి పూర్తి అధికారము కలదు. వేలము తదితర ఖర్చులు వారి ఖాతాలకు వ్రాయబడును. వేలము వేసినా బకాయిలు రద్దుకాని యెడల వారిపై చట్టరీత్యా తగుచర్య తీసుకొని మిగిలిన బకాయిలు వసూలు చేయబడును. ఈ దిగువ పేర్కొనబడిన ఖాతాదారులలో ఎవరైనా మరణించినయెడల వారి వారసులకు ఈ వేలము నోటీసు వర్తిస్తుంది.

క్రమ సంఖ్య	అకౌంట్ నెంబరు	ఋణగ్రహీత పేరు మరియు చిరునామా	మొత్తం తూకం (గ్రాముల్లో)
కుంకలగుంట బ్రాంచి (7029): ఫోన్: 9390478329			
1	702930033238319	ఉప్పలపాటి లక్ష్మి, భర్త: చిన్న సుబ్బయ్య, కుంకలగుంట, 522615.	28.30
బెల్లంకొండ బ్రాంచి(7098) : ఫోన్: 9100910457			
1	709830100155237	జంగం ఏడుకొండలు, తండ్రి: రాములు, 2-31, యమ్మాజిగూడెం-522411.	9.70
కొప్పునూరు బ్రాంచి(7716) : ఫోన్: 7337490011			
1	771630100078327	కేతావత్ నందియా, తండ్రి: బద్యా, చింతలతండా-522426.	13.70
పిన్నెల్లి బ్రాంచి(7718) : ఫోన్: 7993352726			
1	771830100052541	చింతపల్లి చిన్న సైదా, తండ్రి: నన్నే, పిన్నెల్లి-522435.	17.00
చర్లగుడిపాడు బ్రాంచి(7085) : ఫోన్: 9100910485			
1	708530100104987	రావిపాటి చిన్న పుల్లారావు, తండ్రి: సీతారామయ్య, చర్లగుడిపాడు-522415.	62.80
2	708530100117662		60.40
3	708530100105223	కుక్కమూడి సాల్మన్, తండ్రి: కోటయ్య, చర్లగుడిపాడు-522415.	5.00

(1) పైన తెలిపిన ఋణగ్రహీతలకు గతంతో జారీ చేసిన నోటీసుకు (అవి ఏ కారణము చేతనైనను తిరిగి వచ్చినను) దీనినే ఆఖరి నోటీసుగా భావించవలసినది. (2) విజయవంతమైన పాటదారుడు వేలం తేది సాయంత్రం 4:00 గం॥లోగా ధరావత్తు మినహా మిగిలిన పాట మొత్తమును చెల్లించి, మొత్తంపై 3% జి.యస్.టి అనదంగా చెల్లించి నగలను స్వంత భాద్యత వహించి పొందవలెను. (3) నగల నాణ్యతను పాటకు ముందుగానే పాటదారుడు సరిచూసుకొనవలెను. అందుకు బ్యాంక్ బాధ్యతవహించజాలదు. (4) వేలం పాటలో పాల్గొనే వారు తప్పనిసరిగా వారి కె.వై.సి ఒరిజినల్ చూపించుటతో పాటు జిరాక్స్ కాపీ, సరైన ఫోటో మరియు చిరునామా ఋజువులను ప్రాథమికంగా దాఖలుచేయుట తప్పనిసరి.

గమనిక: పైన ప్రచురించిన ప్రకటనలో పత్రికవారి అచ్చుతప్పులకు బ్యాంక్‌వారు భాద్యులు కాదు.

తేది : 07-02-2026, ప్రదేశం : నరసరావుపేట — ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ప్రాంతీయ కార్యాలయం, నరసరావుపేట, పల్నాడు జిల్లా.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

నరసరావుపేట బజార్ బ్రాంచ్-15070, నరసరావుపేట, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522601

అధీకృత అధికారి వివరములు: పేరు: శ్రీ వి. మల్లిఖార్జున్, చీఫ్ మేనేజర్, మొబైల్ నెం. 99088 22380
ఆస్తి తనిఖీ కొరకు: 99663 93649

APPENDIX – IIA &IV-A {SEE PROVISO TO RULE 6(2) AND 8(6)}

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 6(2) కు రూల్ 8(6) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

యావన్మంది ప్రజానీకమునకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీతకు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారు ఋణగ్రహీత : శ్రీమతి యర్రంశెట్టి బేబి శైలజ, భర్త : హనుమంత రావు, ఫ్లాట్ నెం.101, యర్రంశెట్టి టవర్స్, రావిపాడు రోడ్, కాకతీయ నగర్, నరసరావుపేట, పల్నాడు జిల్లా-522601. హామీదారు : శ్రీ యర్రంశెట్టి హనుమంత రావు, తండ్రి : శేషగిరిరావు, ఫ్లాట్ నెం.101, యర్రంశెట్టి టవర్స్, రావిపాడు రోడ్, కాకతీయ నగర్, నరసరావుపేట, పల్నాడు జిల్లా-522601 వారి నుండి తేది.18.08.2025 నాటికి చెల్లించవలసిన బకాయి రూ.33,71,995/- (అక్షరాల ముప్పై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే) + ప్లస్ పైన పేర్కొన్న మొత్తం పై కాంట్రాక్టువల్ రేటు ప్రకారం వడ్డీ మరియు ఇతర ఖర్చులు, కాస్ట్స్, ఛార్జీలు మొదలగునవి వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే నిర్మాణాత్మకంగా/భౌతికంగా స్వాధీనత తీసుకున్న దిగువ వివరించిన స్థిరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే", "ఏది ఎలా ఉంటే అలానే", "అక్కడ ఏమి ఉన్నదో అది" మరియు "రీకోర్స్ లేకుండా పద్ధతి" పై తేది.12.03.2026 న విక్రయించబడునని సూచించడమైనది.

షెడ్యూలు ఆస్తి వివరములు

శ్రీమతి యర్రంశెట్టి బేబి శైలజ, భర్త : హనుమంత రావు గారికి చెందిన ఆస్తి : షెడ్యూల్-ఎ : పల్నాడు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, నరసరావుపేట సబ్-జిల్లా, నరసరావుపేట రెవెన్యూ ఏరియా, రావిపాడు రోడ్డు, నరసరావుపేట రెవెన్యూ డి నెం.515/A నందు విస్తీర్ణం 2222.5 చ॥గ॥లు లేదా 1858.27 చ॥మీ॥లులోని స్థలంతో పాటు "యర్రంశెట్టి టవర్స్" అను పేరు మరియు స్టైల్‌తో నిర్మించబడిన అపార్ట్‌మెంట్. అపార్ట్‌మెంట్ హద్దులు : తూర్పు : వీరవల్లి వరదయ్య గారికి చెందిన ఆస్తి - 190'.6", దక్షిణం : పల్నాడు హై వే రోడ్డు - 105'00", పడమర : శ్రీనివాస రెడ్డి గారికి చెందిన ప్లాట్లు - 190'.6", ఉత్తరం : గోకాడ కమలేశ్వర రావు మరియు అడుసుమల్లి వెంకట శివ ప్రసాద్ గార్లకు చెందిన ఆస్తి - 105'.00".

షెడ్యూల్-బి : 'ఎ' షెడ్యూల్ స్థలం నందు చెప్పబడిన విస్తీర్ణం 2222.5 చ॥గ॥లు లేదా 1858.27 చ॥మీ॥లు స్థలంలోని అవిభాజ్యమైన మరియు నిర్దిష్టపరచని వాటాతో ఉన్న విస్తీర్ణం 43.45 చ॥గ॥లు లేదా 36.32 చ॥మీ॥లు స్థలంలోని "యర్రంశెట్టి టవర్స్" మొదటి అంతస్తులోని ప్లింత్ ఏరియా 1625 చ॥అ॥లుతో (కామన్ ఏరియాతో కలిపి) ఫ్లాట్ నెం.102 తో కలదు. రిజిస్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.8884/2011, తేది.28.05.2011 ప్రకారం శ్రీమతి యర్రంశెట్టి బేబి శైలజ, భర్త : హనుమంత రావు గారికి చెందినది. ఫ్లాట్ హద్దులు : తూర్పు : యర్రంశెట్టి టవర్స్ యొక్క ఓపెన్ ఏరియా, దక్షిణం : యర్రంశెట్టి టవర్స్ యొక్క ఓపెన్ ఏరియా, పడమర : ఫ్లాట్ నెం.102 & 101 కు మధ్యన ఉన్న ఓపెన్ టు స్కై, ఉత్తరం : ఫ్లాట్ నెం.102 & 101 కు మధ్యన ఉన్న ఓపెన్ టు స్కై.

రిజర్వు ధర : రూ.44,97,300/- | ధరావత్తు : రూ.4,49,730/- | బిడ్ పెంపుదల : రూ. 10,000/-

ఇ-వేలం తేది : 12.03.2026 | సమయం: ఉ॥ 11:00 గం.ల నుండి సా॥ 04.00 గం.ల వరకు

(వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 నిమిషాల అపరిమిత పొడిగింపు కలదు)

ఆస్తి తనిఖీ తేది మరియు సమయం : తేది.11.03.2026 వరకు అన్ని పనిదినములలో ఉ॥ 10.00 గం.ల నుండి సా॥ 4.00 గం.ల వరకు

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు :

(1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ www.sbi.co.in/web/sbi-in-the-news/auction-notices ... https://baanknet.com/eauction-psb/bidder-registration & https://www.baanknet.com ... +91 - 8291220220, ... support.baanknet@psballiance.com ...

తేది: 07.02.2026, ప్రదేశం: నరసరావుపేట — సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఊటనీరు.. బాధలు చూడు..!

ఇరుక్కుపోయిన ద్విచక్ర వాహనాన్ని తోస్తున్న మహిళ

దిమ్మె పగిలి.. ప్రమాదకరంగా మారి

చిలకలూరిపేట పట్టణం డైక్‌మెన్‌కాలనీ ప్రధాన రహదారి నుంచి జాతీయ రహదారి వైపు వెళ్లే మూలమలుపు వద్ద వాటర్ సరఫరాకోసం ఏర్పాటు చేసిన ...

- న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

సాయిసాధన బాధితులుంటే సంప్రదించండి

విషయం చెప్పేలోపు విషం చంపేసింది

క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు

సూచనలిస్తున్న ఏడీఏ శ్రీనివాసరావు

91.9 FM Vijayawada ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు ఆదివారం
For Advertising on Eenadu FM Contact 80080 03297

ఈనాడు దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

జాలరి/బెస్త అవివాహితులకు సువర్ణావకాశం
నేడు అవివాహితులకు ఈనాడు పెళ్లిపందిరి
ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, జాలరి/బెస్త అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026 ఆదివారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు 91549 18858, 80086 21414 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ చేయదలచిన అవివాహితుల బయోడేటా, ఫొటోలు పైన తెలియచేసిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

9 నుంచి 'డయల్ యువర్ సీఎండీ'

వ్యవసాయవిభాగం, గురుద్వారా, న్యూస్‌టుడే: విద్యుత్తు సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేలా ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. సంస్థ పరిధిలోని 13 జిల్లాలకు చెందిన వినియోగదారులు 86884 00499 ఫోన్ నంబర్ ద్వారా తమ సమస్యలు చెప్పొచ్చన్నారు. గురుద్వారా సమీపంలోని కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సరఫరాలో అంతరాయం, హెచ్చు తగ్గులు, కొత్త సర్వీసుల జారీ, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చునన్నారు.

హస్తకళలతో మెరుగైన ఉపాధి

మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్ స్వప్నిల్ పవార్

పాలకొండ, న్యూస్‌టుడే: మహిళలు హస్తకళలతో మెరుగైన ఉపాధి పొందవచ్చని సబ్‌కలెక్టర్ స్వప్నిల్ పవార్ పేర్కొన్నారు. శనివారం పాలకొండ పట్టణంలోని సీఎల్‌నాయుడు కల్యాణ మండపంలో హస్తకళల అభివృద్ధి కమిషన్, కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వ హస్తకళ సేవా కేంద్రం (విజయవాడ) ఆధ్వర్యంలో 'చౌపాల్' పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళలపై మహిళలు అవగాహన పెంచుకోవాలన్నారు. వెనుకబడిన జిల్లాల్లో మహిళల ఆసక్తిని గుర్తించి వారికి శిక్షణలు, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ హస్తకళల విభాగం అసిస్టెంటు డైరెక్టర్ అపర్ణలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో మెప్మా పీడీ కృష్ణారావు, న్యూహోప్ ఫౌండేషన్ ఛైర్మన్ బి.బెన్‌హర్, అనిల్‌కుమార్, మహిళలు పాల్గొన్నారు.

చిట్టితల్లి కలలు ఛిద్రం.. కన్నీళ్లే జీవితాంతం

జిల్లా ఆసుపత్రిలో నమోదైన కేసులు		
నెల	18 ఏళ్లలోపు ప్రసవాలు	
ఆగస్టు	7	
సెప్టెంబరు	11	
అక్టోబరు	4	
నవంబరు	2	
డిసెంబరు	5	
జనవరి(2026)	2	

● కురుపాం మండలం గిరిశిఖర గ్రామానికి చెందిన గర్భిణికి ఏడో నెలలోనే నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో బిడ్డ లోపలే మృతిచెందింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో సమస్య ఏర్పడింది. సకాలంలో ఆసుపత్రికి వెళ్లడంతో తల్లి ప్రాణాలను వైద్యులు కాపాడగలిగారు.

● గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన మహిళ తరచూ అధిక రక్త స్రావం, రక్తపోటుతో బాధపడుతోంది. పెద్దాసుపత్రికి తీసుకెళ్లగా.. వీటికి ప్రధాన కారణం ఆమెకు చిన్న వయసులోనే వివాహం కావడం, 17 ఏళ్లలోపు బిడ్డకు జన్మనివ్వడమని వైద్యులు గుర్తించారు.

ఈ ఇద్దరే కాదు.. జిల్లాలో ఏటా ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో యుక్త వయసు రాకుండానే పెళ్లిళ్లతో బాలికల బంగారు భవిష్యత్తు రోగాలమయంగా మారుతోంది. తెలిసీతెలియని వయసులోనే గర్భం, ప్రసవంతో ఇటు తల్లి, అటు పుట్టే బిడ్డ జీవితాంతం ఆరోగ్య, మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏటా ఒక్క జిల్లా కేంద్రాసుపత్రికి ప్రసవానికి వస్తున్న బాలికల సంఖ్య 100కుపైబడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అందమైన కలలతో నిండాల్సిన జీవితం దుర్భరం అవుతోంది. – న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

వారేం చేస్తున్నారు?

గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు బాల్య వివాహాల వల్ల నష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య శాఖపై ఉంది. కానీ ఇది కేవలం మైదాన ప్రాంతానికి మాత్రమే పరిమితమైందనే ఆరోపణలు ఉన్నాయి. కొండ, కోనల్లోని ఆశా, ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింత పర్యవేక్షణతో మెలిగితే బాల్య వివాహాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, ఆలోచన విధానం మారేలా కృషి చేయాలి.

ఇవి అనర్థాలు..

● చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల మాతా, శిశు మరణాలు, రక్తహీనత, బిడ్డకు అనారోగ్య సమస్యలు
● లైంగికంగా సంక్రమించే వ్యాధులు(ఎస్‌టీఐ), గర్భాశయ క్యాన్సర్ సోకే ప్రమాదం పెరుగుతుంది. ● చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలతో ఒత్తిడి, కుంగుబాటు
● పేదరికాన్ని తగ్గించుకోవడానికి కన్నవారు బాల్య వివాహాలు చేస్తున్నారు. కానీ ఇది పేదరికాన్ని మరింత పెంచుతోంది. బాలికల చదువు ఆశల్ని చంపేస్తోంది.

చిన్న వయసులో కాన్పులతో ముప్పు

గిరిజన ప్రాంతాల్లోనే అధికం

జిల్లాలో..

● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: 37 ● ప్రాంతీయ ఆసుపత్రులు: మూడు ● సీహెచ్‌సీలు: మూడు ● జిల్లా ఆసుపత్రి: ఒకటి ● ఏడాదికి సుమారు ప్రసవాలు: 12 వేల నుంచి 14 వేలు ● వీటిలో 18ఏళ్ల లోపు గర్భిణులు: 200 నుంచి 250 మంది ● గిరిజనులే 98 శాతం ఉండడం బాధాకరం

బాధ్యతగా మెలగాలి...

ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు, మంచి ఉద్యోగంలో స్థిరపడేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. తల్లిదండ్రులు భారంగా భావించకుండా బాధ్యతగా మెలగాలి. 18 ఏళ్లలోపు గర్భం దాల్చిన వారు ఎక్కువ మంది బీపీకి గురవుతున్నారు. – నాగశివజ్యోతి, పర్యవేక్షకురాలు, జిల్లా ఆసుపత్రి

'మక్కువను అభివృద్ధి చేసి చూపిస్తా'

ప్రధాన రహదారి పనులకు శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి సంధ్యారాణి

మక్కువ, సాలూరు, న్యూస్‌టుడే: మక్కువ మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం మండల కేంద్రంలో రూ.2.65 కోట్లతో ప్రధాన రహదారి అభివృద్ధి, విస్తరణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. గతేడాది పంచాయతీలో 18 రహదారుల నిర్మాణానికి రూ.2.20కోట్లు మంజూరు చేస్తే వైకాపా నేతలు అడ్డుకోవడంతో నిధులు వెనక్కి పోయాయన్నారు. మళ్లీ సమస్య రాకూడదని గిరిజన శాఖ నుంచి మంజూరు చేశామన్నారు. నియోజకవర్గంలో రోడ్లకు రూ.60కోట్లు వచ్చాయి. ఇందులో రూ.25కోట్లతో 147 సీసీ రోడ్లు మంజూరు కాగా, రూ.7కోట్లతో 54 రోడ్లు మక్కువ మండలంలో నిర్మిస్తామన్నారు. రూ.35కోట్లతో 80 బీటీలకు కేటాయించగా, మక్కువకే రూ.17.70 కోట్లు మంజూరు చేశామన్నారు. మక్కువ-సాలూరు రహదారికి రూ. 17.95కోట్లు మంజూరయ్యాయన్నారు. మూడు నెలల్లో పూర్తిచేస్తామన్నారు.

బోద బాధ లేకుండా!!

ఈనాడు, పార్వతీపురం మన్యం, పార్వతీపురం

ఉమ్మడి జిల్లాలోని బలిజిపేట మండలం పెదపెంకి, గుర్ల మండలం గూడెం గ్రామాలను బోద వ్యాధి వెంటాడుతోంది. రెండు జిల్లాలలోని మరికొన్ని గ్రామాల్లో అరకొరగా కేసులున్నా.. ఆ రెండు ప్రాంతాలు మాత్రం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో మూల కారణమైన దోమల నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డ్రైనేజీ నిర్మాణంపై దృష్టిసారించింది.

పెదపెంకిలో డ్రైనేజీ పూర్తయిన ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుళాయి

మాత్రల పంపిణీకి ఏర్పాట్లు..

● ఈ నెల 10న మాత్రల పంపిణీకి ఏర్పాటు చేసింది. ● బలిజిపేట మండలంలో 119 బృందాలు, గుర్ల మండలంలో 126 బృందాలు పనిచేస్తాయి.
● వైద్యాధికారి నేతృత్వంలో ర్యాపిడ్ బృందాలు ఏర్పాటుచేశారు.

స్పందించిన పవన్..

బాధితుల్లో 30 నుంచి 80 ఏళ్ల వయసు గలవారు ఎక్కువ మంది ఉన్నారు.. వ్యాధి తీవ్రత వల్ల చాలా మంది నడవలేక, పనులు చేయలేకపోతున్నారు.. జీవనోపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో చిక్కుకుంటున్నామని.. పెదపెంకికి చెందిన కొండల గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన గ్రామంలో ఎక్కడా మురికి నీరు నిల్వ ఉండకుండా, దోమలకు ఆవాసం లేకుండా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ.3.73 కోట్లు మంజూరు చేశారు.

ఇక్కడే ఎందుకు?

● పెదపెంకి, గూడెం గ్రామాల్లో బాధితులు ఎక్కువ మంది ఉండటానికి ప్రజల నివాస పరిసరాల్లో మురుగునీటి నిల్వ ఉండటమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాడుకనీరు లోతట్టు ప్రాంతానికి చేరిన తర్వాత ఎటూ వెళ్లక రోజుల తరబడి ఉండిపోతోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి.
● బలిజిపేట మండలంలో 302 మంది బాధితులుండగా.. ఒక్క పెదపెంకిలో 192 కేసులున్నాయి.
● గుర్ల మండలంలో 82 మంది నమోదు కాగా. . గూడెంలో 63 మంది బాధితులున్నారు.

పనులపై ఆరా..

ప్రభావిత ప్రాంతాల్లో డ్రైన్లు

డ్రైనేజీ పనులపై ఇటీవల విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల డ్వామా, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాల అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆరా తీశారు. సాంకేతిక సమస్యలు ఉన్నాయనడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పెదపెంకిలో పూర్తి చేయాలన్నారు. దీంతో కదలిక వచ్చింది. నాలుగు వారాల్లో పూర్తి చేస్తాం. మన్యంలో నియమించిన 299 మంది నిర్వాహకులకు విద్యాలయాల్లో పిల్లలకు మాత్రలు వేయించే బాధ్యత అప్పగించాం. – రామచంద్రరావు, డ్వామా పీడీ, భాస్కరరావు, డీఎంహెచ్‌వో, వై.మణి, డీఎంవో పార్వతీపురం

విద్యార్థుల విన్యాసం అదరహో..

సాలూరులోని జ్యోతి బాపులే గురుకుల బాలికల పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు అలరించాయి. ప్రిన్సిపల్ మహాలక్ష్మి, టీచర్లు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, సాలూరు

బిడ్డా.. ఎందుకు వదిలి వెళ్లిపోయావ్!

"చిన్న కందని కొండంత చేశాం.. మేము పెంచలేమన్నట్టు పరాయి పంచన వేశాం.. పెద్దయ్యాక ఆదుకుంటావని కలలు కన్నాం.. నువ్వే వెళ్లిపోయావు.. మేం బతికి ఉన్నా ఏం లాభం.. నా బిడ్డా.. ఎందుకు వదిలి వెళ్లిపోయావు"

రోదిస్తున్న తల్లి

అంటూ ఆ కన్నతల్లి రోదన కన్నీరు పెట్టించింది. అనారోగ్యంతో విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో చోటుచేసుకుంది. కొండకోనల్లో ఉన్న తమలా కుమార్తె కష్టపడకూడదని.. చదువు నేర్పించాలని వసతి గృహంలో చేర్పించగా మాయదారి రోగం పాపను మింగేసి వారి కలల్ని చిదిమేసింది. – న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం

రూపావతి (పాత చిత్రం)

అనారోగ్యంతో విద్యార్థిని మృతి

గుమ్మలక్ష్మీపురం మండలం గెద్రజోలకు చెందిన నిమ్మక అప్పలస్వామి, నిమల మొదటి కుమార్తె రూపావతి(13) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతిచెందింది. రేగిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లింది. పండగ తర్వాత జ్వరం రావడంతో తల్లిదండ్రులు వైద్యం అందించడంతో తగ్గుముఖం పట్టింది. గత నెల 30న పాఠశాలకు వచ్చింది. ఈనెల 3న జ్వరం రావడంతో రేగిడి పీహెచ్‌సీలో చూపించారు. పరీక్షించిన వైద్యులు ఎలాంటి వ్యాధి లేదని నిర్ధారించారు. 6న మరోసారి జ్వరంతో పాటు నీరసంగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సంరక్షకురాలు జయలక్ష్మి తెలిపారు. మరోసారి పరీక్షలు చేయగా.. తెల్లరక్త కణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో కురుపాం ఆసుపత్రికి పంపించినట్లు వైద్యుడు రాజమనోహర్ తెలిపారు. కురుపాం సీహెచ్‌సీలో మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. ఫిట్స్ రావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే పార్వతీపురం ఆసుపత్రికి పంపించినట్లు వైద్యుడు సందీప్ తెలిపారు. ఆపై వైద్యులు పరీక్షించి విశాఖ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్ చేరడం, గుండె సంబంధిత సమస్య ముందు నుంచే ఉండడంతో మృతి చెందినట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు, డీడీ విజయశాంతి 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

మానుకోండి నిర్లక్ష్యం తప్పించండి ప్రమాదం!

పాచిపెంట మండలం కర్రివలస వేగావతి నది ఆనకట్ట వద్ద చిత్రమిది. గతేడాది వచ్చిన మొంథా తుపానుకు పెద్ద గెడ్డ రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరగడంతో కిందికి విడిచి పెట్టారు. ఆ ప్రవాహానికి ఒడ్డున ఉన్న ఓ వృక్షం మొదలు కొట్టుకొచ్చి ఇక్కడ నిలిచిపోయింది. మూడు నెలలు దాటినా దాన్ని తొలగించలేదు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. రబీ సీజన్‌కు వేగవతి నది నీరు విడిచిపెడితే ఉద్ధృతికి మాను జారి చప్టా దెబ్బతినే ప్రమాదముంది. దీనిపై ఏఈ మోహనరావు వద్ద ప్రస్తావించగా తొలగిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, పాచిపెంట

రైతు ఆదాయం పెరిగితేనే దేశాభివృద్ధి

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: రైతు ఆదాయం పెరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. శనివారం రస్తాకుంటుబాయిలోని కేవీకేలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో కలిసి ఉద్యానాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆధునిక పరికరాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవిష్కరణలను రైతులు అందిపుచ్చుకోవాలన్నారు. కొత్త వంగడాల సాగుతో లాభాలు పొందొచ్చన్నారు. అనంతరం కలెక్టర్ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను, ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.ఆర్.శారదా జయలక్ష్మీ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలివ్వాలన్నారు. అనంతరం శాస్త్రవేత్తలు రూపొందించిన పుస్తకాలు ఆవిష్కరించారు. ఉత్తమ రైతులను సన్మానించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి మన్మథరావు, ఏడీఆర్ అప్పలస్వామి పాల్గొన్నారు.

వ్యవసాయ ప్రదర్శన తిలకిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్, శాస్త్రవేత్తలు

ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

సాలూరు, న్యూస్‌టుడే: పారిశ్రామిక శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 9న ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ శ్రీనివాసాచారి, శిక్షణాధికారి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. రాంకీ కార్బన్ లిమిటెడ్ కంపెనీ, వెల్‌కమ్ గ్రాండ్‌బే, డోజ్‌కో ఇండియా, యునైటెడ్ హార్డ్‌వేర్, రీ మాగ్నిసెట్టా, పాలీ ఫ్లెక్స్ కంపెనీలు (విశాఖ), పాటిల్ రైల్ ఇన్ఫ్రో(బొబ్బిలి), జెప్టో వేర్‌హౌస్ (మేడ్చల్), ఫ్లిప్‌కార్ట్ వేర్‌హౌస్ (విజయవాడ), ద్వారక ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెనెస్టా విండోస్, డోర్స్, ఎల్అండ్‌టీ కన్‌స్ట్రక్షన్ (చెన్నై), యజాకి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ (తమిళనాడు), క్వెస్ కార్పొరేషన్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. భోజనం, వసతి సౌకర్యంతో నెలకు రూ.10,500 నుంచి రూ.15వేలు ఇస్తాయన్నారు.

న్యూస్‌టుడే, సీతంపేట

గతేడాది గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు

మెట్రిక్ పూర్తయినా.. మరో మెట్టెక్కలేకున్నారు

ఇంటర్ ప్రవేశాలకు గిరిజన విద్యార్థుల అవస్థలు

సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏలకు చెందిన గిరిజన విద్యార్థులు ఏటా ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు అవస్థలు పడుతున్నారు. పదో తరగతి వరకు ఆశ్రమ, గురుకుల, ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. ఇంటర్‌కు కళాశాలలు లేవు. ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఎక్కువగా ఉండటం, ఆ సంఖ్యకు తగ్గట్లు సీట్లు లేకపోవడంతో మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు. దీంతో తక్కువ మార్కులు వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. వేరే ప్రాంతాల్లో ఉన్న కళాశాలలకు వెళ్లాలన్నా.. గిరిశిఖర, మారుమూల గ్రామాలకు చెందిన వారు కావడం, పోస్టుమెట్రిక్ వసతి గృహాల్లో ఉంటూ చదవడం, దూరాభారం, బాలికల రక్షణ నేపథ్యంలో తల్లిదండ్రులు పంపేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో చాలామంది చదువు మధ్యలోనే ఆగిపోతోంది. గురుకుల కళాశాలలు పెంచాలని, ఆశ్రమ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్ చేయాలని పలువురు కోరుతున్నారు.

ప్రతిపాదనలతోనే సరి..

జిల్లాలో రెండు ఐటీడీఏల పరిధిలోని గురుకుల కళాశాలల్లో 1030 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన ఉత్తీర్ణులవుతున్న వారిలో 25 శాతం మందికే సీట్లు వస్తున్నాయి. 75 శాతం మందికి ఇక్కట్లే. సీతంపేట ఉన్నత పాఠశాలలో ప్లస్‌టు అమలు చేస్తున్నా బోధకులు లేరు. మల్లిలోని ప్రతిభా కళాశాలలో 80 సీట్లు, జోగింపేట ఎస్‌వోఈలో 90 సీట్లు చొప్పున ఉన్నాయి. ఇవి ఆరు జిల్లాల పరిధిలోని విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని మెళియాపుట్టిలో బాలురు, టెక్కలిలో బాలికల గురుకుల కళాశాలలు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రతిపాదనలున్నా కార్యరూపం దాల్చడం లేదు. పార్వతీపురం జిల్లాలో 8, శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 2 చొప్పున ఆశ్రమ ఉన్నత పాఠశాలను హైస్కూల్ ప్లస్(ఇంటర్‌కు) అప్‌గ్రేడ్‌కు ప్రతిపాదనలు చేసినా కాగితాలకే పరిమితమయ్యాయి.

రెండు ఐటీడీఏల్లో విద్యాలయాలు, విదార్థులు, సీట్ల పరిస్థితి..

ఐటీడీఏ	ఆశ్రమ	గురుకులాలు	ఏకలవ్య	విద్యార్థులు	సీట్లు
సీతంపేట	44	4	2	1,910	430
పార్వతీపురం	40	6	4	2,444	600

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

ఇంటర్ సీట్ల పెంపు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రతిపాదనల్లో ఉన్నవాటి గురించి మరోసారి తెలియజేస్తాం. గిరిజన విద్యాభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్యే, పాలకొండ

సాంకేతికాభివృద్ధి సాధించాలి

పార్వతీపురం గ్రామీణం: మహిళా సంఘాల సభ్యులు డిజిటల్ అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి పీడీ సుధారాణి అన్నారు. శనివారం మండల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. డీపీఎం జయశ్రీ, ఏపీఎం సన్నిబాబు, ఏపీఎం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

ధారంతా వృథా

నేలపాలైంది. కలుషిత నీరు వస్తున్న పైపులు శుభ్రం చేయకుండా ... - న్యూస్‌టుడే, పాలకొండ

చిత్రం చూసి ఇదేదో ఫౌంటెయిన్ అనుకుంటే పొరపాటే. పాలకొండ పట్టణంలో కార్గిల్‌కూడలి వద్ద శనివారం రక్షిత పైపుల ద్వారా తాగునీరు వృథా అవుతూ ఇలా దర్శనమిచ్చింది. నాలుగు గంటల పాటు ప్రధాన పైపు నుంచి నీరు

ఒత్తిడిని జయిస్తే విజయం సొంతం

విద్యార్థులతో కలెక్టర్

ప్రభాకరరెడ్డి

పార్వతీపురం, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువులో ఒత్తిడిని అధిగమిస్తే విజయం సొంతం అవుతుందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. ... పదో తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిలో సాధించిన ఫలితాలు ... 42 వేల మంది విద్యార్థులు వర్చువల్‌గా పాల్గొన్నారని డీఈవో తెలిపారు.

విజేతలకు అభినందన

పతకాలు సాధించినవారితో ఎస్పీ దామోదర్

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: నేపాల్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్‌లో ఒకటో పట్టణ ఎస్సై అల్లి త్రినాథరావు, ఏఆర్‌లో హెచ్‌సీగా పనిచేసే ఉద్యోగ విరమణ పొందిన ఏఆర్ ఎస్సై శంకరరావు సత్తా చాటారు. త్రినాథరావు 100, 200 మీటర్ల పరుగు, ట్రిపుల్ జంప్, పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో స్వర్ణం, శంకరరావు 100, 200 మీటర్ల పరుగు, 5 కి.మీ. నడక, పవర్‌లిఫ్టింగ్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించారు. శనివారం విజయనగరంలోని తన కార్యాలయంలో ఎస్పీ దామోదర్ వారిని అభినందించారు. ఏఎస్పీ పి.సౌమ్యలత, ఒకటో పట్టణ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్‌లైవ్)	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	137	244	254

SRI SAI SIVANI SCHOOL (SSSS)
(English Medium)
(Nursery to 7th Class)
Padalapeta Junction, Jammu, Besides Canara Bank, Vizianagaram Ph: 7601012045, 6301370618
WANTED
Interested and Qualified Teachers For Nursery to 7th class, P.R.O's For Admissions Purpose and Office Staff. Contact Immediately by Phone or Attend Personally For Interview From 9th to 11th February 2026. Between 10 AM to 5 PM.
Dhanalakshmi Guntreddi
ChairmancumCorrespondent

ప్రగతి ప్రణాళిక ఉండాలి

మాట్లాడుతున్న జిల్లా ప్రతినిధి మల్లికార్జునరావు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రోత్సాహకాలను ప్రజలకు అందించేలా పంచాయతీలు అభివృద్ధి సాధించాలని ... జిల్లా విధిక రిసోర్సు కేంద్రం (డీపీఆర్సీ) ప్రతినిధి మల్లికార్జునరావు ఆదేశించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయం భవనంలో కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, బలిజిపేట మండలాల పాలకవర్గాలు, సచివాలయ కార్యదర్శులు, ... సహాయకులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ... కాల వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ... సత్యం, ఉప ఎంపీడీవో శర్మ, ఏవో మూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అడ్మిషన్లు జరుగుచున్నవి
★ B.Sc (Nursing) - 4 Years, అర్హత: ఇంటర్ (Bi.PC) కలిగినవారు
★ GNM: నర్సింగ్ 3 సం॥లు, అర్హత: ఇంటర్ Any Group
కొద్ది సీట్లు మాత్రమే కలవు
లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్
K.L.పురం, Nr. RTO ఆఫీస్, విజయనగరం
Ph: 9440540314, 8374927774

'ముంజేరు' ఘటనపై చర్యలకు ఆదేశిస్తాం

అర్జీదారుల సమస్యలు వింటున్న ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం

విజయనగరం అర్బన్, ఉడాకాలనీ, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వినతులు స్వీకరించారు. భోగాపురం మండలం ముంజేరులో జరుగుతున్న గొడవలు, అక్కడి దళితులకు న్యాయం చేసేందుకు విచారణ చేపడతామని చెప్పారు. ... ● విజయనగరం పైడితల్లి దేవాలయంలో 300 ఏళ్లుగా సేవలందిస్తున్న సాకేటి వీధికి చెందిన దళిత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని ... ఎం.నూకరాజు, ఆర్డీవో డి.కీర్తి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ అన్నపూర్ణమ్మ, ఈడీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

MIMS COLLEGE OF NURSING
NELLIMARLA, VIZIANAGARAM
Andhra Pradesh
B.Sc., Nursing Admissions - 2025-26
బి.ఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ - 2025-26
ELIGIBILITY: అర్హత
ఇంటర్మీడియట్, Intermediate సైన్స్ (Physics, Chemistry, Biology) ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఇంగ్లీష్ తప్పనిసరి.
NEET / APNCET అవసరం లేదు.
Contact No:98496 51236, 8790935854
Email ID: mimsconvzm@gmail.com

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

భవనంలోకి వెళ్తున్న పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని కిల్తంపాలెం నవోదయ విద్యాలయంలో 2026 విద్యా సంవత్సరంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. 9వ తరగతిలో ప్రవేశానికి 797మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 453 మంది హాజరయ్యారని ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు. 56.84శాతం హాజరు నమోదైందన్నారు. 11వ తరగతికి సంబంధించి 877 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 336మందికి 38.31శాతం హాజరు నమోదైందన్నారు. ఎస్.కోట పట్టణంలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎస్.కోట, జామి, ఎల్.కోట, గంట్యాడ ఎంఈవోలు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లుగా వ్యవహరించారు.

హస్తకళలతో ఉపాధి

సూచనలిస్తున్న హస్తకళల డీడీ అపర్ణలక్ష్మి

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: హస్తకళల ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ శాఖ ఏడీ ఎన్.అపర్ణలక్ష్మి పేర్కొన్నారు. పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో శనివారం హస్తకళల పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయన్నారు. నైపుణ్యాలు పెంచుకుంటే ... ఉంటుందన్నారు. ప్రిన్సిపల్ డా.ఏ.శ్యాంబాబ్, వివిధ శాఖల చెందిన ప్రతినిధులు సుధీర్‌కుమార్, బెన్‌హర్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మహేశ్ (పాత చిత్రం)

సీతానగరం, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదంలో ఇంటి పెద్ద దిక్కు మృతిచెందిన ఘటన సీతానగరం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై హేమంత్ వివరాల ప్రకారం.. గుచ్చిమి గ్రామానికి చెందిన డి.మహేశ్(30) శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటికి వెళ్లారు. ఊరికి కొంత దూరంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఒక్కసారిగా ఆగింది. దీంతో వెనుక నుంచి ఢీకొని రహదారిపై పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబీకులు క్షతగాత్రుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆపై విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆశలు ఫలించిన వేళ విషాదం.. మహేశ్‌కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య, నాలుగు నెలల కుమార్తె ఉన్నారు. పెళ్లి జరిగి చాలా కాలమైనా పిల్లలు లేకపోవడంతో దంపతులు ఎంతో నిరాశ చెందారు. వారి ఆశలు ఫలించి ఆడబిడ్డ జన్మించింది. చిన్నారే లోకంగా గడుపుతున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది.

అభివృద్ధిని అడ్డుకోవడమే వారి పని: కొండపల్లి

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఎప్పుడూ ఆరోపణలు చేయడమే తప్ప, ... కలెక్టరేట్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ... విద్య, వైద్యం, సంక్షేమ విషయంలో పూర్తిస్థాయి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వారి పని అని మండిపడ్డారు.

చదువు ఇష్టం లేక విద్యార్థిని పరారీ

ఇన్‌స్టాగ్రామ్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టిన పోలీసులు

గరివిడి, న్యూస్‌టుడే: పదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమైన కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. ఆమెను సురక్షితంగా శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్సై లోకేశ్వరరావు వివరాల మేరకు.. గరివిడి మండలానికి చెందిన బాలిక చీపురుపల్లిలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉంటూ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అనారోగ్యంతో ఇటీవల ఇంటికి వచ్చి, ఈనెల 2న తిరిగి బయల్దేరింది. పాఠశాలకు, వసతి గృహానికి చేరలేదు. తల్లిదండ్రులు శుక్రవారం గరివిడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉన్నట్లు తెలుసుకున్నారు. తల్లిదండ్రులతో ఆ ఖాతాకు వరుస మెసేజ్‌లు చేయించారు. స్పందించిన బాలిక వేరే వ్యక్తికి చెందిన చరవాణిలో తన ఇన్‌స్టా ఖాతా ద్వారా బదులు మెసేజ్ ఇచ్చింది. ఆ చరవాణి లోకేషన్ ట్రాక్ చేసి ఒడిశాలోని రాయగడలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆరా తీయగా.. చదువుపై ఒత్తిడిని తట్టుకోలేకనే ఇంటి నుంచి వెళ్లిపోయానని ఆమె తెలిపింది.

EENADU Classifieds

BUSINESS SERVICES

మార్టగేజ్ లోన్స్, బిజినెస్, హౌసింగ్‌లోన్స్ మరియు రైస్‌మిల్ వారికి లోన్స్ చేయబడును. Cont: 7207307421.

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. investmnt: 5L-15L. ✆ 9908981464

అదనపు ఆదాయం కొరకు "ఉచిత వ్యాపార అవగాహన సదస్సు" మరియు లంచ్ కలదు. పార్ట్‌టైం / ఫుల్‌టైమ్ Cont:9704914112.

ఫెన్సింగ్ వేయబడును. మీ రియల్ ఎస్టేట్‌లో, మీ పొలంలో గానీ వేయబడును. అన్ని రకాల మొక్కలు 3 Years warrantyతో వేయబడును. C:8074323184.

శ్రీకాకుళం టౌన్ కు దగ్గర ఉన్న డిగ్రీ కళాశాల & దూర విద్యా కేంద్రం అమ్మకం/లీజుకు కలదు cont 9666637151

FOR SALE

TOP RUNNING Restaurant for sale Near Madhurawada, Vizag beside Highway Point. ✆ 99088 67145.

BUILDING CONSTRUCTION

VZM & VSPలలో 30 సం॥ ఎక్స్‌పీరియన్స్‌తో ఎన్నో ప్రాజెక్టులు చేసిన ఇంజినీర్స్ టీమ్‌తో, మీరుకోరిన క్వాలిటీతో, 100% వాస్తుతో మీ బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్‌చేసి ఇవ్వగలము ✆ 8897745999, 9440932509.

EDUCATION

COACHING CENTRES

ECET-2026 Coaching VZM. Civil, Mechanical, CSE Hybrid mode: Online & Offline. C: 9347519652, 9347549652 www.vrkgateacademy.com

ప్రకటన చిన్నదైన స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీగా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ చేసే 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

ఇళ్ళ స్థలాలు, అపార్ట్‌మెంట్‌లు గృహములకు, బ్యాంకు, ప్రైవేటు లోన్‌లు, గవర్నమెంటు, ప్రైవేటు ఉద్యోగులకు పేస్లిప్‌తో లోన్‌లు ఇప్పించబడును. 2వ మార్టగేజ్ లోన్‌లు ఇప్పించబడును. కంచరపాలెంలో 100 గజాలలో ఉన్న మూడంతస్తుల బిల్డింగ్ అమ్మకము, సొంత పెట్టుబడితో వ్యాపారం చేయదలచినవారు సంప్రదించండి ✆ 8328609197.

HEALTH & CARE

NEURO

నిర్మల న్యూరో & జనరల్ మెడికల్ సెంటర్
మెదడు, నరములు & వెన్నెముక వ్యాధి నిపుణులు
Dr.Nirmala Vangapandu
M.D (Gen.Med) DM (Neuro) JIPMER
Specialist in Brain & Nerve Problems & General Physician

R.T.C.కాంప్లెక్స్ ఎదురుగా, INOX మల్టీప్లెక్స్ వెనుక వైపు,VZM
FOR APPOINTMENT : 63054 71147

INDUSTRY

విజయనగరం జిల్లా R.అముదాలవలస రాజాం దగ్గర 1.30 ఎ॥లో వర్కింగ్‌లో ఉన్న మెషినరీతో జీడిపప్పు ఫ్యాక్టరీ అమ్మకం. 9441032514, 9100038693

MARRIAGE SERVICES

FUNCTION HALLS

శ్రీసాయి వాసవి తిరుమల కళ్యాణమండపం, మీ వివాహాది శుభకార్యములకు A/C ఫంక్షన్‌హాల్ సరికొత్త హంగులతో లభించును. వడమ రోడ్, పాలకొండ ప్రొ॥ H.V. సూర్యారావు ✆ 9440414683.

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

ఫెన్సింగ్ పోల్స్ మీ సొంత ఖాళీ స్థలంలో అతితక్కువ దరకు వేయబడును. Plots, రెసిడెన్సియల్, కమర్షియల్ సైట్స్‌కు C: 8688009927.

FLAT FOR SALE

Flat for sale. Sai Amrutha Residency 1090 Sft S/F, Near Ayyappaswamy Temple, Pulbaag, VZM ✆ 9704505282, 8985152155.

Flat for sale at Vasant Vihar, 2 B/R 640 Sft with Car Parking at Kothavalasa, Vizianagaram Dist. Contact: 9937184746.

FLAT FOR SALE
25లక్షలకె కొత్త 1BHK (2వాష్ రూమ్స్) సెల్లార్ బైక్ పార్కింగ్ 400Sft వైజాగ్ రైల్వే స్టేషన్‌కి దగ్గర SVC సినిమా హాల్ ఆనుకొని వీధి
888 55555 13

2,3 BHK, VZM జమ్మునారాయణపురంలో G+3 (డీలక్స్ ఫ్లాట్స్) 950, 1300 Sftలు వరుసగా 25, 29 Lks N,S/F కారపార్కింగ్, లిఫ్ట్, జనరేటర్, 100% వాస్తు రెడీ టు అక్యుపై C: 7032505552.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

HOUSE FOR SALE

2 అంతస్థుల ఇల్లు అమ్మబడును

120 అడుగుల పొడవు, 19 అడుగుల వెడల్పు కలిగిన 2 అంతస్థుల ఇల్లు బాడంగి మెయిన్ రోడ్డులో APGVB బ్యాంకు ప్రక్కన అమ్మకమునకు కలదు. గృహ వినియోగం మరియు వ్యాపార నిమిత్తం ఉపయోగపడును.
సంప్రదించండి: ఫోన్: 7095521618

267 Sq.Yds. 45L (N/W), 44L (S/W) House, 222 Sq.Yds. N/W 75L at V.T. Agraharam, VZM. Cont: 8897096792.

పార్వతీపురం బెలగాం దాసరివీధిలో అన్ని సదుపాయములతో ఉన్న పెంకిటిళ్లు అమ్మకంనకు కలదు. Contact: 8639244528.

LAND FOR SALE

LAND FOR SALE
2 ACRES LAND FOR SALE in Vizianagaram Near Lakidam Junction
Contact Owners Only
8341884889
8555949005

SITE FOR SALE
రాజాం నుండి రణస్థలం వెళ్ళే హైవే రోడ్డు మార్గములో (లక్ష్మీపురం-నందబలగ) 2.1/2 (రెండున్నర ఎకరాలు) స్థలం అమ్మకమునకు కలదు.
Contact: 9440561740 9603879140

Land for Sale 50 Cents Two Road Corner Mango Garden Site Suitable for Farm House Near Bobbili ✆ 9885204366.

వ్యవసాయ భూమి అమ్మకం సాలూరు మండలం, దత్తివలస గ్రామం మొత్తం విస్తీర్ణం: 8.96 ఎకరాలు ధర: ఎకరాకు ₹26 లక్షలు (నెగోషియబుల్) ఫోన్: సి.హెచ్.రవీంద్ర కుమార్ - 9885074949

105 Cents రాజపులోవ నుండి 1KM విజయనగరం రోడ్డుకి ఆనుకొని పెట్రోల్ బంకు దగ్గర కమర్షియల్ సైటు 25K PYD ఇంటరెస్టు పార్టీ ఓన్లీ. Cont: 9000175310.

PLOT FOR SALE

"Vizag-Vizianagaram" TagarapuValasa, near Avanti College, 603 N/E Corner Plot for Sale Sq.Yd, Rs.25000/-. Also Available for Lands Layout Purpose. We Buy Plots and Lands around Vizag-Vizianagaram. Cont: 9849356645.

320 Sq.yds Plot for sale in D L Nagar, Near Lakiddam junction Vizianagaram. Contact: 9866411373

223 Sq.yds Plot For Sale in Maruti Nagar Phase 2, K L Puram Vizianagaram. contact: 9866411373

PLOT FOR SALE @ POOLBAGH ROAD, VZM
300 Sqyds at SRIRAM VISWAMARA LAYOUT Municipality Limits VIZIANAGARAM.
Direct Parties, Loan Available
9642493519

ఇళ్ళ స్థలాలు అమ్మకం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఇళ్ళ స్థలాలు కేవలం గజం 3999/- మాత్రమే
7095002999

Plots for Sale KVR Sakthidhar Phase-4లో Plots 24, 42 అమ్మకానికి కలవు. సం॥ప్ర 7396291456.

భోగాపురం & ఎయిర్‌పోర్ట్ హైవేకి 1KM దగ్గరలో 60' తార్‌రోడ్‌కి అనుకొని 30 సెంట్లు S/F స్థలం అమ్మకం. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్. 9492746527.

విజయనగరం దగ్గర కోరుకొండ ఇంటర్‌నేషనల్ స్కూల్ మెయిన్‌రోడ్డు ప్రక్కన 58x95=612 గ॥ ఉడా సైట్ N/E కార్నర్ గ॥ 9000/- లకే. 9959637799.

146 చ.గ / ప్లాట్ /సూర్య లే అవుట్/ జమ్ము నారాయణపురం జంక్షన్ / VZM / కాంటాక్ట్ - 7036669975

VZM to YSRనగర్‌లో Govt.మెడికల్ కాలేజి దగ్గర శ్రీసత్యటౌన్‌షిప్ ప్లాట్ నెం.15, 200 Sq.y Sale కలదు✆ 8978667107,9441607770

విజయనగరం ప్రదీప్‌నగర్‌లో మరియు వసంత్‌విహార్ వుడా అప్రూవ్డ్ లే అవుట్‌లో స్థలాలు అమ్మకమునకు కలవు. సంప్ర: 9440139666, 9440305444.

167 Sq West, VMRDA Diamond City, Backside of Raghu Engg. College @ Fortune Hills VUDA Layout 5KM to Airport ✆ 8522814321

Direct NH-5 N/F Commercial Plots 400, 600 Sq.Yds & VUDA, RERA, 200 Sq.Y. E/F plots at Pusapatirega, Nr. Airport. ✆ 8897956418.

Site for Sale 183 Sq. Yd Highway N/F Layout at Bobbili Town limit & 72 Sq.Yd Lanka St., North old House ✆ 9885204366.

Highway facing 261Sq.Y Site (VMRDA Approved) Akshaya Nagar in Nelivada Vill., Bondapalli Md. VZM Dist.for sale ✆ 9676743732

కలిదిండి గ్రూప్
అందిస్తున్న అద్భుతమైన రిసార్ట్ ప్లాట్లు విజయనగరం మరియు అనకాపల్లి సమీపంలో
✦ కాపుకాస్తున్న మామిడి చెట్లతో కూడిన ప్లాట్లు
✦ 33 అడుగుల అంతర్గత రోడ్లు
✦ రిసార్ట్ సదుపాయాలతో
✦ 200, 500, 1000 చ॥గ॥లలో
✦ చ॥గ॥ 3999/- (అనకాపల్లిలో)
✦ 4999/- (విజయనగరంలో)
మరిన్ని వివరాలకు
కలిదిండి గ్రూప్
88860 88852
88860 88853

వైజాగ్ తగరపువలసలో హైవేకు సమీపంలో ప్రఖ్యాత సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన వెంచర్‌లో ప్లాట్స్ అమ్మకానికి కలవు. ఫోన్: 7382425989

గంట్యాడ నేషనల్ హైవే ఆనుకొని ఉన్న 30 సెంట్లు కమర్షియల్ స్థలం అమ్మకమునకు కలదు. వివరములకు: 9988986666

109 Sq.Yds. విజయనగరం రామనారాయణం టెంపుల్‌కి 6 కి॥మీ॥ దూరంలో సైట్ అమ్మకానికి కలదు. Contact 9494760691.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరలో 383 చ॥గ॥ 46X75 ఈస్ట్ ఫేస్ హైవేకి 500M దూరంలో VMRDA &VUDA అప్రూవల్ ఓనర్ ప్లాట్. 9398844051.

దుప్పాడ (విజయనగరం) అష్టలక్ష్మి టెంపుల్‌కి వెళ్లే దారిలో తిరుమల నగర్‌లోని నార్త్ ఈస్ట్ కార్నర్ 45x66 (330 గజాలు) అమ్మకానికి కలదు. Ph: 9182139528, 9010191500

19 లక్షలకే 240 గజాలు విల్లా Plot ఈస్ట్ రోడ్డుఫేసు KVR లేక్‌వ్యూ లేఅవుట్, విజయనగరం టౌన్ @ రామనారాయణం టెంపుల్ ✆ 9493707594.

బొండపల్లి మండలం జియ్యన్నవలస గ్రామములో కస్తూరినగర్ SVN's లే అవుట్‌లో 260 చ॥గ॥ స్థలము అమ్మబడును. ✆ 7396543858.

గొట్లాం గ్రామములో మెయిన్‌రోడ్‌ను ఆనుకొని ఉన్న సూర్యనగర్ లేఅవుట్‌నందు 170 చ॥అ N/F స్థలము అమ్మబడును. వివరాలకు ✆ 9440932509.

COMMERCIAL SPACE FOR SALE

Family Restaurant in running condition for sale / lease prime location Ringroad, VZM. fully equipped with kitchen, AC, fridges, furniture, interiors and more. No Br. C: 9676867368.

SHOP FOR SALE

VZM టౌన్ కాంబోజీది పట్నాయక్ హాస్పిటల్ దగ్గర బాలాజీ మార్కెట్ వెనుక 3 రోడ్ల జం॥ (పొ॥ 37X29 వె) 2 షాపులు అమ్మకానికి కలవు ✆ 9492444480

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

TO LET

To-let for Residence / Office. Chelluru, on VZM to VSP Highway, Near APSP Battalion. GF 1400 Sft, 1st Floor 1400 Sft, 200 Sq. Yds. Front Open area with Compound Wall. M. Divya. ✆ 7981266272.

To-let First Floor modern 2 Bed Portion with Car parking Dwarakanagar 5th lane Babametta, VZM C.T.Rao ✆ 9963154483.

1600 Sft. Nr. SFS School, Seethammadhara. Suitable for any Commercial/ Guest House/ IT Office for Rent. Ct.: 9866890860.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

3BHK North facing 1st Flr House for rent at Kanapaka, Ayyappa Colony Nr Collector Office, VZM. Ph: 9479026765.

East 315 sq.yards vuda near chellur vijayanagaram raipur highway. bhogapuram 226, 366, 393, 443, sq.yds for sale : ✆ 9490177389

COMMERCIAL

VZM, పద్మావతినగర్ 2వ రోడ్డులో 3 BHK ఇల్లు ఆఫీసుకు / ప్లే స్కూలుకు / సర్వీసింగ్ సెంటర్ మొ॥ అద్దెకు ఇవ్వబడును ✆ : 9441070368.

కమర్షియల్ స్పేస్ ఎత్తుబ్రిడ్జి డౌన్, మెయిన్‌రోడ్డు, R&B జం॥ VZM, 2200 Sft. 1st ఫ్లోర్ అద్దెకు కలదు. Cell: 8497961518.

Hostels / PG Accommodation /Reading Rooms. Full Building with 3 Floors & 12 spacious rooms available Nr. Dasannapeta and Kota Jn., VZM✆ 9985472200

JOBS

Youngsters Required for Office Boy / CC Helper in an Engineering firm Of: 10 + Pass C: 8897955558, 9246613599.

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయుటకు M/F రిటైర్డ్ పర్సన్స్ మహిళలు కావలెను. వేతనముతో కూడిన ఇన్సెంటివ్ కలదు. జీతం: 30 వేలు ✆ 8367457707.

అర్జెంట్‌గా కావలెను ప్రైవేట్ బ్యాంక్స్ & పవర్ ప్లాంట్స్ MNC Ltd.,లో పనిచేయుటకు P.O's, క్యాషియర్స్, క్లర్క్స్, మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, ట్రైనీ ఇంజినీర్స్ (G.T.E) అటెండర్స్ (కంప్యూటర్ & D.E.O's) టెలీకాలర్స్ Q: 10th, ఇంటర్ ఏదీ డిగ్రీ, డిప్లొమో & బి.టెక్., MBA, MCA, ITI, M/F జీ: 16 to 45K, Age: 18 to 36 ✆ 7799992384

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

Software Job Training in Vizianagaram Q: any Degree / BE / B.Tech / MCA / MSC / MBA any Year passout Cont: 7075909913.

Required Computer Operator for GST Billing and Tally. Sri Uma Maheswara Engg., Vizianagaram. ✆ 9440252620, 7660937458.

కావలెను. శంషాబాద్‌లో పని చేయుటకు యువతీయువకులు M/F 25 సం.లోపు వసతి కల్పించబడును. Ph: 7036969882

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ VZM, PPM జిల్లాలో పనిచేయుటకు పర్మినెంట్ జాబ్స్ BDE, ABMలు కావలెను. Q:డిగ్రీ, Age:28y above. జీ:20k+TA DA + ఇన్సెంటివ్. Con: 7794903939, 9676669176.

VZM టౌన్‌లో డాక్యుమెంటేషన్ ఆఫీస్‌లో పనిచేయుటకు స్టాఫ్ కావలెను. వయోపరిమితి లేదు. మీ సేవలో పనిచేసే వారికి ప్రాధాన్యత. ✆ 7075696666.

VZM ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు యువతీ/ యువకులు పార్ట్‌టైమ్/ ఫుల్‌టైమ్ కావలెను. జీతం/ కమీషన్ టెలికాలర్స్, ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్, టీం లీడర్స్, రిటైర్డ్ ఉద్యోగస్తులు, హౌస్‌వైవ్స్, ఆర్మీ, నేవీ, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఫార్మా ఎంప్లాయిస్, మెడికల్ రిప్॥, పోస్టల్ ఎంప్లాయిస్ C: 8688009927.

కన్‌స్ట్రక్షన్ కంపెనీ శ్రీకాకుళంకి స్త్రీ Br. మేనేజర్, టెలీకాలర్స్, పు సూపర్వైజర్స్ కావలెను. ✆ 8309998454.

కుక్స్, బేబీకేర్, ఆయాలు, వార్డ్‌బోయ్స్, నర్సులు, హెల్పర్స్ కావలెను. డ్యూటీ: 10 /12 /24 గం॥లు. జీ॥ 18-25 వేలు + వసతి +భోజనం @ వైజాగ్ ✆ 9666600858.

BR INFRACON నందు పనిచేయుటకు సైట్ ఇంజినీర్లు కావలెను. Q: డిప్లొమా, B.Tech/ M.Tech అర్హతకలిగి పైపులైన్లు, ఇరిగేషన్ వర్క్ నందు 3to4 సం॥లు అనుభవం కలిగి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలనందు పనిచేయుటకు కావలెను. బయోడేటాను info@brinfracon.comకి పంపగలరు. ✆ 79955 57831

VZM ప్రముఖ హనెస్ట్ హోమ్స్ కంపెనీలో పనిచేయుటకు కస్టమర్‌కేర్ Tele(5)F ప్రాజెక్ట్ ప్రమోటర్స్ (10) M/F, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్ (5) M/F, ప్రాజెక్ట్‌మేనేజర్ (3)M, బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ MBA (2), వంటమనిషి, హెల్పర్, అకౌంటెంట్ (M), డ్రైవర్ (M) ఉత్సాహవంతులైన యువతీ యువకులు కావలెను. ట్రైనింగ్ & సపోర్ట్ ఇవ్వబడును ✆ 8688796746.

నో టెన్షన్, నో వర్రీ రిటైర్డ్ ఎంప్లాయిస్‌కి సులువైన మార్గం ఈజీ ఎర్నింగ్ మనీ ✆ 94915 22769.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. స్త్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో Dy. డైరెక్టర్స్-4 Sr. వైస్ ప్రెసిడెంట్స్-6 పనిచేయుటకు వయస్సు: 35- కల్గిన M/F కావలెను. జీ॥ 15-20K+ ఇన్సెంటివ్. చిట్‌ఫండ్స్, ఇన్సూరెన్స్, R/Eలలో చేసినవారికి ప్రాధాన్యత. 9885494169

RKS ఫౌండేషన్‌లో పనిచేయుటకు GNM B.Sc నర్సు అనుభవంగల స్టాఫ్, 20 వేలు జీతం & వార్డ్‌బాయ్స్, ఆయాలు, జీతం 15 వేలు, ఫుడ్, అకామిడేషన్ ఫ్రీ. సికింద్రాబాద్- 9676532323.

విజయనగరం రైల్వేస్టేషన్‌లో ఉన్న టీవీలను ఆపరేట్ చేసేందుకు 35 - 45 సంవత్సరాల వయస్సు గల మహిళ కావలెను. సెల్: 9948416655 (కాంట్రాక్టర్)

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

ఉస్మాన్ బైండింగ్‌లో & జిరాక్స్ షాప్‌లో పనిచేయుటకు బైండర్స్ జిరాక్స్ తెలిసిన స్టాఫ్ కావలెను జీతం: 20,000, 11,000 వైజాగ్. ✆ 8096205520, 8074561863

Axis Bank, IDFC, CITY యూనియన్ బ్యాంకులో Asst. మేనేజర్స్, క్యాషియర్స్ కావలెను (ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్) కలదు ✆ 8121847899.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిల్, E, 2 బాషలు మాట్లాడేవారు కా॥. అకామిడేషన్ 8105011213, 7760062220

PLR INFRAPROJECTS PRIVATE LIMITED
Vacancies: Accountant
Salary: Based on experience
Mail id: plrinfraprojects@gmail.com
WhatsApp: 9490678264
Location: Near Chelluru Junction, VIZIANAGARAM

DRIVERS

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకొరకు విజయనగరంలో పనిచేయటానికి అనుభవజ్ఞులైన డ్రైవర్ కావలెను సంప్రదించండి ✆ 9347695354.

ENGINEERING

We Are Hiring - Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

(c) eenadu

పూడిక.. వ్యర్థాలు రోడ్డుపైనే!

పట్టణంలోని కంచర వీధి రహదారిపై రాళ్లు, మట్టి కలిసిన వ్యర్థాలతోపాటు కాలువలో తీసిన పూడిక వేశారు. దీంతో పాదచారులు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లి వచ్చే వారు జాగ్రత్తగా లేకపోతే జారిపోతున్నారు. ఈ రహదారి మీదుగానే 1, 28, 29, 30వ వార్డుల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వ్యర్థాలు తొలగిస్తామని పారిశుద్ధ్య అధికారి కె.పకీరు రాజు తెలిపారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం పురపాలక

అసలే ఇరుకు.. ఆపై ఆక్రమణ

పాలకొండ పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే వడమ నాలుగు రోడ్ల కూడలి వద్ద రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. అసలే ఇరుకు మార్గం.. అందులోనూ ఆక్రమణల కారణంగా కుచించుకుపోతోంది. పదుల సంఖ్యలో చిరు వ్యాపారులు తోపుడుబళ్లు పెడుతుండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య వస్తోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని కమిషనర్ రత్నరాజ్ పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, పాలకొండ

పనులు ఆగి.. మూడేళ్లు

మరిపివలస ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులు మూడేళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. నాడు-నేడు రెండో విడతలో నిధులు మంజూరు కావడంతో పాత భవనంపైనే పనులు ప్రారంభించారు. పైకప్పు పూర్తి చేశాక బిల్లుల సమస్యతో గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశాడు. ప్రస్తుతం ఉన్న గదులు చాలక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తి పనులపై ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఎంఈవో సూరిదేముడు చెప్పారు. - న్యూస్‌టుడే, సీతానగరం

ఇలాగేనా పారిశుద్ధ్య నిర్వహణ?

పార్వతీపురం మండలం పులిగుమ్మి గ్రామంలో రక్షిత ట్యాంకు పక్క వీధిలో కాలువలు పూర్తిగా పూడుకుపోయాయి. నెలలుగా మురుగు తొలగించకపోవడం, అందులో స్థానికులు చెత్తవేయడం.. దీనికితోడు మట్టి చేరడంతో కాలువలు రూపుకోల్పోతున్నాయి. గ్రామంలోని పాఠశాల వీధి, బీసీ కాలనీలోనూ ఇదే పరిస్థితి. ఎంపీడీవో సత్యం వద్ద ప్రస్తావించగా.. పరిశీలించి, కార్యదర్శిని అప్రమత్తం చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

పట్టించుకోరు.. నీటి వృథా ఆపరు!

పెదమరికి గ్రామం ఇందిరా కాలనీలో కుళాయిలకు ట్యాపులు లేవు. దీంతో నీరు విడుదల చేసిన సమయంలో వృథాగా పోతున్నాయి. స్థానికులు ఖాళీ సీసాలు, కర్రలు తాత్కాలికంగా అడ్డు పెడుతున్నారు. గ్రామంలోని నాలుగు వీధుల్లో 20కి పైగా కుళాయిలున్నాయి. వీటిలో ఆరింటికి మూతలు పాడై, తాగునీరు వృథాగా పోతోంది. మరికొన్ని చోట్ల లీకులు ఏర్పడ్డాయి. పరిస్థితిని పరిశీలించి, చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ బసవరాజు అన్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM)

పార్వతీపురం	8008566244
పాలకొండ	8008574299
సాలూరు	8008786820
కురుపాం	9849044696

? పాలకొండ ప్రధాన రహదారిలో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. - **రవి, ఉద్యోగి** ★ వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. - **రత్నరాజ్, కమిషనర్** – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

? మక్కువలోని నాలుగు రోడ్ల కూడలి నుంచి మార్కెట్‌కి వెళ్లే మార్గం కుచించుకుపోయింది, ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. 12 అడుగుల రోడ్డు 5 అడుగులకే పరిమితమైంది. - **స్థానికులు** ★ చర్యలు తీసుకుంటాం. - **ఎం.వెంకటరమణ, ఎస్సై** – న్యూస్‌టుడే, మక్కువ

? పాలకొండ పట్టణంలో డంపింగ్‌యార్డు లేక ఎక్కడికక్కడే చెత్తను వేసి నిప్పు పెడుతున్నారు. పొగ వ్యాపించి ఇబ్బంది పడుతున్నాం. - **స్థానికులు** ★ నిప్పు పెట్టకుండా కార్మికులకు అవగాహన కల్పిస్తాం. - **రత్నరాజ్, కమిషనర్** - న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

? వీరఘట్టం మండలం కంబర బీసీ కాలనీ నుంచి పల్లెగెడ్డకు వెళ్లే మార్గం అధ్వానంగా ఉంది. ఇబ్బంది పడుతున్నాం. - **విష్ణు, కంబర** ★ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతాం. - **ఎం.వెంకటరమణ, ఎంపీడీవో** - న్యూస్‌టుడే, వీరఘట్టం

? రస్తాకుంటుబాయి నుంచి పోడి, నాగర మీదుగా నీలకంఠాపురం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పొదలు పెరిగాయి. - **చంద్రశేఖర్, స్థానికుడు** ★ తుప్పలు తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. - **సుశీల, జేఈ, ఆర్.అండ్‌బీ** - న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

? బుద్ధిపేట గ్రామంలో కుళాయిలకు ట్యాపులు లేకపోవడంతో తాగునీరు వృథాగా పోతోంది. - **సుధాకర్** ★ ట్యాపులు అమర్చుతాం. - **పవన్‌కుమార్, ఏఈ** - న్యూస్‌టుడే, సీతానగరం

? వెంగళరాయపురం ఎంపీపీ పాఠశాలలో ఉన్న గొట్టపుబావి మరమ్మతులకు గురైంది. - **విద్యార్థుల తల్లిదండ్రులు** ★ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, చర్యలు చేపడతాం. - **సింహాచలం, ఎంఈవో** – న్యూస్‌టుడే, బలిజిపేట

? నర్సిపురం వైద్య ఉపకేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రహరీ కట్టి గేట్లు బిగించలేదు. - **రామమ్మ** ★ గుత్తేదారుతో మాట్లాడి, గేట్లు ఏర్పాటు చేయమని చెబుతాం. - **సత్యం, ఎంపీడీవో** –న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

ఆదాయం ఘనం.. సౌకర్యాలు అధ్వానం

మూగజీవాలకు పస్తులు

– న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

ఏడాదికి రూ.లక్షల్లో ఆదాయం.. వేలాది మూగ జీవాల వ్యాపారం.. వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాల జీవనం.. ఆదాయం కూడా ఘనమే.. కానీ కనీస సౌకర్యాలకు నోచుకోక ఇటు విక్రయదారులు, అటు మూగజీవాలు అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రం పట్టణ శివారులోని రాయగడ రోడ్డులో దశాబ్దాల చరిత్ర ఉన్న సంత మద్దిలో ఇది. ప్రతి గురువారం జరిగే సంతకు పశువులు, గొర్రెలు, కోళ్లు ఎక్కువగా వస్తుంటాయి. ప్రధానంగా పశువుల సంతగా గుర్తింపు ఉంది. అటువంటి చోట దాహం వేస్తే మూగజీవాలు గొంతు తడుపుకొనేందుకు, నీడ తీరేందుకు సరైన వసతులు లేకపోవడం అధికారుల ఆశ్రద్ధకు అద్దం పడుతోంది.

రేకులు ఎగిరి ప్రమాదకరంగా ఉన్న షెడ్డు

పాడైన షెడ్లు.. ఆవరణలో బురద

దశాబ్దాల నాటి రేకుల షెడ్డులు పాడయ్యాయి. ఏ రేకు ఎప్పుడు మీద పడుతుందో అని భయపడాల్సిన పరిస్థితి. ఇక వర్షం వచ్చే ఆవరణలో అడుగు పెట్టలేం. ఎక్కడికక్కడే నీరు నిల్వ ఉండిపోతుంది. శుభ్రత పనులు చేపట్టక పశురాలు దమ్ము మడిని తలపిస్తుంటాయి.

ఏటా రూ. లక్షల్లో..

పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం పక్కనే సంత నడుస్తుంది. ఏటా రూ.70 లక్షలకు పైబడి ఆదాయం సమకూరుతోంది. వచ్చే పశువుల్లో రైతులు కొనేవి, విక్రయించే కన్నా, కబేళాలకు తరలించే మరికొన్ని ఉంటున్నాయి. పశువుల్లో ధ్రువీకరణ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో తరలించుకుపోతున్నారు. అయినా పట్టించుకునే నాథుడు లేడు. కబేళాకి తరలించాల్సిన పశువులు ఒక్కోసారి రెండు, మూడురోజుల వరకు సంతలో ఉండాల్సి వస్తుంది. అటువంటి వాటికి దాణా అందించాలి. కుండీల్లో నీరు ఉంచాలి. కొనుగోలు, విక్రయదారుల కోసం మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. అవి ఏవీ మచ్చుకైనా కానరావడం లేదు. పశువులు నీరు తాగే కుండీలు అధ్వానంగా ఉన్నాయి.

ఇబ్బందులు లేకుండా చూస్తాం

సంతలో ఇబ్బందులు లేకుండా చూస్తాం. రేకుల షెడ్లకు మరమ్మతులు చేయిస్తాం. సంత వేలంకి రెండు, మూడుసార్లు పిలుపు ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు. సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనివాసరావు, కార్యదర్శి, మార్కెట్

ఏళ్లుగా లేని వేలం పాట

సంత నిర్వహణ, పశువుల దాణా కోసం ఏటా వేలం నిర్వహించాలి. కానీ ఏళ్లుగా వేలం జరగడం లేదు. పశువుల గడ్డి బయట లభ్యం కాక సంతను పాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో వేలం పాటతో సుమారు రూ.14 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు మార్కెట్ కమిటీయే నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. అది సక్రమంగా జరగడం లేదు.

గురి తప్పకుండా..

జిల్లా కేంద్రంలో సాయుధ పోలీసులకు శనివారం తుపాకీల వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శత్రువుల దాడులను ముందుగా గుర్తించడం, దాడి జరిగిన సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, జట్టు సమన్వయం, సమాచార విధానంపై శిక్షణ ఇచ్చారు. ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి, ఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

తుపాకీలు ఎక్కుపెట్టిన సాయుధ పోలీసులు

ప్రజాదర్బార్‌లో 24 అర్జీల స్వీకరణ

పార్టీలో చేరిన బాలగుడబ వారితో ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి పాలన నచ్చి వైకాపా నుంచి తెదేపాలోకి చేరిన వారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు. శనివారం పార్టీ కార్యాలయంలో మండలంలోని బాలగుడబ గ్రామం మాజీ సర్పంచి పాదాలనాయుడు నేతృత్వంలో సుమారు 30 కుటుంబాలు పార్టీలో చేరాయి. వీరికి కండువాలు వేసి ఆహ్వానించారు. ఎంపీటీసీ సభ్యురాలు, మండల పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ★ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో 24 అర్జీలను ఎమ్మెల్యే విజయచంద్ర స్వీకరించారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు జీవీనాయుడు, మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు చంటి, చంద్రమౌళి, పట్టణ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామాలు శుభ్రంగా ఉంటేనే ప్రజారోగ్యం

చెత్త సేకరణ ఆటోను నడుపుతున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాలు శుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు మండలాలకు మంజూరైన ఎనిమిది తడి, పొడి చెత్త సేకరణ ఆటోలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి శనివారం కురుపాం ఎంపీడీవో కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. చెత్తను తడి, పొడిగా వేరు చేసి ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. స్వచ్ఛత కార్యక్రమాలు ప్రజా ఉద్యమంగా మారాలని.. అధికారులు, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు కలిసి పనిచేస్తే జిల్లా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కడ్రక కళావతి, డీపీవో కొండలరావు, తహసీల్దార్ కె.జయ, ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి, తెదేపా మండల కన్వీనర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.మోహనరావు కోరారు. శనివారం విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈసారి గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. నాయకులు సీహెచ్ వెంకటరమణ, టి.గౌరీశంకరరావు, పి.రవికుమార్, పి.రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సారా జోలికి పోవద్దు

పార్వతీపురం పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: సారా జోలికి వెళ్తే జీవితం నాశనం అవుతుందని, దానికి దూరంగా ఉండాలని ఎక్సైజ్ సీఐ శిరీష కోరారు. శనివారం పెదబొండపల్లిలో 'నవోదయం 2.0'పై అవగాహన సదస్సు నిర్వహించారు. నాటుసారా వల్ల ఎదురయ్యే నష్టాలను వివరించారు. గ్రామ పెద్దలు, ఆ శాఖ అధికారులు రేవతమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

దీక్ష విజయవంతానికి పిలుపు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: పాత పింఛను విధానం అమలు చేయాలని కోరుతూ విశాఖలో ఈనెల 22న నిర్వహించనున్న సాగర సంగ్రామ దీక్షను విజయవంతం చేయాలని జిల్లా సీపీఎస్ సాధన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ గణపతి, పైడపునాయుడు కోరారు. శనివారం చర్చి కూడలి వద్ద దీక్ష గోడపత్రికను విడుదల చేశారు.

నేడు ఉచిత నేత్ర వైద్య శిబిరం

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: పెదమేరంగి కూడలిలో ఉన్న తిరుమల సాయి పాఠశాల ఆవరణలో ఆదివారం శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్యాంప్ జూనియర్ మేనేజరు సీహెచ్.వెంకటరమణ అన్నారు. ఈ మేరకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నేత్ర పరీక్షలు ఉంటాయన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గాంధీజీ పేరు కొనసాగించాలి

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరును కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మోహనరావు అన్నారు. శనివారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. పేరు మార్చే ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. పథకం పేరు మార్పుతో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత ఏర్పడి, వేతనదారులకు నష్టం వాటిల్లుతుందన్నారు. రంజిత్‌కుమార్, పి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సరకులు మరింత చేరువ

గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు నిత్యావసర సరకులను మరింత చేరువ చేసేందుకు కూటమి నిర్ణయం తీసుకుందని ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.మల్లేశ్వరరావు అన్నారు. పెదఖర్జ గ్రామంలో సరకుల ఉప డిపోను శనివారం ప్రారంభించారు. ఇక దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎస్టీ సెల్ కన్వీనర్ భూషణరావు, తెదేపా మండల కన్వీనర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

తోటపల్లి ఆధునికీకరణ పనులు చేయండి

విప్‌కు వినతి అందజేస్తున్న సభ్యులు

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: తోటపల్లి పాత కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు సహకరించాలని రాష్ట్ర రైతు సంఘం నాయకులు కోరారు. పనుల సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతిపత్రం అందజేశారు. 2018లో పనులు ప్రారంభించి నేటికీ పూర్తిచేయకపోవడంతో రైతులు సాగు, తాగునీటికి నానా అవస్థలు పడుతున్నారన్నారు. నారాయణస్వామి, రమణమ్మ, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. ★ **జియ్యమ్మవలస:** బెంగళూరులో మృతిచెందిన కన్నపుదొరవలసకు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను జగదీశ్వరి, నాయకులు పరామర్శించారు.

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

క్రీడాజ్యోతి వెలిగిస్తున్న డీఎస్పీ రాంబాబు

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని డీఎస్పీ ఎం.రాంబాబు పేర్కొన్నారు. పాలకొండ భాష్యం పాఠశాలలో శనివారం విద్యార్థులకు వార్షిక క్రీడా పోటీలు నిర్వహించారు. ఆటల వల్ల శారీరక దారుఢ్యంతోపాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. జోనల్ అధికారి వేణు, హెచ్‌ఎం ఢిల్లీరావు, నానీప్రభు, ఆనంద్, రత్నబాబు తదితరులు పాల్గొన్నారు

నాణ్యమైన సేవలు అందించాలి

సమీక్షలో పాల్గొన్న కమిషనరు

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: పురపాలిక సేవల్లో నాణ్యత పెరగాలని, దానికి అనుగుణంగా పాలన సాగించాలని ఆ శాఖ రాష్ట్ర కమిషనరు సంపత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పురపాలక అధికారులతో ప్రగతిపై దూరదృశ్య శ్రవణ సమీక్ష జరిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్నారనే భావన కల్పించాలని సూచించారు. ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలన్నారు. కమిషనరు డి.పావని, డీఈ శ్రీనివాసరాజు, అధికారులు పాల్గొన్నారు.

సార్.. చూడండి మా అవస్థలు

సీమలవానివలస గ్రామంలోని ఓ దుకాణం గదిలో పాఠశాల నిర్వాహణ

గరుగుబిల్లి, న్యూస్‌టుడే: విద్యార్థుల చదువులకు అవసరమైన వనరులు సమకూర్చడానికి పెద్దపీట వేస్తున్నామని ఒకపక్క చెబుతున్నా.. మరోపక్క ఆచరణ కనిపించడం లేదు. గరుగుబిల్లి మండలం శివ్వాం పంచాయతీ సీమలవానివలస గ్రామంలో ఎంపీపీ పాఠశాలే దీనికి ఉదాహరణ. ఈ బడి భవనం శిథిలావస్థకు చేరుకొని ఏళ్లు గడిచింది. 2025న ఎంఈవో, ఉపాధ్యాయులు దగ్గరలోని ఒక వ్యాపారి ఖాళీ చేసిన కొట్టుగదిని పిల్లలకు ఇచ్చారు. ఈ ఇరుకైన గదిలోనే అయిదు తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటున్నారు. వేసవిలో ఉక్కతో ఇబ్బందులు పడుతున్నామని హెచ్‌ఎం జి.గౌరునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పై విషయమై మండల విద్యాశాఖాధికారి పి.జోగారావును వివరణ కోరగా..పాత భవనం కూల్చివేతకు అనుమతి కోరుతూ పత్రాలు పంపించామన్నారు. నిధులు వస్తే కొత్తది నిర్మిస్తామని తెలిపారు.

విస్తీర్ణం తగ్గిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు

మక్కువ, న్యూస్‌టుడే: మక్కువ మండల కేంద్రంలో రూ.2.65కోట్లతో చేపడుతున్న రోడ్డు విస్తరణ ప్రభుత్వ స్థలం ఉన్నంత వరకు చేస్తే బాగుంటుందని జడ్పీటీసీ సభ్యుడు మావుడి శ్రీనివాసునాయుడు అభిప్రాయ పడ్డారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మర్రి పారమ్మ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. పలువురు వ్యాపారులు, ఇళ్ల యజమానులు కూడా విస్తరణ తగ్గించాలని మంత్రి సంధ్యారాణికి వినతి ఇచ్చారు. అందరి అభ్యర్థనను విన్న ఆమె.. 80 అడుగులకు కుదించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై జడ్పీటీసీ సభలో మాట్లాడుతూ కొన్నేళ్ల తర్వాత మళ్లీ విస్తరణ పనులు చేపడితే ఇబ్బందులు ఎదురవుతాయని, ఇప్పుడే పూర్తి స్థాయిలో చేయాలన్నారు. ఎంపీడీవో ఎన్.అర్జునరావు, కె.భరత్‌కుమార్ పాల్గొన్నారు.

ఊరి బడిని కాపాడుకుందాం

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, 'ఊరి బడిని కాపాడుకుందాం' అంటూ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కరరావు చెప్పారు. డీవీఎంఎం పాఠశాల వద్ద గోడపత్రికను విడుదల చేశారు. హెచ్‌ఎంలు, నాయకులు పాల్గొన్నారు. ★ **సీతానగరం:** సీతానగరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా కౌన్సిల్ సభ్యులు పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు.

పోలమాంబ హుండీ ఆదాయం రూ.25.47లక్షలు

మక్కువ, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి హుండీల ఆదాయం రూ.25,47,419లు వచ్చినట్లు ఈవో బి.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం వనంగుడి, చదురుగుడి ఆలయాల్లో హుండీలను దేవాదాయశాఖ, పోలీసు, రెవెన్యూ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. నగదుతోపాటు 27 గ్రాముల బంగారం, 243 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. దేవాదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, ఛైర్మన్ నైదాన తిరుపతిరావు, సర్పంచి సింహాచలమమ్మ ఉన్నారు.

బీటీ రహదారి వేయాలి

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: మండలంలోని టీకే జమ్ము పంచాయతీ పరిధిలో ట్రెక్కింగ్ పాత్ కాకుండా బీటీ రహదారి వేయాలని గిరిజనులు కోరారు. శనివారం గోర్లి గ్రామంలో అటవీశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ పాత్ వేసేందుకు స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు సమస్యలు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు మాట్లాడుతూ.. గిరిజనుల సాగు భూములకు పూర్తిస్థాయిలో పోడు పట్టాలు ఇవ్వాలన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.సీతారాం తదితరులు ఉన్నారు.

గోవిందా.. గోవిందా



బలిజిపేట, న్యూస్‌టుడే: బలిజిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి ఆలయ అర్చకులు జేబీ హరికృష్ణమాచార్యులు, సురేష్ రకరకాల పుష్పాలు, తులసీదళాలతో శనివారం అలంకరణ చేశారు. తొలుత మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు.

బాల్య వివాహాలు చేయడం నేరం

వీరఘట్టం, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీడీపీవో రంగలక్ష్మి అన్నారు. మండలపరిషత్తు కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, వీఆర్వోలు, అంగన్‌వాడీలకు శిక్షణ ఇచ్చారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. పోక్సో, నిర్బంధ విద్యాహక్కు చట్టాల గురించి వివరించారు. జిల్లా బాలల సంరక్షణ లీగల్ విభాగం అధికారి శ్రీధర్, ఎంపీడీవో బి.వెంకటరమణ పాల్గొన్నారు. ★ **పార్వతీపురం గ్రామీణం:** ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేయడం ఆరోగ్యపరంగా మంచిది కాదని, చట్టపరంగా నేరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అమ్మరాజులు తెలిపారు. పెదమరికి పంచాయతీ చందలింగి గ్రామంలో అవగాహన కల్పించారు.

వాలీబాల్ విజేతలకు ప్రశంసలు

బలిజిపేట: తుమరాడకు చెందిన నంద గణేష్, దాసరి శివశంకర్‌ను ఎస్సై సింహాచలం ప్రశంసించారు. వీరు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన జాతీయస్థాయి అండర్-17 వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారు. ఈ నేపథ్యంలో శనివారం బూట్లను అందించారు.

మరుగుదొడ్ల నిర్మాణం

పార్వతీపురం గ్రామీణం: నర్సిపురం పాఠశాల పరిధిలోని బీసీ వసతి గృహంలో నూతనంగా 12 మరుగుదొడ్లు నిర్మించారు. ఇక్కడ విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడేవారు. దీనిపై 'మరుగుకు అవస్థలు' శీర్షికన డిసెంబరు 1న 'ఈనాడు'లో వచ్చిన కథనానికి బీసీఏబీడబ్ల్యూవో అప్పన్న స్పందించారు.

హమ్మయ్య... మెరుగుపడింది

పాలకొండ: నవగాం కూడలి నుంచి బడ్డుమాసింగి గ్రామం వరకు రహదారి మెరుగుపడుతోంది. గతంలో రూ.3 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 'ఈనాడు'లో కథనం ప్రచురితమవడంతో స్పందించిన ఆర్‌అండ్‌బీ అధికారులు పనులు ప్రారంభించారు. రెండు రోజుల్లో పూర్తవుతాయని జేఈ టి.కిరణ్ తెలిపారు.

ఐటీఐకి స్థలం కేటాయింపు

స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రిన్సిపల్, అధికారులు

సాలూరు, న్యూస్‌టుడే: ఎంఎస్‌ఎంఈ పార్కు వద్ద ఐటీఐకి రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కె.శ్రీనివాసాచారి తెలిపారు. స్థల సమస్యపై 'ఈనాడు'లో డిసెంబరు 19న 'రూ.40 కోట్లున్నాయి.. 16 ఏళ్లుగా స్థలమే లేదు', ఈనెల 7న 'రూ.కోట్లున్నా గూడుకట్టరు.. అద్దిల్లే ముద్దంటారు' శీర్షికలతో కథనాలు ప్రచురితం అయ్యాయి. స్పందించిన కలెక్టర్ ప్రభాకరరెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి తక్షణమే స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. వారి సూచన మేరకు ఎంఎస్‌ఎంఈ పార్కు వద్ద రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ప్రిన్సిపల్‌తోపాటు సర్వే అధికారులు శనివారం స్థలాన్ని పరిశీలించారు.

ఈనాడు కథనానికి స్పందన

భవనంపై మొక్కల తొలగింపు

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: కురుపాం ఆదర్శ పాఠశాల భవనంపై కొన్ని నెలల నుంచి మొక్కలు పెరుగుతూ గోడలు దెబ్బతీస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ సమస్యపై 'చెట్టంత నిర్లక్ష్యం' శీర్షికతో 'ఈనాడు'లో చిత్రవార్త ప్రచురితమైంది. ప్రిన్సిపల్ వి.రామలక్ష్మి స్పందించి భవనంపై పెరుగుతున్న మొక్కలను తొలగించి, పరిసరాలు శుభ్రం చేయించారు.

సమస్య పరిష్కారం

పాలకొండ, న్యూస్‌టుడే: పాలకొండ పట్టణంలోని సంపత్‌సాయినగర్ రహదారి మెరుగుపడింది. దీన్ని ఎత్తు చేసేందుకు గుత్తేదారు నిర్మాణ వ్యర్థాలను వేయడంతో రాకపోకలు ప్రజలు ఇబ్బందులు పడుతున్న వైనాన్ని 'ఈనాడు'లో 'ఎలా నడిచేది సారూ?' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన తెదేపా అరకు పార్లమెంటు అధికార ప్రతినిధి గంటా సంతోష్ రహదారిపై రాకపోకలకు వీలుగా ఇసుక వేయించారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా यूनियन बैंक Union Bank of India

రీజనల్ ఆఫీసు, శ్రీకాకుళం

సింహద్వారం వద్ద, క్రొత్త బ్రిడ్జి రోడ్, వెంకటాపురం జం॥, శ్రీకాకుళం-532410, ఫోన్: 08942-270911

Email: servicesskl@unionbankofindia.bank, web: www.unionbankofindia.co.in

ఈ క్రింది శాఖల కొరకు అద్దెకు/లీజుకు భవనములు కావలెను

క్ర.సం.	శాఖ పేరు	కావలసిన ప్రాంతం	కావలసిన ప్లింత్ ఏరియా
1.	మామిడిపల్లి	మామిడిపల్లి గ్రామం	1200 to 1320 Sft
2.	వీరఘట్టం	వీరఘట్టం గ్రామం	1400 to 1540 Sft

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి పార్వతీపురం మన్యం జిల్లాలో పైన పేర్కొనబడిన ఏరియాలలో మా బ్రాంచ్లను ఏర్పాటు చేయుటకు ఖాళీ స్థలం లేదా సిద్ధంగా యున్న అనగా బాగా నిర్మించి, సరిపడే పార్కింగ్ స్థలం యుండి, ముఖ్యంగా మెయిన్ రోడ్లో వ్యాపార/ నివాస ప్రాంతంలో కావలెను. యాజమాన్యం/ లీజు హక్కులున్న బొత్సాహిక భూమి యజమానులు లేదా యజమాన్ల తరఫున సంప్రదించే హక్కులున్న వారు టెక్నికల్ బిడ్/ప్రైస్ బిడ్ ఫార్మెట్లను ఆఫీసు పనివేళల్లో తేది 09-02-2026 (సోమవారం) నుంచి 02-03-2026 (సోమవారం సా॥ 4.00 గం॥ల) వరకు పొందవచ్చును లేదా వెబ్‌సైట్ www.unionbankofindia.bank.in & https://eprocure.gov.in . నుంచి డౌన్‌లోడ్ చేసుకోవలెను.

కేవలం జతపర్చిన ఫార్మెట్ ప్రకారం టెక్నికల్ మరియు ప్రైస్ బిడ్‌లను డౌన్‌లోడ్ చేసుకోమని కోరడమైనది. టెక్నికల్ బిడ్లు 02-03-2026 సోమవారం నాటి సా॥ 4.30 గం.లకు పైన వివరించిన చిరునామాలో అప్పటికి విచ్చేసిన విక్రయదార్లు వారి ప్రతినిధుల సమక్షంలో తెరువబడును. బ్రోకర్లు/మధ్యవర్తులు అనుమతించబడరు. ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రభుత్వం/ ఉప ప్రభుత్వరంగ సంస్థలుచే లీజుకిచ్చిన ఆస్తులకు ప్రాముఖ్యత ఇవ్వబడును.

ఏ ఒక్క కారణం చూపకుండా ఆఫర్లను అంగీకరించుటకు/నిరాకరించుటకు మరియు టెండర్ ప్రక్రియ రద్దు చేయుటకు బ్యాంకుకు సర్వ హక్కులు గలవు.

తేది: 08-02-2026, శ్రీకాకుళం — రీజనల్ హెడ్

(c) eenadu

ప్రసన్నమూర్తీ.. పాహిమాం

వాడపల్లి(ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లిలోని శ్రీవారి ఆలయం శనివారం గోవిందనామ స్మరణతో మార్మోగింది. మాడ వీధుల్లో భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతసేవ, తొలిహారతితో ప్రారంభమైన దర్శనాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మాడవీధుల్లో అక్కడక్కడా తోపులాట చోటుచేసుకుంది. ఆలయానికి వివిధ రుసుంల ద్వారా రూ.65 లక్షల ఆదాయం వచ్చింది.

ఐదేళ్లుగా నిర్మాణంలోనే సచివాలయం..!

చింతూరు మండలం మోతుగూడెంలో నూతన సచివాలయ భవనాన్ని నిర్మించడానికి 2020 డిసెంబర్ 11న రూ.42 లక్షలతో పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు చేపట్టి ఐదేళ్లు దాటినా ఇటుక కట్టడం మాత్రమే పూర్తయింది. గోడలకు ప్లాస్టింగ్, తలుపులు, కిటికీలు, విద్యుత్తు సౌకర్యం, వాష్ బేసిన్లు, గదుల్లో మార్బుల్స్ వేయడం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. దీంతో సచివాలయ, పంచాయతీ అధికారులు, సిబ్బంది శిథిలమైన భవనానికి మరమ్మతులు చేయించుకుని విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై ఐటీడీఏ ఏఈ తరుణ్‌ని వివరణ కోరగా ఇప్పటివరకు నిర్వహించిన పనులకు బిల్లులు పూర్తిగా చెల్లించాం. మిగిలిన పనులు పూర్తి చేయడానికి గుత్తేదారులు ముందుకు వస్తే అప్పగిస్తామన్నారు. – న్యూస్‌టుడే, మోతుగూడెం

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రణాళిక తయారుచేయండి

ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్

రంపచోడవరం, న్యూస్‌టుడే: జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యం అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశమందిరంలో శనివారం డీఎంహెచ్‌వో డాక్టర్ సరిత, గిరిజన సంక్షేమ డీడీ రుక్మాంగదయ్య, 19పీహెచ్‌సీలకు చెందిన వైద్యులు, ఏటీడబ్ల్యూవోలతో పీవో సమీక్ష జరిపారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యంపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. సికిల్‌సెల్ ఎనీమియా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక వైద్యం అందజేయాలన్నారు. ఏటీడబ్ల్యూవోలు శంబుడు, కృష్ణమోహన్, వైద్యులు కెవిన్, శ్వేత, నితిన్‌కుమార్, దినేష్‌కుమార్, వినోద్‌కుమార్, బాలాజీ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్

అతివేగం.. ప్రమాదాలకు నెలవు

చింతూరు, న్యూస్‌టుడే: వాహనదారులు అతివేగం.. అజాగ్రత్తగా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలకు ఆస్కారంగా మారుతున్నాయి. పలు రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలతో మృత్యుఒడికి జారుతున్నారు. ఇటీవల కాలంలో చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే జాతీయ రహదారి-30, చింతూరు నుంచి ఒడిశా వెళ్లే జాతీయరహదారి- 326, సీలేరు వెళ్లే రాష్ట్ర రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

మెలకువలు పాటించకపోవడంతో..

ప్రధానంగా చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే జాతీయ రహదారి-30పై పరిమితికి మించి వేగంతో వాహనదారులు వాహనాలు నడుపుతూ ఆకస్మికంగా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టేస్తున్నారు. వాహనాన్ని నియంత్రించడంలో మెలకువలు పాటించకపోవడంతో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పాటు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఎటపాక మండలంలోని చోడవరం, వెంకటరెడ్డిపేట గ్రామాల మధ్య రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా అతి వేగంతో ఢీకొనడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లిపాక, కూనవరం వెళ్లే రహదారిలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు.

మారేడుమిల్లి ఘాట్ రహదారిలో బోల్తాపడిన లారీ

మలుపుల్లో రహదారి కనిపించక..

చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రహదారిలో 40 కిలోమీటర్లలో మూలమలుపులు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా రాత్రి సమయాల్లో మలుపుల్లో రహదారి సరిగా కనపడకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. గత ఏడాది ఘాట్ రహదారిలో బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. శీతాకాలంలో ఘాట్ రహదారిలో మంచు కమ్మేసి ఉండటంతో కూడా ప్రమాదాలు నెలకొంటున్నాయి.

చింతూరు సబ్ డివిజన్‌లో రహదారి ప్రమాదాలు

సం	ప్రమాదాలు	మృతులు	క్షతగాత్రులు
2024	50	39	42
2025	39	24	19

చర్యలు చేపడతాం..

పలు రహదారుల్లో జరిగే ప్రమాదాల నివారణకు వాహనచోదకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలుమార్లు వాహనచోదకులతో సదస్సులు నిర్వహించాం. భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చర్యలు చేపడతాం. మూల మలుపుల్లో హెచ్చరికబోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటుచేస్తాం. – చెల్లారావు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, చింతూరు

మార్చి 31లోగా నూతన టెర్మినల్ పూర్తి

● కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

కోరుకొండ, న్యూస్‌టుడే: విమానాశ్రయంలో జరుగుతున్న నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులను మార్చి 31లోగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంచాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆదేశించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో శనివారం ఆయన విమానాశ్రయ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా పనులు చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. నూతన టెర్మినల్ భవనం అందుబాటులోకి వస్తే పర్యాటకం, ఆర్థికాభివృద్ధి, ప్రాంతీయ సర్వీసులకు సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాసు, రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి, ఏపీడీ ఎన్‌కే శ్రీకాంత్, టెర్మినల్ ఈడీ కె.రామాచారి, ఇంజినీర్ పి.ప్రీతా, డీజీఎంలు వి.శ్రీనివాస్, ఆర్ఎస్ఎం మూర్తి పాల్గొన్నారు.

'పుష్కర' ప్రయోగానికి ఏర్పాట్లు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: రానున్న 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ శివరాత్రికి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తూర్పుగోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం సరస్వతి, మార్కండేయ, పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. ఎస్పీ నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లపై చర్చించారు. ముందుగా నమూనా ఘాట్ నిర్మించాలని సూచించారు. నగరపాలక సంస్థ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో ఘాట్‌ను యుద్ధప్రాతిపాదికన సిద్ధం చేయాలన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు.

అపారిశుద్ధ్యానికి నిలయం.. ఆ పాఠశాల

● వైద్యులు హెచ్చరించినా కానరాని దిద్దుబాటు చర్యలు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: గిరిజన బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలో సరైన నిర్వహణ లేక, సిబ్బంది నిర్లక్ష్యంతో అపారిశుద్ధ్యానికి నిలయంగా మారింది. అంతేకాకుండా ఆహార పదార్థాల్లో నాణ్యత లోపించడంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదంతా మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ పరిధిలోని దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల దుస్థితి. ఈ పాఠశాలలోని సుమారు 89 మంది గిరిజన విద్యార్థులు శనివారం అల్పాహారం వికటించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ విద్యార్థులకు శనివారం అల్పాహారం ... ఆహార పదార్థాల్లో నాణ్యత లోపించడం, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు చేయకపోవడం, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.

● ఇటువంటి పరిస్థితులను గమనించిన మారేడుమిల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి దినేశ్‌వర్మ ఇటీవల రెండు సార్లు పాఠశాలను సందర్శించి పరిస్థితుల్లో మార్పు రావాలని, లేకుంటే విద్యార్థులు తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ సంబంధిత సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవు.

పాఠశాలలో కనీస సదుపాయాలు లేని గదులు

అస్తవ్యస్తంగా చిన్నారుల గదులు..

విద్యార్థులు నిద్రించే గదులు ఏ మాత్రం శుభ్రం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నాయి. విద్యుత్తు వైర్లు ఊడిపోయి, వేలాడుతూ, లైట్లు ఊడిపోయి ఉన్నాయి. విద్యార్థులకు [illegible] ర్ఫిన నీటిని ఇవ్వాల్సి ఉన్నా, దానిని అమలు చేయడం లేదు. ఇక పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానంగా ఉంది. పాఠశాల నుంచి మురుగునీరు, వ్యర్థాలు పోవడానికి నిర్మించిన డ్రెయినేజీ అపారిశుద్ధ్యంతో దుర్వాసన వస్తుంది. ఇక మరుగుదొడ్లు దుర్గంధభరితంగా ఉన్నాయి.

ఆ ఆహారంలో ఏముంది..?

89 మంది విద్యార్థుల అస్వస్థతతో ఉలికిపాటు

దేవరపల్లి ఆశ్రమపాఠశాల హెచ్‌ఎం, వార్డెన్‌లకు నోటీసులు

మారేడుమిల్లి, రంపచోడవరం, న్యూస్‌టుడే: మారేడుమిల్లి మండలంలోని దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలుర పాఠశాలలో ఉదయం తిన్న అల్పాహారం వికటించి సుమారు 89 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే స్పందించిన పాఠశాల సిబ్బంది, 108 అంబులెన్స్ ఈఎంటీ ప్రేమ్‌కుమార్, పైలెట్ నగేశ్ హుటాహుటిన 18 మందిని మారేడుమిల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మరో 71 మంది విద్యార్థులను రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సేవలందించారు. పాఠశాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి సరిత, జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి రుక్మంగదయ్య, మారేడుమిల్లి ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించి.. విద్యార్థులకు వడ్డించిన ఆహారం, తాగునీటి నమూనాలను సేకరించారు. విద్యార్థులలో మాట్లాడారు. వీరితో సర్పంచి లచ్చిరెడ్డి, షేక్సుభాన్, కూటమి నాయకులు శేషుకుమార్, దుర్గాప్రసాద్, అప్పాజీ, సన్యాసిరెడ్డి తదితరులు పరిస్థితిని సమీక్షించారు. ● దేవరపల్లి ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం నాగేశ్వరరావు, వార్డెన్ గణపతిలకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు పీవో స్మరణ్‌రాజ్ పేర్కొన్నారు. ఈమేరకు డీడీకి ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.

బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు : ఎమ్మెల్యే శిరీషాదేవి

మన్యంలోని ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని, ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి హెచ్చరించారు. దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలలో అల్పాహారం తిని, తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. శనివారం ఆమె దేవరపల్లిలోని పాఠశాల, మారేడుమిల్లి పీహెచ్‌సీ, రంపచోడవరంలోని ఏరియా ఆసుపత్రులకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి గల కారణాలను ఆరా తీశారు. ఉదయం ఇచ్చిన ఇడ్లీ నలిపితే చపాతీ పిండిలా మారిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనిపై సంబంధిత డిప్యూటీ వార్డెన్, వంట సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మారేడుమిల్లిలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీషా

మారేడుమిల్లి పీహెచ్‌సీలో అస్వస్థతకు గురైన విద్యార్థులు

కదులుదాం.. కసరత్తులు చేద్దాం

చలిపులి తగ్గిన నేపథ్యంలో దృష్టిపెట్టాల్సిన అవశ్యకత

ఆదివారం ప్రత్యేకం

ఈనాడు, కాకినాడ: ఏడాది పొడవునా వ్యాయామం చేసేవారు సైతం చలికాలంలో కాస్తా బద్ధకిస్తుంటారు. కొద్ది రోజులు ఆగి మొదలుపెడదాములే అనుకుంటారు. దీనివల్ల శరీరాకృతుల్లో తేడాలొస్తాయి. 'ప్రస్తుతం చలిపులి తగ్గిపోయింది. ఇప్పటినుంచే కసరత్తులకు సమయం కేటాయించాలి.' అని ఫిట్‌నెస్ నిపుణులంటున్నారు. వారంలో నాలుగైదు రోజులైనా చేస్తే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండొచ్చు.

ఓపెన్ జిమ్‌లు వినియోగించుకోండి..

రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థల పరిధిలో సుమారు 105 వరకు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేశారు. ఉద్యానాలు, కమ్యూనిటీ స్థలాల్లో ఇవి ఉన్నాయి. అమలాపురం, రామచంద్రపురం, తుని, పిఠాపురం, పెద్దాపురం పురపాలక సంఘాల పరిధిలోనూ ఒకటి నుంచి రెండు ఉన్నాయి. ఫీజులు చెల్లించవసరం లేదు. ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు.

మొదలుపెట్టండిలా..

నడక: ప్రతి రోజూ 30 నిమిషాలు వేగంగా నడవాలి. కాళ్లతో సమానంగా చేతులు కదలాలి. దీనివల్ల 150-200 కేలరీలు ఖర్చవుతాయి. ఫోను మాట్లాడకుండా.. సంగీతం వింటూ నడిస్తే మానసికంగానూ మంచి ప్రయోజనం.

యోగాసనాలు: పార్కులోని పచ్చని మైదానంలో యోగాసనాలు వేస్తే బాగుంటుంది. సూర్య నమస్కారాలు, ఇతర ఆసనాలు ఇద్దరు ముగ్గురు కలిపి సాధన చేయొచ్చు. వీలుకాకుంటే ఇంట్లోనైనా మంచిదే.

కార్డియో: గుండె ఆరోగ్యానికి మేలు.. పరుగు, జాగింగ్, సైక్లింగ్, ఈత, నృత్యం కనీసం 20 నిమిషాలు చేస్తే మంచి ఫలితం. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కేలరీలు వేగంగా కరుగుతాయి. శ్వాస తీసుకునే శక్తి పెరుగుతుంది.

కాకినాడ వివేకానంద పార్క్‌లోని ఓపెన్ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న నగరవాసులు

ట్రెడ్‌మిల్: నడక కోసం బయటకు వెళ్లలేనివారు ఇంట్లో, లేదా కమ్యూనిటీ జిమ్‌లో చేయొచ్చు. నడక, పరుగుబట్టి 200-300 కేలరీలు ఖర్చవుతాయి.

జంపింగ్ జాక్స్: నడుము చుట్టూ కొవ్వు తగ్గించడానికి రోజూ చేయాలి. ప్రారంభంలో 20 జంప్స్ మొదలుపెట్టి రోజూ పెంచుకుంటూ వెళ్లాలి. బస్కీలు రోజూ 30-50 తీయడం వల్ల హృదయ స్పందన రేటు బాగు.

ఉమ్మడి జిల్లాలో ఫిట్‌నెస్ కేంద్రాలు, స్టూడియోలు: 64

రోజూ ఫిట్‌నెస్ కేంద్రాలకు వెళ్లేవారు (సుమారు): 6200

వయసు బట్టి సాధన..

మనం రోజువారీ తినే ఆహారంలో తీసుకున్న కేలరీలు ఖర్చవుతుండాలి. శారీరక శ్రమను మించింది లేదు. ఇప్పుడంతా కంప్యూటర్ల ముందు కూర్చొన్న ఉద్యోగాలే. వీరు తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. లేకుంటే ఊబకాయులుగా మారిపోతారు. వారంలో నాలుగైదు రోజులు ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తే ఆరోగ్యంగా ఉంటారు. వయసును బట్టి కసరత్తులు ఎంపిక చేసుకోవచ్చు. అందరూ ఒకేలా చేయాలని లేదు.

- జి.త్రినాథ్, ఫిట్‌నెస్ ట్రైనర్, తుని

చేపల పెంపకంతో అదనపు ఆదాయం

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: చేపల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. మండలంలోని అప్పలరాజుపేట శివారు వట్టిగెడ్డ జలాశయంలో శనివారం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా చేపపిల్లల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. జలాశయాల ద్వారా పంటపొలాలకు సాగునీరుతో పాటు మత్స్య సంపద పెంపకంతో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. బొచ్చు, రాగండి, ఎర్రమైలా తదితర జాతులకు చెందిన చేప పిల్లలను వట్టిగెడ్డ జలాశయంలో 5,160, గింజర్తి జలాశయంలో 2,850ని విడుదల చేశారు. భూపతిపాలెం జలాశయంలో 25,763, దొరిసినపల్లిలోని దెయ్యాలగుమ్మిలో 2,580, అడ్డతీగల మండలం మద్దిగెడ్డ జలాశయంలో 23,944 చేపపిల్లలను విడుదల చేశారు. జలాశయంలో పూడికతీత తీయించాలని, చెట్ల మోడులు తొలగించాలని, వేటకు వెళ్లినప్పుడు లైఫ్ జాకెట్లు లేక ఇబ్బంది పడుతున్నారని వంటి పలు సమస్యలను జలాశయం గిరిజన మత్స్యకార సహకార సంఘం ఛైర్మన్ అప్పారావు, సభ్యుడు నూకరాజు తదితరులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏపీఐఐసీ డైరెక్టర్ జి.పెద్దిరాజు, తంటికొండ సర్పంచి శుభలక్ష్మి, తెదేపా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఎం.సావిత్రి, జనసేన మండల శాఖ అధ్యక్షుడు బి.త్రిమూర్తులు, జిల్లా మత్స్య శాఖాధికారి దిల్‌షాద్, కూటమి నాయకులు మోహన్ కుమార్, మధు, తదితరులు పాల్గొన్నారు.

వట్టిగెడ్డ జలాశయంలో చేప పిల్లలను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి

మంత్రి దృష్టికి విలీన మండలాల సమస్యలు

ఎటపాక, న్యూస్‌టుడే: విలీన మండలాల సమస్యలు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి ఎటపాక, వరరామచంద్రపురం మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు మారాసు గంగాధర్, సాయికృష్ణల ఆధ్వర్యంలో జనసేన నాయకులు తీసుకెళ్లారు. ఈ మేరకు శనివారం మంత్రిని తన నివాసంలో కలిసి తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఎటపాక మండలం మొత్తాన్ని పోలవరం ముంపు జాబితా 41.5 కాంటూర్‌లో ఒక యూనిట్‌గా చేర్చి పునరావాసం, నష్టపరిహారం ఇప్పించాలని, ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న గుండాల ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను అరికట్టాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి త్వరలోనే ఎటపాక మండలంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. జనసేన నాయకులు గోవింద్ వెంకట్, కొమ్ము వెంకటేష్, తిరుపతయ్య, రామకృష్ణ, కృష్ణ, అంజనరావులు ఉన్నారు.

మంత్రి దుర్గేష్‌కు వినతిపత్రం అందజేస్తున్న జనసేన పార్టీ నాయకులు

రాజవొమ్మంగి గురుకుల పాఠశాలలో పనులు పరిశీలిస్తున్న ఈఈ

రూ.5.52 కోట్లతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం

రాజవొమ్మంగి: జిల్లాలో రూ.5.52 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో పలు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆ శాఖ ఈఈ బి.వి.వి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రాంగణంలో రూ.48 లక్షల నిధులతో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, స్నానపు గదుల భవన సముదాయాల పనులను శనివారం ఈఈ పరిశీలించి పలు సూచనలు చేశారు. నిర్మాణపు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఈఈ మాట్లాడుతూ ఒక్కొక్క యూనిట్ రూ.3 లక్షల వ్యయంతో నిర్మించేలా జిల్లాకు 184 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. వీటిలో రంపచోడవరం డివిజన్‌లో 160, చింతూరు డివిజన్‌లో 24 యూనిట్లు ఉన్నాయన్నారు. డీఈ ఎస్.శివ, జేఈ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

ఈ డాక్టర్స్.. హాలీవుడ్ హీరోస్..

రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ దంత వైద్య కళాశాలలో 29వ ఐఓఎస్ పీజీ కన్వెన్షన్ వేడుకలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దంతవైద్య విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ రకాల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, హీమ్యాన్ తదితర వేషాల్లో యువతీ యువకులు అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. – న్యూస్‌టుడే, రాజానగరం

భారీగా తగ్గించి.. స్వల్పంగా పెంచి..

● అన్ని కౌంట్లపైనా రూ.5 పెంపు

నిడదవోలు, న్యూస్‌టుడే: రొయ్య ధరలపై నిర్ణయాత్మక చర్యలు లేకపోవడంతో ఏ రోజు ఎలా ఉంటాయో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. పెంచిన సుంకాలు తగ్గిస్తున్నట్లు వారం రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పుడు రొయ్యల ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. అందుకు భిన్నంగా పెద్ద కౌంట్లకు కిలో రూ.20 చొప్పున తగ్గించేశారు. దీనిపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. తాజాగా శనివారం అన్ని కౌంట్లకు కిలోకు రూ.5 పెంచారు. ఒక వైపు సాగు ఖర్చులు పెరిగిపోయి, మేత ధరలు టన్నుకు ఒక్కసారిగా రూ.3,500ల వరకు పెంచడంతో రొయ్య సాగు రైతుల పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది.

ఈ నెలా కందిపప్పు లేనట్లే..

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు ఇచ్చే రేషన్‌ను ఈ నెలా బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారు. ఏ నెలకు ఆ నెల కంది పప్పు వస్తుందని ఎదురు చూపులే మిగులుతున్నాయి. రేషన్ డిపోల్లో నిత్యావసర సరకులు అందజేస్తేనే పేదలకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. కంది పప్పు కొందామంటే కిలో రూ.120 నుంచి 140 వరకు ధర పలుకుతోంది. రేషను డిపోల్లో ఇస్తే రూ.67లకే వచ్చేది. కానీ ప్రభుత్వం నుంచి గత కొన్ని నెలలుగా సరఫరా ఆగిపోవడంతో డీలర్లు ఇవ్వలేకపోతున్నారు. చౌక దుకాణాల ద్వారా బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, రాగులు ఇవ్వాలని కార్డుదారులు కోరుతున్నారు. దీనిపై జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్‌బాబు మాట్లాడుతూ నిల్వలు రాగానే పంపిణీ చేస్తామన్నారు.

జిల్లాలో ఇలా..

మండలాలు: 12

చౌక డిపోలు: 185

రేషన్ కార్డులు: 1,13,020

ప్రతి నెలా కావాల్సిన కందిపప్పు: 113 మెట్రిక్ టన్నులు

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97607

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80082 34669



(c) eenadu

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

2019 November Ending Kia Seltos White colour Fancy number 1899 Good Condition Vehicle for Sale, Kakinada. ✆ 9440342309

మహీంద్రా బొలేరో అమ్మకం BS4 పవర్ స్టీరింగ్, 2016-1, 2017-1 మోడల్ జీపులు, ఇన్సూరెన్స్‌తో పాటు మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మకం. ✆80085-77055

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mxing, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor, investment 5L 15L. ✆ 9909981464

బిజినెస్ ఆఫర్

Cell: 89782 42555

FOR SALE

TOP RUNNING Restaurant for sale Near Madhurawada, Vizag beside Highway Point. ✆ 99088 67145.

Hyd దిల్‌సుఖ్‌నగర్‌లో వెజ్ మెస్ హోటల్ అమ్మకం ... Ph: 9030095420

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

WATER PROOFING

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్ లోన్స్ డబుల్ ధమాకా

ANY CIBIL PROBLEM WE CAN DO FREE LEGAL AND TECHNICAL CHARGES

PMAY పథకం ద్వారా 2.67 లక్షల వరకు సబ్సిడీ

MSME Working Capital

First 100 Customers 0% Processing Fee For Home Loan Customers

9390115506 9390115507

BHARAT BANK

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్

MD, DM (Rheumatology, NIMS, HYD)

94929 41177

ఫోన్: 0884 2383366

PROFESSIONAL SERVICES

ASTROLOGY

ఫోన్: 9966913553

PERSONAL INTEREST COURSES

MUSIC & DANCE CLASSES

... 75693 79549.

REAL ESTATE

GENERAL

... ✆ 93999 55545.

... Cell: 96181 45720.

... ✆98660 22884

FLAT FOR SALE

KAKINADA CITY

Kakinada, Sarpavaram, East & West Facing Luxury New Flats for Sale. Very Near to Main Road, Loan available. ✆ 97010 01555.

ALPHA ENCLAVE

- Deluxe Flats For Sale
- 1472 SFT, 3BHK
- E/F, 100% Vaastu
- Park View
- RERA Registered

Ready to occupy Price 66 lakhs

Durga Vidyut Nagar, Road No.2, Kakinada.

Cell: 91777 32888

KAKINADA RURAL

RAJAMAHENDRAVARAM CITY

RAJAMAHENDRAVARAM RURAL

READY TO OCCUPY FLATS IN DOWLESWARAM

2BHK - 1040 SFT
3BHK - 1240 SFT

for more details

93461 88997
62810 41205
95424 86687

GENERAL

Flat For Sale 1500 Sft 3bhk West Facing A.V. Apparao Road Rajahmundry Contact: 9880249299

HOUSE FOR SALE

AMALAPURAM

KAKINADA CITY

House for Sale Near Dairy Farm Centre Junction, Kakinada Town. Contact: 9704383478.

KAKINADA RURAL

PRATHIPADU

RAJAMAHENDRAVARAM CITY

RAJAMAHENDRAVARAM RURAL

GENERAL

LAND FOR SALE

KAKINADA RURAL

MUMMIDIVARAM

PEDDAPURAM

PRATHIPADU

GENERAL

Prawn Tanks Land 7 Acres for Sale. Yearly 5.60 Lakhs Income. Contact: 9849035069.

PLOT FOR SALE

KAKINADA CITY

308 Sq.yards West facing Commercial site for Sale/Lease at Karanamgari Junction, Kakinada. Cont: 94458 00581, 73933 40994.

Cell: +91 79894 73293

KAKINADA RURAL

PLOT FOR SALE ✆94400 66799

PITAPURAM

RAJAMAHENDRAVARAM CITY

Adarsh Nagar, Rjy East Railway Station Road, 30x60=200 Sqy N/W Corner, East & West Facing DTCP Bits for Sale. ✆ 91772 76989

RAJAMAHENDRAVARAM RURAL

Cell: 95153 82999.

TUNI

GENERAL

EENADU for Advertisement Contact: 8008597607

(RERA) KAUDA World Class Amenities

స్పెషల్ ఆఫర్ Plot స్పాట్ బుకింగ్ 80% బ్యాంక్ లోన్ Spot రిజిస్ట్రేషన్

96031 94449

Residential Plots

స్పాట్ రిజిస్ట్రేషన్ 70% బ్యాంక్ లోన్

96031 94449

Airport ... Open Plots ...

93979 50100

కమర్షియల్ సైట్ అమ్మకం

Cont: 73965 27277

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

LEASE

GENERAL

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact Cell: 87548 09650.

PROPERTY FOR SALE

GENERAL

TO LET

HOUSE FOR Rent. 3 Bed Room Apartment, 301 Sri Towers A.B.Nageswararao Road, 1st line, Aryapuram, Beside Sai Hospital, Rjy. ✆ 9866067691.

COMMERCIAL

COMMERCIAL TO-LET ✆98197 38569

COMMERCIAL TO-LET ✆83673 36739

TO-LET COMMERCIAL RJY, సాయిరాజ్ ఈస్ట్ రైల్వేస్టేషన్ రోడ్‌కి E/N కార్నర్ 1st & 2nd ఫ్లోర్స్ SFT 2,200 (Each) కమర్షియల్‌గా అద్దెకు కలదు. 93470 26593 93944 99050

JOBS

Wanted Female Telecalers (Must be Married) Qualification any Degree, Age Limit 30-45 Years having Experience in Educational Organisations will be preferable.Salary upto 12,000/- Working Location: Master Minds College, Rajahmundry. Contact: 9247833370.

ESM/Civilian, Age Limit: Below 45Y, Post: Operation Manager, Area East, West, Godavari Dt. ✆ 89258 01859, 89398 15415.

Rjy Exports Company need Female Computer Office work. any Degree, Tally Good Salary. KE Exports and Imports. 8919483739.

Wanted MBA Qlf. Staff for HR Dept. Dharithri Advisory Nr. Podda Masjid Kakinada. Ph: 96765 41666. Internships avail.

WANTED: Male Cashier, Minimum Experience 3 Years, The Raymond Shop, Kotagummam, Rajahmundry.

WANTED Sales & Service Mens (Male) Experience in Automobile DSR Electric Auto Show Room, Rajahmundry. ✆ 99480 01567.

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG. Age: 25-40 years. Salary upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

FEMALE TELECALLERS Needed NextStep Education Services Good Communication Skills Required. Contact: 90590 53337

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives. Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

... ✆ 98662 52220

WANTED KVR ఆర్ట్ విల్లా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ - 2 మేనేజర్ - 1

FACULTY/ TEACHERS

ENGINEERING

We Are Hiring - Sales & Service Mech. Engineer, 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 96698 41000

MEDICAL

Wanted Medical Rep to work in KKD City. Any degree with 1yr. Exp. Salary: 20,000 + TA DA Cont: 99484 73557, 93983 23303.

SECURITY GUARDS

TOURS AND TRAVELS

... ✆ 94901 19768

నేడు నమోదైన కోడిగుడ్డు ధర ... 4-85

గమనిక

అరుదు వరిసరాలను పరిశీలిస్తున్న అధికారులు

భీమేశ్వరాలయ సెక్యూరిటీ ఆడిట్ సమావేశం

అగ్నికుల క్షత్రియ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు అగ్నికుల క్షత్రియ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

- మరిన్ని వివరాలకు 8008621414 & 9154918858 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు.

పర్యాటక గమ్యస్థానంగా ఏపీ

- గత 18 నెలల్లో రూ.30వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
- పుణ్యక్షేత్రాల పరిధిలో టెంట్‌సిటీలు

మాజీ చైర్మన్ అంగీకరించారు..

ధరవరులు

92.7 FM Rajamahendravaram ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశివాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - సా॥ 7
ఫ్రెష్ ట్యాగ్	సా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - ఉ॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి

వినతిపత్రం అందజేస్తున్న యూటీఎఫ్ నాయకులు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే : ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పింఛనుదారుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిని యూటీఎఫ్ నాయకులు కోరారు. శనివారం ఎమ్మెల్యేను ఆమె స్వగృహంలో కలసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 11 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కార నిమిత్తం బడ్జెట్‌లో తగు నిధులు కేటాయించేలా ప్రయత్నించాలని తెలిపారు. పీఆర్సీ కమిషన్ ఛైర్మన్‌ను వెంటనే నియమించాలని, బకాయి డీఏలు విడుదల చేయాలన్నారు. ఆరోగ్య కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి టి.బొజ్జియ్య, పూర్వపు రాష్ట్ర కౌన్సిలర్ ఎం. ఉదయ్ మనోహర్, మండల కార్యకర్తలు దొరబాబు, వెంకటరమణ, పాల్‌బాబు, చంటిబాబు, హరిశ్చంద్రప్రసాద్, రాజుబాబు, శివకృష్ణ, సత్యబాబు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

● ప్రభుత్వ ఉద్యోగులకు సమకూర్చాల్సిన ప్రయోజనాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చింతపల్లి తాలూకా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంజయ్‌కుమార్, ఆర్గనైజడ్ సెక్రటరీ సుందర్, పలువురు నాయకులు ఎమ్మెల్యేను కలసి సమస్యలను పరిష్కరించాలంటూ వినతి అందజేశారు.

విద్యార్థుల పురోగతిపై శ్రద్ధ అవసరం

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: తరగతిలో విద్యార్థుల పురోగతిపై ప్రతీ ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చింతూరు ఐటీడీఏ ఏపీవో రామతులసి సూచించారు. సున్నంవారిగూడెం, సోములగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో శనివారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతి గదులు, వారికి అందించే ఆహారం, పాఠశాల రికార్డులు పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పదో తరగతిలో వెనుకబడిన సీ, డీ గ్రేడు విద్యార్థులకు ఎక్కువ బోధన జరగాలన్నారు. ప్రధానంగా పాఠశాల పరిసరాలు, విద్యార్థుల ఆరోగ్యం, మెనూ ప్రకారం ఆహారం అందించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని అంగన్‌వాడి కేంద్రాలను తనిఖీ చేసి, ఆ కేంద్రాల్లో లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం పరిశీలించారు.

సూచనలిస్తున్న ఏపీవో రామతులసి

పనులు అడ్డుకుంటే చర్యలు తప్పవు

కాలనీవాసులతో గ్రామసభ నిర్వహిస్తున్న అధికారులు

గోకవరం, దేవీపట్నం, న్యూస్‌టుడే: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వాటిని అడ్డుకుంటే చర్యలు తప్పవని గోకవరం, దేవీపట్నం తహసీల్దార్లు రామకృష్ణ, సత్యనారాయణ తెలిపారు. వంద మంది నిర్వాసితులకు కృష్ణునిపాలెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పట్టాలు అందించి, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సొమ్మును వారి ఖాతాలలో జమచేశారు. దీంతో వారు ఇళ్ల నిర్మాణ పనులను చేపడుతున్నారు. కాలనీలో మౌలిక అవసరాల నిమిత్తం ఈ స్థలాన్ని వదిలేయాలంటూ కొందరు ఈ పనులను అడ్డుకోవడంతో తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించేందుకు శనివారం కాలనీలో గోకవరం, దేవీపట్నం తహసీల్దార్లు గ్రామసభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. స్థలాలు అందించడంతోనే వారు ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారన్నారు. మీకు ఏమైనా సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందాలే తప్ప ఈ విధంగా పనులను అడ్డుకుంటే చర్యలు తప్పవన్నారు.

భాజపాతోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి

చింతూరు, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతాల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమైందని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు అన్నారు. శనివారం చింతూరులో నాలుగు మండలాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా గిరిజన నాయకులను నియమించిన ఘనత భాజపాకే దక్కుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్య, వైద్యం, మెరుగైన రహదారుల నిర్మాణం భాజపా అధికారంలోకి వచ్చిన తరువాతే కల్పించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో కల్పిస్తున్న మౌలిక వసతులను ప్రజలకు తెలియజేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాణి, నాయకులు పాయం వెంకయ్య, నాలుగు మండలాల భాజపా అధ్యక్షులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు

మేమున్నాం.. మీకు తోడుగా

రంపచోడవరం 9490877172	అడ్డతీగల 9491575045
దేవీపట్నం 7673936638	గంగవరం 9493541083

ఉ॥ 10 - మ॥ 1

సమస్య: మారేడుమిల్లి గిరిజన సహకార సంస్థ రేషన్ దుకాణ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. - **శేషుకుమార్**

సమాధానం: మరమ్మతు చర్యలు చేపడతాం. - **కొండన్న, జీసీసీ మేనేజర్, మారేడుమిల్లి - న్యూస్‌టుడే, మారేడుమిల్లి**

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి పోలవరం జిల్లా కూనవరానికి చెందిన వందన సీతారావమ్మ రూ.లక్ష విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

దాత సీతారావమ్మకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న సూపరింటెండెంట్ సత్యనారాయణ

మల్చింగ్‌తో దిగుబడి బాగు

న్యూస్‌టుడే, ఎటపాక

మన్యం వాసులు సాగులో ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారు. సాధారణ పద్ధతులను పక్కన పెట్టి మల్చింగ్ విధానంపై దృష్టి సారిస్తున్నారు. మారుమూల గ్రామాలు, గుట్ట ప్రాంతాల్లో నీరు అందుబాటులో లేకపోవడంతో దాన్ని అధిగమించేందుకు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. నీటి ఆదాతో పాటు కలుపు సమస్య తగ్గిందని, నేలకు ఉష్ణోగ్రత తగ్గి వేరు బలంగా ఉండి అధిక దిగుబడులు వస్తున్నాయని పలువురు చెబుతున్నారు.

నంది గ్రామంలో మిరప పంట

డివిజన్ వ్యాప్తంగా..

విలీన మండలాల్లో మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. డివిజన్ వ్యాప్తంగా సుమారు 4500 ఎకరాల్లో మిర్చిని వేయగా.. దానిలో దాదాపు 2500 ఎకరాల్లో మల్చింగ్ పద్ధతినే అనుసరిస్తున్నారు. ఏజెన్సీలో మిర్చి సాగుకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. పంట చేతికొచ్చే సమయంలో కూలీల కొరత రైతులను ఇబ్బంది పెడుతుంది. దీంతో ఈ పద్ధతి అవలంబించేవారు సాగులో మంచి ఫలితాలు సాధించడంతో మిగిలిన వారు కూడా ఈ విధానాన్ని అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పద్ధతిలో సాగుకు కూలీల అవసరం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని పంట దశల్లో కేవలం రైతు మాత్రమే పని చేసుకున్నా సరిపోతుంది. ఇదే తరహాలో మండలంలో పుచ్చ పంట కూడా సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.

రాయితీ ఇవ్వడంతో..

గత ప్రభుత్వం మల్చింగ్ వ్యవసాయంపై రాయితీ ఇవ్వలేదు. దీంతో చాలా మంది రైతులు ఈ పద్ధతిలో సాగు చేసేందుకు ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత ఈ విధానంలో సాగు చేసేందుకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు వ్యవసాయానికి డ్రిప్ పరికరాలకు సబ్సిడీ ఇస్తోంది. పరికరాలు, హెక్టారుకు రూ.16 వేలు సబ్సిడీ ఇస్తోంది. ప్రస్తుతం మెరుగైన లాభాలు ఉండడంతో మన్యం రైతులు ఇటువైపు అడుగులు వేస్తున్నారు.

మల్చింగ్ ఇలా..

దుక్కు పూర్తయిన తరవాత మల్చింగ్ షీట్‌కు సరిపడేలా సాలు వరుసలో భూమిని చదును చేసి దాని కింద డ్రిప్ పైపులు అమర్చుతున్నారు. ప్రతి మొక్కకూ నీరందేలా పైపులకు రంధ్రాలు దానిపైన మల్చింగ్ షీటు పరుస్తున్నారు. పైపులకు ఎక్కడ రంధ్రం ఉంటుందో సరిగా అదే స్థానంలో మల్చింగ్ షీటుకు రంధ్రాలు చేసి వాటిలో మిరప మొక్కలు నాటుతున్నారు. దీంతో నేరుగా మొక్కకు నీరు అందుతుంది. చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది. సాధారణ పద్ధతిలో ఎకరాకి 15-18 బస్తాల ఎరువుల వాడకం ఉండేదని.. కాని ఈ పద్ధతిలో కేవలం అయిదు బస్తాలైతే సరిపోతున్నాయని రైతులు చెబుతున్నారు.

రైతులు మొగ్గుచూపుతున్నారు

విలీన మండలాల్లో మిరప సాగు గతంతో పోలిస్తే ఈ ఏడాది తక్కువే. సాధారణ వ్యవసాయంలో ఎకరాకు 10- 15 క్వింటాళ్ల దిగుబడి వస్తే మల్చింగ్‌లో 20-25 క్వింటాళ్లు వస్తున్నాయి. డిప్ పరికరాలు, రాయితీ పొందేందుకు ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి.

- కోలా ముత్తయ్య, ఉద్యానవనశాఖ అధికారి, చింతూరు, రంపచోడవరం డివిజన్లు

చేపల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి

రంపచోడవరం, న్యూస్‌టుడే: జిల్లాలో మత్స్య సహకార సంఘాల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపడతామని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ పేర్కొన్నారు. శనివారం మండలంలో భూపతిపాలెం జలాశయంలో పీవో చేప పిల్లలను వదిలారు. చేపల పెంపకంతో మత్స్యకార రైతులు ఆదాయాన్ని పొందేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూపతిపాలెంతో పాటు మద్దిగడ్డ, వట్టిగడ్డ, దెయ్యాలగొమ్మి, గింజర్తి జలాశయాలన్నింటిలోనూ చేపలను వేస్తున్నామన్నారు. ఒక్కొక్క జలాశయంలో రూ.1.80లక్షలతో 60 వేల చేప పిల్లలను వదులుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి ఎస్‌కే దిల్షాద్, డివిజన్ అధికారి అనిల్‌కుమార్, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి వితరణ

మోతుగూడెం : చింతూరు మండలం చదలవాడ పంచాయతీలోని తులసిపాక ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు శనివారం గిరిజన దళం ఛైర్మన్ దీపిక పరీక్ష సామగ్రి అందించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యలను అభ్యసించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆదిరెడ్డి, ఉపాధ్యాయులు, పెసా కమిటీ ఛైర్మన్ కలుముల మల్లేష్, సాదూల రామిరెడ్డి, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

పరీక్ష సామగ్రి అందిస్తున్న గిరిజన దళం ఛైర్మన్ దీపిక

ఉపాధిహామీ పనుల్లో గంగవరానికి ప్రథమం

గంగవరం, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకం పనుల్లో గంగవరం మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎంపీడీవో వై.లక్ష్మణరావు అన్నారు. శనివారం విశాఖలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషనర్ ఎంవీ కృష్ణతేజ ప్రకటించినట్లు తెలిపారు. ఆయనను, ఏపీవో ప్రకాశ్‌ను అభినందించారన్నారు. ఇంటిపన్నుల వసూలు, ఐవీఆర్ఎస్‌లో ప్రతిభ కనబరిచిన గంగవరం డిప్యూటీ ఎంపీడీవో నర్సింగరావుకు, తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులకు కమిషనర్ ప్రశంసాపత్రాలు అందించి సత్కరించినట్లు ఎంపీడీవో తెలిపారు.

భావనారాయణ సన్నిధిలో అభిషేక్

సర్పవరం, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణస్వామి వారిని శనివారం పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి.అభిషేక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో రాపాక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి కండువా కప్పి చిత్రపటాన్ని అందించారు.

అభిషేక్‌కు స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఈవో శ్రీనివాసరావు

పాపికొండల విహారయాత్రకు 5 పర్యాటక బోట్లు

దేవీపట్నం, న్యూస్‌టుడే: మండలంలోని గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి శనివారం అయిదు బోట్లలో 333 మంది పర్యాటకులు పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లారని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. తొలుత పోశమ్మగండికి చేరుకున్న పర్యాటకులు గండిపోశమ్మ అమ్మవారి దర్శనం అనంతరం పోలీసులు తనిఖీలు నిర్వహించి పాపికొండల విహారయాత్రకు పచ్చజెండా ఊపారు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గండిపోశమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించారు.

నిలకడగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి

విద్యార్థులను అంబులెన్సులో తరలిస్తున్న దృశ్యం

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అల్పాహారం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సరిత వెల్లడించారు. శనివారం సంఘటన జరిగిన వెంటనే ఆమె పాఠశాలను సందర్శించి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు కాకుండా మిగిలిన విద్యార్థులకు సీతపల్లి, వాడపల్లి పీహెచ్‌సీల వైద్యులు కెవిన్, ముఖేశ్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా వైద్యులు సూచించారు. సీహెచ్‌వో శకుంతల, పీహెచ్ఎన్ జ్యోతి, ఎంఎల్‌హెచ్‌పీ గంగాధర్, ఏఎన్ఎం జయకుమారి, ఆశా కార్యకర్తలు రాజేశ్వరి, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఒకే మంచంపై చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థులు

సమగ్ర విచారణ చేపట్టాలి

రంపచోడవరం : మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలవరం జిల్లా సీపీఎం కార్యదర్శి బొప్పెన కిరణ్, కార్యదర్శి వర్గ సభ్యులు పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం బృందం స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ కరువైందని విమర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు శాంతి రాజు, గిరిజన సంఘం నాయకులు తీగల శ్రీను, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

పరామర్శిస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ తదితరులు

విద్యాంజలిపై శిక్షణ

కార్యక్రమంలో పాల్గొన్న గంగవరం ఎంఈవో-2 టి.మల్లేశ్వరరావు

గంగవరం, న్యూస్‌టుడే: మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు 'విద్యాంజలి' కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఎంఈవో-2 టి.మల్లేశ్వరరావు అన్నారు. స్థానిక గిరిజనసంక్షేమ బాలికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు, పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యతతో పాఠశాలల అభివృద్ధికి నిధులు అందించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో … శేఖర్ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించి పాఠశాలల ఆన్‌లైన్ విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు ఆర్. వీరసత్యనారాయణ, శ్రీరాములుదొర, నాగేశ్వరరావు, కస్తూర్బా ప్రిన్సిపల్ పద్మావతి, సీఆర్ఎంటీలు శివ, విజయభాస్కర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి సాధ్యం

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన 'విద్యాంజలి 2.0' పథకం పాఠశాలల, విద్యార్థుల అభివృద్ధికి చక్కని సాధనమని ఎంఈవో-2 బాబూరావు, రిసోర్స్‌పర్సన్ రాము అన్నారు. శనివారం వీఆర్‌పురం ఉన్నత పాఠశాలలో ఆన్‌లైన్ ద్వారా ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలు, ఇతర ఉద్యోగులు స్వచ్ఛందంగా పాఠశాలల అవసరాలు తీర్చుతాయని.. విద్యార్థులను పోటీ పరీక్షలు రాసేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వస్తారని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు దీన్ని సద్వినియోగం చేసుకొని ఆ దిశగా పనిచేస్తే ఆయా పాఠశాలలకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు.

వివరిస్తున్న రిసోర్స్‌పర్సన్ రాము

గంజాయి వినియోగంతో జీవితం చిత్తు

అవగాహన కల్పిస్తున్న ఎస్సై చినబాబు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: గంజాయి వినియోగంతో కుటుంబాలు, సమాజం నాశనం అవుతాయని జడ్డంగి ఎస్సై చినబాబు అన్నారు. వణకరాయిలో శనివారం ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలు, పోక్సో చట్టం, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, సైబర్ మోసాలు, నేరాలు తదితర పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలపై జరిగే ఆకృత్యాలకు చట్టపరమైన రక్షణలు, చట్టాలు ఉన్నాయని చిన్నారులపై జరిగే లైంగిక దాడుల నివారణకు పోక్సో చట్టం ఎంత కీలకమో తెలిపారు.

పోచవరం రేవు వద్ద మొసలి

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: పోచవరం పర్యాటక రేవుకు సమీపంలోని ఉన్న రాళ్ల వద్ద ఓ మొసలి ప్రత్యక్షమైంది. రేవుకు వెళ్లే బోట్ల సిబ్బంది దానిని గుర్తించి రేవులో వదిలేశారు. పాపికొండల పర్యాటకంలో ఎప్పుడూ మొసళ్లతో ఎటువంటి ప్రమాదం జరగలేదని.. గోదావరి బ్యాక్‌వాటర్ ప్రభావంతో లోతు పెరిగినప్పటి నుంచి ఎవరిని నీటిలో దిగనివ్వడం లేదని పర్యాటక బోట్ల నిర్వాహకులు, స్థానిక కంట్రోల్ రూం మేనేజర్ రాజేశ్ తెలిపారు.

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

కూనవరం, న్యూస్‌టుడే: భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కూనవరంలో చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక నాచుపల్లి కంఠయ్య (46) ద్విచక్రవాహనంపై ఐస్‌లు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య కృష్ణవేణి అగ్నిప్రమాదానికి గురై మూడు నెలల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక మానసిక వేదనకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. చుట్టు పక్కల వారు గమనించి వెంటనే కోతులగుట్ట వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మూడు నెలల కాలంలోనే తల్లిదండ్రులు ఇద్దరూ దూరవడంతో పిల్లలు అనాధలు అయ్యారు. మృతుని అక్క రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నాచుపల్లి కంఠయ్య

ఆటోలో గంజాయి తరలిస్తుండగా పట్టివేత

ఇద్దరు వ్యక్తుల అరెస్టు

ఎటపాక, న్యూస్‌టుడే: ఎటపాక మండలం నెల్లిపాక గ్రామ శివారులోని 30వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ఎటపాక పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి 15 కేజీల గంజాయి పట్టుకున్నారు. సీఐ కన్నపరాజు తెలిపిన వివరాల మేరకు... ఈ క్రమంలో అటుగా వస్తున్న ఆటోను తనిఖీ చేయగా గంజాయి దొరికింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన అడపా రాకేష్, నేరేడుచర్లకు చెందిన కనితి సాయిరాంలు ఒడిశా నుంచి తెలంగాణకు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. దీని విలువ సుమారు రూ.75వేలు ఉంటుంది. తహసీల్దార్ శ్రీనివాసరావు సమక్షంలో ఆటోను, గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్సై అప్పలరాజు, వీఆర్ఓ, వీఆర్ఏ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

పట్టుబడిన నిందితులతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది

ప్రతిభా అవార్డు అందజేత

మోతుగూడెం, న్యూస్‌టుడే: చింతూరు మండలం మోతుగూడెం గ్రేడ్-1 పంచాయతీ అభివృద్ధి అధికారి గుంపెనపల్లి మోహన్‌రావుకు ఉత్తమ ప్రతిభా అవార్డు దక్కింది. పంచాయతీల పరిపాలనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఈ అవార్డును అందజేశారు. మోతుగూడెం పంచాయతీలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, పారిశుద్ధ్య నిర్వహణలో మోహనరావు సంతృప్తికరమైన సేవలు అందించడంతో అవార్డు అందుకున్నారు. ఈ మేరకు మోతుగూడెం పంచాయతీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఆయనను అభినందించారు.

పంచాయతీరాజ్ కమిషనర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న మోహన్‌రావు

ఏపీపీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

కలెక్టరేట్ (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానేదర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9 నుంచి 13 వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించే పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) టి.సీతారామమూర్తి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సమన్వయ శాఖల అధికారులకు సూచించారు.

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న సీఐటీయూ ప్రతినిధులు

12న సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె

రంపచోడవరం, న్యూస్‌టుడే: సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి పల్లపు వెంకట్ పిలుపునిచ్చారు. సమ్మె విజయవంతానికి శనివారం స్థానిక కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగుల హక్కులను హరించే విధంగా భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. లేబర్ కోడ్‌ల ద్వారా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సమ్మెకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు చింతా రాంబాబు, శాంతిరాజు, సహాయ కార్యదర్శి నిర్మల, ప్రతినిధులు రాణి, తీగల శ్రీనివాస్, సిరిమల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలు సాగాలి

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని తహసీల్దార్ సరస్వతి సూచించారు. శనివారం రేఖపల్లి తహసీల్దార్ కార్యాయంలో వడ్డిగూడెం శివాలయ కమిటీ సభ్యులు, తెదేపా నాయకులతో కలసి ఉత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీని ఆమె ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలు సాగాలని, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని వివరించారు. తెదేపా మండల అధ్యక్షులు బొర్రా నరేశ్, జడ్పీటీసీ సభ్యులు వాళ్ల రంగారెడ్డి, ముత్యాల రామారావు, పెందుర్తి సుదర్శనరావు, సిద్ధు, మామిడి రాజు, సాయిబాబు పాల్గొన్నారు.

ఫ్లెక్సీ ప్రదర్శిస్తున్న తెదేపా నాయకులతో తహసీల్దార్ సరస్వతి

ముస్తాబవుతున్న పురాతన దేవాలయాలు

మోతుగూడెం : పొల్లూరు జలవిద్యుత్తు కేంద్రం వాల్‌హౌస్ వద్ద ఉన్న అటకేశ్వరస్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హిందుస్థాన్ కంపెనీ ప్రతినిధులు 55 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో రెండేళ్ల క్రితం జెన్‌కో ఉద్యోగులు దేవాలయాన్ని పునఃనిర్మించారు. ఏటా శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

దరఖాస్తు చేశారా?

☛ తపాలా శాఖలో 28,636 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
చివరి తేదీ: 16.02.2026

☛ బీఈసీఐఎల్‌లో 154 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు
చివరి తేదీ: 2026, ఫిబ్రవరి 18

కరెంట్ అఫైర్స్

మాదిరి ప్రశ్నలు

◆ దేశీయ, అండర్ 19 క్రికెట్‌లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు 14 ఏళ్ల వర్ధమాన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు?

జ: రాష్ట్రీయ బాల పురస్కార్ (క్రీడలు, కళలు, సైన్స్, సామాజిక సేవ, పర్యావరణం, ధైర్యం తదితర రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 5 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.)

◆ 2026–29 కాలానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమీషన్ ఛైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికయ్యారు? (డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన డెబోరా జిల్లే నియమితులయ్యారు.)

జ: పీవీ సింధు

◆ వినియోగదారుల భద్రత, ఉత్పత్తి నాణ్యతను బలోపేతం చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన అగరబత్తి ప్రమాణం ఏది? (2025లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిసెంబరు 24న మొదటి అగరబత్తీల ప్రమాణాన్ని ప్రకటించారు.)

జ: ఐఎస్ 19412 : 2025

◆ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025, నవంబరు చివరినాటికి భారత్‌లో ఎంతమంది బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు?

జ: 100.37 కోట్లు

మరింత సమాచారం

తెగులు తెచ్చే సూక్ష్మ జీవరసం!



పరిసరాలతో పాటు మనుషుల శరీరంలోనూ ఉండే అత్యంత సూక్ష్మజీవులు వైరస్‌లు. ఇవి జీవ క్రియలు లేని జీవులు. ఎక్కువశాతం వ్యాధికారకాలు. అన్నిరకాల జీవులు, జీవపదార్థాలపై దాడి చేసి జీవించగలిగిన పరాన్నజీవులు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, వికారం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు పోలియో, రేబిస్, మెదడు వాపు, బర్డ్ ఫ్లూ, ఎయిడ్స్, కరోనా లాంటి ప్రమాదకర రోగాలకు, పంటలకు సోకే వివిధ తెగుళ్లకు ఈ వైరస్‌లే కారణం. సులువుగా వ్యాపిస్తూ, అత్యంత వేగంగా పునరుత్పత్తి జరిపే వైరస్‌లపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. వాటి నిర్మాణం, పరిమాణం, ఆకారం, రసాయన కూర్పు ఆధారంగా వాటిలోని రకాలు, అవి మనుషులతోపాటు మొక్కల్లో కలిగించే వ్యాధుల గురించి తెలుసుకోవాలి.

జనరల్ స్టడీస్
బయాలజీ

వైరస్

లాటిన్ భాషలో వైరస్ అంటే విషపదార్థం అని అర్థం. ఇవి బ్యాక్టీరియాల కంటే చిన్నవి. వీటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడటం సాధ్యమవుతుంది. బైజరింక్ అనే శాస్త్రవేత్త వైరస్‌లను 'తెగులు తెచ్చే జీవరసం' అని పేర్కొన్నాడు. వాల్టర్ రీడ్ అనే శాస్త్రవేత్త ఎల్లోఫీవర్ వ్యాధి వైరస్‌ల వల్ల వస్తుందని కనుక్కున్నాడు. బ్యాక్టీరియాలను సంక్రమణ చేసే వైరస్‌ల గురించి ట్వార్ట్ తెలిపాడు.

వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్‌లను విశిష్టమైన ప్రత్యేక లక్షణాలున్న వ్యాధికారక జీవులుగా పేర్కొనవచ్చు. వీటికి కణ నిర్మాణం ఉండదు. కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవుల కణనిర్మాణానికి భిన్నంగా వైరస్‌లు ఉంటాయి. వీటి కణంలో కణాంగాలైన కేంద్రకం, మైటోకాండ్రియా, రైబోజోమ్‌లు లాంటివి ఉండవు.

నిర్మాణం: వైరస్‌లు సరళ నిర్మాణంతో ఉంటాయి. వీటిలో 1) కేంద్రకామ్లం 2) ప్రొటీన్ తొడుగు అని రెండు భాగాలు ఉంటాయి. కేంద్రకామ్లం మధ్యలో ఉండి దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి న్యూక్లియోక్యాప్సిడ్ అని పిలుస్తారు. కేంద్రకామ్లం, ప్రొటీన్ ఉండటం వల్ల వైరస్‌లను 'న్యూక్లియో ప్రొటీన్ రేణువులు' అంటారు. ఇవి కాకుండా కొన్ని వైరస్‌లలో ఎంజైమ్‌లు, లిపిడ్‌లు, లైపో ప్రొటీన్లు ఉంటాయి. క్షీరదాల్లో వ్యాధులను కలిగించే



అనేక వైరస్‌లలో ప్రొటీన్ తొడుగు బయట ఉన్న పొరను 'ఎన్వలప్' లేదా 'పరిమేయ త్వచం' అంటారు. వైరస్ కేంద్రకామ్లం చుట్టూ ఉన్న ప్రొటీన్ తొడుగును 'క్యాప్సిడ్' అంటారు. దీనివల్ల వైరస్‌లకు ఒక ప్రత్యేకమైన ఆకారం ఏర్పడుతుంది. ఇది కేంద్రకామ్లానికి రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రొటీన్ ఆతిథేయిలోకి వైరస్‌లు ప్రవేశించినప్పుడు ప్రతిరక్షక ధర్మంగా కూడా పనిచేస్తుంది. క్యాప్సిడ్ ప్రొటీన్ తొడుగులో ఉండే ప్రొటీన్ ఉపప్రమాణాలను 'క్యాప్సోమియర్‌లు' అంటారు.

వైరస్‌లలో జన్యుపదార్థం

వైరస్‌లలో ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ జన్యుపదార్థంగా పనిచేస్తాయి. వైరస్‌ను బట్టి ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏల్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఆర్‌ఎన్‌ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లు అంటారు. ఇది ఒకే పోచ ఆర్‌ఎన్‌ఏ లేదా రెండు పోచల ఆర్‌ఎన్‌ఏగా ఉండొచ్చు. డీఎన్‌ఏ జన్యు పదార్థం ఉన్న వైరస్‌లను 'డీఎన్‌ఏ వైరస్‌లు' అంటారు. ఇది ఒక పోచ డీఎన్‌ఏ లేదా రెండు పోచల డీఎన్‌ఏగా ఉండొచ్చు. మొక్కలపై వ్యాధులు కలిగించే వైరస్‌లలో ఆర్‌ఎన్‌ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్‌లు, డాల్హియా మొజాయిక్ వైరస్ లాంటి మొక్కల వైరస్‌లలో డీఎన్‌ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. సాధారణంగా జంతువులపై దాడిచేసే వైరస్‌లలో డీఎన్‌ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ పోలియో వైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్, రేబిస్ వైరస్, మీజిల్స్ వైరస్, ఎబోలా వైరస్ లాంటివాటిలో జన్యుపదార్థంగా ఆర్‌ఎన్‌ఏ ఉంటుంది.

వైరస్‌ల రకాలు: ఆతిథేయి కణంపై దాడి చేసే స్వభావాన్ని బట్టి వైరస్‌లను పలు రకాలుగా విభజించారు. అవి..

1) బ్యాక్టీరియాఫేజ్‌లు - బ్యాక్టీరియా కణంపై దాడి చేస్తాయి.
2) ఫైటోఫేజ్‌లు - మొక్కల కణాలపై దాడి చేస్తాయి.
3) జూఫేజ్‌లు - జంతువుల కణాలపై దాడి చేస్తాయి.
4) మైకోఫేజ్‌లు - శిలీంధ్ర కణాలపై దాడి చేస్తాయి.
5) ఫైకోఫేజ్‌లు - శైవల కణాలపై దాడి చేస్తాయి.
6) సయనోఫేజ్‌లు - నీలిఆకుపచ్చ శైవలాలపై దాడి చేస్తాయి.
7) జైమోఫేజ్‌లు - ఈస్ట్ కణాలపై దాడి చేస్తాయి.

వైరస్‌ల ఆకారం

వైరస్‌లు అనేక ఆకారాల్లో ఉంటాయి. అవి..

1) దండాకారం - టొబాకో మొజాయిక్ వైరస్
2) తోక కప్ప ఆకారం - బ్యాక్టీరియోఫేజ్
3) బుల్లెట్ ఆకారం - రాబ్డో వైరస్
4) దీర్ఘచతురస్రాకారం - వాక్సీనియా వైరస్
5) బహుభుజి - అడినో వైరస్
6) గుండ్రని ఆకారం - పోలియో

నిర్వచనం

ఆతిథేయి కణంలోని జీవరసాయన ప్రక్రియలను తనకు అనుకూలంగా మార్చుకుని పిల్ల వైరస్‌లను ఉత్పత్తి చేసుకునే వ్యాధికారక అతి సూక్ష్మజీవులే వైరస్‌లు.
– (పెల్జార్, శాస్త్రవేత్త)

వైరస్‌ల వల్ల మొక్కల్లో కలిగే వ్యాధులు



వ్యాధి పేరు	కలగజేసే వైరస్
పొగాకు మొజాయిక్ వ్యాధి	పొగాకు మొజాయిక్ వైరస్
వంకాయ చిన్నఆకుల వ్యాధి	వంకాయ చిన్న ఆకుల వైరస్
టమాటో ఆకుముడత వ్యాధి	టమాటో ఆకుముడత వైరస్
బొప్పాయి మొజాయిక్ వ్యాధి	బొప్పాయి మొజాయిక్ వైరస్
బంగాళాదుంప స్వల్ప మొజాయిక్ వ్యాధి	బంగాళాదుంప X వైరస్
నిమ్మ ట్రిస్టేజా వ్యాధి	నిమ్మ ట్రిస్టేజా వైరస్

ప్రత్యుత్పత్తి: వైరస్‌లు కణం బయట ప్రత్యుత్పత్తిని చూపవు. ఆతిథేయి కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇవి ఆతిథేయి కణాన్ని మొదట అంటిపెట్టుకుని కణంలోకి తమ జన్యుపదార్థాన్ని పంపిస్తాయి. దీని తర్వాత ఆతిథేయి కణాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని వైరస్‌ల భాగాలను విడివిడిగా తయారు చేసుకుంటాయి. ఇవన్నీ కలిసి పిల్ల వైరస్‌లుగా మారి ఆతిథేయి కణం నుంచి బయటకు వస్తాయి.

వైరస్‌లు-ప్రత్యేకతలు: ◆ వీటిలో కేంద్రకామ్లం, దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది. ◆ వైరస్‌ల కణంలో కణాంగాలు ఉండవు. ◆ శ్వాసక్రియ, పెరుగుదల, పోషణ లాంటివి ఉండవు. ◆ కణం బయట ఇవి నిర్జీవులుగా ఉండి, ఆతిథేయి కణంలోకి వెళ్లిన తర్వాత సజీవంగా మారతాయి. ◆ ఆతిథేయి కణంలోకి ఇవి ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే ప్రవేశిస్తాయి. ◆ ఇవి సజీవులకు, నిర్జీవులకు వంతెన లాంటివి. ◆ వైరస్‌లు బ్యాక్టీరియాలతో సహా అన్ని జీవులపై దాడి చేయగలవు. ◆ వైరస్ కేంద్రకామ్లాల లక్షణాలు పిల్లజీవులకు సంక్రమించి, ఉత్పరివర్తనం జరుగుతుంది. వీటివల్లనే వైరస్‌లను సజీవులని చెప్పవచ్చు. ◆ ఆతిథేయి కణం వెలుపల ఇవి నిర్జీవ స్ఫటికాలుగా ఉంటాయి.



రచయిత: డాక్టర్ బి. నరేష్

SENIOR INTER ENGLISH

ON HIS HAVING ARRIVED AT THE AGE OF TWENTY THREE - JOHN MILTON

PARAGRAPH ANSWERS — 4 Marks

1. 'Time and tide wait for none' is an old saying. Discuss this in the context of the poem "On His Having Arrived at the age of Twenty Three".

A: John Milton (1608 - 1674) was a great poet in English Literature, known for his Grand Style in composing grandeur poems. His well composed poem Paradise Lost is a timeless classic as an epic.

The present poem "On His Having Arrived at the age of Twenty Three" is a devotional sonnet and his autobiographical. It glorifies God for showing mercy upon His creation. Milton uses this sonnet to symbolize his journey from doubt to self-discovery. Milton asserts the importance of time in our lives. If things like money and vehicles are lost, we can get them back with efforts, whereas we can not get back even a single moment of time, if once it is lost though we she'll down bundles of currency notes. It reminds us of the dictum that 'The time and tide wait for none'. The poet regrets for wasting the prime time of his age without producing any work of writing in the service of God. He feels so sad for not being recognized by the world, though he is mentally matured. He realises later that what is lost is lost forever and he should not waste his precious future at least here afterwards. He starts his journey as a poet, choosing poetry as the best mode to praise his task-master. The lateral realization makes the poet become a versatile genius to compose such great poems, and thus he has attained immortality as a poet through his poetry and his service to God.

Practice Questions — 4 Marks

ANNOTATIONS

Final Exams-2026 IMPORTANT Q & A

1. How soon hath Time, the subtle thief of youth,
Stol'n on his wing my
Three and twentieth
year!

2. And inward ripens do that much less appear,
That some more timely happy spirits
endu'th.

3. All is, if I have grace to use it so
As ever in my great task
-master's eye.

For more IMP Q & A

Writer: SHAIK ABDUL ZILANI

తెల్లని రంగు.. నీలం కళ్లు.. భారీ శరీరం!

ప్రపంచంలో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉన్న భారత్‌లో జనాభా వర్గీకరణ అత్యంత వైవిధ్యభరితంగా ఉంటుంది. ప్రధానంగా జాతి, మతం, భాష, ప్రాంతం ప్రాతిపదికన ఈ వర్గీకరణ కనిపిస్తుంది. మొత్తం జనాభాలో దాదాపు మూడోవంతు పైగా ఇండో-ఆర్యన్ జాతి సమూహాలు ఉత్తరాదిన ఉంటే, నాలుగో వంతు మేర ద్రావిడ జాతి సమూహాలు దక్షిణ భాగంలో ఉన్నాయి. ఎక్కువమంది జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు. పట్టణ జనాభా శరవేగంగా పెరుగుతోంది. అత్యధికులు హిందువులు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు. జైనుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అందుబాటులో ఉన్న జనాభా లెక్కల ప్రకారం దేశంతో పాటు రాష్ట్రాల వారీగా అక్షరాస్యత, లింగ నిష్పత్తి, జనాభా వృద్ధి రేటు తదితర గణాంకాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వివిధ రాష్ట్రాల్లోని ప్రత్యేక తెగలు, జాతుల జనాభా, వారి శారీరక లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి.

జనరల్ స్టడీస్ - జాగ్రఫీ

భారతదేశం - జనాభా

1. జాతుల వర్గీకరణలో భాగంగా ఇండో ఆర్యన్‌ల గురించి వాక్యాలను సరిచూడండి.



ఎ) ఇండో ఆర్యన్‌లు మన దేశంలో దాదాపుగా 75% పైగా విస్తరించి ఉన్నారు.
బి) వీరి వల్ల మన దేశంలోని సంస్కృతి, నాగరికతల్లో చాలావరకు మార్పులు సంభవించాయి.
సి) తెల్లని రంగు, నీలం కళ్లు, భారీ శరీరాకృతితో ఉంటారు.
డి) యుద్ధ విన్యాసాల్లో అనుభవం ఉండటంతో వీరు ద్రావిడులను కూడా జయించారు.
1) ఎ, బి, సి, డి సరైనవి
2) ఎ, బి సరైనవి; సి, డి సరికావు
3) ఎ, డి, సి సరైనవి; బి సరికాదు
4) ఎ, సి, డి సరైనవి; బి సరికాదు

2. కింది వాటిని జతపరచండి.

నీగ్రిటోలు	రాష్ట్రాలు
ఎ) ఎరుంబ	1) అస్సాం
బి) పనియన్	2) ఆంధ్రప్రదేశ్
సి) యానాది	3) తమిళనాడు
డి) అంగామి	4) కేరళ

1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-1, బి-4, సి-3, డి-2 4) ఎ-2, బి-3, సి-4, డి-1

3. కింది వాటిలో మంగోలాయిడ్స్ జాతికి సంబంధించి వాక్యాలను సరిచూడండి.
ఎ) మంగోలాయిడ్లు హిమాలయాలు, ఈశాన్య భారత దేశంలో విస్తరించి ఉంటారు.
బి) పసుపు రంగు దేహ వర్ణం, గుండ్రటి శిరస్సుతో ఉంటారు.
సి) మనదేశంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని షాంపెన్, నికోబారీలు ఈ జాతికి చెందినవారే.
డి) వీరు బరువైన, పొడవైన వెంట్రుకలతో; నల్లని చిన్న కళ్లు, చిన్న ముక్కుతో ఉంటారు.
1) ఎ, బి సి సరైనవి; డి సరికాదు.
2) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.
3) ఎ, బి, సి డి సరైనవి.
4) ఎ, డి సరైనవి; బి, సి సరికావు.

4. కింది తెగలను జతపరచండి.

తెగలు	రాష్ట్రాలు
ఎ) దోడియా	1) ఒడిశా
బి) భుంజియా	2) మధ్యప్రదేశ్
సి) ఖరియా	3) గుజరాత్
డి) కొరవ	4) మహారాష్ట్ర

1) ఎ-3, బి-4, సి-2, డి-1 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-1, బి-4, సి-2, డి-3

5. కింది వాక్యాలను సరిచూడండి.
ఎ) ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ అనే వారు మధ్యధరా సముద్ర తూర్పు భాగం నుంచి మన దేశంలోకి వలస వచ్చారని అంటారు.
బి) ప్రోటోఆస్ట్రలాయిడ్స్ మన దేశంలో మొదట వ్యవసాయం ప్రారంభించారు.
సి) కోల్, బదగ, కోర్వ, బిల్లులు లాంటి వారిని మధ్య భారతదేశంలో విస్తరించిన ప్రోటో ఆస్ట్రలాయిడ్స్‌గా పరిగణిస్తారు.
డి) కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ ఆస్ట్రేలియాలోని ఆదివాసీ తెగ నుంచి వచ్చారు.
1) ఎ, బి, సి డి సరైనవి.
2) ఎ, బి సరైనవి; సి, డి సరికావు.
3) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.
4) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.

6. కింది వాటిని జతపరచండి.
(2011 ప్రకారం మతాల వారీగా అక్షరాస్యత)

మతాలు	అక్షరాస్యత
ఎ) జైనులు	1) 59%
బి) బౌద్ధులు	2) 70%
సి) సిక్కులు	3) 72%
డి) ముస్లింలు	4) 94%

1) ఎ-4, బి-1, సి-3, డి-2 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-4, సి-3, డి-2 4) ఎ-1, బి-2, సి-4, డి-3

7. కింది వాటిని సరిచూడండి.



ఎ) పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
బి) పిల్లల్లో లింగ నిష్పత్తి అతితక్కువగా ఉన్న రాష్ట్రం హరియాణా.
సి) మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల జనాభా 16.45 కోట్లు
డి) పిల్లల లింగ నిష్పత్తి ఎక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు.
1) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.
2) బి, సి సరైనవి; ఎ, డి సరికావు.
3) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.
4) ఎ, బి, సి, డి సరైనవి.

8. మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మతాల వారీగా లింగ నిష్పత్తిని జతపరచండి.

మతాలు	లింగ నిష్పత్తి
ఎ) ముస్లింలు	1) 965
బి) హిందువులు	2) 903
సి) సిక్కులు	3) 939
డి) బౌద్ధులు	4) 951

1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-1, బి-3, సి-2, డి-4 4) ఎ-3, బి-4, సి-2, డి-1

9. కింది వాక్యాలను సరిచూడండి.
ఎ) వృద్ధి రేటు పరంగా ప్రపంచ జనాభా వేగంగా పెరగడానికి ప్రధాన కారణం సహజ వృద్ధి రేటు.
బి) మన దేశంలో 2011 జనాభా ప్రకారం వృద్ధి రేటు 17.7%. ఇది వార్షిక వృద్ధి రేటు పరంగా చూస్తే 1.64%.
సి) మన దేశంలో అధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం మేఘాలయ. అల్ప వృద్ధి రేటు ఉన్నది నాగాలాండ్.
డి) అత్యల్ప వృద్ధి రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు.
1) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.
2) ఎ, బి, సి, డి సరైనవి.
3) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.
4) ఎ, బి సరైనవి; సి, డి సరికావు.

10. కింది వాటిలో భారత జనాభా పరిణామానికి సంబంధించిన వాటిని జతపరచండి.

సంవత్సరం	జనాభా వృద్ధి స్వరూపం
ఎ) 1891-1921 (మొదటి దశ)	1) తగ్గుతుందని సూచిస్తూ అధిక వృద్ధి
బి) 1921-1951 (రెండో దశ)	2) సత్వర అధిక వృద్ధి నమోదు
సి) 1951-1981 (మూడో దశ)	3) స్తబ్ధతతో కూడిన జనాభా
డి) 1981-2011 (నాలుగో దశ)	4) క్రమేణా వృద్ధి నమోదు

1) ఎ-3, బి-4, సి-2, డి-1 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-1, బి-4, సి-3, డి-2

11. ప్రపంచ జనాభా వృద్ధికి సంబంధించిన వాక్యాలను సరిచూడండి.
ఎ) ప్రపంచ జనాభా 1804 నాటికి క్రమేణా పెరిగి 100 కోట్లకు చేరింది.
బి) 1959 నాటికి అంటే కేవలం 155 సంవత్సరాలకే ప్రపంచ జనాభా 200 కోట్లు పెరిగి మొత్తం 300 కోట్లకు పెరిగింది.
సి) 1999 నాటికి ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరింది అంటే కేవలం 40 ఏళ్ల వ్యవధిలో 300 కోట్లు పెరిగింది.
డి) యూఎన్‌ఓ అంచనా ప్రకారం ప్రపంచ జనాభా 2022 నాటికి 800 కోట్లు.
1) ఎ, బి, సి, డి సరైనవి.
2) ఎ, బి సరైనవి; సి, డి సరికావు.
3) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.
4) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.

12. కింది వాటిని జతపరచండి.

జాబితా–1	జాబితా–2
ఎ) అక్షరాస్యులు తక్కువగా ఉన్న రాష్ట్రం	1) ఉత్తర్‌ప్రదేశ్
బి) అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం	2) సిక్కిం
సి) గ్రామీణ అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం	3) మిజోరాం
డి) పట్టణ అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం	4) కేరళ

1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-1, బి-4, సి-3, డి-2

13. కింది వాక్యాలను సరిచూడండి.

ఎ) మన దేశంలో బౌద్ధులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.
బి) క్రైస్తవ జనాభా శాతం అధికంగా నాగాలాండ్‌లో ఉంది.
సి) ముస్లిం జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరాం.
డి) హిందూ జనాభా శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరాం.
1) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.
2) ఎ, బి సరైనవి; సి, డి సరికావు.
3) ఎ, బి, సి, డి సరైనవి.
4) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.

14. కింది వాటిని జతపరచండి.

గిరిజన తెగ	రాష్ట్రం
ఎ) అడియన్	1) మహారాష్ట్ర
బి) పులియా	2) త్రిపుర
సి) చక్మ	3) కేరళ
డి) చోదం	4) కర్ణాటక

1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1 4) ఎ-4, బి-2, సి-1, డి-3

15. కింది వాక్యాలను సరిచూడండి.

ఎ) గ్రామీణ జనాభా అధికంగా ఉన్న రెండో రాష్ట్రం బిహార్.
బి) గ్రామీణ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం సిక్కిం.
సి) 2011 నాటికి మొత్తం గ్రామీణ జనాభా 83.35 కోట్లు.
డి) 2011 నాటికి భారతదేశంలో గ్రామీణ జనాభా వృద్ధి రేటు 12.3%.
1) ఎ, బి, సి సరైనవి; డి సరికాదు.
2) ఎ, బి, సి డి సరైనవి.
3) ఎ, బి సరైనవి; సి, డి సరికావు.
4) ఎ, బి, డి సరైనవి; సి సరికాదు.

16. కిందివాటిని జతపరచండి. (2011 ప్రకారం)

జాబితా–1	జాబితా–2
ఎ) చట్టబద్ధ నగరాలు	1) 981
బి) సెన్సస్ నగరాలు	2) 475
సి) పట్టణ సముదాయాలు	3) 3894
డి) బాహ్య అభివృద్ధి పట్టణాలు	4) 4041

1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1

రచయిత: బండ్ల శ్రీధర్

సమాధానాలు

1-1; 2-2; 3-3; 4-1; 5-1; 6-2; 7-4; 8-1; 9-2; 10-1; 11-1; 12-2; 13-3; 14-1; 15-2; 16-4.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

గాండ్ల/తేలి కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు గాండ్ల/తేలి కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' గాండ్ల/తేలి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతోపాటు సంబంధిత కుటుంబీకులు నేడు (08, ఫిబ్రవరి, 2026 ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
9154772006,
9154366099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

✪ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌లో పంపవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

అద్దంకిలో శనివారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ అనంతరం కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో అద్దంకి, నాగులపాడు, వేలమూరిపాడు, కొంగపాడు, వెంకటాపురం తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం జరిగింది.

–న్యూస్‌టుడే, అద్దంకి

ఈనాడు ప్రకాశం

ఆదివారం 8 ఫిబ్రవరి 2026

ఒంగోలు-కర్నూలు రహదారిలో రవాణా ఇలా...

◗ మర్రిచెట్లపాలెం-యల్లయ్యనగర్ రహదారిలో గ్రానైట్ తరలిస్తున్న టిప్పరు మితిమీరిన వేగంతో దూసుకొచ్చి ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, మిగిలినవారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

◗ కనిగిరి మండలం శంకవరం క్వారీ నుంచి గ్రానైట్ బండలను తరలిస్తున్న లారీ పునుగోడు సమీపంలో అదే మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి ఓవర్‌టేక్ చేసే క్రమంలో లారీ కింద పడి మృత్యువాత పడ్డారు.

బండలతో భయం భయం!

◗ గ్రానైట్ రాళ్ల తరలింపులో ఎడతెగని నిర్లక్ష్యం

◗ కనీస జాగ్రత్తలు పాటించని రవాణా దారులు

ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే బృందం

జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు గ్రానైట్‌ను ఎగుమతి చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. క్వారీల నుంచి వీటిని తరలించేటప్పుడు వాహనాలు ఢీకొనడం, బండలు జారిపడడంతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. వీటిని నియంత్రించే వారు లేకపోవడంతో ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు.

క్వారీ నుంచి గ్రానైట్ రాళ్లను స్లాబులుగా మార్చేందుకు పాలిష్ యూనిట్లకు తరలిస్తారు. కొన్నింటిని నేరుగా చెన్నై పోర్టు ద్వారా విదేశాలకు వెళ్తుంటాయి. బండలు తరలించేటప్పుడు అవి ఎప్పుడు మీద పడతాయోనని రహదారిపై ప్రయాణించే వాహనచోదకులు, పాదచారులు బిక్కు బిక్కుమంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, సంతనూతలపాడు, బల్లికురవ, అద్దంకి, కనిగిరి ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతో మంది బలవుతున్నారు. అనుమతులు తీసుకోకపోవడం, అనధికారికంగా అక్రమ రవాణా చేసే క్రమంలో ఎక్కడ దొరికిపోతామోనని వాహన చోదకుల దృష్టి దానిపైనే కేంద్రీకరించడం, సామర్థ్యానికి మించి సరకును తరలించడం, అనుభవజ్ఞులైన వాహనచోదకులు లేకపోవడం రహదారి ప్రమాదాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. చీమకుర్తి క్వారీల నుంచి గ్రోత్ సెంటరులో పాలిష్ యూనిట్లకు బండలు తరలించాలంటే ఒంగోలు-కర్నూలు రహదారి మీదుగా ఒంగోలు వచ్చి వెళ్లవచ్చు. ఎవరి కంట పడకూడదనే ఉద్దేశంతో చీమకుర్తి, బండ్లమూడి, దొడ్డవరం మీదుగా వెల్లం పల్లికి వస్తున్నారు. ఈక్రమంలో వెల్లంపల్లి వద్ద లారీలతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

ఒంగోలు-కర్నూలు రోడ్డులో సాహసమే...: క్వారీలు ఎక్కువగా ఉన్న చీమకుర్తి నుంచి బండరాళ్లను ఒంగోలు-కర్నూలు రహదారి మీదుగా చెన్నై పోర్టుకు తరలిస్తుంటారు. రద్దీగా ఉండే సాయంత్రం 6 గంటల సమయంలోనూ తరలిస్తుండడంతో వెనుక వచ్చేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. లారీ ఒరిగినా బండలు జారిపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కనీసం రద్దీగా ఉండే సమయంలోనైనా ఆపితే బాగుండేది. కాని 'మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్లు..' మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నారు. స్థానికంగా రవాణా చేసేటప్పుడు బండరాళ్లు జారి పడకుండా టిప్పర్ వెనుక భాగం మూయడం లేదు. ఎక్కడ వచ్చి దొర్లిపడతాయోనని వెనుక వచ్చేవారు భయాందోళన చెందుతున్నారు. ఒంగోలు-కర్నూలు రహదారిలో వారానికొక ప్రమాదం జరుగుతున్నా గ్రానైట్ రవాణాదారుల విషయంలో పోలీసులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.

ఇరుకు దారులతో ప్రాణాలు బలి

కనిగిరి ప్రాంతంలో శంఖవరం నుంచి కంభం మీదుగా రాయలసీమ జిల్లాలకు గ్రానైట్ బండలు తరలించే క్రమంలో లారీ వెనుక వెళ్లేవారు భయంభయంగా ప్రయాణిస్తున్నారు. అసలే ఇరుకు మార్గం, రహదారి సరిగా లేకపోవడంతో వాహనాలను అధిగమించే క్రమంలో మృత్యువాత పడుతున్నారు. గతేడాది జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారంటే ప్రమాద తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవచ్చు. క్వారీలు ఎక్కువగా ఉన్న అద్దంకి నియోజకవర్గం మల్లాయపాలెం-బల్లికురవ రహదారి అధ్వానంగా ఉండడంతో బండలు జారిపడడం నిత్యకృత్యంగా మారింది. రహదారిపై బండలు జారిపడడంతో వాటిని ఢీకొని ఎంతో మంది ప్రమాదాల బారిన పడ్డారు. బల్లికురవ నుంచి అద్దంకి, మార్టూరు వచ్చే మార్గాల్లోనూ బండల రవాణాతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విద్యార్థులతో డీఈవో రేణుక, ఈనాడు యూనిట్ ఇన్‌ఛార్జి ఎ.ఎస్.చక్రవర్తి, న్యాయనిర్ణేతలు

ప్రతిభకు ప్రోత్సాహం

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఒంగోలు సమీపంలోని పేర్నమిట్టలోని 'ఈనాడు' యూనిట్ కార్యాలయంలో శనివారం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి ప్రతిభా పోటీలు నిర్వహించారు. విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో సీవీ. రేణుక బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈనాడు ఒంగోలు యూనిట్ ఇన్‌ఛార్జి ఎ.ఎస్. చక్రవర్తి, న్యాయనిర్ణేతలు సయ్యద్ ఇస్మాయిల్, సీహెచ్ చిన్నాజీ, రవీంద్ర, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

–న్యూస్‌టుడే, సంతనూతలపాడు

నవోదయ ప్రవేశపరీక్షకు 1,085 మంది హాజరు: ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పరీక్షకు 1,085 మంది హాజరయ్యారు. మొత్తం 9 కేంద్రాల్లో ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాలను ప్రిన్సిపల్ శివరాం పరిశీలించారు.

KRISHNA CHAITANYA INSTITUTE OF TECHNOLOGY AND SCIENCES (KITS)
An AUTONOMOUS Institution • Approved AICTE
NH-16, Markapur, Andhra Pradesh 523 320

WE ARE HIRING
TEACHING & NON-TEACHING STAFF
Best Pay • Growth Opportunities • Immediate Appointments

FACULTY POSITIONS/ B.Tech | M.Tech | Diploma
- CSE • CSE (AI) • CSE (AIML)
- ECE • EEE • Mech • Civil
- Sciences & Humanities
- Physics • English • Quantitative Aptitude
- Verbal Reasoning • Soft Skills Trainers

NON-TEACHING POSITIONS
- Programmers & IT Support • Office Assistants
- Data Entry Operators
- Hostel Wardens & Support Staff

EXPERIENCED PROFESSIONALS WELCOME
- Retired Professors • Industry Experts • IT Professionals

Email your CV to:
hr@kits-anna.com
www.kits-anna.com | KITSCampusConnect
"Your Experience Matters - join KITS & Inspire the Next Generation!"

ఒంగోలు మండలం కరవది గ్రామంలో పుస్తక పఠనం చేస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలు

ఇల్లాలి చదువు... ఇంటికి వెలుగు!

◗ అక్షరాంధ్రతో మహిళల్లో అక్షరాస్యత పెంపుపై దృష్టి

◗ ఉమ్మడి ప్రకాశంలో 1.29 లక్షల మందికి తరగతులు

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ఇల్లాలి చదువు... ఇంటికి వెలుగు అన్నారు. మహిళలు చదువుకుంటే కుటుంబంతోపాటు సమాజంలో మార్పులు సాధ్యమవుతాయి. మహిళా అక్షరాస్యతతో ప్రతి రంగంలోనూ అభివృద్ధిని గుర్తించిన ప్రభుత్వం నిరక్షరాస్యులపై ప్రత్యేక దృష్టి సారించింది. వీరిలో అక్షరాస్యత కోసం 'అక్షరాంధ్ర' కార్యక్రమం అమలు చేస్తోంది. దీనిలోభాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి వారందరికీ రాత్రి వేళల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో వయోజన విద్య ద్వారా అమలవుతుండగా జిల్లా సమన్వయకర్త జడ్పీ సీఈవో చిరంజీవితోపాటు డీపీవో, డీఆర్డీఏ, మెప్మా పీడీలు పర్యవేక్షిస్తున్నారు.

విద్యావాలంటీర్ల నియామకం...

గతేడాది అమలు చేసిన 'ఉల్లాస్' కార్యక్రమంలో మిగిలిన వారందరినీ అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, మెప్మా పరిధిలో 1,29,497 మంది మహిళా నిరక్షరాస్యులను గుర్తించారు. వీరందరికీ స్థానిక సచివాలయాల్లో రాత్రివేళ అవసరమైన శిక్షణ తరగతులు నిమిత్తం మహిళా సంఘాలకు చెందిన ఆయా కుటుంబాల నుంచి విద్యావంతులైన 12,950 మందిని స్వచ్ఛందంగా విద్యా వాలంటీర్లను నియమించారు. రోజూ గంటపాటు బోధన, పుస్తక పఠనంతోపాటు అక్షరాలు, పదాలు రాయడం వంటివి నేర్పిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పుస్తకాలు అందజేశారు.

మార్చి 29న వార్షిక పరీక్షలు

ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల్లో నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలు ఇటీవల తరుచూ ఆర్థిక మోసాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అక్షరాలు రాయడం, చదవడం, అంకెలను గుర్తించడం, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం చేస్తున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు నుంచి 'ఉల్లాస్' పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది పరీక్షలు నిర్వహించారు. తాజాగా మిగతావారికి కూడా అక్షరాలు నేర్పాలన్న ఉద్దేశంతో సదరు కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం 'అక్షరాంధ్ర' కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని కేంద్రాల్లో ఈ నెల 28న ప్రీఫైనల్, మార్చి 29న వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఉత్తీర్ణత సాధించిన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు.

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

వేటపాలెం, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యురాలు మహ్మద్ నహీదా తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, వేట పాలెం, కొండపి పాఠశాలల్లో బాలురు, టంగుటూరు, మార్కాపురం, కనిగిరి పాఠశాలల్లో బాలికలు మార్చి 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. వీరికి పోటీ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 96188 80036 నంబరులో సంప్రదించాలని కోరారు.

బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలి

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సింగరాయకొండ మండలం పాకలలో ఈ నెల 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌కు ప్రజలందరూ కుటుంబసమేతంగా హాజరై విజయ వంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై స్థానిక ప్రకాశం భవన్‌లో శనివారం రాత్రి ఆయన కలెక్టర్ పి.రాజాబాబు, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ నూకసాని బాలాజీ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు రోజులపాటు వచ్చే సందర్శకులకు ఆహ్లాదంతోపాటు వివిధ రకాల సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షోలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం అన్ని డిపోల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

మాట్లాడుతున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

వ్యవసాయ యంత్ర సేవలు సులభతరం!

న్యూస్‌టుడే, ఒంగోలు వ్యవసాయం

రైతులకు మెరుగైన సేవలందించాలనే సంకల్పంతో ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. క్యాబ్ బుకింగ్ తరహాలో వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు పొందే వెసులుబాటు కల్పించింది. కొత్తగా వచ్చిన ఈ సౌకర్యంపై జేడీఏ ఎస్.శ్రీనివాసరావు 'న్యూస్‌టుడే'కి వివరించారు. క్యాబ్ కోసం మొబైల్ ద్వారా ఏ విధంగా బుక్ చేస్తామో అదే తరహాలో రాష్ట్రంలో ఎక్కడైనా యంత్ర పరికరాలు పొందవచ్చు. వ్యవసాయశాఖ పొందుపరచిన ఒకే యాప్‌లో అన్ని రకాల సేవలు అందుబాటులో తెచ్చారు. వాటిలో యంత్ర పరికరాల వివరాలు కొత్తగా చేర్చారు. జిల్లాకు సంబంధించి ముందుగా డ్రోన్ సేవలు పొందే ఏర్పాటు చేశారు. ప్లేస్టోర్‌లో యూబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ యాప్ రూపొందించారు. గతేడాది 80 శాతం రాయితీపై 44 డ్రోన్లను పంపిణీ చేశారు. రైతుల్లో ఒకరిని పైలట్‌గా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారు పొలాల్లో సస్యరక్షణ మందుల పిచికారీ, ఎరువులు, విత్తనాలు చల్లడానికి డ్రోన్‌ను ఉపయోగించి, ఎకరాకు నిర్ణీత అద్దె వసూలు చేస్తారు. దీంతో సమయం ఆదా కావడంతోపాటు కూలీల ఖర్చు తగ్గుతుంది. పది నిమిషాల వ్యవధిలో ఎకరాకు మందు పిచికారీ చేయవచ్చు. బుక్ చేసు కునే రైతు మొబైల్ నంబర్, వివరాలు యాప్‌లో నమోదు చేయాలి. మన లొకేషన్ ఆధారంగా సమీపంలోని డ్రోన్లను యాప్‌లో చూపిస్తుంది. దాని ఆధారంగా బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో గోడ పత్రాలపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనిపై ప్రతి మండలంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.



సినిమా పాటలకు విద్యార్థుల నృత్యాలు

ఉత్కంఠగా సాగుతున్న కబడ్డీ పోటీలు

ఉల్లాసంగా... ఉత్సాహంగా

ఒంగోలు నగరంలోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండో రోజు శనివారం క్విస్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. థీమ్ ఎక్స్‌పో, ప్రాజెక్ట్ ఎక్స్‌పో, టెక్‌ఫన్ ఈవెంట్లు, క్విజ్ పోటీలకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. సాంస్కృతిక ప్రదర్శనలు మంత్రముగ్ధులను చేశాయి. టెక్ ఫన్‌లో 59 బ్యాచ్‌లు, థీమ్ ఎక్స్‌పోలో 53, గ్రూప్ డిస్కషన్‌లో 36, ప్రాజెక్టు ఎక్స్‌పోలో 103, పోస్టర్ ప్రజంటేషన్‌లో 81, పేపర్ ప్రజెంటేషన్‌లో 107, క్విజ్‌లో 32 బ్యాచ్‌లు పాల్గొన్నట్లు క్విస్ విద్యా సంస్థల అధినేత నిడమానూరి సూర్యకల్యాణ చక్రవర్తి తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, షటిల్ పోటీల్లో ఉత్కంఠగా సాగగా, స్పెషల్ ఫ్యాషన్ షో, మ్యూజిక్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి.

–న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

థీమ్ ఎక్స్‌పోను తిలకిస్తున్న అతిథులు

MUNNANGI HATCHERIES

UNIBIO MADAGASKAR TIGER PRODUCT
(Black Tiger Seed)
(బ్లాక్ టైగర్ సీడ్)

An unit of
SRI MAHALAKSHMI GROUP OF HATCHERIES

UNIT-1	UNIT-2	UNIT-3	UNIT-4 (Tiger Unit)
Kothapatnam Village, Kota Mandal, Tirupati Dist.	Koruturupalem Village, Indukurpet Mandal, Nellore Dist.	Pinnintivaripalem Village, Kothapatnam Mandal, Prakasam Dist.	MUNNANGI HATCHERIES Ramatheerdham Village, Vidavalur Mandal, Nellore Dist.

బుకింగ్స్ కొరకు సంప్రదించండి
✆ 89783 74567, 95906 05581, 81848 22567
E-mail: srimahalakshminellore@gmail.com

(c) eenadu

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు, ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్, 2వ లేన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001.

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002లో రూలు 8 ప్రావిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిచే స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ వివరించిన ఋణగ్రహీత(లు)/ హామీదారు(లు) నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్)కు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో తేది. 27.02.2026న ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)కు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. ధరావత్తు & రిజర్వు ధర వివరములు దిగువున తెలుపబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 27.02.2026, మ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు

(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

సింగరాయకొండ బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్ పేరు: శ్రీ సంటాను మహాకుద్ — ఫోన్ నెం. 98531 43606

1 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు) : 1) శ్రీమతి అత్తంటి భారతి, భర్త: అత్తంటి నాగేంద్రరావు, హెచ్.నెం. 24-2-65, దూబగుంట గ్రామం, కందుకూరు మండలం, SPSR నెల్లూరు జిల్లా-523105. 2) శ్రీ అత్తంటి నాగేంద్రరావు, తండ్రి: అత్తంటి నారాయణ, హెచ్.నెం. 24-2-65, దూబగుంట గ్రామం, కందుకూరు మండలం, SPSR నెల్లూరు జిల్లా-523105. 3) శ్రీ తన్నీరు వెంకటప్రతాప్, తండ్రి: తన్నీరు వెంకటేశ్వర్లు, శ్రీరామ్‌నగర్, వడ్డేపాలెం, సింగరాయకొండ గ్రామం & మండలం, ప్రకాశం జిల్లా-523101.
డిమాండ్ నోటీసు తేది : 29.04.2025 స్వాధీనత నోటీసు తేది: 05.07.2025
బకాయి మొత్తం: రూ. 10,82,939.95 (అక్షరాల పది లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు మరియు తొంభై ఐదు పైసలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తి వివరములు: ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, కనుమల్ల గ్రామం, సర్వేనెం. 68/1 లో 726 చ॥గ॥ల విస్తీర్ణంలో ఖాళీ ఇంటి స్థలం మరియు యావత్తు ఆస్తి శ్రీ అత్తంటి నాగేంద్రరావు తండ్రి: అత్తంటి నారాయణ గారికి చెందినది మరియు హద్దులు: తూర్పు: మోనపాటి మాధవరావు యొక్క స్థలం, పడమర: ఓ.వి. రోడ్డు నుండి కనుమల్ల రోడ్డు వరకు మరియు [illegible]
రిజర్వు ధర: రూ. 8,64,000/- ధరావత్తు: రూ. 86,400/- బిడ్ పెంపుదల: రూ. 8,640/-

2 [illegible]
రిజర్వు ధర: రూ. 11,21,000/- ధరావత్తు: రూ. 1,12,100/- బిడ్ పెంపుదల: రూ. 11,210/-

3 [illegible]
రిజర్వు ధర: రూ. 9,92,000/- ధరావత్తు: రూ. 99,200/- బిడ్ పెంపుదల: రూ. 9,920/-

4 [illegible]
రిజర్వు ధర: రూ. 13,41,000/- ధరావత్తు: రూ. 1,34,100/- బిడ్ పెంపుదల: రూ. 13,410/-

5 [illegible]
రిజర్వు ధర: రూ. 12,46,000/- ధరావత్తు: రూ. 1,24,600/- బిడ్ పెంపుదల: రూ. 12,460/-

NKRM జూనియర్ కాలేజ్ బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్ పేరు: శ్రీ కె. సుబ్బయ్య — ఫోన్ నెం. 77024 44508

6 [illegible]
రిజర్వు ధర: రూ. 8,45,000/- ధరావత్తు: రూ. 84,500/- బిడ్ పెంపుదల: రూ. 8,450/-

దర్శి బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్: శ్రీ పి వి ఎస్ ఎన్ మూర్తి — ఫోన్ నెం. 81794 53717

7 [illegible]
రిజర్వు ధర: రూ. 3,99,00,000/- ధరావత్తు: రూ. 39,90,000/- బిడ్ పెంపుదల: రూ. 3,99,000/-
ఆస్తి నెం.2: [illegible]
రిజర్వు ధర: రూ. 26,71,000/- ధరావత్తు: రూ. 2,67,100/- బిడ్ పెంపుదల: రూ. 26,710/-
ఆస్తి నెం.3: [illegible]
రిజర్వు ధర: రూ. 66,31,000/- ధరావత్తు: రూ. 6,63,100/- బిడ్ పెంపుదల: రూ. 66,310/-
ఆస్తి నెం.4: [illegible]
రిజర్వు ధర: రూ. 40,91,000/- ధరావత్తు: రూ. 4,09,100/- బిడ్ పెంపుదల: రూ. 40,910/-

8 [illegible]
రిజర్వు ధర: రూ. 73,17,000/- ధరావత్తు: రూ. 7,31,700/- బిడ్ పెంపుదల: రూ. 73,170/-

నృత్యం చేస్తున్న చిన్నారులు

విద్యార్థినుల కూచిపూడి నాట్య ప్రదర్శన

పిల్లల సంబరం.. వైభవంగా ఆరంభం

ఒంగోలు అంజయ్యరోడ్డు, న్యూస్‌టుడే: చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ షో, కూచిపూడి, దేశభక్తి పాటలకు నృత్యాలతో ప్రకాశం బాలోత్సవం తృతీయ పిల్లల పండగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బండారు లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు విద్యార్థుల్లో వినోదం, విజ్ఞానం, వికాసం కోసం ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశభక్తి, మానవ విలువలు, సామాజిక స్పృహను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరాంజనేయులు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలో ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని కోరారు. కమిటీ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆదివారం డ్రాయింగ్, వ్యాసరచన, పాటలు పాడటం, కార్టూన్లు వేయడం, నృత్యం తదితర పోటీలు జరుగుతాయని తెలిపారు.

కలవకూరు సచివాలయం గేటు ఎదుట నిలిచిన వైద్య సిబ్బంది

మొక్కజొన్న రక్షణ పేరుతో
సచివాలయం గేటుకు తాళాలు

కలవకూరు(అద్దంకి), న్యూస్‌టుడే: మొక్కజొన్న రక్షణపేరుతో కలవకూరు సచివాలయం ప్రాంగణ గేటుకు గ్రామానికి చెందిన వ్యక్తి తాళం వేశారు. ప్రాంగణం లోని వెల్‌నెస్ కేంద్రం వద్దకు వెళ్లే 104 వాహనం బయటే నిలిచింది. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామలింగేశ్వర స్వామి ఆలయం మాన్యం భూమి 2.5 ఎకరాల విస్తీర్ణం ఉండగా కొంత భాగంలో సచివాలయం, వెల్‌నెస్ కేంద్రం నిర్మించారు. మిగిలిన భూమిని ఆలయ అర్చకులు గ్రామస్థులకు కౌలుకు ఇచ్చారు. సదరు భూమిలో కౌలుదారు మొక్కజొన్న సాగు చేపట్టారు. పంట ఏపుగా పెరగడంతో దాన్ని కాపాడుకునేందుకు ఆలయ ప్రాంగణ గేటుకు తాళం వేశారు. 104 వాహనం లోపలకు వెళ్లలేక పోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు గేటు తాళం తొలగించడంతో సమస్య పరిష్కారమైంది. సీఐ ఏ సుబ్బరాజు, దేవదాయ కార్య నిర్వహణాధికారి శైలేంద్రకుమార్‌లు రంగ ప్రవేశం చేసి సచివాలయ గేటుకు తాళాలు వేయరాదని వారించారు.

ఎస్సీలకు కేటాయించిన స్థలం పరిశీలన

మద్దిపాడు: మండల పరిధిలోని కొలచనకోటలో మాల కార్పొరేషన్ ఛైర్మన్ పెదపూడి విజయ్‌కుమార్ శనివారం పర్యటించారు. గతంలో ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఆయనకు జనసేన మండల పార్టీ అధ్యక్షుడు నున్నా బాలసుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. తహసీల్దార్ ఆదిలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది, జనసేన నాయకులు పాల్గొన్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్

(భారత ప్రభుత్వ రంగ సంస్థ) ...విశ్వాసానికి మరోపేరు

అస్సెట్ రికవరీ మోనిటరింగ్ బ్రాంచ్: విశాఖపట్నం
డి.నెం.9-13-45/2/9/1, 5వ అంతస్థు, ఎమ్‌వీఆర్ వినాయగర్ ట్రేడ్ సెంటర్, విఐపిరోడ్, విశాఖపట్నం-530003.
మొబైల్ నెం.: 98312 00669, 96409 33383

స్థిరాస్తుల అమ్మకం కొరకు వేలం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని రూలు 8(6) r/w 9(1) నిబంధనలతో చదువబడే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ, యావన్మంది ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు నోటీసు జారీచేస్తూ తెలియజేయునది ఏమనగా, దిగువ సెక్యూర్డు క్రెడిటార్ గారికి తనఖా ఉంచిన / ఛార్జిలో ఉన్న స్థిరాస్తులను నిర్మాణాత్మకంగా / భౌతికంగా / లాంఛనాత్మకంగా బ్యాంకు అధీకృత అధికారిగారు సెక్యూర్డు క్రెడిటార్ గారు స్వాధీనత తీసుకుని వాటిని "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నదో అదే పద్ధతిపై" దిగువ పట్టికలో తెలిపిన తేదీలలో బ్యాంకు/సెక్యూర్డు క్రెడిటార్ గారు సదరు ఋణగ్రహీత(లు), హామీదారు(లు) నుండి రావలసిన బకాయిలను వసూలు నిమిత్తం ఈ నోటీసు జారీచేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఎదుట దిగువ పట్టికలో రిజర్వు ధర & ధరావత్తు వివరములు తెలువబడినవి.

ఇ-వేలం తేది, సమయం : 06-03-2026
ఉ॥ గం॥ 11.00 నుండి సా॥ గం॥ 4.00 వరకు

బయానా చెల్లింపునకు ఆఖరు తేది : 06.03.2026, మధ్యాహ్నం గం.03.00 గం॥ల లోపు
బిడ్ పెంపుదల మొత్తం : రూ. 10,000/-

1) ఋణగ్రహీత పేరు / బ్యాంకుకు మొత్తం బకాయిలు : దేవరపల్లి వెంకట రామి రెడ్డి మరియు దేవరపల్లి కృష్ణా రెడ్డి (ఖాతా నెం.లు : 102000NC00051509 & 102000NC00051253)

నివాసం : డి.నెం: 4-149, ఇనమనమెల్లూరు గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా
బ్రాంచ్ ఆఫీస్ : ఒంగోలు-102000 డిమాండ్ నోటీసు తేది. : 12-05-2022
బకాయి : తేది.26-11-2021 నాటికి బకాయి రూ.12,19,916.20 పై. + తేది.27-11-2021 నుండి జమకూడు తదుపరి వడ్డీ, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర ఖర్చులు నోటీసు తదుపరి చెల్లింపులు ఉన్నట్లయితే మినహాయించబడును, తిరిగి చెల్లించే తేదీ వరకు.
స్వాధీనత తేది : 19-09-2022 స్వాధీనత స్వభావం : లాంఛనాత్మక
తనఖా చేసిన సెక్యూరిటీ / ఆస్తి వివరాలు / యజమాను(లు) పేరు (తనఖా చేసిన ఆస్థి(లు)): డాక్యుమెంట్ నెం.2238/1994, తేది.28-11-1994 ప్రకారం శ్రీ దేవరపల్లి వెంకటరామిరెడ్డి గారి పేరున గల ఆస్థి : ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం, ఇనమనమెల్లూరు గ్రామం, సర్వే నెం.117/1 లోని పట్టా నెం.1 లోని ఎ.1-23 సెంట్లు అందలి రెసిడెన్షియల్ భవనము యావదాస్థి నకు హద్దులు : తూర్పు : దేవరపల్లి వెంకటరమణారెడ్డి గారి భూమి, దక్షిణం : దరఖాస్తుదారుని మిగిలిన స్థలము, ఉత్తరం : సర్కార్ డొంక (ఆర్ & బి రోడ్డు), పడమర : వాగు.

రిజర్వు ధర : రూ. 21,60,000/- ధరావత్తు : రూ. 2,16,000/-

సెక్యూర్డ్ క్రెడిటార్స్‌కు తెలిసిన మేరకు ఋణభారముల వివరాలు : ఋణ భారములు ఏమి లేవు.

ఇ-వేలం నియమ నిబంధనలు :
1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును.
2) ఆస్తులను 'ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై' విక్రయించబడతాయి.
3) అధీకృత అధికారి గారి వద్దగల షెడ్యూలులోని సెక్యూర్డు ఆస్తికి సంబంధించిన ఉత్తమ వివరముల మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారు సమాధానం తెలుపవలసిన అవసరం లేదు.
4) అమ్మకం ఇ-వేలం పోర్టల్ https:// baanknet.com ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది.06-03-2026, ఉదయం గం.11-00 ల నుండి సాయంత్రం గం.4-00 ల వరకు నిర్వహించెదరు.
5) అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయచేసి https:// baanknet.com & www.pnbindia.in వెబ్‌సైటులు చూడవలెను.

సర్ఫేసి చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన

ప్రదేశం: విశాఖపట్నం, తేది : 06-02-2026 సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

పాడి రైతుకు బహుమతి అందజేస్తున్న జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వరరావు

మేలు జాతి దూడల పెంపకంలో జాగ్రత్తలు అవసరం

ఎండ్లూరు(సంతనూతలపాడు), న్యూస్‌టుడే: మేలు జాతి దూడల పెంపకంలో పోషకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు సూచించారు. మండలంలోని ఎండ్లూరులో శనివారం పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈవో డాక్టర్ బి.మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఎస్.ఎస్.ఎస్ ద్వారా ఆడదూడలు పుట్టే వీర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం 36 లేగ దూడల అందాల పోటీలను ప్రదర్శించారు. అనంతరం వాటిని బాగా పెంచుతున్న పోషకులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి ఏడీ డాక్టర్ ఎ.శ్రీనివాసరెడ్డి, పశువైద్యాధికారి డాక్టర్ చిరంజీవి, కె.అనూరాధ, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆక్వాకల్చర్ స్టీవార్డ్‌షిప్ కౌన్సిల్- రొయ్యల ప్రమాణాల ప్రకారం భాగస్వామ్య - సామాజిక ప్రభావ అంచనాల కోసం ప్రజా సంప్రదింపు సమావేశం

ఫార్మ్ పేరు	చిరునామా	GPS	సంప్రదింపు తేదీ మరియు సమయం
దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్- గాదేపాలెం సైట్	బీరంగుంట-మోటూమాల గ్రామం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా	15.504801, 80.157480	09/02/2026, ఉ. 09.00 గం॥లకు
గోల్డెన్ ప్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్- దేవరంపాడు సైట్	దేవరంపాడు గ్రామం, ఒంగోలు మండలం, ప్రకాశం జిల్లా	15.510687, 80.166742	09/02/2026, మ. 01.30 గం॥లకు
గోల్డెన్ ప్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్- తాళ్లపాలెం సైట్	తాళ్లపాలెం - అనంతవరం గ్రామం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా	15.3199275, 80.0765981	10/02/2026, ఉ. 09.00 గం॥లకు

పైన తెలిపిన ఆక్వాకల్చర్ చెరువులపై ఏ విధమైన అభిప్రాయాలు లేదా సలహాలు/ సూచనలను తెలుపుటకు గాను క్రింద తెలిపిన ఇ-మెయిల్‌కు తెలియపరచగలరు. sarabpreet@deviseafoods.com స్పాన్సర్- దేవి సీఫుడ్స్ లిమిటెడ్ NH-16, పెరవలి రోడ్, తణుకు-534 211, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.

9 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు) : 1) మెస్సర్స్ శ్రీ లక్ష్మి ఏజెన్సీస్ ఏకైక ప్రొప్రయిటర్ శ్రీ మూలె గోపాల్ రెడ్డి, ఇంటి నెం.14-215/1, పుచ్చలమిట్ట, అద్దంకి రోడ్డు, దర్శి మండలం, ప్రకాశం జిల్లా-523247, 2) శ్రీ మూలే గోపాల రెడ్డి, తండ్రి. మూలే రత్తయ్య, చిరునామా-1 : సర్వే నెం.726/1, 726/2, ప్లాట్ నెం.లు. 29, 30, 80 & 81, ఈ.సి.ఆర్. మోడల్ గ్రామం వెంచర్, దక్షిణం వైపు ఏరియా దగ్గర నుండి చింతలపాలెం రోడ్డు, దర్శి (గ్రామం & మండలం), ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్-523247. చిరునామా-2 : డి.నెం. 14/215/1, ఆటోనగర్ దగ్గర, అద్దంకి రోడ్డు, పుచ్చలమిట్ట, దర్శి గ్రామం & మండలం, ప్రకాశం జిల్లా-523247, 3) శ్రీ ఇస్తలమూడి చెన్నా రెడ్డి, తండ్రి : బ్రహ్మారెడ్డి, చిరునామా-1 : 14-171ఎ, పుచ్చలమిట్ట, దర్శి గ్రామం & మండలం, ప్రకాశం జిల్లా-523271. చిరునామా-2 : సర్వే నెం.726/1, 726/2, ప్లాట్ నెం.లు, 36, 37, 73 & 74, ఈ.సి.ఆర్. మోడల్ గ్రామం వెంచర్, దక్షిణం వైపు ఏరియా దగ్గర నుండి చింతలపాలెం రోడ్డు, దర్శి (గ్రామం & మండలం), ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్-523247. 4) శ్రీ ఇస్తలమూడి రాజ రామి రెడ్డి, తండ్రి. బ్రహ్మా రెడ్డి చిరునామా-1 : డి.నెం.2-53, రెడ్డి పాలెం, షైదీపాడు, ప్రకాశం జిల్లా-523271. చిరునామా-2 : ప్లాట్ నెం.1, సర్వే నెం.68/1ఎ2, డి.నెం.4-185 దగ్గర, పుచ్చలమిట్ట, దర్శి గ్రామం & మండలం, ప్రకాశం జిల్లా-523247. 5) శ్రీమతి మూలే శ్యామల, భర్త. మూలే గోపాల రెడ్డి, చిరునామా : సర్వే నెం. 726/1, 726/2, ప్లాట్ నెం.లు.29, 30, 80 & 81, ఈ.సి. ఆర్. మోడల్ గ్రామం వెంచర్, దక్షిణం వైపు ఏరియా దగ్గర నుండి చింతలపాలెం రోడ్డు, దర్శి (గ్రామం & మండలం), ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్-523247.
[illegible]
65.7 అలు, పడమర : ప్లాట్ నెం.430 యొక్క స్థలం – ఈ భాగము 33 అలు, ఉత్తరం : ప్లాట్ నెం.442 యొక్క స్థలం – ఈ భాగము 52.4 అలు.
ఐటమ్-9 : ప్రకాశం జిల్లా, దర్శి, చింతలపాలెం రోడ్డు, ఈ.సి.ఆర్. మోడల్ గ్రామము యొక్క సర్వే నెం.726/5 వద్ద గల, ప్లాటు నెం.442 నందు 221.00 చ॥గ॥ల విస్తీర్ణం గల సెమీ-అర్బన్ నివాసయోగ్యమైన ఖాళీ స్థలము శ్రీమతి మూలే శ్యామల, భర్త. ఎమ్. గోపాల్ రెడ్డి గారికి చెందిన (రిజిస్టర్డ్ అమ్మకము దస్తావేజు తేది.16.07.2015, దస్తావేజు నెం.3931/2015, ఎస్. ఆర్.ఓ దర్శి వారి ప్రకారం) సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన ఆస్తి హద్దులు : తూర్పు : 40 అల రోడ్డు – ఈ భాగము 35.9 అలు, దక్షిణం : ప్లాట్ నెం.441 యొక్క స్థలం – ఈ భాగము 67.4 అలు, పడమర : ప్లాట్ నెం.429 యొక్క స్థలం – ఈ భాగము 33 అలు, ఉత్తరం : ప్లాట్ నెం.443 యొక్క స్థలం – ఈ భాగము 53.6 అలు.
ఐటమ్-10 : ప్రకాశం జిల్లా, దర్శి, చింతలపాలెం రోడ్డు, ఈ.సి.ఆర్. మోడల్ గ్రామము యొక్క సర్వే నెం.726/5బి వద్ద గల, ప్లాటు నెం.443 నందు 189.00 చగలు విస్తీర్ణం గల సెమీ-అర్బన్ నివాసయోగ్యమైన ఖాళీ స్థలము శ్రీమతి మూలే శ్యామల, భర్త. ఎమ్. గోపాల్ రెడ్డి గారికి చెందిన (రిజిస్టర్డ్ అమ్మకము దస్తావేజు తేది.16.07.2015, దస్తావేజు నెం.3931/2015, ఎస్.ఆర్.ఓ దర్శి వారి ప్రకారం) సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన ఆస్తి హద్దులు : తూర్పు : 40 అల రోడ్డు – ఈ భాగము 35.9 అలు, దక్షిణం : ప్లాట్ నెం.442 యొక్క స్థలం – ఈ భాగము 58.6 అలు, పడమర : ప్లాట్ నెం.428 యొక్క స్థలం ఈ భాగము 33 అలు, ఉత్తరం : ప్లాట్ నెం.427 యొక్క స్థలం – ఈ భాగము 44.6 అలు.
రిజర్వు ధర: రూ. 76,92,000/- ధరావత్తు: రూ. 7,69,200/- బిడ్ పెంపుదల: రూ. 76,920/-

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) / రూల్ 9(1) ల ప్రకారం చట్టబద్ధమైన 15 రోజుల ప్రకటన
ఈ నోటీసు ప్రకటన పై లోనుకు సంబంధించిన ఋణగ్రహీత(ల)కు, హామీదారు(ల)కు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 8(6) / రూల్ 9(1) ల క్రింద పైన తెలిపిన తేదీన వేలం అమ్మకం జరుపబడునని తెలియజేస్తూ ఇచ్చిన ప్రకటనగా కూడా పరిగణించవలెను.

బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ఇ-వేలం వెబ్‌పోర్టల్ / వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ కొరకు మరియు అమ్మకం నియమ నిబంధనల కొరకు https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో "బయ్యర్ రిజిస్ట్రేషన్" లింక్‌ను దయచేసి క్లిక్ చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంకు వారి వెబ్‌సైట్: www.unionbankofindia.co.in లో లభిస్తాయి.

తేది : 05.02.2026, స్థలం: ఒంగోలు సం/- ఛీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు

(c) eenadu

మాతృభాషపై పట్టు.. ప్రగతికి మెట్టు!

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించడం అభినందనీయమని డీఈవో సి.వి.రేణుక పేర్కొన్నారు. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి ప్రతిభా పోటీలను శనివారం పేర్నమిట్ట సమీపంలోని 'ఈనాడు' యూనిట్ కార్యాలయంలో నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ.. మాతృ భాషపై పట్టు సాధిస్తే ఇతర భాషలు సులభమవుతాయన్నారు. జిల్లాలో సుమారు 26 వేల మంది విద్యార్థులు పాఠశాల, ప్రాంతీయ, జిల్లా స్థాయిలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు.

విజేతల వివరాలు...

వ్యాసరచన: ప్రథమ బహుమతి కె.దివ్యశ్రీ (జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, దర్శి), ద్వితీయ ఎం.కీర్తన (శ్రీ విద్యానికేతన్ హైస్కూల్, సింగరాయకొండ), తృతీయ కె.మహేష్ (నలంద హైస్కూల్, యర్రగొండపాలెం). ● **చిత్ర లేఖనం:** ప్రథమ బహుమతి కె.సౌమ్య (జడ్పీహెచ్‌ఎస్, సింగరాయకొండ), ద్వితీయ సీహెచ్ సాయి దీక్షిత (శ్రీ మహర్షి హై స్కూల్, పొదిలి), తృతీయ ఎస్.తనిష్క (శ్రీ వెంకటేశ్వర హైస్కూల్, దర్శి). ● **ఉపన్యాసం:** ప్రథమ బహుమతి ఎ.మహిత (జూబ్లీ హైస్కూల్, ఒంగోలు), ద్వితీయ ఎ.పరమేశ్వర్ (నారాయణ పబ్లిక్ స్కూల్, ఒంగోలు), తృతీయ బి.లక్ష్మి లావణ్య (జడ్పీహెచ్‌ఎస్, కె.వి.పల్లి). ● **క్విజ్:** ప్రథమ బహుమతి కె.రిత్విక్ భరద్వాజ్ (శ్రీ విద్యానికేతన్ హైస్కూల్, సింగరాయకొండ), ద్వితీయ జి.వరుణ్‌సాయి (వాసవి విద్యానికేతన్, మార్కాపురం), తృతీయ ఎ.కాసిరావు (భాష్యం స్కూల్, దర్శి)లు గెలుపొందారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మాట్లాడుతున్న డీఈవో రేణుక, పక్కన ఈనాడు యూనిట్ ఇన్‌ఛార్జి ఏఎస్ చక్రవర్తి, ప్రతిభా పాటవ పోటీలకు హాజరైన విద్యార్థులు

మంచి అవకాశం

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈనాడు నిర్వహిస్తున్న ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. పత్రికలు చదవడం ఎంత ఉపయోగమో నేర్చుకున్నాం.
-ఎన్.లాస్య, ఒంగోలు

విజ్ఞానం పెరుగుతుంది

ఈనాడు నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలతో విజ్ఞానం పెరుగుతుంది. దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడుతుంది. ఇలాంటి వేదికలతో పోటీతత్వం పెరిగి, భవిష్యత్తులో కాంపిటేటివ్ పరీక్షల్లో రాణించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
-షేక్ సుమయా ఫాతిమా, పొదిలి

ఆత్మవిశ్వాసం కలిగింది

ఈనాడు నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలతో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఇలాంటి పోటీలు మాలోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడతాయి. మనలో ఎంత సత్తా ఉందో తెలుస్తుంది. పోటీ పరీక్షల్లో ధైర్యంగా పాల్గొనేలా చేస్తుంది.
-వై.బ్లెస్సీ విశ్వాస్, యర్రగొండపాలెం

ఎంతో ఆనందంగా ఉంది

ఈనాడు చేపట్టిన ప్రతిభా పాటవ పోటీల్లో తొలిసారిగా జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యా. ఇలాంటి పోటీలతో తెలుగు భాషపై పట్టు, మంచి అవగాహన కలిగింది. ఇంత వరకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొంటా.
-టి.లీలాక్షర, సింగరాయకొండ

ప్రణాళికాయుత విద్యతోనే ఉన్నత స్థితి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: దేశాభివృద్ధి విద్యా సంస్థల్లో సాధ్యమవుతుందని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు పేర్కొన్నారు. శనివారం నగరంలోని డాక్టర్ ఆనంద్ మినీ స్టేడియంలో పాఠశాల విద్యార్థులకు కెరియర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. 9, 10 తరగతుల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు, సామాజిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కేవలం పాఠాలు బట్టీ పట్టడం ప్రయోజనం ఉండదన్నారు. ఇప్పుడొచ్చిన ఏఐ టెక్నాలజీ విద్యార్థులకు భవిష్యత్తులో ఎక్కువ ఉపయోగపడుతుందని వివరించారు. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవద్దని, ప్రణాళికాబద్ధంగా కష్టపడితే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగవచ్చన్నారు. ధనిక్ భారత్ ఎండీ విక్రం నారాయణ పాత ఉమ్మడి ప్రకాశంలోని గనుపూడి వాసి అని, ఎంతో కష్టపడి ఉన్నతస్థాయికి చేరారన్నారు. ఆయన సూచనల మేరకు ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు విక్రం అజయ్‌బాబు, కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో కెరియర్ గైడెన్స్‌పై సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యావ్యవస్థలో ఇబ్బందులు సరిచేయడం, ఒత్తిడి తగ్గించడం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ధనిక్ భారత్ విద్యాసంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు

'పరామర్శల పేరుతో పేదల ప్రాణాలు హరించడం హేయం'

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తూ.. పేదల ప్రాణాలు హరిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ప్రజలు క్షమించకూడదని మంత్రి స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. వైకాపా పాలనలో తిరుమల లడ్డూను కల్తీచేసి అపవిత్రం చేశారన్నారు. ఈ విషయం అధికారుల విచారణలో బట్టబయలు కావడంతో ఆ పార్టీ నేతలు వితండ వాదానికి దిగుతూ.. అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బూతుల సంస్కృతికి తెరతీసిన వారిపై భక్తులు దాడిచేయగా.. పరామర్శల పేరిట ఇద్దరు వైకాపా కార్యకర్తలను జగన్ బలితీసుకున్నారని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాల మాటున తిరిగి.. నేడు పరామర్శలంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇకనైనా బుద్ధి మార్చుకోవాలని1 హితవు పలికారు.

మాట్లాడుతున్న మంత్రి స్వామి

నర్సింగ్ పరీక్షల్లో చూచిరాతలు?

ఒంగోలు నగరం: జీజీహెచ్ వైద్య కళాశాలలో జరుగుతున్న నర్సింగ్ పరీక్షల్లో కాపీయింగ్ జోరుగా జరుగుతున్నట్లు సమాచారం. నర్సింగ్ కోర్సు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఒక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉండగా, దాదాపు 20 ప్రైవేటు నర్సింగ్ విద్యా సంస్థలున్నాయి. అందరికీ జీజీహెచ్‌లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం జీజీహెచ్‌లో సీఎస్ ఆర్ఎంవోగా పనిచేస్తున్న వైద్యాధికారికి పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించాలి. అందుకు భిన్నంగా ఈసారి మరో వైద్యాధికారికి అప్పగించారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 128, రిటైల్ లైవ్ - 155, చికెన్ విత్ స్కిన్ - 225, చికెన్ స్కిన్‌లెస్- 256

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : ఆర్ఐవో

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: త్వరలో జరగబోయే ఇంటర్ థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఐవో వరప్రసాదరావు అన్నారు. కందుకూరులో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాక్టికల్ పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో బోర్డు నియమ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తున్నామన్నారు. అవసరమైన చోట ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.

ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్ఐవో వరప్రసాదరావు

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి నుంచి జూనియర్ ఇంటర్ వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఈ మేరకు సదరు గోడ పత్రాలను స్థానిక ప్రకాశం భవన్ లోని ఛాంబర్‌లో శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్త జయ పాల్గొన్నారు.

గోడపత్రం ఆవిష్కరిస్తున్న కలెక్టర్ రాజాబాబు

13న ఉపాధిహామీ పథకం పరిరక్షణ యాత్ర

ఒంగోలు నగరం: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర ఈ నెల 13న జిల్లాలో జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండపి, మార్కాపురం నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. నియోజకవర్గ బాధ్యులు, నాయకులు సమావేశంలో పాల్గొనాలని కోరారు.

వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు సత్వరమే మంజూరు

ఒంగోలు గ్రామీణం: రైతులకు అవసరమైన వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను సత్వరమే మంజూరు చేయాలని విద్యుత్తు శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. విద్యుత్తు శాఖ పురోగతిపై స్థానిక రామనగర్‌లోని జిల్లా కార్యాలయంలో శనివారం ఈఈ, డీఈలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరివర్తకాలు అవసరం లేని 340తోపాటు, మిగిలిన మరో 300 వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద జిల్లాలో ఎంపిక చేసిన అయిదు గ్రామాల్లోనూ మార్చి నెలాఖరులోపు వంద శాతం సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలన్నారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్తు సరఫరాతోపాటు, అవసరమైన చోట మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలుంటే వాటిని పరిష్కరించే దిశగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో విద్యుత్తుశాఖ ఈఈలు మాకినేని హరిబాబు, పి.శ్రీనివాసులు, ఉమాకాంత్, పాపారావు, రఘుబాబు పాల్గొన్నారు.

అధికారులతో సమీక్షిస్తున్న విద్యుత్తుశాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు

విద్యుత్తు చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఈఈ వీరయ్య ఆదేశించారు. సింగరాయకొండ మండలంలో శనివారం ఒంగోలు డీఈ హైమావతి ఆధ్వర్యంలో 36 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా వినియోగించడంతో పాటు విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న పలువురికి సుమారు రూ.8 లక్షల జరిమానా విధించారు. అనంతరం స్థానిక కార్యాలయం వద్ద సిబ్బందితో ఈఈ సమావేశం నిర్వహించారు. అనుమతి లేకుండా అదనపు లోడు వినియోగించే వారిని గుర్తించడంతో పాటు నివాసాల పేరిట సర్వీసు తీసుకుని, వ్యాపార కార్యకలాపాలకు వినియోగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. వేసవిలో సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ యుగంధర్, డివిజన్ పరిధిలోని ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: మండలంలోని ఎండ్లూరు డొంకలోని మహిళా ప్రాంగణంలో నిరుద్యోగ మహిళలు, యువతులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జె.రవితేజ యాదవ్ పేర్కొన్నారు. 15 నుంచి 45 ఏళ్ల లోపు నిరుద్యోగ మహిళలకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబరు 99630 05209ను సంప్రదించాలని సూచించారు.

నిధుల సద్వినియోగంతోనే పెండింగ్ పనుల పూర్తి

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థంగా వినియోగిస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సూచించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం ఎంపీ మాగుంట అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసేలా పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. వాటికి సంబంధించిన బిల్లులను కూడా ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని వివరించారు. జిల్లా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో వెన్నుదన్నుగా ఉంటారని స్పష్టం చేశారు. తమ ప్రాంతంలోని సమస్యలను పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జేసీ కల్పనాకుమారి మాట్లాడుతూ.. ఐసీడీఎస్, విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇళ్ల మంజూరుతోపాటు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భూ సేకరణలో పురోగతి ఉండేలా చూడనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో నగర మేయర్ గంగాడ సుజాత, డీఆర్వో ఓబులేసు, జడ్పీ సీఈవో చిరంజీవితోపాటు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీ మాగుంట, వేదికపై జేసీ కల్పనాకుమారి, మేయర్ సుజాత

విద్యుత్తు తీగలే యమపాశాలై

☛ స్తంభం మారుస్తుండగా విషాదం.. యువకుడి మృతి

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగలు యమపాశాలై యువకుడిని బలిగొన్న విషాద ఘటన మండలంలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జగదేవిపేటలో శనివారం జరిగింది. ఎస్సై నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల మేరకు... నెల్లూరు- మైపాడు మార్గంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న స్తంభాలను కొన్ని రోజులుగా తొలగిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాకిచర్ల పెదపాలేనికి చెందిన జాలయ్య(40), ఆవుల శీను, కావలికి చెందిన వెంకటరమణయ్య మారుస్తుండగా ప్రమాదవశాత్తు ఒక స్తంభం జారి పక్కనే విద్యుత్తు సరఫరా అవుతున్న మరో స్తంభంపై పడింది. తీగలు తెగి జాలయ్యను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. శీను, వెంకటరమణయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. లైన్ ఇన్‌స్పెక్టర్ చంద్రయ్య నిర్లక్ష్యం కారణంగానే భర్త ప్రాణాలు కోల్పోయాడని భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

జాలయ్య

కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వినతి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కనిగిరి ఆర్టీసీ డిపోలో తొలగించిన 20 మంది పార్కింగ్ డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కార్మికశాఖ ఉప కమిషనర్ కె.గాయత్రీదేవికి సీఐటీయూ నాయకులు శనివారం వినతిపత్రం అందజేశారు. పదేళ్ల నుంచి కనిగిరి డిపోలో ఒప్పంద పద్ధతిపై 20 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల డిపో యాజమాన్యం నూతన ఏజెన్సీతో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ మేరకు కొత్త గుత్తేదారుడు పాత కార్మికులందరినీ తొలగించి, నూతన కార్మికులతో పని చేయిస్తున్నట్లు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. కార్మికశాఖ చట్టం ప్రకారం విధుల నుంచి తొలగించాలంటే నెల రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, అలా చేయకుండా తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్, నాయకులు పి.నరేంద్ర, గురవయ్య, వేణుగోపాల్ పాల్గొన్నారు.

కార్మికశాఖ ఉప కమిషనర్ గాయత్రీదేవికి వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు

నిల్వ మాంసం.. కాలం చెల్లిన ఆహార పదార్థాలు

● హోటళ్లు, దుకాణాల్లో గుర్తించిన అధికారులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఫుడ్‌సేఫ్టీ, తూనికలు కొలతల అధికారులు నగరంలోని తినుబండారాల దుకాణాలు, హోటళ్లలో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఫుడ్‌సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులు పది బృందాలుగా ఏర్పడి హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మిఠాయి దుకాణాల్లో నమూనాలు సేకరించారు. హోటళ్ల నిర్వాహకులు నిల్వ ఉంచిన మాంసాహారం, ముందు రోజు వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచడాన్ని గుర్తించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను గమనించి వాటిని సీజ్‌చేసి కేసులు నమోదు చేశారు. స్వీట్ దుకాణాలు, బేకరీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిపై తయారీ, నిర్ణీత గడువు తేదీలు లేవు. తనిఖీలు గురించి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వేణుగోపాల్ మాట్లాడుతూ. . మొత్తం 21 నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. నివేదిక వచ్చాక నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన 50 కిలోల మాంసాన్ని బయట పడేసినట్లు తెలిపారు. నిల్వ ఆహారం ఉంచిన హోటళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి జేసీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. వ్యాపారులు స్టోర్ రూముల్లో నిల్వ పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించామన్నారు. పెస్ట్ కంట్రోలు చేయించుకోవాలని సూచించామన్నారు. తూనికలు, కొలతల శాఖ వారు ప్రత్యేకంగా 20 కేసులు నమోదు చేశారని తెలిపారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు

రెస్టారెంట్‌లో ఆహారపదార్థాలు పరిశీలిస్తున్న అధికారులు

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng. Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

WANTED

We are interested in taking over of schools in Guntur, Bapatla and Prakasam Districts. Interested may call on: 9985537617

BUILDING CONSTRUCTION

WATER PROOFING

బాత్‌రూమ్ లీకేజీ గోడలపై చెమ్మ, శ్లాబ్ లీక్,సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఏ లీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 8096113137, 96424 58892.

EDUCATION

DISTANCE EDUCATION

ఆచార్యనాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం నిర్వహిస్తున్న M.Sc (అన్నికోర్సులు), M.A (అన్నికోర్సులు) MBA, MCA, M.Com, MLiSc కోర్సులకు అడ్మిషన్లు జరుగుచున్నవి. గీతం డిగ్రీకాలేజి, ఒంగోలు. సెల్: 9849124970, 9030568558.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇప్పబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ కింద 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్ డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్, ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గా ప్రసాద్. 98495 69111.

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో గజం 5,000/-, 10,000/-, 23,000/- కమర్షియల్ ప్లాట్ 37 లక్షలు. 15,000/- రెంటు. లోను కలదు. 9052345356.

గుంటూరుసిటీ, గోరంట్ల రెడ్డి పాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు, పెద కాకాని, కొప్పురావూరు, క ంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా/కొనాలన్నా సంప్ర. 73823 96677.

ఎర్రచందనం పెంపకానికి అనువైన నేలలున్న ప్రకాశం జిల్లాలో ఎర్రచందనం ఫామ్‌ల్యాండ్‌ను కొన్ని వేలమంది ఇప్పటికే కొనియున్నారు. మరి మీరుకూడా ఆలోచించండి/ చూడండి తరువాతే నిర్ణయం తీసుకోండి. 99088 22077.

శ్రీ సాయి రియల్‌ఎస్టేట్&కన్సల్టెన్సీ. గుంటూరు రాజధాని ప్రాంతాల్లో ఇల్లు, స్థలాలు, పొలాలు, అపార్టుమెంట్స్, కమర్షియల్‌స్థలాలు, బిల్డింగ్స్ కొన|| అమ్ము||&లోన్స్‌కు సంప్ర|| చంద్రమౌళి నగర్, 7/2 ఎన్టీఆర్‌స్టేడియం, మెయిన్ గేటు ఎదురురోడ్డు, 98490 38672, 8186946260.

FLAT FOR SALE

ఒంగోలు శ్రీరామచంద్రమిషన్ ఆశ్రమమువద్ద ఒక్కొక్క ఫ్లోర్ 2400SFT 3BHK ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. రెడీటుఆక్యుపై. ✆ 91827 83079.

HOUSE FOR SALE

House For Sale చీరాల కొత్తపేట RTC కాలనీలో 9 సెంట్ల విస్తీర్ణములో 2 అంతస్తుల డాబా ఇల్లు సౌత్ (ఈస్ట్ రోడ్) అమ్మకానికి కలదు. ✆ 9177644898, 7093321399.

LAND FOR SALE

కంకటపాలెం మెయిన్ రోడ్ సైడ్ బాపట్ల, టిపిసిఎల్ పెట్రోల్ పంప్ దగ్గర 55 సెంట్లు, 35 సెంట్లు, భూమి అమ్మకానికి ఫోన్ నంబర్: 9553322091, 9553322081

ఫ్లాష్.... ఫ్లాష్....
వినుకొండ (పల్నాడు జిల్లా)
అవకాడో ప్లాంటేషన్‌లో 11 సెంట్లు 6 లక్షలు మాత్రమే
లిమిటెడ్ ఆఫర్ only
24 నెలల సులభ వాయిదాలు కలవు.
✆ 9133574455

PLOT FOR SALE

కర్నూల్‌రోడ్ SSN కాలేజీ ఎదురు కర్నూల్‌రోడ్ ఫేస్ వె||100x పొ||240, 334 గదుల స్థలం అమ్మబడును. 1గది 95,000/- సంప్ర: 88979 87799.

కర్నూల్‌రోడ్ SSNకాలేజీ ఎదురు కర్నూల్‌రోడ్‌ఫేస్ వె||104xపొ||215 కొలతలుగల తూర్పు మరియు, దక్షిణంరోడ్‌గల 311గదుల స్థలం అమ్మబడును. 1గది 1,25,000/- ✆ 88979 87799.

స్పెషల్ ఆఫర్ GNT- VJA రోడ్డు Nh-16 కి దగ్గరగా నంబూరులో CRDA LP No. 129/25 ప్లాట్స్‌కలవు. బ్యాంక్ లోన్& స్పాట్ రిజిస్ట్రేషన్. 8686562888.

ఒంగోలు సౌత్‌బైపాస్ ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రక్కన NH ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ పడమర ఫేసింగ్ 70 గదులు (587చ||గ||) అమ్మబడును. ✆ 9030613516

ఒంగోలులో ఆశ్రమం దగ్గరలో D.T.C.P Plots మరియు పేర్నమిట్ట, ఏడుగుండ్లపాడు Hiway Fasing Plots. Contact: 7386498389.

200చ||గ|| ప్లాట్లు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

మార్కాపురం (కుంట) దగ్గరలో 133 గజాలు కేవలం 2 లక్షలు మాత్రమే దానకొండ దగ్గరలో 133 గజాలు 1 లక్ష మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్. 9398621767.

చిలకలూరిపేటకు DTCP అప్రూవ్డ్ ప్లాట్లు గజం 4800 - 10 వేల వరకు GNT - HYd హైవే ఫేసింగ్‌లో - CRDA అప్రూవ్డ్ ప్లాట్లు గజం 12 వేలు నుండి 18 వేల వరకు కలవు. సంప్ర|| 89859 66069.

అమరావతి రాజధానికి అతిదగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఅవుట్ LPNOతో E5,E7 4వేస్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ||13500/- మాత్రమే. 9346492840, 9848366789.

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

TO LET

ఒంగోలు సంతపేట నాటు బాబురావు పార్కు ఎదురు శ్రీదేవి అపార్ట్‌మెంటులో ఫ్లాట్‌నెం: G-3(3BHK) అద్దెకు బ్రాహ్మణులు, వైశ్యాస్‌కు ఇవ్వబడును. ✆91823 47505.

ఒంగోలు కొండయ్యబంకులైను యూనివర్శల్‌బ్యాగ్ షాపుఎదురు గ్రౌండ్ ఫ్లోరు- 1BHK, 2ndఫ్లోర్-2BHK, ఇల్లులు అద్దెకు ఇవ్వబడును. (బ్రాహ్మణులు, వైశ్యు లకు) లిఫ్ట్ సౌకర్యం కలదు. Cell: 91823 47505

COMMERCIAL

ఒంగోలు EKB ప్రక్కన ZUDIO షోరూమ్‌ఎదురు 2000SFT బిల్డింగులో 2nd ఫ్లోర్ కమర్షియల్స్ అద్దెకు ఇవ్వబడును. ✆ 97409 03676

JOBS

Lakshmi Spares Corporation, Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers Qul: B.Tech/Diploma Location: Krishna,Guntur&Prakasam Districts. Note: Complete field work please send your resumes to Mail ID: hr.lakshmispares@gmail.com 90325 74443

Wanted Sales Engineers for a Reputed for air Compressor Company Having ITI/Diploma/Degree/Engineering With Exp/ Freshers. Attractive Salary+ Incentives. ✆ 98481 13083, 77805 26322 coastguru@gmail.com

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG, Age: 25-40 years. Salaray upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

WANTED ENGLISH-Medium Teacher for English & Science classes IV-VIII. Salary: 15Kto20K Srivanividyanikethan, Karavadi Ongole. ✆99492 17836.

ఒంగోలు ప్రముఖ ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్‌లో పనిచేయుటకు బ్యూటీషన్ కావలెను (అనుభవంగల వారికి ప్రాధాన్యత) ✆ 98667 00420, 92939 49335.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వారి ఓపెన్‌ప్లాట్లు, ఫామ్ ల్యాండ్స్ అమ్ముటకు మార్కెటింగ్ సిబ్బంది కావలెను. మంచికమీషన్ ఇవ్వబడును. 93915 26523.

ప్రముఖ అడ్వకేట్ లా ఫర్మ్ ఆఫీసు నందు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఏరియాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. కంప్యూటర్ అనుభవం తప్పనిసరి. జీతం 10,000/- to 12,000/-. సంప్ర: 94412 49798.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 14000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్ వారికి ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు వయస్సు: 22 సంవత్సరాలు ఉండవలెను. వివరములకు సంప్ర. ✆ : 92487 33372.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీ నందు క్లాసు ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12,000/- నుండి 14,000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు. వయస్సు:22 సం||లు నుండి 40సం||లవరకు ఉండవలెను. వివరములకు ఫోన్ : 9248733320.

ఒంగోలులోని ప్రముఖ విద్యాసంస్థ నందు పనిచేయుటకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ JL'S కావలెను. అర్హత: M.Sc ఆకర్షణీయమైన జీతం. ✆ 87121 64111

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసు కొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం|| అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి ✆ 70136 29928

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిల్, E, 2 భాషలు మాట్లాడేవారు కా||. అకామిడేషన్ 8105011213, 7760062220

పూజారి కావలెను. విజయవాడ సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరం మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు, + వసతి. ✆ 80080 61818.

చెన్నైలోని ప్రముఖ యూనివర్సిటీ నందు పనిచేయుటకు టెలీకాలర్స్, PRO'S, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కన్సల్టెంట్‌లు, హాస్టల్ వార్డెన్స్, కుకింగ్ మాస్టర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీ:12-30వేలు ✆9848061289, 9848473635

శ్రీరామ్‌చిట్స్ ఒంగోలుబ్రాంచీలో పనిచేయుటకు మార్కెటింగ్, రికవరీ ఎగ్జిక్యూటివ్స్, లేడీటెలీకాలర్స్ కావలెను. జీ:16వేలు+ఇన్సెంటివ్స్. అ:ఏదైనాడిగ్రీ, టూవీలర్ తప్పనిసరి. వ:32సం||లోపు. ✆9849824191

భవాని సోలార్ ఎనర్జీసర్వీసెస్ సంస్థ నందు వివిధవిభాగాలలో పనిచేయుటకు MBA/B.Tech ఏదైనా డిప్లొమో ఆసక్తిగల యువత కావలెను సంప్ర: రామ్‌నగర్ 2వలైన్ వార్డు సచివాలయం ఎదురు ఒంగోలు ✆98493 46116

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంజిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074

ENGINEERING

We Are Hiring - Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

కందుకూరు

•కందుకూరు •కొండపి

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం

రైతుకు పాసు పుస్తకం అందజేస్తున్న మంత్రి స్వామి, సత్య

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: గత వైకాపా పాలనలో ఏర్పడిన రైతుల భూ వివాదాలకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని మంత్రి డాక్టర్ శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో శనివారం ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో 'మీభూమి.. మీ హక్కు' కార్యక్రమం నిర్వహించారు. మంత్రి స్వామి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పాల్గొని.. 274 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ముందుగా గ్రామంలో నూతనంగా నిర్మించిన స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అధిక శాతం మంది ప్రజలు రెవెన్యూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. వచ్చే మూడు నెలల్లో అర్హులను గుర్తించి నూతన పింఛన్లు అందజేస్తామని పేర్కొన్నారు. యువత, మహిళలకు రాయితీ రుణాలు అందించి, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను చూడాలన్నదే.. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని చెప్పారు. సాయంత్రం పాకల గ్రామ పరిధి చెల్లెమ్మగారి పట్టపుపాలెంలో మత్స్యకారులకు వలలు, బోట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో జయమణి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రహదారి ప్రమాదాలను నివారించండి

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారి-16పై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి స్వామి ఆదేశించారు. సింగరాయకొండ మండలం కనుమళ్ల రన్‌వే వద్ద శనివారం పోలీసులు, జాతీయ రహదారి పర్యవేక్షణ అధికారులు, రవాణా శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. నిత్యం పోలీసు సిబ్బందితో పహారా నిర్వహించాలన్నారు. గ్రామాలకు చెందిన వాహనదారులు, పాదచారులు రహదారిని అధిగమించకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ హజరత్తయ్య, ఎస్సై మహేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

మంత్రి స్వామిని కలిసిన గ్రూప్-2 విజేత

టంగుటూరు, న్యూస్‌టుడే: ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికైన నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మోతుకూరి రవీంద్రబాబు శనివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామిని క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవీంద్రబాబును మంత్రి అభినందించి.. శాలువతో సత్కరించారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో 11కేవీ ఫీడర్ లైన్‌కు తగులుతున్న చెట్ల కొమ్మలు తొలగించనున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ ఏఈ టీవీ నరసింహం తెలిపారు. విప్పగుంటరోడ్డు, పడమరయాదవపాలెం, కోర్టు, నాంచారమ్మకాలనీ, బలిజపాలెం, వడ్డెపాలెం, 60 అడుగుల రోడ్డు, బలరామయ్యతోట, సాయినగర్, ఐవోసీఎల్ నగర్, విజయనగర్ కాలనీ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

కూలీల సంతకాలు లేకుండానే వేతనాల చెల్లింపు

వివరాలు వెల్లడిస్తున్న సామాజిక తనిఖీ డీఆర్పీ కల్యాణ్

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకంలో కూలీల సంతకాలు, వేలిముద్రలు లేకుండా వేతనాలు చెల్లించినట్లు సామాజిక తనిఖీ డీఆర్పీ కల్యాణ్ వెల్లడించారు. మండలంలోని శాఖవరం స్వర్ణ గ్రామ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ గ్రామ సభ స్వచ్ఛంద పరిశీలకుడు, ఎంపీవో మాల్యాద్రిబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 28 పనులకు గాను వేతనాల రూపంలో రూ.73,66,013, మెటీరియల్ కింద రూ.1,46,169 ఖర్చు చేశారు. పనుల కొలతల్లో కోటయ్య కుంట పూడికతీత పనుల్లో 273 క్యూబిక్ మీటర్లు, రామాంజనేయకుంటలో 468 క్యూబిక్ మీటర్లు, జాళ్లకుంటలో 590 క్యూబిక్ మీటర్ల వ్యత్యాసం వచ్చిందన్నారు. దీంతో సుమారు రూ.3 లక్షల మేర కూలీలకు వేతనాల రూపంలో అదనంగా చెల్లించినట్లు డీఆర్పీ ప్రకటించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేణు, సాంకేతిక సహాయకుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

సాధన చేయిస్తూ.. మెలకువలు నేర్పిస్తూ..!



సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల అభ్యసన

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాఠశాల విద్యలో పదో తరగతి కీలకం. మార్చి 16 నుంచి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రభుత్వం వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పాఠ్యాంశాల వారీగా సిలబస్, ప్రత్యేక పుస్తకాలు రూపొందించి పాఠశాలకు మూడు చొప్పున అందజేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సింగరాయకొండ మండలంలోని బాలికల ఉన్నత పాఠశాల, పాకల, ఊళ్లపాలెం, పాత సింగరాయకొండ, బాలుర గురుకుల పాఠశాలల్లో ఆంగ్లం, గణితం, సైన్సు ఉపాధ్యాయులు రోజుకొకరి చొప్పున ఆయా పాఠ్యాంశాలు చదివించడంతో పాటు పరీక్షలు నిర్వహించి, విద్యార్థుల ప్రగతిని నమోదు చేస్తున్నారు.

కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి, పొన్నలూరు మండలాల్లోని జడ్పీ ఉన్నత, గురుకుల, కస్తూర్బా, ప్రైవేట్ పాఠశాలలు 68 ఉన్నాయి. ఇందులో 2792 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కానున్నారు.

గ్రేడ్ వారీగా విభజన

విద్యార్థుల సామర్థ్యాలను బట్టి వారిని ఎ, బి, సి, డి గ్రేడ్లుగా విభజించారు. సి, డి గ్రేడ్ వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి చదివిస్తున్నారు. వారి కోసం ఓ ఉపాధ్యాయుడిని కేటాయించారు. చదవడం, రాయడంలో తర్ఫీదు ఇస్తున్నారు. సులభంగా ఉత్తీర్ణత సాధించడానికి బిట్లు సాధన చేయించడం, మ్యాప్‌లు గుర్తించడం లాంటి మెలకువలు తెలియజేస్తున్నారు. ఎ, బి గ్రేడ్ విద్యార్థులను షైనింగ్ స్టార్లుగా, సి, డి గ్రేడ్ వారిని రైజింగ్ స్టార్లుగా విభజించారు.

ప్రయోజనకరంగా ఉన్నాయి

పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక అభ్యసన తరగతులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. తమ పురోగతికి దోహదపడుతున్నాయి. పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలను ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకుంటున్నాం. పరీక్షల విధానం తెలుసుకుని వాటికి అనుగుణంగా తర్ఫీదు పొందుతున్నాం.
–షేక్ జాస్మిన్, బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని

భరోసా కలుగుతోంది

రోజూ నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల ద్వారా పది పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించవచ్చన్న భరోసా కలుగుతోంది. ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా బోధన చేస్తున్నారు. చదువుకునేందుకు అదనపు సమయం లభిస్తోంది. పరీక్షలంటే భయం పోయింది. –కె.దీప్తిజ్యోత్స్న, విద్యార్థిని

ఒత్తిడి దరిచేరనీయం

వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక పక్కాగా అమలు చేస్తున్నాం. ఏ అంశాల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారో గుర్తించి, ఆయా ఉపాధ్యాయులతో సందేహాలను నివృత్తి చేస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రత్యేక సూచనలు చేస్తున్నాం.
–శ్రీనివాసులు, ఎంఈవో సింగరాయకొండ

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం

పొన్నలూరు, న్యూస్‌టుడే: మండలంలోని అగ్రహారంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై శనివారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై పి.సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలకు సంబంధించిన పలు చట్టాల గురించి వివరించారు. సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలు వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల

లింగసముద్రం, న్యూస్‌టుడే: మండలంలోని 16 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి విడత కింద రూ.84.59 లక్షలు విడుదలయ్యాయి. అంగిరుకులపాడు, అన్నెబోయినపల్లి, చినపవని, గంగపాలెం, లింగసముద్రం, మాలకొండరాయునిపాలెం, మేదరమెట్లపాలెం, మొగిలిచర్ల, ముత్యాలపాడు, పెదపవని, పెంట్రాల, ఆర్‌ఆర్‌పాలెం, తిమ్మారెడ్డిపాలెం, వీఆర్‌కోట, యర్రారెడ్డిపాలెం, విశ్వనాథపురం పంచాయతీల ఖాతాల్లో నిధులు జమైనట్లు అధికారులు తెలిపారు. వీటిని తాగునీరు, పారిశుద్ధ్యం, సిబ్బంది వేతనాల కోసం వినియోగించాల్సి ఉంటుందన్నారు.

పొలాలకు వెళ్లేందుకు దారిలేకుండా చేశారని ఫిర్యాదు

గుడ్లూరు, న్యూస్‌టుడే: తమ పొలాలకు వెళ్లడానికి వీలు లేకుండా గోడ కట్టారంటూ గుడ్లూరుకు చెందిన పలువురు ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు శనివారం ఫిర్యాదు చేశారు. స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం వద్ద సర్వే నంబరు 157లో 18 ఎకరాల పొలం ఉంది. అందులో 7 ఎకరాలను ఇటీవల విక్రయించారు. కందుకూరుకు చెందిన కొందరు దానిని కొనుగోలు చేసి స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. దీంతో మిగిలిన పొలంలోకి వెళ్లడానికి దారిలేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. ఎస్టీలకు మార్గం ఇస్తామంటూ ప్రభుత్వ భూమిని తీసుకున్నారని, దానిని కూడా మూసివేశారన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీహెచ్ సుధాకర్‌రావు, రవీంద్ర, మాలకొండయ్య, మంగమ్మ, వెంకట్రావు తదితరులున్నారు.

చట్టాలపై అవగాహన అవసరం : గుడ్లూరు, న్యూస్‌టుడే: చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎస్సై వెంకటరావు అన్నారు. శనివారం దారకానిపాడులో బీఎన్ఎస్, బీఎస్ఏ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కాపాడుకుంటూ జీవనం సాగించాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కందుకూరు: 70939 81624
కొండపి: 96424 56296

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

మర్రిపూడి, న్యూస్‌టుడే

?: మండలంలోని గుండ్లసముద్రం ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఆవరణ సమీపంలో మురుగు నిలిచి దోమలకు నిలయంగా మారింది. –కొండలు, స్థానికుడు
✓: సిబ్బందిని పంపి పారిశుద్ధ్య పనులు చేయిస్తాం.–దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి

గుడ్లూరు, న్యూస్‌టుడే

?: మండల కేంద్రం గుడ్లూరు-కమ్మపాలెం మార్గంలో వీధి దీపాలు వెలగడం లేదు. ట్యూషన్‌కు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. –పి.రేవతి
✓: పరిశీలించి, దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. –నరేశ్, పంచాయతీ కార్యదర్శి

ఉలవపాడు, న్యూస్‌టుడే

?: కరేడు పంచాయతీ వాక గ్రామంలో పాఠశాల సమీపంలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు.–శ్రీకాంత్, వాక
✓: వీధి దీపాలు వెలిగించేలా చర్యలు తీసుకుంటాం.–భాస్కర్, పంచాయతీ కార్యదర్శి

అధ్వానంగా అనుసంధానం!

పట్టణంలోని పామూరు రోడ్డు నుంచి కోటేశ్వర, ప్రశాంతి థియేటర్లకు వెళ్లే రోడ్డు ప్రారంభ కూడలిలో అప్రోచ్ అధ్వానంగా మారింది. ఎత్తుగా ఉండటంతో రాకపోకలకు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అటుగా రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. వాహనాలు అదుపుతప్పి జారిపడిపోతున్న పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం

వాలింది.. కూలిందంటే..!

మండలంలోని భీమవరం చెరువు వద్ద విద్యుత్తు స్తంభం ఒరిగి ప్రమాదకరంగా ఉంది. తీగ తెగి పడితే అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. ఆ మార్గంలో భీమవరం, కృష్ణాపురం, బద్దిపూడి గ్రామస్థులు నిత్యం ప్రయాణాలు సాగిస్తుంటారు. అంతే కాకుండా మామిడి తోటలకు వెళ్లేందుకు రైతులు సైతం వెళుతుంటారు. విద్యుత్తు శాఖ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఉలవపాడు

కదలని మురుగు.. కరవైన కునుకు!

మండలంలోని పెట్లూరు గ్రామంలో కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగు పేరుకు పోయి దుర్వాసనతో పాటు దోమల బెడద నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు రాత్రి, పగలు కుడుతుండటంతో కంటి మీద కునుకు కరవైందని వాపోతున్నారు. ఈ కారణంగా రోగాల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సునీత మాట్లాడుతూ రెండ్రోజుల్లో పూడిక తీత పనులు చేపట్టి.. సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, కొండపి గ్రామీణం

మోటారు బిగించారు.. అనుసంధానం మరిచారు!

మండలంలోని శాఖవరంలో రూ. లక్షలు వెచ్చించి సాగునీటి చెరువు కట్ట దిగువ భాగంలో తాగునీటి బోరు ఏర్పాటు చేశారు. అనంతరం మోటారు బిగించిన అధికారులు.. రక్షిత తాగునీటి పైపులైన్‌కు అనుసంధానం చేయలేదు. మూడు నెలలుగా ఈ పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి నిరుపయోగంగా ఉన్న బోరును వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే,వలేటివారిపాలెం

భక్తులకు అన్నదానం

మాలకొండ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో శనివారం కిటకిటలాడింది. పలు ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చి, దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, లక్ష్మీదేవి అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. వివిధ సేవల రూపేణ రూ.7,96,793 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.

పొగాకు బ్యారన్ల దగ్ధం

పొన్నలూరు, న్యూస్‌టుడే: మండలంలోని మంగపతివారిపాలెంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన మన్నెం ప్రవంతికి చెందిన బ్యారన్ దగ్ధమైంది. పొగాకు క్యూరింగ్ చేసే సమయంలో పైనుంచి రేకులు జారిపడటంతో, మంటలు వ్యాపించాయి. దీంతో బ్యారన్‌లోని సామగ్రి అంతా పూర్తిగా దగ్ధమైందని బాధితురాలు తెలిపారు. అగ్నిమాపక అధికారి ఎం.చంద్రమౌళి ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.

టంగుటూరు, న్యూస్‌టుడే: మండలంలోని ఎం.నిడమానూరులో అన్నాబత్తిన బాలాజీరావుకు చెందిన బ్యారన్‌లో పొగాకు అల్లి.. క్యూరింగ్ చేస్తుండగా.. కర్ర జారి గొట్టాలపై పడటంతో మంటలు వ్యాపించాయి. దీంతో దగ్ధమైంది. రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ఒంగోలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వచ్చే లోగా.. స్థానిక రైతుల సాయంతో మంటలను అదుపు చేశారు.

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

టంగుటూరు, న్యూస్‌టుడే: రొయ్యల చెరువుల వద్ద మోటారు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతిచెందిన సంఘటన టంగుటూరు మండలం తాళ్లపాలెం గ్రామ సమీపంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా ఆనందపూర్‌కు చెందిన రమేష్‌మల్లిక్(20) తాళ్లపాలెంలో రొయ్యల సాగు చెరువుల వద్ద రెండేళ్ల కిందట ఫీడ్‌బాయ్‌గా చేరాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చెరువులో నీరు తోడే మోటారు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ వీఆర్వో కత్తి నరసింహం.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నో బ్యాగ్‌డే తప్పనిసరి

విద్యార్థితో మాట్లాడుతున్న డైట్ సీనియర్ అధ్యాపకుడు విజయకృష్ణ, ఉపాధ్యాయులు

ఉలవపాడు, న్యూస్‌టుడే: పాఠశాలల్లో విద్యార్థులకు శనివారం నో బ్యాగ్‌డే పాటించాలని జిల్లా పరిశీలకుడు, డైట్ సీనియర్ అధ్యాపకుడు విజయకృష్ణ తెలిపారు. శనివారం మండలంలోని ఆత్మకూరు ఎస్సీ కాలనీ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దస్త్రాలను పరిశీలించి, పాఠ్యాంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.

ప్రభుత్వ పాఠశాలలకు విద్యాంజలి వరం

మాట్లాడుతున్న ఉపవిద్యాశాఖాధికారి నరసింహారావు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పాఠశాలల్లో మౌలిక వనరులు సమకూర్చి.. తద్వారా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే విద్యాంజలి కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఉపవిద్యాశాఖాధికారి పీపీ నరసింహారావు అన్నారు. పట్టణంలోని జడ్పీ బాలురోన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 కార్యక్రమంపై డివిజన్‌లోని ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌ఎం ఉపాధ్యాయులకు శనివారం అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమం అని తెలిపారు. కోర్సు డైరెక్టర్, ఎంఈవో కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో వసతుల కల్పన, విద్యా ప్రమాణాల పెంపునకు సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో ఎంఈవో నాగకుమార శర్మ, రిసోర్సుపర్సన్లు షౌకతుల్లా, ఏవీ రావు, పీవీ రమేష్ పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మె విజయవంతానికి పిలుపు

టంగుటూరు, న్యూస్‌టుడే: సార్వత్రిక సమ్మెలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. టంగుటూరు బొమ్మల కూడలిలో శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రచార జాతా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మోజెస్, రాము, సుబ్బారావు, ఐఎఫ్‌టీయూ నాయకులు మోహన్, నాంచార్లు, వెంకటరావు, ప్రసాద్ పాల్గొన్నారు.

గుడ్లూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీపీఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఆ మేరకు శనివారం స్థానిక ఉన్నత పాఠశాల వద్ద గోడపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, వెంకయ్య, విజయలక్ష్మి, జాలయ్య పాల్గొన్నారు.

పదో తరగతి విద్యార్థులకు వితరణ

టంగుటూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు మంచి మార్కులతో పాటు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యనభ్యసించాలని బోధిసత్వ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్వాహకులు మెడబలిమి చలపతి అన్నారు. జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు శనివారం స్టడీఛైర్స్, ప్యాడ్స్ బహూకరించారు.

రమాబాయ్ అంబేడ్కర్‌కు ఘన నివాళి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సతీమణి రమాబాయ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా శనివారం బీటీపీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. బీటీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.మోహన్‌రావు మాట్లాడుతూ.. రమాబాయ్ కడు పేదరికం అనుభవిస్తూ పిల్లల్ని కోల్పోయినా.. వెనకడుగు వేయకుండా తన భర్తకు వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు. ఆమెను ప్రతి తల్లి స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పెద్దబ్రహ్మయ్య, బి.మాధవరావు, కె.రమేష్, అబ్దుల్లా, రమణయ్య, జి.అంజయ్య, కోటయ్య, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

గుడ్లూరు, న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎంఈవో-1 హరేరామ్ విద్యార్థులకు సూచించారు. పీఎంశ్రీపథకానికి ఎంపికైన గుడ్లూరు ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం, ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వేగ నిరోధకాల ఏర్పాటు

గుడ్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని మోచర్లలో జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే మార్గంలో గుడ్లూరు పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం వేగ నిరోధకాలు ఏర్పాటు చేశారు. ప్రమాదాల నిరోధంలో భాగంగా చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెంకటరావు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సాగునీటి చెరువులకు మహర్దశ!

ఈ చిత్రంలో కనిపిస్తున్న చెరువు గుడ్లూరు చిన్నచెరువు. దీని పరిధిలో సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో మరమ్మతులు సక్రమంగా చేయకపోవడంతో తూము నుంచి నీరు సరిగా పారడం లేదు. దీనికి తోడు గుడ్లూరు-నరసాపురం మార్గం కావడంతో తూముపై రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంది. చెరువు కట్ట పటిష్ఠ పరచాల్సి ఉంది.

ఇది కొత్తపేట చెరువు. గత వైకాపా ప్రభుత్వంలో తూము ఏర్పాటుకు పెద్ద గొయ్యి తీశారు. కానీ పనులు చేపట్టలేదు. దీంతో చెరువుకు ఉన్న మరో తూము నుంచి నీటిని పొలాలకు పారించాల్సి వస్తోంది. ఇది కొందరు రైతులకు ఇబ్బందికరంగా మారింది.

కందుకూరు, గ్రామీణం, న్యూస్‌టుడే:

సాగునీటి చెరువుల ఆధునికీకరణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. అధ్వానంగా ఉన్న వాటికి రూపురేఖలు మార్చి కర్షకుల కళ్లలో ఆనందం చూసేలా చర్యలు చేపట్టింది. ఇందు కోసం సమృద్ధిగా నిధులు విడుదల చేసింది. కందుకూరు నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో 103 సాగునీటి చెరువులున్నాయి. వీటి అభివృద్ధికి రూ.7.15 కోట్లు విడుదలయ్యాయి.

ఏఏ పనులు చేస్తారంటే..

చెరువుల్లో పూడికతీత, కట్టలు పటిష్ఠపరచడం, వాటిపై పిచ్చిచెట్ల తొలగింపు, తూములకు మరమ్మతులు చేయడం, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు, కాలువల తవ్వకం చేపడతారు. గత వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన పనుల్లో కొన్ని అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో కట్టలు బలహీనంగా తయారయ్యాయి. అలుగులను పట్టించుకోకపోవడంతో చెరువులు నిండిన సమయంలో రైతులు జలాలు వృథా కాకుండా రైతులే స్వయంగా పనులు చేసుకోవాల్సి వచ్చేది. అలాగే ఒరవలను కూడా సరిచేయనున్నారు.

త్వరలో పనులు చేపడతాం

ప్రస్తుతం చెరువుల ఆయకట్టులో పంటలు సాగులో ఉన్నాయి. దీనికి తోడు సుమారు 80 శాతం నీరుంది. పంటలు పూర్తయిన వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. –హజరత్తయ్య, డీఈ, జలవనరుల శాఖ, కందుకూరు

(c) eenadu

అద్దంకి

•అద్దంకి •దర్శి

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

దర్శి, న్యూస్‌టుడే: విద్యుత్తు మరమ్మతులు, చెట్లకొమ్మల కొరకు గాంధీనగర్ ఉపకేంద్రం పరిధిలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొదిలి రోడ్డులోని బాలాజీ కాలనీ, గాంధీనగర్, లంకోజనపల్లి రోడ్డు, కిజీజీ పాఠశాల రోడ్డు, దద్దాలమ్మ ఆలయం, టీచర్స్ కాలనీ, హైవేహోమ్స్, శ్యామదేపాలెం ప్రాంతాల్లో సరఫరా ఉండదని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

ఆర్థిక సాయం అందజేత

ముండ్లమూరు, న్యూస్‌టుడే: మండలంలోని బంగారమ్మగుట్ట చెందిన రాచగొర్ల రాజయ్య ప్రమాదంలో గాయాలపాలై మంచానికే పరిమితం అయ్యారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని విషయం తెలుసుకున్న మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాదు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు బసవయ్య, డైరెక్టర్ రోశారావు రూ.5వేలను రాజయ్యకు అందజేశారు.

దర్శి కమిషనర్‌గా శ్రీరామమూర్తి



దర్శి, న్యూస్‌టుడే: దర్శి మున్సిపల్ కమిషనర్‌గా బి.శ్రీరామమూర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1వ తేదీన కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

దర్శి, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో జగన్ ఫొటో కలిగిన పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పుస్తకాలను రైతులకు అందజేస్తుందని దర్శి తెదేపా నియోజకవర్గ బాధ్యులు గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి మండలం రాజంపల్లి పంచాయతీ పరిధిలోని అన్నవరంలో శనివారం రైతులకు ఎమ్మెల్యే పాసు రావు, అధికారులతో కలిసి రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. రైతులకు దక్కిన నిజమైన స్వేచ్ఛ అని, భూమి వివరాలు ఉండేలా పుస్తకాలను కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, నాయకులు డా. లలిత్‌సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, నాయకులు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, తోట ఏడుకొండలు, వెంకట్రామయ్య, వెంకట్రావు, కృష్ణ పాల్గొన్నారు.

అన్నవరంలో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి

దృష్టి సారిస్తే పర్యాటక ధామమే!

● శింగరకొండ అభివృద్ధికి ఎన్నో సానుకూలతలు

న్యూస్‌టుడే – శింగరకొండ(అద్దంకి)

ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని అనుకూలతలు ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఇప్పటికైనా చొరవ చూపితే జిల్లాకే మకుటాయమానంగా నిలిచే అవకాశం ఉంది.

కనువిందు చేస్తున్న నామ్ రహదారిని ఆనుకొని ఉన్న భవనాశి తటాకం

అందుబాటులోనే అన్నీ...

ఉభయ తెలుగు రాష్ట్రాలను కలిపే నామ్ ఎక్స్‌ప్రెస్ రహదారి క్షేత్రానికి ఆనుకుంటుంది. కొండ దిగువ ప్రసన్నాంజనేయస్వామి, కొండపై లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు కొలువుదీరాయి. వీటిని ఆనుకుని 606 ఎకరాల విస్తీర్ణంలో భవనాశి తటాకం విస్తరించి ఉంది. కొండపై నుంచి చూస్తే ఇవన్నీ నయనమనోహరంగా దర్శనమిస్తాయి. నామ్ రోడ్డు పక్కనే మత్స్యశాఖ భూములున్నాయి. వీటిని వినియోగంలోకి తెస్తే పర్యాటకంగా మరిన్ని వసతులు కల్పించేందుకు వీలు కలుగుతుంది.

కొత్త ప్రాజెక్టు దిశగా...

తాజాగా కూటమి ప్రభుత్వం... శింగరకొండ, బాపట్ల జిల్లాలోని చీరాల ఓడరేవు, పల్నాడు జిల్లా కోటప్పకొండను కలుపుతూ ఓ ప్యాకేజీగా అభివృద్ధి చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. అందులో భాగంగా భవనాశిలో యోగ నిద్రలో ఉన్న 117 అడుగుల శివుడి విగ్రహం, బోటు షికారు, తటాకం, నామ్ రోడ్డు అంచున ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు, కొండపై పార్కు, మత్స్యశాఖ స్థలంలో రిసార్టులు ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ఈ విషయమై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైతం ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు సాకారమైతే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు... ఈ ప్రాంతం అభివృద్ధికి ఊతం లభిస్తుంది.

◗ 2009లోనే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడ్డాయి. భవనాశి తటాకం మధ్యలో 80 అడుగుల బుద్ధ విగ్రహం, బోటు షికారు, నామ్ రహదారి వెంబడి రిస్టార్టులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. అప్పటి ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులు సైతం మంజూరు చేసింది. ప్రాథమిక సర్వే అనంతరం పనులు నిలిచిపోయాయి.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

అద్దంకి: 94409 15704,
దర్శి: 9848 671678
మేదరమెట్ల: 79933 00506

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో చెప్పవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

తాళ్లూరు, న్యూస్‌టుడే:

?: మండలంలోని దోసకాయలపాడు ఎస్సీకాలనీలో పగటి వేళ కూడా విద్యుత్తు దీపాలు వెలుగుతున్నాయి. సమస్యను పరిష్కరించాలి.
– వెంకటేశ్వర్లు, స్థానికుడు.

✓: వెంటనే సమస్యపై విచారించి పగటి వేళ వెలగకుండా చూస్తాం.
– శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో, తాళ్లూరు

కర్షకులకు విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి

తాళ్లూరు, న్యూస్‌టుడే: రైతులు సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలి అంటే విశిష్ట గుర్తింపు సంఖ్యలు తప్పకుండా అవసరం అవుతాయి అని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు స్పష్టం చేశారు. తాళ్లూరులో శనివారం మహిళలకు నిర్వహించిన అవగాహనా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కు అనుసంధానమైన చరవాణి తీసుకురావాలని సూచించారు. పీఎంకిసాన్, పంటబీమా, ఇతర వ్యవసాయ పథకాలకు ఫార్మర్ ఐడీ తప్పనిసరన్నారు. పలువురు మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలకు అవగాహన కల్పిస్తున్న ఏవో ప్రసాదరావు

పాఠశాల అభివృద్ధికి సహకరించండి

ముండ్లమూరు, న్యూస్‌టుడే: ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సహకరించాలని వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, పూరిమెట్ల తెదేపా నాయకులు విద్యా, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ రాజశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి గ్రామం పాఠశాల విషయమై చర్చించారు. పాఠశాలకు స్థలం ఉండని, కాలేజీలని గదులలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ మస్తాన్‌రావు, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, నాయకులు బాలస్వామి, ఏడుకొండలు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

విద్యా, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ రాజశేఖర్‌ను కలిసిన శ్రీనివాసరెడ్డి, పూరిమెట్ల నాయకులు

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

శింగరకొండ(అద్దంకి), న్యూస్‌టుడే: యువత మత్తుపదార్థాలకు బానిసలు కావద్దని జీవితాలను నాశనం చేసుకోవద్దని కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీకళాశాల ఈగల్ క్లబ్ కన్వీనర్ రామకృష్ణ అన్నారు. శింగరకొండ కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీకళాశాల వద్ద శనివారం సాయంత్రం ఈగల్ క్లబ్, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విభాగాలు సంయుక్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజశేఖర్, మస్తాన్‌వలీ, ప్రసాద్, అశోక్‌కుమార్, శ్రీనివాసరావు పాల్గొన్నారు

బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు

అద్దంకి, న్యూస్‌టుడే : టీ20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభమైన నేపథ్యంలో యువకులు క్రికెట్‌బెట్టింగ్‌లకు పాల్పడినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ ఏ సుబ్బరాజు హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల కదలికలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు.

సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు

తాళ్లూరు, న్యూస్‌టుడే: సంపూర్ణ అక్షరాస్యత సాధనకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అక్షర-ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకారం అందించాలని ఎంపీడీవో పి.అజిత కోరారు. తాళ్లూరులో శనివారం ఎంపీడీవో పలువురు సిబ్బందితో కలసి వయోజనులకు విద్య ప్రాముఖ్యత తెలియజేశారు. విద్య లేకుంటే ఎదురయ్యే నష్టాలను తెలిపారు. కార్యదర్శి షహనాజ్‌బేగం, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. దర్శి, న్యూస్‌టుడే: సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీరామమూర్తి అన్నారు. దర్శి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మెప్మా సీఎంఎం రఘు అధ్యక్షతన అక్షరాస్యత పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మెప్మా సీవోలు రవీంద్ర, కోటేశ్వరరావు, వెల్ఫేర్ సహాయకులు వెంకటేశ్వర్లు, ఇతరులు పాల్గొన్నారు.

జె.పంగులూరు,న్యూస్‌టుడే: వయోజన నిరక్షరాస్యులు అక్షర జ్ఞానం కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమంను నిరక్షరాస్యులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కె. స్వరూపరాణి అన్నారు. మండల కేంద్రం పంగులూరులో వెలుగు కార్యాలయం వద్ద కోటేశ్వరరావు అధ్యక్షతన శనివారం సమావేశం జరగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కె.సుమంత్, సిసిలు సురేష్, సల్మాన్, చంద్రశేఖర్ ,వివోఏలు పాల్గొన్నారు.

తాళ్లూరులో అక్షరాంధ్ర గురించి వివరిస్తున్న ఎంపీడీవో అజిత

మానవతా సంస్థ సేవాగుణం

దర్శి, న్యూస్‌టుడే: దర్శి కస్తూర్బి గాంధీ విద్యాలయ పదో తరగతి విద్యార్థినులకు మానవతా సేవాసంస్థ సభ్యులు శనివారం పరీక్షా సామగ్రి అందజేశారు. సంస్థ సభ్యులు తిరుపతిరెడ్డి సహకారంతో 40 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వరప్రసాద్, శ్రీనివాసరెడ్డి, బసవయ్య, రోశారావు, నాగరాజు, ప్రేమ్‌కుమార్, సుశీలమ్మ, ప్రిన్సిపల్ అరుణ పాల్గొన్నారు.

డీఈవో రేణుకను కలిసిన దర్శి త్రోబాల్ మహిళా జట్టు సభ్యులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఉపాధ్యాయినులు

దర్శి, న్యూస్‌టుడే: దర్శి మండల ఉపాధ్యాయినుల త్రోబాల్ జట్టు 8, 9 తేదీల్లో మంగళగిరిలోని డాక్టర్స్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శనివారం ఒంగోలులో జిల్లా విద్యాశాఖాధికారి రేణుకను ఆమె కార్యాలయంలో జట్టు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రస్థాయిలో గెలిచి జిల్లా సత్తా చాటాలని డీఈవో సభ్యులకు తెలిపారు. డీఈవోను కలిసిన వారిలో జట్టు కెప్టెన్ స్రవంతి, సభ్యులు నీతమ్మ, అరుణ, శివపార్వతి, క్షమా, నాగలక్ష్మి, ప్రమీల, సుజాత పాల్గొన్నారు.

క్రీడా ప్రాంగణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

దర్శి, న్యూస్‌టుడే: దర్శి క్రీడా ప్రాంగణ పనులను అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని జిల్లా క్రీడా శాఖాధికారి రాజేశ్వరి ఆదేశించారు. శనివారం దర్శిలో ఎస్ఎస్సీ కాలనీలో నిర్మాణంలో ఉన్న క్రీడా ప్రాంగణాన్ని ఆమె పరిశీలించారు. నిర్మాణ పనుల్లో తక్కువ మంది పాల్గొనటంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. దర్శిలో క్రీడాకారులకు అనువైన ప్రాంగణం లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని ఆమె గుత్తేదారుడును ఆదేశించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

కంచె లేక చెరువు నీరు కలుషితం



కురిచేడు గ్రామంలో తాగునీటి చెరువుకు చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో అటువైపుగా వెళ్లే గేదెలు, ఇతర జంతువులు నీటిలోకి దిగి నీరును కలుషితం చేస్తున్నాయి. వీటిని అడ్డుకోవడానికి చెరువుకు కంచె ఏర్పాటు చేయాలని మండల ప్రజలు పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నేటికీ చర్యలు తీసుకుపోవటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువుకు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై 'న్యూస్‌టుడే' ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి తిరుపతినాయుడును వివరణ కోరగా, దానికి ఆయన చెరువు చుట్టూ కంచె నిర్మించాలని ప్రతిపాదనలు చేశామని, అనుమతులు రాగానే వెంటనే ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. –న్యూస్‌టుడే, కురిచేడు

మలుపులు.. కానరాని సూచికలు

ముప్పవరం నుంచి బొమ్మనంపాడు వైపు వెళ్లే రహదారిలో మలుపు ప్రమాదకరంగా ఉంది. మలుపు వద్ద ఏర్పాటు చేసిన సూచి బోర్డు విరిగి పడి రోడ్డు అంచున వేలాడుతుంది. ఈ మలుపు వద్ద రాత్రి సమయంలో వాహనచోదకులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తక్షణం అధికారులు స్పందించి సూచి బోర్డు ఏర్పాటు చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, జె.పంగులూరు

అధ్వానంగా రహదారి



కొరిశపాడు మండలంలోని దైవాలరావూరు నుంచి పమిడిపాడు వరకు వెళ్లే రోడ్డు గుంతలతో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దైవాలరావూరు నుంచి పమిడిపాడు వరకు రోడ్డు మంజూరు రెండు నెలలు దాటినా పనులు ప్రారంభించలేదు. అధికారులు స్పందించి త్వరగా రోడ్డు మరమ్మతులు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, బొల్లవరప్పాడు (మేదరమెట్ల)

లీకులు.. తాగునీటికి చిక్కులు

తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం బీసీ కాలనీవద్ద మంచినీటి ట్యాంకు శిథిలావస్థకి చేరటంతో ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకును మరమ్మతులు చేయక పోవడంతో నీటిని నింపిన పగుళ్లు ఏర్పడడం వల్ల మంచినీరంతా కారి కాలువల పాలవుతోంది. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, తాళ్లూరు

గురిజేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన నియంత్రికను ప్రారంభిస్తున్న విద్యుత్తు ఈఈ మస్తానరావు

నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు చర్యలు

గురిజేపల్లి (సంతమాగులూరు), న్యూస్‌టుడే: గురిజేపల్లి 33/11 విద్యుత్తు ఉపకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ సామర్థ్యం గల విద్యుత్తు నియంత్రికను అద్దంకి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.మస్తానరావు శనివారం ప్రారంభించారు. గురిజేపల్లి, తంగేడుమల్లి, చవిటిపాలెం గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు అందుతుందని ఆయన తెలిపారు. విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో రూ.1.30 కోట్లకు పైగా నిధుల ఆధునికీకరణ పనులు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ సురేంద్రబాబు, ఏఈ దీపక్‌రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ రమేష్, తెదేపా నాయకులు వాసురెడ్డి, వెంకటరమణ, యేసోబు, వెంకట్రావు, శ్రీనివాసరావు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

పోలేరమ్మ ఆలయ హుండీ చోరీ

దొనకొండ: దొనకొండ మండలంలోని నల్లబోతులవారిపాలెం గ్రామ సమీపంలో ఉన్న పోలేరమ్మ గుడి హుండీలోని నగదు చోరీ జరిగింది. ఎస్సై త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి ఆలయం గేట్లకు ఉన్న తాళాలు పగలగొట్టి హుండీని కొంచెం దూరం తీసుకెళ్లి పగలగొట్టి అందులో ఉన్న కొంత నగదును తీసుకొని వెళ్లిపోయారు. ఒంగోలు క్లూజ్‌టీమ్‌ను పిలిపించి వేలుముద్రలు సేకరించామని త్వరలో దుండగులను పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ముండ్లమూరు, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన పసుపుగల్లు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఏఎస్సై వెంకటేశ్వరరెడ్డి తెలిపిన వివరాల మేరకు గుండాల అంజిరెడ్డి(36) ప్రైవేటు ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. గ్రామంలోని ఓ మహిళ ఇంటికి విద్యుత్తు సరఫరా కాకపోవడంతో బాగు చేసేందుకు విద్యుత్తు స్తంభం ఎక్కాడు. వైర్లకు తీగ బిగిస్తుండగా విద్యుత్తు షాక్ గురయ్యాడు. దీంతో పై నుంచి కింద సైడు కాలువలో ఉన్న రాయిపై పడ్డాడు. తలకు తీవ్రగాయం అయ్యి రక్త స్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

కామేపల్లి (సంతమాగులూరు), న్యూస్‌టుడే: అమరావతి-అనంతపురం జాతీయ రహదారిలో కామేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి తీవ్రంగా గాయాలయ్యాయి. 108 వాహన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లలచెరువుకు చెందిన కె.లక్ష్మయ్య ద్విచక్ర వాహనంపై పుట్టావారిపాలెం వెళ్తున్నారు. కామేపల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.

మక్కెనవారిపాలెం (సంతమాగులూరు), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో వీఆర్వోకు గాయాలైన ఘటన కొమ్మాలపాడు-బల్లికురవ రహదారిలో మక్కెనవారిపాలెం వద్ద శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బల్లికురవ మండలంలో వీఆర్వోగా పని చేస్తున్న ముసలయ్య విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామం మామిళ్లపల్లికి వస్తుండగా మక్కెనవారిపాలెం వద్ద మినీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆయనను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.

తిమ్మనపాలెం (మేదరమెట్ల), న్యూస్‌టుడే: రోడ్డు దాటుతున్న ఓ మహిళను లారీ ఢీకొట్టడంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రామంలోని జాతీయరహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏ.అంజమ్మ గ్రోత్‌సెంటర్ సమీపంలో రోడ్డుదాటుతుంది. అదే సమయంలో ఒంగోలు నుంచి మాచర్ల వైపు వెళ్తున్న లారీ రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. ప్రమాదంలో అంజమ్మకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని హైవే అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

మార్చురీ గది నిర్మాణానికి నిధులు

దర్శి, న్యూస్‌టుడే: దర్శి సామాజిక ప్రభుత్వ వైద్యశాల్లో మార్చురీ గది నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయి. మూడేళ్లుగా వైద్యశాలలో మార్చురీ గది లేక శవపరీక్షలు రేకుల షెడ్డులో జరుగుతున్నాయి. వైద్యశాల సందర్శించిన తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి దృష్టికి ఈ సమస్యను వైద్యులు తీసుకువచ్చారు. ఆమె రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్‌ను కలిసి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయించారు. వైద్యశాల ఆవరణలో గది నిర్మాణ స్థలాన్ని శనివారం ఆమె నాయకులు, అధికారుల కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పిచ్చయ్య, నాయకులు డా.లలిత్‌సాగర్, వైద్యశాల సూపరింటెండెంట్ డా.ఆనంద్, నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్ఎంఇ అరండల్‌పేట శాఖ (కోడ్ 63652), 2వ అంతస్తు, రామ్స్ ప్రిమియా, 18/1- అరండల్‌పేట, గుంటూరు- 522002, ఫోన్: 8297728999, ఇమెయిల్: sbi.63652@sbi.co.in

విక్రయానికి ముందస్తు ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూలు 6 (2) మరియు 8(6) నిబంధనల క్రింద జారీచేయబడినది)

టు

1. మెసర్స్ ఇంద్రాణి గ్రానైట్స్, ప్రాతినిధ్యం వహిస్తున్న యజమాని: శ్రీమతి మద్దిబోయిన ఇందిర, సర్వే నెం.758/1, C/o PV గ్రానైట్స్, కొనిదెన శివారు, నక్కబొక్కలపాడు, బల్లికురవ – 523 301, ప్రకాశం జిల్లా.

2. శ్రీమతి మద్దిబోయిన ఇందిర, హామీదారు: మెసర్స్ ఇంద్రాణి గ్రానైట్స్, భర్త మద్దిబోయిన సాంబశివరావు, డి.నెం.7–186/2, గాంధీపేట, చిలకలూరిపేట – 522 616.

అయ్యా/అమ్మా

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూలు 3తో చదువబడే సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 (54/2002) క్రింద 27.10.2025 నాటికి బకాయి **మొత్తం రూ.3,27,30,073/- (మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల ముప్పై వేల డెబ్బై మూడు రూపాయలు మాత్రమే)** మరియు 28.10.2025 నుండి వర్తింపుతో భవిష్యత్ వడ్డీని తిరిగి చెల్లించుటలో పై పేరు గల బకాయిదారులు / తనఖాదారులు / హామీదారులను కోరుతూ 27.10.2025 తేదీన **స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ఎంఇ, అరండల్‌పేటబ్రాంచి, గుంటూరు** వారిచే ఒక డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది. ఉత్పన్నమైన ఖర్చులు, వ్యయాలు మరియు ఛార్జీలు వగైరాతోపాటు పైన చెప్పబడిన మొత్తంపై ఒప్పందపరమైన రేటు చొప్పున దానిపై వడ్డీని కూడా మీరు చెల్లించవలసి ఉంది.

సదరు మొత్తం తిరిగి చెల్లించుటలో మీరు విఫలమైనందున, సదరు రూల్స్‌లోని రూలు 8(1)తో చదువబడు చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని మీచే తనఖా పెట్టబడిన ఆస్తులను దిగువ సంతకందారు 29.12.2025న స్వాధీనం చేసుకున్నారు. సదరు స్వాధీనతా ప్రకటన చట్టంలోని రూల్స్ 8(2) క్రింద కోరబడిన విధంగా 04.01.2026న ఈనాడు (తెలుగు దినపత్రిక) మరియు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (ఇంగ్లీషు దిన పత్రిక)లలో కూడా ప్రచురించబడినది.

ఈ నోటీసు తేదీ నుండి 30 రోజుల వ్యవధిలోగా తిరిగి చెల్లించనిచో, 27.10.2025 తేదీ నాటి నోటీసులో డిమాండ్ చేసిన విధంగా బ్యాంకుకు ఉన్న బకాయి మొత్తం రాబట్టుకొనుటకు ప్రజల నుండి టెండర్లు/ కొటేషన్లు కోరడం ద్వారా బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తులు **"ఎక్కడ ఏది ఎలా ఉన్నది, అక్కడ అది అలానే"** స్థితిలో "తిరిగి ప్రశ్నించ వీలులేని" పద్ధతిపై ఇ-వేలం/బహిరంగవేలం ద్వారా విక్రయించబడును.

చరాస్తుల వివరణ: గ్రానైట్ ప్లాంట్ & మెషినరీ మరియు ఇతర చరాస్తులు, రా మెటీరియల్స్ యొక్క పూర్తి స్టాక్స్ (స్టోన్ బ్లాకులు), ప్రోగ్రెస్‌లో ఉన్న స్టాక్, ఫినిష్డ్ గ్రానైట్ కటింగ్ బ్లాక్స్ మరియు అన్‌ఫినిష్డ్ స్టోన్స్, విడిభాగాలు, చరాస్తులు మరియు ఇతర ఆస్తుల తనఖా/ కుదువ (షెడ్యూలు బి లోని డాక్యుమెంట్లలో తెలిపిన విధంగా యూనిట్ బ్యాంక్ ఫైనాన్స్‌తో కాకుండా కొనుగోలు చేయబడింది)

బ్యాంకుకు తనఖా వుంచబడిన స్థిరాస్తుల యొక్క వివరణ:

బాపట్ల జిల్లా రిజిస్ట్రేషన్ - మార్టూరు సబ్ జిల్లా రిజిస్ట్రేషన్ - బల్లికురవ మండలం, కొనిదెన శివారు, నక్కబొక్కలపాడు గ్రామం మరియు పంచాయతీ ఏరియా, కొనిదెన గ్రామ సర్వే నెం.758/1లో ఎక.0.96 1/2 సెంట్లు మరియు కొనిదెన గ్రామ సర్వే నెం.759లో ఎక.0.22 సెంట్లు, రెండు ఆస్తులు ఒక భాగంగా మొత్తం విస్తీర్ణం 5735.40 చ.గజాలకు సమానమైన ఎక.1.18 1/2 సెంట్లు, అది ప్లాంట్ & మెషినరీ, పూర్తి గ్రానైట్ యూనిట్, పారిశ్రామిక షెడ్లు, పనివారి గదులు వగైరాతో కలిపి ఆర్‌డీఓ ఒంగోలు వారిచే (04-05-2011 తేదీనాటి D.Dis No. D/2001/2011) 04.05.2011న మార్పిడిచేయబడినది, అది రిజిస్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.3549/2023, తేది: 20.07.2023 ప్రకారం మెసర్స్ ఇంద్రాణి గ్రానైట్స్, ప్రాతినిధ్యం వహిస్తున్న యజమాని శ్రీమతి మద్దిబోయిన ఇందిర కు చెందిన, బాపట్ల జిల్లా, బల్లికురవ మండలం, నక్కబొక్కలపాడు గ్రామం, కొనిదెన శివారు వద్ద ఉన్నది. హద్దులు: తూర్పు: చల్లగుండ్ల రాంబాబు భూమి - 65.94 మీటర్లు, దక్షిణం: గుత్తా రోశయ్య భూమి - 73.54 మీటర్లు, పడమర: కొనిదెన నుండి బల్లికురవకి వెళ్లే సర్కారు రోడ్ మరియు R&B రోడ్ - 65.94 మీటర్లు, ఉత్తరం: దర్శి కొండయ్యా మరియు ఇతరుల భూమి - 74.16 మీటర్లు.

ప్రదేశం : గుంటూరు
తేది : 07-02-2026.

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఆథరైజ్‌డ్ ఆఫీసర్.

క్రీడా వికాస కేంద్రం.. లక్ష్యానికి దూరం!

అద్దంకి, తాళ్లూరు, న్యూస్‌టుడే: యువత శారీరక దారుఢ్యం, ఆరోగ్యం కోసం గత తెదేపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికో క్రీడా వికాస కేంద్రం నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా అద్దంకిలో రూ.2.60 కోట్లతో శింగరకొండ కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే అయిదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించి.. దానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇండోర్ స్టేడియం, పెవిలియన్, దుకాణ సముదాయం, వివిధ ఆటలకు సంబంధించిన కోర్టులు నిర్మించారు. ఇండోర్ స్టేడియంలో రూ.15 లక్షలతో షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు(చెక్క) ఏర్పాటు చేశారు. ఇందులోని రెండు గదుల్లో వ్యాయామ పరికరాలు, ఇతరత్రా వసతులు కల్పించారు. సుమారు రెండు లక్షల మంది యువత సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్రీడా వికాస కేంద్రంలో ఆరంభంలో కొన్ని రోజుల పాటు కార్యకలాపాలు సజావుగానే సాగాయి. ప్రస్తుతం షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పునరావాస కేంద్రంగా ఉపయోగపడుతోంది. దర్శిలో మాత్రం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వాటిని ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

అపరిచిత వ్యక్తులను నమ్మొద్దు

అద్దంకి: అపరిచిత వ్యక్తుల్ని తేలిగ్గా నమ్మొద్దని సీఐ ఏ సుబ్బరాజు సూచించారు. వెలుగు కార్యాలయం వద్ద గ్రామ స్వయం సహాయక సంఘాల అధ్యక్షులతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.. కార్యక్రమంలో ఏఎస్ఐ జేవీవీ నాగేశ్వరరావు, మహిళా కానిస్టేబుళ్లు, వెలుగు సీసీలు పాల్గొన్నారు.

సమ్మె విజయవంతం చేయండి

ముండ్లమూరు: దేశ వ్యాప్తంగా 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం నాయకులు కోరారు. ముండ్లమూరులో సమ్మెకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, రైతు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు • సంతనూతలపాడు

ప్రభుత్వ కార్యాలయాల సముదాయ నిర్మాణంపై చర్చ

కలెక్టర్ రాజాబాబుతో చర్చిస్తున్న ఎంపీ శ్రీనివాసులురెడ్డి

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్థానిక ప్రకాశం భవన్ ఎదురుగా ఉన్న పాత రిమ్స్ ఆవరణలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయ నిమిత్తం కలెక్టర్ పి.రాజాబాబుతో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి శనివారం చర్చించారు. ప్రస్తుతం పాత రిమ్స్‌లోని భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ మేరకు సదరు ఖాళీ స్థలాన్ని ఎన్‌బీసీసీ సంస్థకు 30 సంవత్సరాలపాటు లీజుకు ఇవ్వడం ద్వారా బ్యాంకు రుణంతో అభివృద్ధి చేయనున్నారు. మొదటి అంతస్తు వాణిజ్య అవసరాలకు, రెండో అంతస్తు నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వాలన్నది ప్రణాళిక. వాణిజ్య సముదాయం నుంచి వచ్చిన నగదును ఈఎంఐ కింద చెల్లించనున్నారు. ఇదే విషయమై ఎన్‌బీసీసీ ప్రతినిధి రాజారామ్‌తో చర్చించారు. సమావేశంలో జేసీ కల్పనాకుమారి పాల్గొన్నారు.

ఎంపీ మాగుంటకు పొగాకు రైతుల సన్మానం

ఒంగోలు గ్రామీణం: ముడి పొగాకుపై ఎక్సైజ్ డ్యూటీ విధింపు ప్రతిపాదన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో అందుకు కృషి చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని స్థానిక రామనగర్‌లోని ఆయన కార్యాలయంలో శనివారం రైతు నాయకులు ఘనంగా సన్మానించారు. పోటు మురళి, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, వడ్డెళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మేదరులను ఎస్టీల్లో చేర్చాలని వినతి..

ఒంగోలు నగరం: మేదర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ సంఘ ప్రతినిధులు శనివారం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి వినతిపత్రం అందజేశారు. సంఘం అధ్యక్షుడు కేతా చలపతిరావు, ప్రధాన కార్యదర్శి భవనాసి చంద్రశేఖర్ పిల్లి శ్రీనివాసరావు, శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

నేడు సైకిళ్ల పంపిణీ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అసిస్ట్ ఇండియా సహకారంతో ఒంగోలు మండలం త్రోవగుంట, ముక్తినూతలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన వంద మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు ఇచ్చేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు త్రోవగుంట ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతుల మీదగా విద్యార్థులకు అందించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

కాలువలు, రోడ్లు లేక ఇక్కట్లు!

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: దళితవాడల్లో రోడ్లు, సైడు కాలువలను నిర్మించి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నెరుసుల వెంకటేశ్వర్లు, కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పి.తక్కెళ్లపాడు ఎస్సీ కాలనీలో మురుగునీరు పేరుకుపోయిన ప్రాంతాలను పరిశీలించారు. వీటివల్ల దోమలు వ్యాపించి విష జ్వరాలు వస్తున్నాయని, కూలి డబ్బులు స్థానికుల వైద్య ఖర్చులకే సరిపోతున్నాయని ఆందోళన చెందారు.

వంతెన నిర్మాణం.. త్వరలోనే సాకారం

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం



ముమ్మరంగా సాగుతున్న రైల్వే అండర్‌పాస్ నిర్మాణ పనులు

ఒంగోలు నగరంలోని అగ్రహారం రైల్వే గేటు స్థానంలో చేపట్టిన అండర్‌పాస్ నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. రూ.21 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ పనులు చేపట్టింది. ఇప్పటివరకు వంతెనకు అవసరమైన సిమెంట్ బ్లాక్‌లను బయట తయారు చేశారు. రైల్వే ఇంజినీర్ల అనుమతి తీసుకొని ఇప్పుడు పట్టాలు కింద తవ్వకాలు చేపట్టారు. మొత్తం అయిదు లైన్లు పట్టాలు ఉండగా. . తూర్పువైపు మూడింటిని కట్ చేసి రైళ్ల రాకపోకలను రెండు లైన్లపై నడిచేలా ఏర్పాట్లు చేశారు. జూన్ నాటికి పనులు పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నగరపాలక సంస్థ రూ.40 లక్షలతో మురుగు కాలువ నిర్మాణం చేసింది. సర్వీసు రోడ్డు పనులు జరగాల్సి ఉంది. అటుగా కాలనీలకు వెళ్లే ప్రజలు, వాహనాల రాకపోకలను మళ్లించారు. కొప్పోలు రోడ్డులోని సర్వీసు రోడ్డు ద్వారా ప్రజల రాకపోకలు సాగుతున్నాయి.

తీరనున్న దీర్ఘ కాలిక సమస్య..

అండర్‌పాస్ నిర్మాణం వల్ల లెవల్ క్రాసింగ్ వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన సమస్య తీరనుంది. బాలాజీనగర్, అరవకాలని, దత్తాత్రేయ కాలనీ, అగ్రహారం గ్రామం.. తదితర ప్రాంతాల వారికి ఈ వంతెన వల్ల దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరనున్నాయి. ఇప్పటివరకు గేటు అవతల కాలనీలకు వెళ్లాలంటే ఆటోలు సైతం వెళ్లలేని పరిస్థితి ఉండేది. అత్యవసర సమయాల్లో వెంటనే వెళ్లాల్సిన వారు నానా అవస్థలు ఎదుర్కొనేవారు. ఎట్టకేలకు అండర్‌పాస్ మంజూరుకావడంతో.. త్వరలోనే ఆ మార్గంలో వీధిదీపాలు కూడా ఏర్పాటు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
(10 AM TO 1 PM)
ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

?: కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెంలో మంచి నీళ్లు రావడం లేదు. దీంతో ప్రజలు కొనుగోలు చేసి గొంతు తడుపుకోవాల్సి వస్తోంది. –శ్రీనివాసులు, గ్రామస్థుడు

✓: వెంటనే పరిశీలించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. –వేణుగోపాల కృష్ణమూర్తి, డిప్యూటీ ఎంపీడీవో

?: మద్దిపాడు మండలం గుండ్లాపల్లిలో కోతుల బెడద విపరీతంగా ఉంది. ఏదయినా వస్తువులు బయటకు తీసుకెళ్తున్నప్పుడు లాక్కుని వెళ్లిపోతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. –గుండ్లాపల్లి దాక్షాయణి, గ్రామస్థురాలు

✓: కోతులు పట్టుకునేవారిని పిలిపించి గ్రామం నుంచి దూరంగా తరలిస్తాం. – అజయ్ కీర్తి, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి

?: మద్దిపాడు మండలం దొడ్డవరం బీసీ కాలనీలో సైడు కాలువలు మురుగుతో పూడిపోయి దుర్వాసన వస్తోంది.– వల్లెపు సుబ్బయ్య, స్థానికుడు

✓: పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి కాలువలు శుభ్రం చేయిస్తాం. –రాజారమేష్, పంచాయతీ కార్యదర్శి

?: చీమకుర్తి ఎమ్మెస్సార్ జూనియర్ కళాశాల తూర్పు వైపు వీధిలో చెత్త, వ్యర్థాలను తెచ్చి రహదారి అంచులో పారబోస్తున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. –కాలేబు, చీమకుర్తి

✓: వెంటనే వ్యర్థాలను తొలగింపజేస్తాం. –వై.రామకృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్

-న్యూస్‌టుడే, కొత్తపట్నం, మద్దిపాడు, చీమకుర్తి

విద్యతోనే వెలుగులు

మద్దిపాడు, న్యూస్‌టుడే: గ్రామాల్లో నిరక్షరాస్యులైన మహిళలు వయోజన కేంద్రాల ద్వారా చదువు నేర్చుకుని వారి కుటుంబాల్లో వెలుగులు నింపుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, మండల ప్రత్యేకాధికారి వరలక్ష్మి సూచించారు. శనివారం గుండ్లాపల్లిలోని అక్షర ఆంధ్ర శిక్షణ కేంద్రాలను పరిశీలించారు. అక్షరం జీవితంలో అనేక పాఠాలను నేర్పి విజయతీరాలకు చేర్చుతుందన్నారు.

బాలలకు రక్తగ్రూపు పరీక్షలు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: ఉప్పుగుండూరు ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు నాగులుప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది శనివారం బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించారు. 207 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ సూపర్ వైజర్ సౌజన్య తెలిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వ్యసనాలకు బానిసలు కావొద్దు

పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఎస్సై అజయ్‌బాబు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై అజయ్ బాబు పేర్కొన్నారు. శనివారం మండలంలోని మంగమూరులో పోస్టర్లు ఆవిష్కరణ, సంతనూతలపాడులో పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాల ఏరివేతపై అగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. వాటికి బానిసైతే జీవితం నాశనమవుతుందని వివరించారు. క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.

విద్యాంజలితో పాఠశాలల సమగ్రాభివృద్ధి

మాట్లాడుతున్న ఉప విద్యాశాఖాధికారి చంద్రమౌళీశ్వరరావు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: సమాజాన్ని విద్యతో అనుసంధానిస్తూ పాఠశాలల సమగ్రాభివృద్ధి దిశగా విద్యాంజలి 2.0 కీలక పాత్ర పోషిస్తుందని ఉప విద్యాశాఖాధికారి ఎం.చంద్రమౌళీశ్వరరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక గురుకుల పాఠశాలలో విద్యాంజలి పోర్టల్‌పై ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ భాగస్వామ్యం విద్యాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. స్వచ్ఛంద సేవకులు, నిపుణులు, వివిధ సంస్థల వారికి పాఠశాలల అభివృద్ధికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఎంఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.

▸ చీమకుర్తి: పదోతరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఒంగోలు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి చంద్రమౌళేశ్వర్ సూచించారు. చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి కార్యక్రమం జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మండల విద్యాశాఖాధికారులు డి.వి.నరసింహారావు, కె.శివాజి తదితరులు పాల్గొన్నారు.

▸ నాగులుప్పలపాడు: విద్యాంజలి కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయ సెక్టోరల్ అధికారులు జాలరత్నం, నాయక్, సోనిలు సూచించారు. ఎంఈవో కార్యాలయంలో విద్యాంజలి 2.0పై ఎంఈవోలు రవి, రమణయ్య ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు.

▸ మద్దిపాడు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడమే విద్యాంజలి లక్ష్యమని ఎంఈవోలు ఆంజనేయులు, శ్రీనివాస్‌లు తెలిపారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రధానోపాధ్యాయులకు దీనిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: ఈదుమూడి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విజయభాస్కర్ ఆధ్వర్యంలో మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ ఉపాధ్యాయులు బృందం వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పాలని కోరారు. ప్రభుత్వపరంగా అందే సౌకర్యాలు వివరించారు. గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు జయకృష్ణ, శారద, ఉషారాణి, లలిత, గ్రామస్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: ఉప్పుగుండూరు మాజీ సర్పంచి గోగినేని నాషాభక్తరాజు వర్ధంతి సందర్భంగా శనివారం భక్తయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వీటికి వివిధ పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు హాజరయ్యారు.

గ్రూప్-1కు ఎంపిక కావడం అభినందనీయం

శ్రుతిని సత్కరిస్తున్న ఉపాధ్యాయినులు

కొత్తపట్నం, న్యూస్‌టుడే: ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో కొత్తపట్నానికి చెందిన యువతి బేతాళ శ్రుతి విజయం సాధించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఈవో పద్మావతి ఆధ్వర్యంలో ఆమెకు సన్మానం చేశారు. ఎంఈవో మాట్లాడుతూ.. ఉపాధ్యాయురాలి కుమార్తె అయిన శ్రుతి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణిగా ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాగునీరు వృథా..!

ఈ చిత్రం ఒంగోలు నగరంలోని మామిడిపాలెం సీపీఎం హాలు ఎదురు రోడ్డు లోనిది. ఇక్కడ పైపు లైన్ లీకేజీతో తాగునీరు వృథా అవుతుంది. కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా నగరపాలక సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, ఒంగోలు అంజయ్యరోడ్డు

రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

చీమకుర్తి నుంచి మద్దిపాడు కొష్టాలు చినరాస్తా రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చీమకుర్తి నుంచి 3.5 కిలోమీటర్లు, చీమలమర్రి మంచికలపాడు రహదారిలో 2.4 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారిని తొలగించారు. ఆయా రహదారుల అంచుల్లోని చిల్ల చెట్లను ముందుగా తొలగించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే చీమకుర్తి నుంచి మంచికలపాడు, యర్రగుడిపాడు వరకు వాహన దారులకు కష్టాలు తీరనున్నాయి.

-న్యూస్‌టుడే, చీమకుర్తి

రాష్ట్రస్థాయి పోటీలకు వెళుతున్న ఉపాధ్యాయ క్రీడాకారులతో డీఈవో రేణుక

క్రీడా పోటీలకు వెళ్తున్న ఉపాధ్యాయులకు అభినందన

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో మంగళగిరిలో ఆదివారం జరగనున్న రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ క్రీడలకు వెళుతున్న వారిని డీఈవో సీవీ రేణుక అభినందించారు. శనివారం క్రీడాకారులు ఆమెను కలిశారు. లీప్ క్రికెట్ పురుషుల టీము, త్రోబాల్ మహిళా ఉపాధ్యాయ జట్టు సభ్యులను అధికారులు డీఈవోకు పరిచయం చేశారు. రాష్ట్రస్థాయిలో రాణించి జిల్లాకు మంచిపేరు తేవాలని డీఈవో ఆకాంక్షించారు. క్రికెట్ జట్టు కెప్టెన్ ప్రభాకరరావు, ఎంఈవో కిషోర్‌బాబు, రాంబాబు, త్రోబాల్ టీం కెప్టెన్ ఎం.నీతమ్మ, ఎ.శిరీషకుమారి, స్కూలు గేమ్స్ కార్యదర్శి చక్కా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Saibaba Central School
ISO 9001: 2015 Certified.
Affiliated to the Central Board of Secondary Education,
Affiliation code -130115
Saibabuji Nagar, Ongole, Pin: 523272
Phone: 96423 90011, 91777 91789.
Emial: info@saibabaschool.com Website: www.saibabaschool.com
www.saibabaschool.ac.in, www.saibabaschool.edu.in
ADMISSION NOTIFICATION
New Admissions
for the Academic Year 2026-2027
are open from Thursday, 12th February 2026.
Applications and Prospectus will be
available at the School during
office hours (9 a.m. to 4 p.m.)
ADMISSIONS FROM 12-02-2026

ఒడా కార్యదర్శి చాంది దేవసేన బదిలీ

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఒడా) కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్.చాంది దేవసేన బదిలీ అయ్యారు. గ్రేడ్-2 కమిషనర్ హోదాలో ఉన్న ఆమెను పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ సహాయ కమిషనర్‌గా నియమించారు. ఒడా కార్యదర్శిగా ఇంకా ఎవరినీ నియమించలేదు.

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నా

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కార్మికనగర్‌లో ఇళ్లు కూల్చివేతకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకుడు తంబి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ కాలనీవాసులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు గ్రామ సర్వే నం.186లో పేదలు నిర్మించుకున్న 60 ఇళ్లు కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జేసీ కల్పనాకుమారికి వినతిపత్రం అందజేశారు.

విద్యార్థులకు కళ్లజోళ్లు అందజేత

మద్దిపాడు, న్యూస్‌టుడే: మద్దిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం కళ్లద్దాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బాలబాలికలకు కళ్లజోళ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేత్రవైద్యుడు జయరాజ్ విద్యార్థులకు కంటి పరీక్షలను చేసి కళ్లద్దాలు అవసరమైన వారిని గుర్తించారు. జూనియర్ కళాశాల విద్యార్థులు 90 మందికి పరీక్షలు చేసి 17 మందికి దృష్టి లోపం ఉందని గుర్తించారు. వారికి కళ్లజోళ్లను కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కృష్ణారావు, అధ్యాపకులు చేతులమీదుగా పంపిణీ చేశారు. పాఠశాలలో 409 మందికి నేత్ర పరీక్షలు చేసి 15 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ప్రధానోపాధ్యాయుడు మాల్యాద్రి చేతులమీదుగా కళ్లద్దాలను పంపిణీ చేశారు.

పుర ప్రముఖుల ఆత్మీయ సమావేశం

ఒంగోలు అంజయ్యరోడ్డు, న్యూస్‌టుడే: విశ్వహిందూ పరిషత్ విశేష సంపర్క్ విభాగం వారిచే ఒంగోలు నగర పుర ప్రముఖుల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. స్థానిక ఫ్యాన్సీ గూడ్స్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ హాలు నందు జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలకు అండగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో నగరంలోని వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కేంద్రీయ కార్యకారిణి సదస్సుల ప్రముఖ్ యక్కలి రాఘవులు, రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, కార్యదర్శి కోటేశ్వరరావు, విశేష సంపర్క్ ప్రముఖ్ తూముకుంట ప్రతాపరెడ్డి, తూనుగుంట మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

యువకుడిపై కేసు నమోదు

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: వసతిగృహంలోని స్నానాల గదిలో యువతి స్నానం చేస్తుంటే వీడియో తీసే ప్రయత్నం చేసిన యువకుడిపై హైదరాబాద్ మధురానగర్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలుకు చెందిన పవన్ కల్యాణ్ బీటెక్ పూర్తిచేశాడు. అతడి బంధువులు మధురానగర్ ప్రాంతంలో ఓ మహిళా వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పవన్‌కల్యాణ్ వసతి గృహంలో పనికి చేరాడు. శనివారం ఓ యువతి స్నానం చేస్తుండగా బాత్‌రూమ్ వెంటిలేటర్ నుంచి చూశాడు. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడానికి యత్నించాడు. చేయి కనిపించడంతో అప్రమత్తమైన యువతి బయటకు వచ్చి చూడగా పవన్ కల్యాణ్ ఉన్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సార్వత్రిక సమ్మె విజయవంతానికి పిలుపు

మద్దిపాడు: కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కిసాన్ సంయుక్త మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కళాకేంద్రంలో సీఐటీయూ, సంయుక్త కిసాన్ మోర్చాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నూతన లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, రైతు సంఘం మండల కన్వీనర్ కనపర్తి సుబ్బారావు, ఉబ్బా ఆదిలక్ష్మి, వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

ఈ చిత్రంలో నివి ఒంగోలు తాలూకా పోలీసులు జప్తు చేసిన ట్రాక్టర్లు. నిబంధనల మేరకు నదులు, వాగులకు సమీప గ్రామాల ప్రజలు మాత్రమే ఇసుకను ఉచితంగా తోలుకెళ్లే వీలుంది. దూర ప్రాంతాల వారైతే గనులశాఖ ద్వారా ముందుగా నమోదు చేసుకుంటే రవాణా ఛార్జీలు తీసుకుని వారికి ఇసుక అందజేస్తారు. దానికి భిన్నంగా కొందరు చీరాల ప్రాంతం నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఒంగోలు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి వాటిని జప్తు చేసి గనులశాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం రాత్రి ఈ ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేసినట్లు తాలూకా సీఐ టి.విజయ్‌కృష్ణ చెప్పారు. - న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

మనసు పెడితే..

మనోహర పయనం..!



నెల్లూరు - అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం ఉందని తెలుసా? సరకు రవాణా నిమిత్తం కృష్ణపట్నం పోర్టు నుంచి అన్నమయ్య జిల్లా ఓబుల వారిపల్లె వరకు 113 కి.మీ. మేర ఉన్న ఈ విద్యుత్తు రైల్వే ట్రాక్ ఔరా అనిపిస్తుందని తెలుసా? ఏడేళ్ల కిందట రూ.2000 కోట్లతో నిర్మించిన ఈ అద్భుతాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాపూరు మండల పరిధిలో వెలిగొండ అడవుల్లో చెర్లోపల్లి వద్ద 7.5 కి.మీ.పొడవైన టన్నెల్ నుంచి రైల్వే మార్గాన్ని 43 నెలల్లోనే రికార్డు సమయంలో పూర్తి చేశారు. దీని ద్వారా అయిదు గంటల సమయం తగ్గింది. ఇప్పుడెందుకు ఇదంతా అంటారా! ప్రస్తుతం సరకు రవాణాకే పరిమితమైన ఈ మార్గాన్ని.. ముున్ముందు ప్రయాణికుల రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

– ఈనాడు, నెల్లూరు

విమానాశ్రయ భూములకు పరిహారం పంపిణీకి చర్యలు

దగదర్తి, న్యూస్‌టుడే: దగదర్తిలోని విమానాశ్రయ భూములకు పరిహారం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో వంశీకృష్ణ తెలిపారు. శనివారం కౌరుగుంటలో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామంలో గతంలో గుర్తించిన 18 మంది రైతుల వివరాలను చదివి వినిపించి నిర్ధారించారు. వారికి రెండు రోజుల్లో నగదు విడుదల చేస్తామన్నారు. దామవరం సర్వే నంబరు 1-1 లోని 418 ఎకరాల మేత పోరంబోకు భూములకు లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు మాజీ డైరెక్టరు రవీంద్రనాయుడు డిమాండ్ చేశారు. ఓ కంపెనీ యజమాని ఆధ్వర్యంలో గత తహసీల్దారు రైతులకు తెలియకుండా జాబితా తయారు చేశారని ఆరోపించారు. దాన్ని ప్రకటించకుండా గ్రామసభ నిర్వహిస్తే రైతుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటారని హెచ్చరించారు. తహసీల్దార్ లాజరస్, డీటీ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లాలో ఈనెల తొమ్మిది నుంచి 17వ తేదీ వరకు జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో విజయకుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీశాఖ ఫారెస్ట్ బీట్ అధికారులు, తానేదార్ పోస్టులు, దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి గ్రేడ్-3 నియామకాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలు నెల్లూరురూరల్, నగరం, కావలి, బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతాల్లోని అయిదు కేంద్రాల్లో జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీపీఎస్సీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దోచినోళ్లు.. దాచినోళ్లు.. గప్‌చుప్!

● రెండు నెలల కిందట జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో పాటు కొంత మేర నగదు పట్టుబడింది. దీనిపై విచారణ జరుగుతోంది.

● ఆదాయానికి మించి.. ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల దగదర్తి ఇన్‌ఛార్జి తహసీల్దారు పాలకృష్ణ నివాసాల్లో సోదాలు చేశారు. నగరంతో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలో జరిగిన తనిఖీల్లో.. భారీ స్థాయిలో ఆస్తులను గుర్తించారు.

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

తొలుత రిజిస్ట్రేషన్స్.. ఆపై రెవెన్యూ.. తాజాగా మైన్స్ అండ్ జియాలజీ.. తర్వాత ఎవరు? ఎవరిపై గురి పెట్టనుంది?.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. కొన్ని నెలల పాటు స్తబ్దుగా ఉన్న అనిశా.. ఇప్పుడు వరుస దాడులతో అవినీతి పరులను హడలెత్తిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు తమ పేర్లపై ఉన్న ఆస్తులను ఇతర వ్యక్తులపైకి బదిలీ చేశారనే ప్రచారం జరుగుతోంది.

ఆ రెండు శాఖలపైనే అధికం

ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అంతమొందించేందుకు.. అక్రమార్కుల భరతం పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబరు 1064ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా బాధితుల నుంచి ఏసీబీ అధికారులకు సమాచారం అందుతోంది. ఏ శాఖలో లంచాలు అడుగుతున్నదీ? ఎవరు ఎలా పీడిస్తున్నదీ తెలుస్తోంది. జిల్లాపరంగా చూస్తే ఎక్కువగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలపైనే ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే.. రోజుకు పది ఫిర్యాదుల చొప్పున.. నెలకు 300 ఫోన్‌కాల్స్ వరకు అవినీతి అధికారులపై అందుతుండగా.. వాటిలో ఒకటీ, రెండు మాత్రమే అనిశాకు ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు చేయండి...

టోల్‌ఫ్రీ నంబరుపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఏ శాఖలోనైనా.. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. కాల్ చేయగానే విజయవాడకు వెళుతుంది. అక్కడి నుంచి జిల్లాల వారీగా మనకు అందిస్తారు. వాటిలో ఏవి నిజమైనవో పరిశీలిస్తాం. క్షేత్రస్థాయిలో ఆరా తీస్తాం.– రామకృష్ణుడు, ఏసీబీ డీఎస్పీ, నెల్లూరు

రోజూ 1064కు వచ్చే ఫిర్యాదులు: 10-15 | రెవెన్యూపై: 6-8 | రిజిస్ట్రేషన్: 3-5 | ఇతర శాఖలపై: 3-5

నిమ్మ బస్తా రూ.5,500

పొదలకూరు, న్యూస్‌టుడే: నిమ్మ ధరలు ఆశాజనకంగా మారాయి. పొదలకూరు మార్కెట్‌లో 80 కిలోల బస్తా రూ. 5,500 పలికింది. చలి వాతావరణం తగ్గుముఖం పట్టడంతో కాయలకు గిరాకీ పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. కోల్‌కతా మార్కెట్‌కు ఏలూరు, తెనాలి, రాజమండ్రి నుంచి కాయలు లేకపోవడంతో.. పొదలకూరు, గూడూరు నుంచి ఎగుమతి అవుతున్నాయి. తోటల్లో కోతకు వచ్చిన నాణ్యమైన సరకును దిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర చోట్లకు పంపుతున్నారు.

MARGADARSI CHIT FUND PVT. LTD.
Chit Groups are available at our VEDAYAPALEM Branch

Chit Group	Duration In Months	Monthly Installment	Chit Value
LT T	50	10,000	5,00,000
FT VZ	40	1,25,000	50,00,000
FT V	40	1,00,000	40,00,000
FT Z	40	25,000	10,00,000
TT D	30	50,000	15,00,000
TT T	30	10,000	3,00,000

Please Contact Branch Manager Mr. A. MOHANA KRISHNA, for further details.
Mobile Nos. 8008282888, Landline: 0861-2346783, 2346784.

పైసల గుట్టు.. ప్రయోజనాలు తాకట్టు!

సాగునీటి వనరులను గాలికొదిలేసిన ఇరిగేషన్ యంత్రాంగం

మనుబోలు : తుపాను ప్రభావంతో దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డును పరిశీలిస్తున్న ఇరిగేషన్ ఎస్ఈ దేశానాయక్

ఈనాడు, నెల్లూరు: వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో.. ఇరిగేషన్‌శాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కొందరు అధికారుల అవినీతి.. అన్నదాతలకు శాపంగా మారుతోంది. ఎఫ్‌డీఆర్ పనులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

1615 పనులకు.. రూ. 93.27 కోట్లు

గత ఏడాది అక్టోబరులో మొంథా, డిసెంబరులో దిత్వా తుపాన్లు జిల్లాను అతలాకుతలం చేశాయి. ఆ ప్రభావంతో చెరువులు, కాలువలు, అప్రోచ్ రోడ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షుశుక్లా... రైతులను ఆదుకునేందుకు ఎఫ్‌డీఆర్ కింద పనులు మంజూరు చేశారు. ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని.. అన్ని నియోజకవర్గాలకు కలిపి 1615 పనులకు.. రూ. 93.27 కోట్లు మంజూరు చేశారు. ఇది జరిగి రెండు నెలలు దాటినా.. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. నామినేషన్ పద్ధతిలో కేటాయించినవి, అదీ నామమాత్రంగానే పూర్తి చేసి... మిగిలిన వాటికి టెండర్ల జోలికి వెళ్లడం లేదు. మరో నెల రోజుల్లో ప్రస్తుత సీజన్ ముగుస్తున్నా.. అధికారుల్లో మాత్రం చలనం లేదు. దీంతో ఈ వ్యవహారంపై కలెక్టర్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

● దీనిపై ఇరిగేషన్ ఎస్ఈ దేశానాయక్‌ను వివరణ కోరగా.. జిల్లాలో ఎఫ్‌డీఆర్ కింద చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు 20 శాతం పూర్తి చేశామన్నారు. కాలువల్లోకి నీరు వదలడంతో టెండర్లు పిలవలేదన్నారు. దిత్వా తుపానుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపించామని, అనుమతి రాగానే పనులు చేస్తామని తెలిపారు.

అందరికి తెలిస్తే కష్టమని..

గతంలో ఎఫ్‌డీఆర్ పనుల్లో జరిగిన అవినీతిని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ రూ. 5 లక్షల్లోపు పనులను నీటి సంఘాల ద్వారా చేసుకోవాలని, ఆపై వాటికి టెండర్లు పిలవాలనే నిబంధన పెట్టారు. తద్వారా 50 శాతం పనులకు టెండర్లు పిలవాల్సి ఉండగా... జరగలేదు. నామినేషన్ పద్ధతిలో.. ఏ పని మంజూరైంది. ఎవరు చేస్తున్నారనే విషయాలు అధికారులకు తప్ప ఎవరికీ తెలియదు. అదే టెండర్లు పిలిస్తే అందరికీ తెలిసిపోతుంది. దీంతో పాటు ఇతర ప్రాంతాల వారు టెండర్లలో పాల్గొంటారు. అప్పుడు అన్నీ కచ్చితంగా అమలు చేయాల్సి వస్తుందనే ఆలోచనతోనే.. టెండర్ల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

'ఎఫ్‌డీఆర్' వివరాలివీ!

నియోజకవర్గం	పనులు	నిధులు (రూ.కోట్లలో)
కోవూరు	368	20
కావలి	292	19.18
ఆత్మకూరు	199	10.31
ఉదయగిరి	150	7.56
నెల్లూరు రూరల్	165	12.63
నెల్లూరు సిటీ	12	0.78
సర్వేపల్లి	316	16.90
వెంకటగిరి	100	6
కందుకూరు	13	0.18

SAI PROPERTIES & PROJECTS Ltd.
WANTED
AGRICULTURE OFFICER
NELLORE DISTRICT.
Diploma in Agriculture / Horticulture or any degree, Minimum 2 to 5 years of Experience in Plantations field.
MADHAVI, HR Manager
85228 74446

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్
శానిటరీ ఇన్‌స్పెక్టర్ డిప్లొమా కోర్సు

ప్రోగ్రాం	బోధనా మాధ్యమం	విద్యార్హత
వ్యవధి		డిగ్రీ, ఇంటర్ మీడియట్ (లేదా) ఎం.పి.హెచ్.డబ్ల్యు
శానిటరీ ఇన్‌స్పెక్టర్ 1 సంవత్సరం	ఇంగ్లీష్ మరియు తెలుగు	

సంప్రదించండి:
9391219991, 8074363702
అర్హత నియమావళి మరియు ఇతర వివరముల కొరకు www.aiilsg.org వెబ్‌సైట్‌ను చూడండి
అప్లికేషన్ దరఖాస్తుకు చివరి తేది:15-02-2026

నారాయణ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్
నెల్లూరు - ఆంధ్రప్రదేశ్
ప్రముఖ సీనియర్ యూరాలజిస్ట్, ల్యాపరోస్కోపిక్ మరియు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ వైద్య నిపుణులు
డా॥ పి. వేదమూర్తి రెడ్డి
Professor & HOD
M.S (Gen. Surgery), M.Ch (Urology)
FMAS (Fellowship in Laparoscopic Surgery)
Fellowship in Paediatric Urology (Cincinnati, USA)

వైద్య సేవలు నారాయణ హాస్పిటల్ నందు పూర్తి సమయం అందుబాటులో ఉంటాయి
Advanced యూరాలజీ ల్యాపరోస్కోపిక్ ఆపరేషన్లు మా ప్రత్యేకత
- కిడ్నీలలో రాళ్లకు URSL, PCNL, RIRS ద్వారా ఎండోస్కోపిక్ ఆపరేషన్లు
- ప్రొస్టేట్ గ్రంథి వాపు (BPH) కు ఎండోస్కోపిక్ ఆపరేషన్లు
- కిడ్నీ క్యాన్సర్ మరియు కిడ్నీ వాపునకు (PUJ Obstruction) ల్యాపరోస్కోపిక్ ఆపరేషన్లు
- చిన్న పిల్లలలో కిడ్నీ వాపు (PUJ Obstruction) మరియు మూత్రనాళం వాపునకు (VUR) ల్యాపరోస్కోపిక్ ఆపరేషన్లు - ప్రొస్టేట్ క్యాన్సర్
- యూరిన్ ఇన్ఫెక్షన్ - మూత్రంలో రక్తం రావడం మరియు మూత్రాశయ క్యాన్సర్
- పురుషులలో సంతానలేమి (Male Infertility) - అంగస్తంభన సమస్యలు (Andrology)
- చిన్నపిల్లలలో యూరాలజీ సమస్యలు (Paediatric Urology)
- డయాలసిస్ కోసం AV Fistula ఆపరేషన్లు - కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు

చింతారెడ్డిపాలెం
ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 9037 104 108
www.narayanamedicalcollege.com
అపాయింట్‌మెంట్ కొరకు 9640 100 555

వైకాపా వ్యూహం.. తిప్పికొట్టిన అధికార పక్షం

ప్రసంగిస్తున్న ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో వైకాపా ఎత్తులను.. తెదేపా బలంగా తిప్పికొట్టింది. శనివారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా కార్పొరేటర్లతో గొడవపడి.. సభను రసాభాసగా మార్చేందుకు వైకాపా నాయకులు వ్యూహం పన్నగా- ఇన్‌ఛార్జి మేయర్, తెదేపా కార్పొరేటర్లు ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టి ప్రశాంతంగా ముగించారు.

38 తీర్మానాలు ఆమోదం

సభ్యుల సమక్షంలో 14 మెయిన్, 13 సప్లిమెంటరీ, 11 టేబుల్ అజెండాలుగా మొత్తం 38 తీర్మానాలను ప్రవేశపెట్టగా.. అందరూ ఆమోదించారు. ఇన్‌ఛార్జి మేయర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రూ. 106 కోట్ల సాధారణ, రూ. 8 కోట్ల 15వ ఆర్థిక సంఘం, ఎన్-క్యాప్ నిధులు రూ. 19 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. రూ. 556 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పనులు 98 శాతం పూర్తయ్యాయని, మార్చి చివరి నాటికి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. రూ. 581 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు 88 శాతం పూర్తయ్యాయని, జూన్ నాటికి మిగిలినవి పూర్తవుతాయన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ తహసీన్, కోఆప్షన్ సభ్యులు చాట్ల నరసింహారావు, నూనె మల్లికార్జునయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పోడియం పైకెక్కి.. మాజీ మేయర్ నిరసన

ఇన్‌ఛార్జి మేయర్ అభివృద్ధి పనులపై ప్రసంగిస్తుండగా.. మాజీ మేయర్ స్రవంతి సమావేశ మందిరంలోకి వచ్చి.. 'మా గిరిజన మేయర్ స్థానం.. గిరిజనులకు ఇవ్వండి.. మేయర్ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి' అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నిరసన తెలిపారు. అనంతరం పోడియంపైకి ఎక్కగా.. ఆమెకు మద్దతుగా వైకాపా కార్పొరేటర్లు వచ్చి నిరసన తెలిపారు. పోడియం పైకి ఎక్కకూడదని చెప్పినా వినకపోవడంతో.. అరగంట పాటు సమావేశాన్ని వాయిదా వేశారు. 12 గంటలకు తిరిగి ప్రారంభించేందుకు యత్నించగా.. పాత కథే పునరావృతమైంది. దాంతో మేయర్ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఎన్నికల కమిషన్ అని చెప్పి.. అజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపి ముగించారు.

కావలికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఎం.అజిత్ బాబు పీ4 స్ఫూర్తితో కావలి పట్టణం శివరామ సుబ్బయ్య గిరిజన కాలనీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఒంటరి మహిళ చిలకమ్మను దత్తత తీసుకున్నారు. పస్తులు లేకుండా చూసేందుకు.. ఆమె ఇంటికి కావాల్సిన సరకులను ప్రతి నెలా అందిస్తున్నారు.

తిరిగిద్దాం.. ఎంతో కొంత !

పీ4లో.. 33,669 కుటుంబాల దత్తత పూర్తి

ఈనాడు, నెల్లూరు: పేదరిక నిర్మూలన.. జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ4(పబ్లిక్- ప్రైవేటు- పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్)కు క్షేత్రస్థాయిలో అడుగులు పడుతున్నాయి. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా.. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం నిరుపేదలకు సంపన్న వర్గాలు చేయూత ఇవ్వడమే దీని లక్ష్యం. ఇప్పటికే జిల్లాలో సర్వే పూర్తి కాగా.. మార్గదర్శకులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 1,19,826 బంగారు కుటుంబాలను గుర్తించగా.. వారిలో 33,669 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. వీరి బాధ్యతను 5,270 మంది మార్గదర్శులకు అప్పగించారు.

తలసరి ఆదాయం పెంపే లక్ష్యంగా...

జిల్లా తలసరి ఆదాయం గత ఏడాది రూ. 2.66 లక్షలు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3.10 లక్షలు చేయడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎంపిక చేసిన 20 శాతం కుటుంబాల్లో పది సూత్రాల అమలకు ప్రణాళిక సిద్ధం చేశారు. లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయ్యాక ఆయా కుటుంబాలను 'బంగారు కుటుంబం'గా నామినేట్ చేస్తారు. సంపన్నులు వారికి సాయం చేసేందుకు వీలుగా వివరాలు సమృద్ధి బంధనమ్ ప్లాట్‌ఫాంలో పొందుపరుస్తారు.

కమనీయం.. కల్యాణోత్సవం

శ్రీనివాస లక్ష్మీ నరసింహ సుదర్శన యాగంలో భాగంగా శనివారం సాయంత్రం సీతారామ, రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడి కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గన్నవరం శ్రీభువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామిజీ భక్తి మార్గాలు వివరించారు. –నెల్లూరు(సాంస్కృతికం)

ఏఐ.. కొలువుకు సరిజోడు

సీఎం స్కిల్ ఎక్స్‌లెన్స్ కేంద్రాల ద్వారా ఉచిత శిక్షణ

న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య): ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సుల్లో సీఎం స్కిల్ ఎక్స్‌లెన్స్ సెంటర్స్(సీఎంఎస్ఈసీ) ద్వారా కూటమి ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తుండగా.. జిల్లా యువత చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది.

ఏఐపై శిక్షణ పొందుతున్న విద్యార్థులు

మూడు కళాశాలల్లో..

గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాల, ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనవరిలో 60 చొప్పున 180 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించారు. ఇది నిరంతరం కొనసాగుతుందని స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం తెలిపారు.

వెబ్ డిజైనింగ్‌పై అవగాహన

ఏఐ శిక్షణలో భాగంగా వెబ్ సైట్ల డిజైనింగ్‌తో పాటు ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన పొందా. ఏ అంశంలోనైనా తగిన కృత్రిమ జ్ఞానాన్ని అప్పటికప్పుడు పొందడానికి అవకాశం ఉంటుందని తెలుసుకున్నా. – డి.వెంకట అనిల్‌కుమార్, బీటెక్ తృతీయ సంవత్సరం

నూతన కోర్సులతో అవకాశాలు

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మిషన్ లెర్నింగ్(ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ తదితర నూతన కోర్సుల ద్వారా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీటిపై పట్టు సాధిస్తే.. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే మంచి కొలువు సాధించొచ్చు. – ఎ.తేజశ్విని, సీఎస్ఈ తృతీయ సంవత్సరం

MUNNANGI
HATCHERIES
UNIBIO MADAGASKAR TIGER PRODUCT
(Black Tiger Seed)
(బ్లాక్ టైగర్ సీడ్)
An unit of
SRI MAHALAKSHMI
GROUP OF HATCHERIES
UNIT-1 Kothapatnam Village, Kota Mandal, Tirupati Dist.
UNIT-2 Koruturupalem Village, Indukurpet Mandal, Nellore Dist.
UNIT-3 Pinnintivaripalem Village, Kothapatnam Mandal, Prakasam Dist.
UNIT-4 (Tiger Unit) MUNNANGI HATCHERIES Ramatheerdham Village, Vidavalur Mandal, Nellore Dist.
బుకింగ్స్ కొరకు సంప్రదించండి
89783 74567, 95906 05581, 81848 22567
E-mail: srimahalakshminellore@gmail.com

(c) eenadu

అన్నింటా ఉంటా.. ధర తగ్గేదేలేదంటా!

హాలో నేను గుర్తున్నానా.. లేకుండా ఎలా ఉంటానులే.. నా అవసరం అలాంటిది మరీ. ఇంతకీ నేను ఎవరంటారా.. పెళ్లిళ్లు, పేరంటాలు, పూజలు, హోమాలు ఇలా ప్రతి కార్యంలోనూ నన్ను మీరు చూసే ఉంటారు. అంతేనా మీ భోజనం అనంతరం నన్ను ఆరగించే ఉంటారు. ఇప్పుడు గుర్తువచ్చానా.. నేనే తమలపాకుని.. గతంలో నన్ను నమ్ముకొని జిల్లాలో సాగు చేపట్టిన రైతులకు లాభాలు తీసుకురాలేకపోయా. కానీ ఈ సారి అలా కాదు.. అసలు తగ్గేదేలే.. ఆ విశేషాలేంటో చూడండి మరి

ఒక పంతా రూ.90

సాధారణంగా జనవరి నుంచి జూన్ వరకు మంచి ధరలు ఉంటాయి. అయితే గతంలో ఇదే సీజన్‌లో ఒక పంతా (సుమారు 170-180ఆకులు) రూ.35 మాత్రమే ఉండేది. ప్రస్తుతం రూ.90 ధర పలుకుతోంది. 60 పంతాలు ఉన్న గంపను చెన్నై వంటి దగ్గర ప్రాంతాలకు, దూరప్రాంతాలైన గుజరాత్, ముంబయి వంటి నగరాలకు 20 పంతాలు ఉన్న గంపను ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారు. సాగుచేసిన రైతులు, కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ముందుగా పంటను రైతుల నుంచి తీసుకున్న వ్యాపారులకైతే ప్రస్తుతం పెరిగిన ధరలు రెట్టింపు ఆదాయాలు తీసుకొస్తున్నాయి. ప్రభుత్వం రాయితీలు కల్పిస్తే సాగువిస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: ఈ సీజన్‌లో తమలపాకు సాగు ఇటు జిల్లా రైతులకు అటు వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతోంది. ఇక్కడ నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర, దిల్లీ తదితర ప్రాంతాలకు ఎక్కువగా సరఫరా అవుతుండగా అక్కడి నుంచి ఇతరదేశాలకు సైతం ఎగుమతి అవుతోంది.

కేరాఫ్ ఇనమడుగు

కోవూరు నియోజకవర్గంలోని ఇనమడుగులో సుమారు 300ఎకరాలకు పైగా తమలపాకు సాగవుతోంది. అలాగే పొదలకూరులో కూడా మోస్తారుగా పంట వేశారు. ఎకరానికి రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలు ఖర్చవుతుంది. ఒకసారి పెట్టుబడి పెడితే రెండు మూడేళ్ల దిగుబడి వస్తుంది. ఈ సారి వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం ఖర్చులు పోనూ ఎకరానికి రూ.2 నుంచి రూ.2.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది.

అరుపులు.. కేకలు

గందరగోళంగా వింజమూరు మండల సర్వసభ్య సమావేశం

వింజమూరు, న్యూస్‌టుడే : అరుపులు, కేకలు, దూషణలతో మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. ఓ దశలో తోపులాటకు దారితీసింది. ఈక్రమంలో అభివృద్ధి పనుల ఆమోదానికి నిర్వహించిన ఓటింగ్ వివాదాలకు దారితీసింది. నూతన ఎంపీపీ వనిపెంట హైమావతి అధ్యక్షతన శనివారం తొలి సమావేశం నిర్వహించారు. అధికారులు శాఖల ప్రగతిని వివరిస్తుండగా ఎంపీపీ ఎన్నికలో పక్షపాతంగా వ్యవహరించారని, దేవతమహల్ వద్ద అనుమతులు లేకుండా వంతెన నిర్మించారని వింజమూరు రెండో సెగ్మెంట్ సభ్యుడు పల్లాల కొండారెడ్డి ఆరోపించగా.. వైకాపా, తెదేపా వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇరువర్గాలు పెద్ద పెద్దగా అరుస్తూ తోపులాటకు దిగాయి. దీంతో భవనం ధ్వనించింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వచ్చి సర్దుబాటు చేశారు. సభ్యులు కాని వారిని బయటకు పంపారు. ఎంపీడీవో మాట్లాడుతుండగా జడ్పీటీసీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి మైక్ తీసుకోబోగా ఇవ్వలేదు. దీంతో గందరగోళానికి దారితీసింది. ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.

ఎంపీడీవో నుంచి మైక్ లాగుతున్న జడ్పీటీసీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి

వివాదాస్పదంగా ఓటింగ్

అజెండాలోని పనుల ఆమోదంపై జరిగిన ఓటింగ్‌పై ఆరోపణలు రేగాయి. మొత్తం 12 మంది సభ్యులుండగా.. 11 మంది హాజరయ్యారు. ఊటుకూరు సభ్యుడు గవ్వల మల్లికార్జున గైర్హాజరయ్యారు. ఆరుగురు వ్యతిరేకించారు. కోఆప్షన్ సభ్యుడితో కలిపి ఆరుగురు ఆమోదించగా ఎంపీపీ క్యాస్టింగ్ ఓటుతో పనులను ఆమోదించారు. ఎంపీడీవో కె.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మండల పరిషత్‌లో రూ.1.5 కోట్లు ఉన్నాయని, మంజూరయ్యే వాటితో కలిపి రూ. 2.5 కోట్ల పనులకు ఆమోదించారన్నారు. ఎంపీపీ క్యాస్టింగ్ ఓటుతో ఆమోదం లభించిందని వివరించారు.

సాంకేతికత ఆధారంగా కేసుల దర్యాప్తు: ఎస్పీ

నెల్లూరు(నేర విభాగం): సాంకేతికత ఆధారంగా కేసుల దర్యాప్తు నిర్వహించాలని ఎస్పీ అజిత వేజెండ్ల పేర్కొన్నారు. శనివారం స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో నేర సమీక్ష జరిగింది. స్మార్ట్ పోలీసింగ్, ఆధునిక సాంకేతికత, డేటా విశ్లేషణ, సీసీటీవీ నిఘా, డ్రోన్లు, డిజిటల్ ప్లాట్‌ఫాంలను వినియోగించి నేరాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఎఫ్ఐఆర్ కేసులను ఉపయోగించాలని అధ్యక్ష కేసులను త్వరగా చేధించాలని తెలిపారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ అజిత

రైలులో గంజాయి అక్రమ రవాణా

ఇద్దరు యువకుల అరెస్టు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులను నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను శనివారం రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ తన కార్యాలయంలో వెల్లడించారు. రైల్వే సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది శుక్రవారం రాత్రి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా ఉన్న తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లా ఇచ్చిపట్టి ప్రాంతానికి చెందిన కార్తీక్, మాధవ్‌ను అదుపులోకి తీసుకుని వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో అయిదు కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకుని నిందితులను స్టేషన్‌కు తరలించారు. విచారించగా ఒడిశా, ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి తమ రాష్ట్రంలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో పాల్గొన్న రైల్వే సీఐ, కావలి, నెల్లూరు ఎస్సైలు వెంకట్రావు, హరిచందన, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయండి

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: జిల్లాలో 2500 ఎకరాల వక్ఫ్‌భూములున్నాయని, వాటిలో కొంత మేర అన్యాక్రాంతమైందని, మరికొన్నింటికి దొంగ పాస్‌పుస్తకాలు తయారు చేసుకున్నారని వక్ఫ్‌బోర్డు రాష్ట్ర ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని ఛాంబరులో కలెక్టర్ హిమాన్షు శుక్లాతో భేటీ అయ్యారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తులను డిజిటలైజేషన్ చేశామని, భారతదేశ వ్యాప్తంగా గెజిటెడ్ వక్ఫ్ ఆస్తులను మొట్టమొదట ఏపీ వక్ఫ్ బోర్డు వందశాతం పూర్తి చేసిందన్నారు. గతంలో 65వేల ఎకరాలున్న భూమిని గెజిట్ ఎమ్ఆర్ఓ, రికార్డులను పరిశీలించి వాటిని 81వేల ఎకరాలుగా గుర్తించి పోర్టల్‌లో నమోదు చేశామని పేర్కొన్నారు.

దుకాణంలో చెలరేగుతున్న మంటలు

మాట్లాడుతున్న ఎస్ఎస్ఏ ఏపీసీ వెంకటసుబ్బయ్య

ప్రత్యేకావసరాల చిన్నారులపై దృష్టి

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే : జిల్లాలోని భవిత కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న ప్రత్యేకావసరాల చిన్నారులపై ప్రత్యేక దృష్టిసారించి అవసరమైన వసతులు సమకూర్చాలని సమగ్రశిక్షా అభియాన్ ఏపీసీ డాక్టర్ డి.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. శనివారం నగరంలోని డీఈవో కార్యాలయంలో ఐఈఆర్పీలకు, ఉపాధ్యాయులకు శిక్షణ జరిగింది. ఆయన మాట్లాడుతూ వారికి అవసరమైన ఫిజియోథెరపి, సహాయక చర్యలు సరిగా అందించాలని కోరారు. దృష్టి యాప్ వంటి సాంకేతిక సాధనాల ద్వారా చిన్నారుల అభ్యసనాన్ని మరింత బలోపేతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవో సుధీర్‌బాబు, ఐఈ కోఆర్డినేటర్ పి.ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నగలు అపహరించిన 'కేర్ టేకర్'

మూసాపేట: రోగి బాగోగులు చూస్తున్న ఓ 'కేర్ టేకర్' నగలు కొట్టేసిన వైనమిది. వివరాల మేరకు.. హైదరాబాద్ కూకట్‌పల్లిలో తెన్నేటి శేషుకుమారి అనే వృద్ధురాలు.. తన భర్త 'అల్జీమర్స్'తో బాధపడుతుండడంతో బాగోగులు చూసుకోవడానికి నెల్లూరుకు చెందిన వలిపి శ్రీనివాసులను గత నవంబరులో పనిలో కుదుర్చుకుంది. ఓ రోజు ఆమె శ్రీనివాసులుతో కలిసి భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఇప్పుడే వస్తానని వెళ్లిన అతను తిరిగి పనిలోకి రాలేదు. ఆమె నవంబరు 14న బీరువా తెరిచి చూడగా 53 గ్రాముల బంగారు ఆభరణాలు కన్పించలేదు. ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి నగలను స్వాధీనం చేసుకున్నారు.

సోమశిలకు 1,720 క్యూసెక్కుల వరద

అనంతసాగరం, న్యూస్‌టుడే: సోమశిల జలాశయంలో శనివారానికి 1,720 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయంలో 69.893 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -17, -18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50, క్రస్ట్‌గేట్ల లీకేజీల ద్వారా 50, పవర్ టన్నల్ ద్వారా 2,250 క్యూసెక్కులు డెల్టాకు, కండలేరు వరద కాలువకు 400, దక్షిణ కాలువకు 200, ఉత్తర కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ. 14,786
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ. 1,18,288
వెండి గ్రాము :	రూ. 278.00

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	130
లేయర్	90
బ్రాయిలర్స్	232
బ్రాయిలర్ స్కిన్‌లెస్	258
లేయర్ మాంసం	153

ఆటో నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ఆటో నగర్‌లోని రెండు దుకాణాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సమాచారం మేరకు.. ఆటో నగర్ ఐఎల్‌రెడ్డి లేఅవుట్‌లో షేక్ షాహుల్, అలీ అక్బర్.. ప్లాస్టిక్ వస్తువుల వేస్టేజ్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారో? లేదా ప్రమాదవశాత్తు జరిగిందో తెలియదుగానీ శనివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఏడీఎఫ్‌వో రాజ ఆధ్వర్యంలో రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని బాధితులు తెలిపారు.

నిర్లక్ష్యమే యమపాశమై!

విద్యుదాఘాతంతో కూలీ మృతి

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: విద్యుత్తు స్తంభాలు, తీగలు సరిచేస్తున్న క్రమంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్తు సరఫరా అయ్యి కూలీ మృతిచెందారు. ఈ ఘటన మండలంలోని జగదేవిపేటలో శనివారం జరిగింది. ఎస్సై నాగార్జున రెడ్డి వివరాల మేరకు నెల్లూరు- మైపాడు మార్గంలో సుమారు నెల రోజుల నుంచి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాకిచర్ల పెదపాలేనికి చెందిన **జాలయ్య** (40), ఆవుల శీను, కావలికి చెందిన వెంకట రమణయ్య విద్యుత్తు స్తంభాలు మారుస్తుండగా ప్రమాదవశాత్తు ఓ స్తంభం జారి పక్కనే విద్యుత్తు సరఫరా అవుతున్న మరో స్తంభంపై పడింది. తీగలు తెగిపోయి జాలయ్యను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. లైన్ ఇన్‌స్పెక్టర్ చంద్రయ్య నిర్లక్ష్యం కారణంగానే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై హరిచందన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతునికి సుమారు 50 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉంటుంది. తెలుపు, నలుపు, పసుపు రంగు చారలు గల హాఫ్ హ్యాండ్స్ టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ

(స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చట్టం LXIII 1951 క్రింద స్థాపించబడినది)

నెల్లూరు బ్రాంచ్, ప్లాట్ నెం.బి12ఎ, ఇండస్ట్రియల్ ఎస్టేట్, జిఎన్‌టి రోడ్డు, దర్గామిట్ట, నెల్లూరు-524004.

ఫోన్ : 0861-2331600 . ఇ-మెయిల్ : nellore@apsfc.com

ఇ- వేలం అమ్మకం ప్రకటన SFC's చట్టం 1951 సెక్షన్ 29 క్రింద అమ్మకం కొరకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ (APSFC), రాష్ట్ర ఆర్థిక సంస్థల చట్టం 1951 సెక్షన్ 29 క్రింద లభ్యమైన అధికారాలను వినియోగిస్తూ తనఖాదారుల యొక్క దిగువ వివరించిన సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనతానుసారం ప్రజానీకానికి మరియు సంబంధిత ఋణగ్రహీత, హామీదారు, వారి వారసులు/ప్రతినిధులకు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా దిగువ ఆస్తుల అమ్మకం "ఎక్కడ ఏది ఉన్నదో అది", "ఎలా ఉన్నది అలా", "ఉన్నది ఉన్నట్లుగా" మరియు "తిరిగి పొందడానికి అవకాశం లేకుండా" ప్రాతిపదికన దిగువన ఉన్న ఋణగ్రహీతలు మరియు హామీదారుల నుండి రావలసిన దిగువ తెలిపిన బకాయిలు మరియు ఇతర ఖర్చులు ఋణగ్రహీతల నుండి రాబట్టుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ, నెల్లూరు బ్రాంచ్, బ్రాంచ్ మేనేజర్ వారిచే తేది.15.04.2026న ఇ-వేలం ద్వారా ఆస్తులు విక్రయించబడును. సెక్యూర్డ్ ఆస్తుల యొక్క రిజర్వు ధర, ధరావత్తు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పారిశ్రామిక సంస్థ పేరు: మెస్సర్స్ జయసాయి కార్తికేయ కనకధార రైస్ ఇండస్ట్రీస్, ప్రొప్రయిటర్ : పెదివిన నాగరాజు
బకాయి మొత్తం: తేది.31.01.2026 నాటికి రూ.12,88,81,815/-
డిమాండ్ నోటీసు తేది: 01.06.2022 స్వాధీనత తేది: 29.08.2022

స్థిరాస్తి వివరములు	రిజర్వు ధర (రూ.లక్షలలో)	ధరావత్తు (రూ.లక్షలలో)	బిడ్ పెంపుదల మొత్తం (రూ)
ఎ) మొత్తం ఆస్తులు: ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, మామిడిపూడి గ్రామం, సర్వే నెం.187/1సి, 187/4, 187/5, 187/6, 188/2బి, 188/2ఎల్, 189/6, 195/2, 195/7 & 195/8 లోని ఎ.6.43 సెంట్లు పారిశ్రామిక భూమి, దానిపై నిర్మించిన భవనాలు మరియు యంత్రాలతో సహా. బి) యంత్రాలు మాత్రమే: 40 టన్నులు/బ్యాచ్ సామర్థ్యం గల పారా బాయిల్డ్ రైస్ మిల్ యంత్రాలు మరియు 3-4 టిపిహెచ్ సామర్థ్యం గల రా రైస్ మిల్ యంత్రాలు మొదలైనవి.	ఎ) మొత్తం ఆస్తులు: రూ.244.70 లక్షలు బి) యంత్రములు మాత్రమే: రూ.77.65 లక్షలు	ఎ) మొత్తం ఆస్తులు: రూ.20 లక్షలు బి) యంత్రములు మాత్రమే: రూ.6.47 లక్షలు	ఎ) మొత్తం ఆస్తులు: రూ.1 లక్ష బి) యంత్రములు మాత్రమే: రూ.0.50 లక్షలు

ఇ-వేలం తేది & సమయం: ఇ-వేలం పోర్టల్ https://www.bankauctions.in ద్వారా తేది.15.04.2026న ఉ.10.30 నుండి 11.30 గంటల వరకు 5 నిమిషాల అపరిమిత ఆటో పొడిగింపుతో జరుగుతుంది.

కావున ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం నందు పాల్గొనుటకు మరియు వారి బిడ్లు సమర్పించుటకు ముందుగానే ఇ-వేలం యొక్క నియమములు & నిబంధనలు కొరకు మా వెబ్‌సైట్ పోర్టల్స్ https://esfc.ap.gov.in మరియు https://bankauctions.in దర్శించవలసినదిగా సలహా ఇవ్వడమైనది. ప్రతి టెండరుదారుడు ఈ అమ్మకం యొక్క నియమాలు మరియు నిబంధనలు పరిశీలించి మరియు ఆమోదించినట్లుగా భావించడమైనది.

EMD క్రింది తెలిపిన ఖాతాలో NEFT / RTGS ద్వారా చెల్లించవచ్చును : లబ్దిదారు పేరు: APSFC, బ్యాంక్ పేరు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ.కె.నగర్ బ్రాంచ్, ఖాతా నెం.111411011000050 (ఐఎఫ్ఎస్‌సి కోడ్ : UBIN0811149)
ధరావత్తుతో కూడిన టెండరు ఫారములు సమర్పించుటకు చివరి తేది: 13.04.2026, సాయంత్రం గం.5.00 వరకు

విక్రయం యొక్క ఆన్‌లైన్ వేలం యొక్క ఇ-వేలం టెండరు దరఖాస్తు, డిక్లరేషన్, సాధారణ నియమాలు మరియు నిబంధనలతో ఉన్న ఇ-వేలం బిడ్ డాక్యుమెంట్ https://esfc.ap.gov.in మరియు https://bankauctions.in నందు లభించును. తరువాత ఏదేని వివరములు/సందేహాలు ఉన్నచో బ్రాంచ్ మేనేజర్ యొక్క మొబైల్ నెం.9160681606, 0861-2331600 నందు బిడ్డర్లు సంప్రదించవచ్చును.

తేది: 06.02.2026, ప్రదేశం: నెల్లూరు సం/- బ్రాంచ్ మేనేజర్, APSFC, నెల్లూరు బ్రాంచ్

నయనానందకరం.. వేంకటేశ్వరుడి వైభవం

బిట్రగుంట, న్యూస్‌టుడే: బోగోలు మండలం కొండ బిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగింది. స్వామికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు భారీగా హాజరయ్యారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

గాండ్ల/ తెలి కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు గాండ్ల/ తెలి కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', గాండ్ల/ తెలి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహంకోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేటి (ఫిబ్రవరి 8, ఆదివారం) ఉ. 9 గం. నుంచి సా. 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91547 72006 91543 66099 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫోటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. © 9908981464

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

BEAUTY & PERSONAL CARE

BEAUTY PARLOUR

బుజ్జీస్ బ్యూటీపార్లర్ Opp: సండే మార్కెట్, పొగతోట, నూతన విధానాలతో స్పెషల్ ట్రీట్‌మెంట్ కలదు. బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైల్ మా ప్రత్యేకత © 2347011

EDUCATION

HOME TUITIONS

TIMES ACADEMY 1-10, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, NEET, EAMCET రెగ్యులర్ & సప్లిమెంటరీ హోమ్ & ఆన్ లైన్ ట్యూషన్స్ Ph: 76589 58595

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్ లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీగా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
9390115506 9390115507
BHARAT BANK

HEALTH & CARE

RHEUMATOLOGY

డా॥ దామోదరం, MD, DM (NIMS), సీనియర్ రుమటాలజిస్ట్, కీలవాతం నిపుణులు, శుభోదయ రుమటాలజీ హాస్పిటల్, Opp:Raj Tyres, రామానుజ సర్కిల్ దగ్గర, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. సంప్ర: © 77023 22499.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే వివరాలకు.. నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B&W : రూ. 600 Colour : రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

PEOPLE CARE

OLD AGE HOME

వీర వృద్ధుల ఆశ్రమం, వృద్ధులకు, మంచానున్న వారికి, కోమస్థితి, నాజల్ ఫీడింగ్, పక్షవాతంతో ఉన్నవారికి సేవలందించగల ఆశ్రమం. నెల్లూరు © 9542445666

REAL ESTATE

అం॥ 50 వేల నుండి 3 లక్షల వరకు. ద్వారకామయి, కాకుపల్లి, 6వ మైలు, NTR నగర్ హైవే, సాక్షిహైవేలో ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు, ప్లాట్లు అమ్మ. ©7702023359

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు © 93999 55545.

నెల్లూరులోని పడారుపల్లి, కొండాయపాళెం, కనుపర్తిపాడు, వేదాయపాళెం, బి.వి.నెల్లూరు, చెముడుగుంట, కాకుటూరు, వెంకటాచలం, పొదలకూరు & ముత్తుకూరు రోడ్డులలో ప్లాట్లు అమ్మ / కొన © 9704887789, 9440934689

కొండాయపాళెం, కనుపర్తిపాడు, దర్గామిట్ట, బుజబుజనెల్లూరు, కోవూరు ఏరియాలలో ప్లాట్లు అమ్మబడును. Cont: 8790329447, 9494998732

నుడా అప్రూవ్డ్ ప్లాట్లు కేవలం 8 లక్షలకే. నెల్లూరు దగ్గరలో కలవు. సంప్రదించండి. Contact: 9963001803

మధ్యతరగతి వారికి కూడా మహత్తర అవకాశం. శ్రీగంధం ప్లాంటేషన్ కంపెనీ మనజిల్లాలోని అద్భుతంగా డెవలప్ చేసిన శ్రీగంధం ఫామ్ ల్యాండ్ వెంచర్‌ను చూడాలనుకుంటే ©9908822077.

FLAT FOR SALE

నెల్లూరు పొదలకూరు రోడ్డు, నిప్పో సెంటర్‌లోని సాయిబాబా గుడి ఎదురు స్ట్రీట్‌లో Pride Avenue అపార్ట్‌మెంట్ Ready to occupy 3 BHK Flats Salesకు కలవు. © 9440276429, 9398229337

పావని ట్రైడెంట్, మాగుంట లేఅవుట్ నందు 1660 Sq.ft. 3 BHK ఫ్లాట్ అమ్మకమునకు కలదు. © 73869 13216

HOUSE FOR SALE

కోవూరు లక్ష్మీనగర్‌లో 36 అం॥లు గల స్థలంలో 22 అం॥ల కట్టుబడితో రెండు ఇళ్లు (East Facing) అమ్మబడును. 8074690139, 9849807859

బృందావనం, డా॥ సౌందర్‌రాజన్ హాస్పిటల్ రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్, 22 అం॥ స్థలం, 12.5 అం॥ల కట్టుబడితో అమ్మబడును. © 9182997688, 9844040050

బుచ్చిరెడ్డిపాలెం గాంధీనగర్ Girija Mahal దగ్గర 2 అంతస్తులు ఇల్లు అమ్మకం. 35 A సైట్ 45A కట్టుబడి © 92464 34301

NTRనగర్ సరస్వతినగర్‌లో స్టోర్ రమణయ్య ఇంటి దగ్గర 15 అం॥ స్థలంలో 5 అం॥ కట్టుబడి కల్గిన ఇల్లు అమ్మబడును. © 70320 45025

LAND FOR SALE

Ramurty Ngr 1st Main Rd, Bhnd Joyalukas. 52 Anks 44x86 Land With House. East Face. © 9600097071

ఆత్మకూరులో 4 లైన్, సెంట్రల్ లైటింగ్ గల బైపాస్ రోడ్డునందు రోడ్డుఫేస్ మరియు తూర్పు ఫేస్ గల 30 సెం. భూమి అమ్మబడును. © 78934 55418

PLOT FOR SALE

58 Ankanams (38x110) for Sale. Industrial Estate, A.K.Nagar, Nellore. Contact Number : 80199 97315

FOR SALE 256 చదరపు గజాలు (32 అంకణాలు) ఇళ్ల స్థలము దక్షిణపు ఫేసింగ్, టీచర్స్ కాలనీ, గుడివాడ ఫౌండరీ దగ్గర, కావలి. © 9177095444 9848490551

నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట పప్పుల వీధి, వాటర్ ట్యాంక్ ఎదురుగా శివాజి నగర్ వెళ్ళ రోడ్డులో 15 అం॥ల దక్షిణముఖం ఖాళీ స్థలం అమ్మబడును. © 9440402307.

నెల్లూరు రెవెన్యూ కాలనీలో 2 ప్లాట్లు కలవు. ఈస్ట్ ఫేసింగ్ 31.5 అం॥ వెస్ట్ ఫేసింగ్ 22.5 అం॥ ప్లాట్లు అమ్మబడును. Cont: 8122690702

హౌసింగ్ బోర్డు కాలనీకి దగ్గరలో నారాయణ కాలేజీకి ప్రక్కన 23 అంకణాల తూర్పు దిక్కు ప్లాట్ అమ్మకానికి కలదు. Cell: 9642218382

నెల్లూరు హరనాథపురం కృష్ణా అవెన్యూ 5వ లేన్‌లో 33 అం॥ ప్లాటు ★చెముడుగుంట మాగుంట ఎన్క్లేవ్ వెనుక 30 అం॥ తూర్పు ఫేస్ ప్లాటు అమ్మకం. ©8897213892

నెల్లూరు సిటీ వేదాయపాలెం చంద్రమౌళినగర్ ఏరియాలో 32 అంకణాలు, దక్షిణ ఫేసింగ్ స్థలం అమ్మకమునకు కలదు. © 8790698889.

నెల్లూరు దూబల్ కోట రాముడు రెవెన్యూ కాలనీలో ప్లాట్ నెం. 1036, 33 1/2 అంకణములు ప్లాటు అమ్మకమునకు కలదు. Contact: 9989233025

నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర 20 లక్షలకే ప్లాట్ నుడా అప్రూవల్ ప్లాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ కలదు. © 91214 59131, 76619 63007

ఆత్మకూరు బస్టాండ్ Opp: కొత్తకాలువ సెంటర్, గూడూరు, మనుబోలు హైవేకి ప్లాట్స్, స్పాట్ రిజి॥, బ్యాంకు లోన్, గోల్డ్ కాయిన్ గిఫ్ట్. © 9963320167, 9440046140

నెల్లూరు పొదలకూరు రోడ్డు TGP ఆఫీస్ ఎదురుగా వెల్లంకొండ చిన్నయ్య గేటెడ్ కమ్యూనిటీలోని ప్లాట్ నెం - 102, 31.7 అం. తూర్పురోడ్డు ప్లాట్ సరసమైన ధరకే అమ్మబడును. నో బ్రోకర్స్ © 9490261766

నెల్లూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజికి 1 km దూరంలో NUDA, 40 ft. సిమెంట్ రోడ్స్, కరెంట్, లోన్ సౌకర్యంతో తూర్పు ప్లాట్స్ అమ్మ॥ 9117929394

150 అంకణములు బుజబుజనెల్లూరు ఆర్చి, నెల్లూరు బైపాస్ దగ్గర హైవే ఫేసింగ్ స్థలం అమ్మకమునకు కలదు. 8977789111

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

PROPERTY FOR SALE

నెల్లూరు RTC పక్కన శ్రీ సర్వోదయ కాలేజి ఓల్డ్ క్యాంపస్ & పద్మా విష్ణ లాడ్జి మధ్య 40 అం॥లలో 6 పోర్షన్స్ 3 షాపు రూమ్స్ గల బిల్డింగ్ అమ్మబడును. (నో మీడియేటర్స్) సంప్ర: 99662 77198, 9701921392

LEASE/ SALE

నెల్లూరు, పొగతోటలో అన్ని వసతులు గల 120 అంకణములు, బిల్డింగ్ అమ్మకమునకు / లీజుకు కలదు. ఆసక్తి కలవారు సం॥ 9701113335, 7093485547

TO LET

2 Bedroom house, Ground Floor, Lakeview Colony, 3rd Street, Podalakur Road, Nellore. Contact: 94404 02578, 73374 68848

TOLET 3000 S.ft. available @ GVR Enclave, GT Road, Nellore. Above Valli Silks. Lift facility available. Suitable for Corporate Offices. Connect @ 98850 11223

నెల్లూరు శెట్టిగుంటరోడ్ నాగేంద్రనగర్ దగ్గర (1 BHK) పెంట్ హౌస్, 3rd ఫ్లోర్, ఇండిపెండెంట్ ఇల్లు అన్ని సౌకర్యములతో అద్దెకు కలదు. ©7793961550

నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్, AK నగర్‌లో గ్రౌండ్ ఫ్లోర్ 1600 Sft బిల్డింగ్ కమర్షియల్/ హాస్పిటల్/బ్యాంకులకు బాడుగకు కలదు. © 99666 66612

నెల్లూరు బి.వి.నగర్ RTO ఆఫీసు దగ్గర 2000 S.ft. ఇండిపెండెంట్ ఇల్లు ఆఫీసు, గెస్ట్‌హౌస్, ఫ్యామిలీలకు అద్దెకు. 90322 88699, 94401 49982

నెల్లూరు వేదాయపాళెం వెంకటరెడ్డి నగర్, కామాక్షమ్మ గుడి దగ్గర ట్రిబుల్ బెడ్‌రూం, గ్రౌండ్‌ఫ్లోర్, బాల్కని, స్టోర్‌రూం, కారు పార్కింగ్‌తో అద్దెకు ఇవ్వబడును. 9550301751

నెల్లూరు పొగతోట డా॥ ఆండాళ్‌హాస్పిటల్ ఎదురుగా దక్షిణ వైపుగల ఇల్లు బాడుగకు కలదు. డాక్టర్స్ క్లినిక్స్, మెడికల్ ఏజెన్సీ, స్కాన్ సెంటర్స్‌కు ప్రాధాన్యత.9885592837

COMMERCIAL

నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట జువ్వలదిన్నె బొమ్మ సెంటర్ లేదా కాంప్లెక్స్ 1st ఫ్లోర్‌లో బ్యాంకులు, ఆఫీసులకు అనువైన 1500 sft. మరియు క్రింద షాపు రూములు బాడుగకు కలవు. 9849848312

APARTMENTS

2 BHK Apartment Fn: 305 (3rd F) Sri Nilaya Residency, Near Annamayya Circle, Viswa Sai College, Nellore. © 9490776540

నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్, సాయిబాబా మందిరం, అపోలో హాస్పిటల్‌కు దగ్గర 3 బెడ్‌రూం అపార్ట్‌మెంట్ 2 కార్ల పార్కింగ్ వసతితో అద్దెకు కలదు. ©93471 00005

JOBS

We are Hiring an experienced HR Professional with 5- 10 years of proven experience in talent acquisition, headhunting, recruitment through job portals & Candidate interviewing. Payroll- Only Profiles not preferred. © 8885423099

JAPPS INFRA REQUIRES Computer Operator Female for Nellore Sal: 8K to 10K. Call: © 81427 67357, 97011 25600.

Looking for Accounts Executive with min. 2 years experience in Tally, day-to-day Accounting & Compliance work. 88854 23099

Wanted Sales Engineers for a Reputed for air Compressor Company Having ITI/Diploma/ Degree/Engineering With Exp/ Freshers. Attractive Salary+Incentives. © 98481 13083, 77805 26322 coastguru@gmail.com

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. © 9866252220

రెడీమేడ్స్, టెక్స్‌టైల్స్ నందు అనుభవం ఉన్న సూపర్‌వైజర్స్, మేనేజర్స్, సేల్స్‌గర్ల్స్, వాచ్‌మెన్స్ కావలెను. © 9392695940, 9398644232

అయ్యప్పగుడి వద్దగల మా కంప్యూటర్ షాపులో పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. Salary: 15,000/-. Age: 18 to 25. ©7382313131

ప్రముఖ అడ్వకేట్ లా పర్మ్ ఆఫీసు నందు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఏరియాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. కంప్యూటర్ అనుభవం తప్పనిసరి. జీతం 10,000/- to 12,000/-. సంప్ర: 94412 49798.

విడవలూరు - ముదివర్తి సమీపంలో పనిచేయుటకు సూపర్‌వైజర్లు, నారాయణరెడ్డిపేట ప్లాంట్‌లో పనిచేయుటకు సూపర్‌వైజర్లు మరియు వెల్డర్ కావలెను. విడవలూరు, ముదివర్తి. లోకల్‌వారికి ప్రాధాన్యత. ©720720 3393,8801422169

కోవూరులోని ఫీడ్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ సూపర్‌వైజర్స్10th పాస్ / ఫెయిల్, 1 సం॥ అనుభవం ఉన్నవారు కావలెను.(Two వీలర్ ఉండాలి) సంప్ర॥ 9701515664

చిల్డ్రన్స్ పార్క్ మెయిన్ రోడ్‌లో Peeka Boo ప్లే జోన్‌లో పనిచేయుటకు Art, Craft & కంప్యూటర్స్ అనుభవం గల మహిళలు కావలెను. 94930 83073

ABC సోలార్ పవర్ నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాలలో పనిచేయుటకు మార్కెటింగ్ అనుభవం కలిగిన స్టాఫ్ కావలెను. జీతం: 25000 + అలవెన్స్. © 88011 39300

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్‌ను/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20k. 89776 39662, 89776 39663

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

రెస్టారెంట్‌లో పనిచేయడానికి వంట మాస్టర్ కావాలి. బగారా రైస్ పలావ్స్, రాగిసంకటి, చాపల పులుసు, తెలంగాణ, రాయలసీమ చికెన్ వండడానికి కావలెను. 8179802899,9885264703

ఆఫీస్ బాయ్: నెల్లూరు, VRC దగ్గర శ్రీహర్ష కోచింగ్ సెంటర్‌లో పనిచేయుటకు ఆఫీస్ బాయ్ (10th పాస్/ఫెయిల్) కావలెను. సంప్ర.8886999681, 9502956447

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు / హెల్పర్లు M/F ఆఫీస్‌స్టాఫ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా 2 భాషలు మాట్లాడే వారు కావలెను. 8106011213, 776006

ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు కలెక్షన్ (బీపీఓ) కావలెను. Hindi, Tamil, English వారికి ప్రాధాన్యత. © 9182499249, 9110553735

Spices Company నందు పని చేయుటకు అనుభవం కల్గిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అయ్యప్పగుడి సెంటర్, నెల్లూరు. © 97049 48491

Axis Bankలో జాబ్, లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో అనుభవం కలిగి, డిగ్రీ, 35 సం॥లు లోపు వారు కావలెను. జీతం: 25K-35K © 82478 94950

కావలెను వార్డెన్స్ మరియు డ్రైవర్స్ అనుభవం మరియు హెవీ లైసెన్స్ కలిగి వుండవలెను. శ్రీ నేతాజీ పైలట్ హైస్కూల్ నెల్లూరు. సెల్: 85005 52203, 94930 07620

BPO/ CALL CENTER

Wanted Female Telecallers For Banking Process Sal 12K-15K, Age 20-30Y, Quli-Inter Above, Nellore. Ph: 7093099919.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com © 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. © 94901 19768

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఉపాధ్యాయుల నిరసన

చేజర్ల, న్యూస్‌టుడే : ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. డీఏ, ఐఆర్, పీఆర్సీ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శనివారం చేజర్లలో ప్రదర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రవిబాబు, సుబ్రహ్మణ్యం,రమణయ్య, బుజ్జయ్య ఆర్వీ కృష్ణారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

జల వివాదాన్ని పరిష్కరించాలి

సంగం : గోదావరి వరద జలాల వినియోగ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్ర జలసంఘం పరిష్కరించాలని రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్టు రేణుకారెడ్డి కోరారు. శనివారం సంగంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి వరద జలాలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు.

కావలి

• కావలి • ఉదయగిరి • ఆత్మకూరు

జనన ధ్రువీకరణపై డిప్యూటీ కలెక్టర్ విచారణ

సీతారామపురం : జనన ధ్రువీకరణ ప్రమాణపత్రం వివరాలను ఉదయగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సోమశిల ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి శనివారం విచారించారు. గ్రామానికి చెందిన ఓ మహిళ గోవాలో ఓటు హక్కుకు అక్కడ దరఖాస్తు చేసుకున్నారు. ఆరాష్ట్ర ఈసీ సూచనల మేరకు ఆమె స్వగ్రామమైన సీతారామపురం సచివాలయంలో జననధ్రువీకరణ వివరాలను పరిశీలించి ధ్రువీకరించారు. సీతారామపురం, ఉదయగిరి తహసీల్దార్లు ఫాజిహా, రామ్మోహన్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)

కావలి : 80080 51666, 91548 46698
ఉదయగిరి : 80085 73944 ఆత్మకూరు: 8008573949

సమస్య: మా గ్రామంలోని ఎస్సీ కాలనీలో వీధి లైట్లు వెలగకపోవడంతో రాత్రిళ్లు ఇబ్బందులు పడుతున్నాం. **- స్థానికులు, జమ్మవరం**

సమాధానం: విద్యుత్తు స్తంభాలను పరిశీలించి కాలిపోయిన దీపాల స్థానంలో కొత్తవి వేయిస్తాం. **- ప్రకాష్‌రావు, పంచాయతీ కార్యదర్శి**

? మర్రిపాడు మండల రాంపల్లిలో విద్యుత్తు వైర్లకు తీగ జాతి మొక్కలు అల్లుకోవడంతో తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. **- అశోక్, స్థానికుడు**

✓ పరిశీలించి మొక్కలను తొలగిస్తాం. **- హరికృష్ణ, ఏఈ, విద్యుత్తు శాఖ- మర్రిపాడు, న్యూస్‌టుడే**

? సంగం మండలం దువ్వూరు శివారులో మత్స్యకార నివాస గృహాల సమీపంలో ఏర్పాటు చేసిన వేగ నిరోధకాల వద్ద ఇసుక చేరి ముంబయి జాతీయరహదారిపై ప్రమాదకరంగా మారింది. **- రాజు, దువ్వూరు**

✓ వెంటనే అక్కడ ఇసుకను తొలగించి చర్యలు తీసుకుంటాం. **- పి.రాజేష్, సంగం , ఎస్సై**

? మాపాఠశాలలోని వికలాంగుల మరుగుదొడ్ల సమీపంలో పైపులైన్ మరమ్మతులకు గుంత తవ్వి వదిలేశారు. **- శీల ఈశ్వరయ్య, పాతూరు**

✓ మరమ్మతులు చేయించాం. ట్రయల్ రన్ అనంతరం ఇబ్బందులు లేకుంటే గుంత పూడ్చిస్తాం. **- సాయిరాం, డీఈ, కావలి పురపాలక సంఘం - కావలి, న్యూస్‌టుడే**

? దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కువగా ఉంది. వీటిల్లో పేరుకుంటున్నాయి. చర్యలు తీసుకోవాలి ? **- వెంకటేశ్వర్లు, అల్లూరు**

✓ దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశాం. ఎవరైనా విక్రయిస్తే జరిమానాలు వేస్తాం. **- ఉమామహేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్ - అల్లూరు, న్యూస్‌టుడే**

? మా గ్రామంలోని సచివాలయంలోకి కాలువ దాటి వెళ్లాల్సి వస్తోంది. దానిపై తూము ఏర్పాటుచేసి వెళ్లేందుకు బాట సౌకర్యం కల్పించాలి. **- రమేష్, పోలంపాడు**

✓వెంటనే పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. **-ముతహర్, పంచాయతీ కార్యదర్శి -న్యూస్‌టుడే, కలిగిరి**

? మాగ్రామంలోని ఎస్సీ కాలనీలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. ఇబ్బందులు పడుతున్నాం. **- ప్రసాద్, పడమటి కంభంపాడు**

✓ విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేస్తాం. **- పుల్లయ్య, పంచాయతీ కార్యదర్శి**

అట్టహాసంగా వెంగమాంబ దంపతుల ఊరేగింపు

కలిగిరి: గ్రామంలో ఊరేగింపు

దుత్తలూరులో మహిళల కోలాటం

దుత్తలూరు, కలిగిరి, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మ వారికి మూడేళ్లకోసారి నిర్వహించే స్నాన మహోత్సవ ఊరేగింపు శనివారం కనులపండువగా జరిగింది. దేవస్థానం నుంచి దుత్తలూరు, వింజమూరు, కలిగిరి, జలదంకి మండలాల మీదుగా కావలి మండలంలోని శివాలయం వరకు సాగింది. రాత్రి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం సముద్ర స్నానం చేయించనున్నారు. ఆయా గ్రామాల మహిళలు పసుపు నీటితో అమ్మవారికి స్వాగతం పలికారు. స్వామికి వచ్చే భక్తులకు పలు పాఠశాలల నిర్వాహకులు, దాతలు ఉచితంగా వాహనాలు ఏర్పాటు చేశారు. ఇన్‌ఛార్జి ఈవో శ్రీనివాసరెడ్డి సిబ్బందితో కలిసి ఏర్పాట్లు చేశారు.

క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలి: మధుకుమార్

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పురపాలిక లేఅవుట్లలోని భవనాల రెగ్యులరైజేషన్ వేగవంతం చేయాలని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి మధుకుమార్ అన్నారు. శనివారం పురపాలక కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పురపాలిక పరిధిలో 273 వినతులు రెగ్యులేషన్ కోసం వస్తే 169 పరిష్కారం అయినట్లు అధికారులు తెలిపారు. అనంతరం కమిషనర్ గంగాప్రసాద్‌తో కలిసి లేఔట్ల భవనాలు పరిశీలించారు.

గంటల బండి రాలేదండి!

సమస్యల్లో అగ్నిమాపక స్టేషన్లు

వేసవి కాలం వస్తోంది. అగ్నిప్రమాదాలు జరగనున్నాయి. వీటిని ఆర్పే వాహనాలు సకాలంలో వెళ్లే పరిస్థితులు లేవు. ఆయా కేంద్రాల్లో సమస్యలు నెలకొన్నాయి. ఓ చోటలో అగ్నిమాపక వాహనాలు మరమ్మతుల్లో ఉంటే.. మరోచోట సిబ్బంది కొరత నెలకొంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నాయి. ఈనేపథ్యంలో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని అగ్నిమాపక కేంద్రాల్లో పరిస్థితులపై బృంద కథనం. **- కావలి, అల్లూరు, వింజమూరు, ఉదయగిరి, న్యూస్‌టుడే**

మరమ్మతుల్లో వాహనం

కావలిలో అగ్నిమాపక వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోంది. గతంలో అల్లూరు మండలంలో అగ్నిప్రమాదంపై సమాచారం రావడంతో వెళుతున్న వాహనం ముసునూరు వద్ద మొరాయించింది. గత ఏడాది ట్యాంకులో నీరంతా లీకవుతుండడంతో మరమ్మతులు చేయించారు. 14 ఏళ్ల క్రితం వచ్చిన దీని స్థానంలో కొత్తది వస్తుందని అధికారులు చెబుతున్నారే కానీ రాలేదు. వరదల సమయంలో ఉపయోగించే బోటు మరమ్మతులకు గురవడంతో మూలన పడేశారు.

భద్రతకు గదుల్లేక...

వింజమూరులోని కేంద్రంలో సామగ్రిని భద్రపరుచుకొనే గది లేక మరుగుదొడ్లలో పెడుతున్నారు. ఎంఈవో కార్యాలయం ఆవరణలో 1999లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో రెండెకరాల భూమి కేటాయించగా 2014లో ఇక్కడ ఏర్పాటుచేశారు. చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పశువులు, కుక్కలు లోపలికి ప్రవేశిస్తున్నాయి.

ప్రతిపాదనల్లోనే..

అల్లూరులో 20 ఏళ్లుగా అగ్నిమాపక కేంద్రం ప్రతిపాదనల్లో ఉంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే నెల్లూరు, కావలి ప్రాంతాల నుంచి వాహనం రావాలి. అది వచ్చేసరికి మొత్తం బూడిదవుతోంది. ఈనేపథ్యంలో గ్రామంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని 20 ఏళ్ల క్రితం నిర్ణయించారు. ఇందుకు స్థలం కేటాయించినా ఇంతవరకు ఏర్పాటుకాలేదు. ఇది ఏర్పాటైతే అల్లూరు, విడవలూరు, కొడవలూరు, బోగోలు తదితర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలను సకాలంలో అడ్డుకోవచ్చు.

వేధిస్తున్న ఫైర్‌మెన్ల కొరత

ఉదయగిరి అగ్నిమాపక శాఖలో కొంతకాలంగా ఫైర్‌మెన్ల కొరత వేధిస్తోంది. తొమ్మిది మందికి ముగ్గురే ఉన్నారు. వారి స్థానంలో ఇద్దరు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు డ్రైవర్లకు ఇద్దరే ఉన్నారు. వేసవిలో వరుస అగ్నిప్రమాదాలు జరిగే సందర్భంలో ఉన్న సిబ్బందితో సేవలందించడం సమస్యగా మారుతోంది. మెట్ట ప్రాంతం కావడంతో వేసవిలో కొండలు తగలబడడం లాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి.

నేడు మంత్రి పర్యటన

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మీభూమి మీహక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రూ11 లక్షలతో సిమెంటు రోడ్లు ప్రారంభోత్సవం, రూ.2 లక్షలతో సిమెంటు రోడ్లకు, జేజేవై నిధులు రూ31 లక్షలతో రక్షిత మంచి నీటి పథకానికి శంకుస్థాపన చేస్తారు.

పాఠశాలల అభివృద్ధికి సహకరించండి

దగదర్తి: విద్యాంజలి కార్యక్రమంలో దాతలు, స్వచ్ఛంద సేవకులను గుర్తించి పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని ఎంఈవో భాస్కర్ సూచించారు. శనివారం దగదర్తిలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో జరిగిన 'విద్యాంజలి 2.0' శిక్షణ కార్యక్రమంలో హెచ్‌ఎంలతో మాట్లాడారు. ఎంఈవో -2 విజయరత్నం, స్టేట్ రిసోర్స్ పర్సన్ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయురాలు వెంకటమారుతి పాల్గొన్నారు.

హద్దు రాళ్ల తొలగింపు

కావలి, న్యూస్‌టుడే: ఆముదాలదిన్నెలో వేస్తున్న అనధికారిక లేఅవుట్లపై చర్యలకు మండల పరిషత్ యంత్రాంగం సన్నద్ధమైంది. గత నెల 31న 'ఈనాడు'లో ప్రచురితమైన 'నిబంధనలు పట్టవు.. హెచ్చరికలు బేఖాతరు' కథనానికి ఎంపీడీవో ముజఫర్ రహీం స్పందించారు. శనివారం ఆయా లేఅవుట్లలో సరిహద్దు రాళ్లను తొలగించారు.

సృజనాత్మకతతో ఏ రంగంలోనైనా రాణింపు

మర్రిపాడు (సంగం), న్యూస్‌టుడే: చదువుతో పాటు విద్యార్థులకు సృజనాత్మకత తోడైతే ఏ రంగంలోనైనా రాణిస్తారని సమగ్రశిక్షా ప్రాజెక్ట్ అధికారి వెంకటసుబ్బయ్య అన్నారు. మర్రిపాడు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఆర్ట్ (క్రాఫ్ట్) ఎక్స్‌పోను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన కళారూపాలను తిలకించి వారిని అభినందించారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సుధీర్‌బాబు, ప్రధానోపాధ్యాయులు ఎస్.నరసింహమూర్తి, ఉపాధ్యాయులు హాజరయ్యారు.

పరిశీలిస్తున్న వెంకటసుబ్బయ్య తదితరులు

నిఘా కళ్లకు మసక

గ్రామంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల కళ్లు మసకబారాయి. గతంలో హైవే అధికారులు వీటిని ఏర్పాటుచేసి వాటి నిర్వహణను మరిచిపోయారు. దీంతో మూన్నాళ్లముచ్చటగా మారాయి. కూడలిలో ఏం జరిగినా తెలియని పరిస్థితి. ఈవిషయమై ఎస్ఐ ఆదిలక్ష్మి మాట్లాడుతూ త్వరలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. **- దుత్తలూరు, న్యూస్‌టుడే**

తవ్వారు.. వదిలేశారు

పైపులైను లీకును ఒక్క రోజులోపు పరిష్కారిస్తామని చెప్పి ఆర్టీసీ బస్టాండులో గుంత తవ్వారు. తిరిగి పూడ్చలేదు. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులకూ అవస్థలు తప్పడం లేదు. రాకపోకలు ఒకే మార్గంలో జరుగుతున్నాయి. **- కావలి, న్యూస్‌టుడే**

జనం బాధలు పట్టవా!

జాతీయ రహదారిపై కలిగిరి మెయిన్ రోడ్డులో హెచ్‌పీ పెట్రోలు బంకు ఎదురుగా తారు రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచాయి. తారు వేయకపోవడంతో వాహనాల రాకపోకలతో వచ్చే దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. **-న్యూస్‌టుడే, కలిగిరి**

ఆగిన నిర్మాణం- సాగని బోధన

మర్రిపాడు (ఆత్మకూరు గ్రామీణం), న్యూస్‌టుడే : మండలంలోని కంపసముద్రం ఉన్నత పాఠశాలలో రెండో దశ నాడు-నేడు కింద చేపట్టిన అదనపు గదుల నిర్మాణాలు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. రూ.36 లక్షలకు ప్రతిపాదనలు పంపారు. గదుల కొరతతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నిధులు విడుదల చేసి నిర్మాణాలు పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

గ్రావెల్ దందా.. జేబులు నిండా

వీరు గ్రావెల్ టిప్పర్‌ను నిలిపి స్లిప్పులు పరిశీలిస్తున్న ప్రైవేట్ వ్యక్తులు. పెదపవనికి వెళ్లే మార్గంలో పీజీ కళాశాల కూడలిలో వీరి దందాను 'న్యూస్‌టుడే' క్లిక్‌మనిపించింది. స్థానికంగా గ్రావెల్ తవ్వకాలు లెక్క చూపకుండా వెళుతుంటే వీరు ఆ వాహనదారుడి నుంచి నగదు వసూలు చేస్తుంటారు. కావలి పెద్దచెరువుతోపాటు మండలంలోని రాజువారిచింతలపాలెంలో తవ్వకాలు చేస్తున్నారు. ఆర్డీవో ఎం. సన్నీవంశీకృష్ణను అడగ్గా.. డివిజన్ పరిధిలో తవ్వకాలకు ఎక్కడా అనుమతులు లేవన్నారు. **- కావలి, న్యూస్‌టుడే**

నేనే సరిహద్దు రాళ్లు పీకేస్తా: ఎమ్మెల్యే

చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే

కావలి, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో నుడా అనుమతులు లేకుండా ఎక్కడ లేఅవుట్లు వేసినా సహించేది లేదని ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం తన స్వగృహంలో అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలు ధిక్కరిస్తే సహించమని, ప్లాట్లలో సరిహద్దు రాళ్లు పీకేస్తానని హెచ్చరించారు. గత వైకాపా పాలనలో 123 ఎకరాల వరకు ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు అక్రమంగా వేశారన్నారు. దాదాపు రూ.500 కోట్ల వరకు అక్రమాలు జరిగాయన్నారు. వాటిలో 43 ఎకరాల వరకు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిశోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటీకరణ అప్రజాస్వామికం

కావలి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి ధ్వజమెత్తారు. శనివారం కావలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్ఐసీతోపాటు రైల్వేను కూడా ప్రైవేటీకరించే యోచన చేయడం దారుణమన్నారు. ఈనెల 12వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జిలాని, సీపీఐ నాయకులు దమ్ము దర్గాబాబు, ఎండ్లూరి పుల్లయ్య, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.

రైస్‌మిల్లులో రేషన్ బియ్యం స్వాధీనం

కావలి, న్యూస్‌టుడే: పట్టణ శివారు మద్దూరుపాడులో ఓ రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని విజిలెన్సు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఉన్న సంగతి తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు శనివారం ఆ శాఖ సీఐ శ్రీహరిరావు ఆధ్వర్యంలో దాడులు చేశారు. అక్కడ ఉన్న 400 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పౌరసరఫరాల శాఖ ఏఎస్‌వో పుల్లయ్య, కావలి గ్రామీణ స్టేషన్ ఎస్సై బాజీబాబు కూడా దాడుల్లో పాల్గొన్నారు. ఈ రైస్‌మిల్లు యజమాని మాజీ కౌన్సిలర్ కాగా, ఆయన వేరొకరికి లీజుకు ఇచ్చినట్లు చెబుతున్నారు. కేసు యజమానిపైనే నమోదు చేశారు.

నిబంధనలా.. మాకా!

ట్రాక్టర్ల తలుపులు తీసుకుని, వాటిపై కూర్చొని ప్రమాదకరంగా కూలీలు వెళుతున్నారు. మూడు వైపులా తీసుకుని ప్రయాణం చేయడం ఎంతో ప్రమాదం.

కలిగిరి, న్యూస్‌టుడే

పొగాకు బ్యారన్లు, బొగ్గు బట్టీలు, పరిశ్రమలకు సరఫరా చేసే కట్టెల లోడు వాహన చోదకులు నిబంధనలు విస్మరిస్తున్నారు. ట్రక్కుల తలుపులు తెరిచి సరకు లోడు చేస్తున్నారు. పైగా వాటిపై కూలీలు కూర్చొని వెళుతున్నారు. అనుకోకుండా ఎదురయ్యే సంఘటనల్లో ప్రమాదాలకు గురై, అసువులు బాస్తున్నారు.

ఇలా వెళ్లాలి..

కట్టెలు, జామాయిల్ కర్రలతో ప్రయాణించే వాహనాలకు ఇరువైపులా ఎర్ర రంగు టేపులు అంటించాలి. వాహనాల ట్రాలీ తలుపులు మూసిన తర్వాతే నడపాలి. అనుమతికి మించి సరకులు రవాణా చేయకూడదు.

వెళుతున్నాయిలా..

ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ప్రమాదకరంగా వాహనాలు వెళుతున్నాయి. రాత్రి వేళల్లో ట్రాక్టర్లను ఎదురుగా వస్తున్న వాహనదారులు గుర్తించలేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు లేకపోలేదు. వీటిని నివారించేందుకు పోలీసులు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాలేదు.

అతిక్రమిస్తే కేసులు

పి.వెంకటనారాయణ, సీఐ, కలిగిరి

రవాణా శాఖ నిబంధనలను చోదకులు, వాహన యజమానులు తప్పక పాటించాలి. ప్రతి చోదకుడు లైసెన్సు పొందాలి. దీనికి భిన్నంగా జరిగితే చోదకుడితో పాటు వాహన యజమానిపై కేసు నమోదు చేస్తాం.

అభివృద్ధికి సహకరించాలి

ఉదయగిరి, న్యూస్‌టుడే: ప్రజలు ఇంటి పన్నులను సకాలంలో చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని డిప్యూటీ ఎంపీడీవో మోహన్‌రావు పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఈవో కరీముల్లాతో కలిసి శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను బకాయిలు రూ.71,57,002లు ఉండగా ఇప్పటివరకు రూ.22,74,896 వసూలు చేశారన్నారు. ఈనెల 15 లోపు పూర్తిగా వసూలు చేయాలన్నారు. పన్నులు చెల్లించని బకాయిదారులకు నోటీసులు అందజేయడంతోపాటు కుళాయి కనెక్షన్లు నిలిపేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

పేదలకు సేవలు

బిట్రగుంట, న్యూస్‌టుడే: బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో ప్లాటినం తెలుగు బాప్టిస్టు చర్చి 96వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ ఎన్.ఎబినేజర్ ఆధ్వర్యంలో గుంటూరు నుంచి వచ్చిన తెనాలి రవీంద్ర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్న, వస్త్రదానాలు చేపట్టారు. సంఘం ఛైర్మన్ డేవిడ్‌రాజు, చంద్రహాస్, మనోహర్, సుధీర్‌కుమార్, అనిల్ జోషి, స్టీవెన్‌మార్క్, నిర్మలకుమార్, శివ, సురేష్, యెహెజెల్, పాల్, రవి కుమార్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పట్టణంలో ఇటీవల కాలంలో మృతి చెందిన ఐదు కుటుంబాలకు కర్మకాండల కోసం సాంబశివ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కంచి పరమేశ్వరరెడ్డి నగదు అందజేశారు. పట్టణంలోని మూడో వార్డులో సయ్యద్ లలూ(42), షేక్ హబీబున్నీసా(41), 17వ వార్డులో సయ్యద్ హైదరీబేగం(70), 22వ వార్డులో కర్ర నాగేంద్ర(59), 23వార్డులో చింతలగుంట శ్రీనివాసులు(57) ఇటీవల మృతి చెందారు. వీరి కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ. పదివేలు వంతున రూ.50వేలు అందజేశారు.

శీతలీకరణ యంత్రం బహూకరణ

వరికుంటపాడు, న్యూస్‌టుడే: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయులు, సిబ్బందికి శీతలీకరణ యంత్రాన్ని దాతలు బహూకరించారు. స్థానిక విద్యా వనరుల కేంద్రంలో ఎంఈవోలు కొండయ్య, రమణయ్యకు నార్తుకొండాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు వై.వెంకటసుబ్బయ్య శనివారం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.బాలకృష్ణ, ఎం.జిలానిబాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అందరి సహకారంతో పారదర్శక ఓటర్ల జాబితా తయారీ

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్వో వెంకటరెడ్డి

ఉదయగిరి, న్యూస్‌టుడే : నియోజకవర్గంలో పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు సహకరించాలని నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వెంకటరెడ్డి పేర్కొన్నారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో శనివారం రాజకీయ పార్టీల నాయకులు, ఏఈఆర్వోలు, ఎన్నికల సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఈఆర్వో రామ్మోహన్, ఎన్నికల సీనియర్ సహాయకురాలు నీహా, పలు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పొగాకు బ్యారన్ దగ్ధం

కలిగిరి, న్యూస్‌టుడే: మండలంలోని కృష్ణారెడ్డిపాలెంలో తోకల నాగమ్మకు చెందిన పొగాకు బ్యారన్ శనివారం రాత్రి అగ్నిప్రమాదానికి గురైంది. పొగాకు క్యూరింగ్ జరుగుతుండగా కర్రల నుంచి ఆకు జారి గొట్టాలపై పడడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. 1,100 కర్రల పొగాకు కాలిపోయింది. సుమారు రూ. 7 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు వాపోయారు. వింజమూరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను అదుపుచేశారు.

హైలెవల్ కెనాల్ పనులకు నిధులు కేటాయించాలి

మర్రిపాడు, న్యూస్‌టుడే: మెట్ట ప్రాంత సంజీవిని అయిన సోమశిల హైలెవల్ కెనాల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సోమశిల హైలెవల్ కెనాల్ సాధన కమిటీ సభ్యులు మూలి వెంగయ్య కోరారు. శనివారం పి.ఎన్.పల్లి, రాజులపాడు పంప్‌హౌస్, ఇస్కపల్లి రిజర్వాయర్ల వద్ద ఆగిన పనులను పరిశీలించారు.

డాక్యుమెంటు పోయినది

మా కక్షిదారుడు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జలదంకి మండలం, జలదంకి గ్రామ నివాసి అయిన కూరపాటి కృష్ణారెడ్డి S/o పెద అయ్యపరెడ్డి అను వారు ఇచ్చిన సంజాయిషీ ప్రకారం వీరు కావలి మండల కావలి మున్సిపాలిటి ఏరియాలో చేరిన ముసునూరు గ్రామ GNT రోడ్డుకు తూర్పు వైపున బాలాజీనగర్ అను ప్రదేశమున ముసునూరు గ్రామ సర్వే నెం. 78/6B రులోని ప్లాటు నెం.59న 30 అంకణముల స్థలమును ఉదయగిరి నివాసి అయిన గర్రె వెంకటేశ్వర్లు గారి వద్ద తేది 9/4/2014న రిజిష్టరు విక్రయపత్రం ద్వారా కొనుగోలు చేసినాను. సదరు స్థలముకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్ అయిన ఒరిజినల్ రిజిష్టరు విక్రయ ప్రతం డాక్యుమెంట్ నెం. 408/1996 Dt. 22-3-1996. మా క్లయింట్ తేది. 04-02-2026న జలదంకిలోని వారి ఇంటి నుండి కావలి ఫ్లైఓవర్ వద్ద గల జెరాక్స్ సెంటరుకు వస్తుండగా మార్గ మధ్యలో పోయినది అని తెలిసినది. మా క్లయింట్ ఎంత వెతికినా కనబడలేదు. ఎవరికైన దొరికిన యెడల తెలియపరచగలరు.

కలికి శ్రీనివాసులురెడ్డి, B.Com., BL.,
అడ్వకేట్, కోఆపరేటివ్ కాలనీ, కావలి.
Cell No: 77806 23329, 94405 05255

చెరువులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

కావలి, న్యూస్‌టుడే: పట్టణంలోని మందాటి చెరువులో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన వైనమిది. శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై తిరుమలరెడ్డి పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయాసుపత్రికి తరలించారు. మృతుడికి 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని భావిస్తున్నారు.

యువకుడికి గాయాలు

దగదర్తి, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనంపై వెళుతూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని సున్నపుబట్టిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అల్లూరు మండలంలోని సింగపేటకు చెందిన విజయ్ దామవరం సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ద్విచక్రవాహనంపై కంపెనీకి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. హైవే మొబైల్ సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి కావలిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పాలకవర్గం లేక.. దిశ లేక

ఎన్నికలు జరిగి ఏడేళ్లు

పట్టణంలోని సంకులవారితోటలో నివాసాల మధ్య మురుగునీరు పేరుకుపోయింది. అక్కడ కాలువలు నిర్మిస్తే ఈ సమస్యలుండవు. అంతర్గత రహదారులు, కాలువలు నిర్మించాలంటే పురపాలక సంఘానికి నిధుల కొరత వెంటాడుతోంది. పన్నులు చెల్లిస్తున్నా, తమ ప్రాంతానికి పురపాలక సంఘం తరఫున కనీస వసతులు లేవని స్థానికులు వాపోతున్నారు.

కావలి, న్యూస్‌టుడే

పురపాలకానికి పాలకవర్గం లేక ఏడేళ్లవుతోంది. 2021లో రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వైకాపా ప్రభుత్వం కావలికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌదరిపాలెం గ్రామాన్ని విలీనం చేసేందుకు ప్రయత్నించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ గ్రామస్థులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికలు నిలిచిపోయాయి. నాటి నుంచి పాలకవర్గం ఏర్పడలేదు.

కూటమి ప్రభుత్వం కొలువుదీరాక చౌదరిపాలెం పంచాయతీగా చేయాలన్న అంశానికి స్పష్టత వచ్చింది. కావలి ఎన్నికలు జరగాలంటే మాత్రం రాష్ట్రంలో ఇలాంటి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న మరో 20కి పైగా మున్సిపాలిటీలతో ముడిపెట్టారు. ఈక్రమంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది స్పష్టత రాలేదు. తాను గెలిస్తే మూడునెలల్లో పురపాలక ఎన్నికలు జరిగేలా చూస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా, పరిస్థితులు అనుకూలించడం లేదు.

వార్షిక బడ్జెట్‌పై చర్చల్లేవు

ప్రతి ఆర్థిక సంవత్సరంలో సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టి పాలకవర్గం సమ్మతి తీసుకోవడం తప్పనిసరి. ఈక్రమంలో పురపాలక పరిధిలోని సమస్యల తీవ్రతను అనుసరించి నిధుల కేటాయింపునకు వీలుంటుంది. వార్డుల వారీగా కౌన్సిలర్లు కూడా చర్చించేవారు. పాలకవర్గం లేకపోవడంతో బడ్జెట్ తయారీ సరిగా లేదనే విమర్శలున్నాయి. పట్టణంలోని 40 వార్డుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పారిశుద్ధ్యం అధ్వానంగా తయారవుతోంది. తాగునీరు సరిగా అందడం లేదు. వీటిని ఎవరికి చెప్పాలో ప్రజలకు తెలియడం లేదు. పాలకవర్గ సభ్యులుంటే వారి ద్వారా పరిష్కారానికి వీలవుతోంది.

ప్రత్యేకంగా సమీక్షిస్తా

పురపాలక సంఘంలో అన్ని పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్ష చేస్తా. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు ఇంకా రాలేదు. పురపాలక అధికారులు తీసుకు రాగానే సమగ్ర పరిశీలనతో ఆమోదానికి చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తాం.

ఎం.సన్నీవంశీకృష్ణ, ఆర్డీవో, కావలి

హెచ్చరిక నోటీసు

ఇందుమూలముగా నా క్లయింటు అయిన పెరమన విజయేశ్వరి అలియస్ వైష్ణవి భర్త లేట్ పెరమన జార్జియ ఆచారి, వినుకుంటపురం, కావలి టవున్, నెల్లూరు జిల్లా. యావన్మందికి తెలియజేయడం ఏమనగా నా క్లయింటు ఈ క్రింది షెడ్యూలు దాఖలు ఆస్తులకు సంబంధించి ప్రతివాదులు అయిన 1. పెరమన కోటేశ్వరమ్మ 2. వడ్లమణి భానుమూర్తి అనువారలపై పార్టిషన్ కోరుతూ నెల్లూరు 4వ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో OS. No. 75/2025 అను దావా దాఖలు చేసి ఉన్నారు. సదరు దావాలో I.A. No. 570/2025 ఇంజక్షన్ పిటిషన్ దావాకు సంబంధించిన ఆస్తులను అన్యాక్రాంతము చేయకుండా దాఖలు చేసియున్నారు. దావా పెండింగ్‌లో ఉన్నది. ప్రతివాదులు పెరమన కోటేశ్వరమ్మ మరియు వడ్లమణి భానుమూర్తి కలిసి ఈ క్రింది షెడ్యూలు ఆస్తులను ఇతరులకు అమ్మచూపుటకు ప్రయత్నించుచున్నారు అని తెలిసినది. దావాకు సంబంధించిన ఆస్తులను ఎవ్వరైన క్రయ, విక్రయాలు జరిపినచో ఎటువంటి లావాదేవీలు జరిపిన యెడల అవి చట్టరీత్యా చెల్లనేరదు. అట్లు జరిపినయెడల నా క్లయింటు తీసుకొనబోవు సివిల్ క్రిమినల్ చర్యలుకు బాధ్యులు అగుదురు.

ఆస్థి షెడ్యూలు

నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్, కావలి సబ్‌రిజిస్ట్రేషన్ ఆఫీసులో చేరిన సర్వే నెం: 1040-A1, ప్లాటు నెం. 31-A1, సర్వే నెం. 1035, 8వ వార్డు కావలి బిట్-1.

నక్క శీనయ్య, BA., BL.,
అడ్వకేటు, నెల్లూరు, సెల్: 9989850670

(c) eenadu

గూడూరు

•గూడూరు •కోవూరు •సర్వేపల్లి

ఏపీపీగా వసంత్‌కుమార్ నియామకం

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరు పట్టణానికి చెందిన న్యాయవాది కొల్లపల్లి వసంత్‌కుమార్‌ను ఏపీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా న్యాయవాద వృత్తిలో ఉండగా, రెండు సార్లు ఏపీపీగా పనిచేశారు. తాజాగా ఆయన్ను ఏపీపీగా నియమించడంతో పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ నాయకులు అభినందనలు తెలిపారు.

జొన్నవాడ ఆలయానికి రూ.లక్ష విరాళం

బుచ్చిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి చెన్నైకి చెందిన ఎస్.ప్రభాకర్‌రెడ్డి, సుహాసిని దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. శనివారం ఈ నగదును ఆన్‌లైన్ ద్వారా అందజేసినట్లు ఆలయ ఈవో అర్వ భూమి వెంకటశ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

వెంకటాచలంలో రెవెన్యూ అధికారుల బదిలీ

నెల్లూరు, న్యూస్‌టుడే: వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సహాయకులుగా పని చేస్తున్న రవి కుమార్, మండల సర్వేయర్ సూర్య నారాయణ బదిలీ అయ్యారు. రవికుమార్‌ను డిప్యుటేషన్‌పై వరికుంటపాడుకు, సూర్యనారాయణను నెల్లూరుకు బదిలీ చేస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి విజయ కుమార్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీచేశారు. నాలుగు రోజుల క్రితం ఉత్తర్వులు రాగా ఆలస్యంగా వెలుగు చూశాయి.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) గూడూరు: 85002 02046
కోవూరు: 79950 67034, సర్వేపల్లి: 80085 73980

సమస్య: కోట మండలం వీరారెడ్డిపట్టం సమీపంలోని ర.భ సెక్షన్ కార్యాలయ భవనం పూర్తిగా శిథిలమైంది. అధికారులు స్పందించి బాగు చేయాలి. – గజేంద్ర, కోట

సమాధానం: అవసరమైతే మరమ్మతులు చేపడతాం. – మల్లికార్జునరావు, ఇన్‌ఛార్జి ఏఈ

? తోటపల్లిగూడూరు మండల పరిధిలోని సౌత్‌పేట వద్ద కల్వర్టు సరిహద్దు గోడ లేక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – సుధాకర్‌రావు, స్థానికుడు

✓ పరిశీలించి గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – నరేష్‌కుమార్, ర.భ ఏఈ

? తోటపల్లిగూడూరు మండల పరిధిలోని చింతోపు వద్ద కల్వర్టు కాలువపై వంతెన నిర్మాణం పూర్తికాక రెండేళ్లుగా అసంపూర్తిగా ఉంది. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – చంద్రయ్య, స్థానికుడు

✓ పరిశీలించి వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – వలి, జలవనరులశాఖ ఏఈ

? పొదలకూరు డౌన్ రోడ్ పరిధిలోని రహదారి డ్రైకాలిలో వాల్వ్ గుంతలపై మూతలు లేక పోవడంతో ప్రమాదకరంగా ఉన్నాయి. వీటిని బాగు చేయాలి. –పెంచలయ్య, స్థానికుడు

✓ సిబ్బందికి చెప్పి సమస్య పరిష్కరిస్తాం. – యశ్వంత్ సింగ్, పంచాయతీ కార్యదర్శి

? పొదలకూరు నుంచి మొగళ్లూరు మీదుగా ఉసలపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలు పడి దారుణంగా దెబ్బతింది. సత్వరం అభివృద్ధి మరమ్మతులు చేయకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. – వెంకటేశ్వర్లు, స్థానికుడు

✓ అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరుకాగానే పనులు చేపడతాం. –సుధాకర్, పీఆర్, ఏఈ

? రాపూరు శివాలయం వద్ద నిల్వ ఉన్న చెత్తతో దుర్వాసన వస్తోంది. దోమలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. – స్థానికులు

✓ చెత్త తొలగిస్తాం. –భవాని, ఎంపీడీవో

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

విడవలూరు కోవూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలిక(12) మృతి పట్ల ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందించారు. శనివారం చెన్నైలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వైకాపా నేత జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సైతం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక మృతిలో ప్రభుత్వ అధికారుల బాధ్యత వహించాలన్నారు.

కాకాణి పోకడలు నచ్చక పార్టీ వీడుతున్న నాయకులు

తెదేపాలో చేరిన వారితో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి

వెంకటాచలం, న్యూస్‌టుడే: ప్రజాప్రతినిధులకు సంస్కారం ముఖ్యమని, మాజీ మంత్రి కాకాణి, ఆయన అనుచరుల భాష, పద్ధతులు నచ్చక వైకాపా నుంచి బలమైన నాయకులు తెదేపాలో చేరుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తెదేపా నాయకులు యనమల రాజేంద్ర ఆధ్వర్యంలో శనివారం వెంకటాచలం పడ్డిపాలెంకి చెందిన వైకాపా నాయకులు ఉప్పు అశోక్, పద్మయ్య, బాలరాజు, సాయిబాబా (పంచాయతీ వార్డు సభ్యులు), అంకయ్య తదితరులు మొత్తం 30 కుటుంబాలు తెదేపాలో చేరారు... వారికి సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోమిరెడ్డి మాట్లాడుతూ... వైకాపా నాయకులే కాకాణి తీరును మెచ్చడం లేదన్నారు. ఇందుకు వెంకటాచలం యువత తెదేపాలో చేరడమే నిదర్శనమని పేర్కొన్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి చూసి ఓర్వలేకనే విమర్శలు

ముత్తుకూరు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని, పద్ధతి మార్చుకోవాలని తెదేపా మండల నాయకులు మల్లికార్జున్‌యాదవ్, ముత్యంగౌడ్, కొత్తపల్లి రమేశ్ హితవు పలికారు. మండలంలోని అన్ని గ్రామాల నాయకులతో కలిసి శనివారం ముత్తుకూరులో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాకాణి రాజకీయాల్లో దుస్సంప్రదాయానికి తెరలేపారని మండిపడ్డారు. వైకాపా హయాంలో కాకాణి చేసిన అవినీతి, అక్రమాల కారణంగానే ప్రజలు గత ఎన్నికల్లో ఓడించారని విమర్శించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆహ్లాదం.. ఆనందం.. ఆరోగ్యం

విషయం: నగర వనం	ఎక్కడ: వెంకటాచలం
సేకరించిన భూమి : 125 ఎకరాలు	
మొదటి విడత అటవీ శాఖ నిధులు : రూ.1.40 కోట్లు	
రెండో విడత నుడా నిధులు : రూ.6 కోట్లు	
పనుల పూర్తికి గడువు : ఆరు నెలలు	

న్యూస్‌టుడే, వెంకటాచలం

ప్రస్తుత సమాజంలో నిత్యం ఉరుకుల పరుగుల జీవితం తప్పడం లేదు. వారాంతపు రోజుల్లో కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆహ్లాదంగా గడిపేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో వెంకటాచలం వద్ద నగర వనం సిద్ధమవుతోంది. ఆర్టిస్ట్ జోసెఫ్ శిక్షణ కళాశాల ఎదురుగా జాతీయ రహదారి పక్కన 50 హెక్టార్ల (125 ఎకరాలు) అటవీ భూముల్లో పనులు ప్రారంభించారు. కనుపూరు చెరువును ఆనుకొని ఏర్పాటు చేస్తున్నారు. పనులు పూర్తయితే ప్రయాణికులకు, ప్రజలకు, చిన్నారులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అటవీశాఖ ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నారు.

వనంలో ఆకట్టుకునేలా వన్యప్రాణుల చిత్రాలు

విస్తృత ఏర్పాట్లు

● వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో పాటు రోడ్డుకు కొంత దూరంలో ప్రధాన ద్వారం నిర్మించారు. ● అంతర్గత రోడ్లు, తాగునీటి కోసం ప్రత్యేక బోర్లు, విద్యుద్దీపాలు, హోటళ్లు, స్నాక్స్ నిర్మాణాలు, చిన్నపాటి వినోద కార్యక్రమాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ● వన నర్సరీలు, సేద తీరేందుకు ప్రత్యేక షెడ్లు నిర్మించనున్నారు. ఇప్పటికే బోర్లు, కుర్చీలు, వివిధ పూల మొక్కలు, సౌర విద్యుత్తు దీపాలు, చిన్నారుల కోసం ప్రత్యేక ఆట పరికరాలు, హోటల్ ఏర్పాటుకు నిర్మాణాలు చేయడంతో పాటు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టారు. ● కనుపూరు చెరువు వద్ద బోటింగ్ ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే గ్రామసభలు, ప్రజాభిప్రాయం తీసుకుని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అనుమతి రాగానే పనులు ప్రారంభించనున్నారు. ● అటవీశాఖ భూముల్లో శివాలయం ఉంది. అధిక మంది భక్తులు వస్తుండడంతో ప్రత్యామ్నాయంగా మరొక చోట భూమి ఇచ్చేలా అధికారులు చర్చిస్తున్నారు.

తాజాగా మంజూరైన నుడా నిధులతో...

నిధుల కొరతతో కొంత కాలంగా పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పనులు పూర్తి చేయాలని దృష్టి పెట్టారు. ఇటీవల నుడా ఛైర్మన్, అటవీ అధికారులతో వచ్చి రెండు సార్లు పరిశీలించారు. నిధులు మంజూరు చేస్తే త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నుడా నిధులు రూ.6 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

● అటవీశాఖ రేంజర్ మాల్యాద్రి మాట్లాడుతూ... వెంకటాచలం వద్ద నగరవనంలో ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం నుడా నిధులు మంజూరయ్యాయని, త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.

ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళతాం

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని యూటీఎఫ్ నాయకులు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక బకాయిలను ఉద్యోగులకు అందించేలా సహకారం అందించాలని కోరారు. నాయకులు సుధీర్, మురళీసింగ్, అల్ల రవి, అనిల్, ప్రతాప్, వాసు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

● గూడూరులోని సాధుపేట సెంటర్ వద్ద శనివారం 3, 4 వార్డుల తెదేపా నాయకుల సహకారంతో ఎమ్మెల్యే సునీల్‌కుమార్ పేదలకు దుప్పట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చలికాలంలో దుప్పట్లు అందించడం వల్ల ఎంతో మంది పేదలకు ప్రయోజనం చేకూరుతుందని తెలియజేశారు. నాయకులు పులిమి శ్రీనివాసులు, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం బనిగిసాహెబ్ పేట ప్రాంతంలోని బీసీ బాలికల గురుకులంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు వినతిపత్రం అందిస్తున్న యూటీఎఫ్ నాయకులు

కూటమి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: కూటమి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయకులకు సూచించారు. అమరావతిలోని జాతీయ తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గూడూరు టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ కాకు నాపురం వెంకటేష్, సునీల్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

లోకేశ్‌తో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్

మినీ గోకులాలను సద్వినియోగం చేసుకోవాలి

కోవూరు,న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న పశు బీమా, మినీ గోకులం వంటి పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంయుక్త సంచాలకులు డా.రమేష్ నాయక్ అన్నారు. దూడల పెరుగుదల వ్యాధుల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

కోట, న్యూస్‌టుడే: చిట్టేడులోని ఉన్నత పాఠశాలలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ఎంపీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, DARA MARY JATHROUTHA (OLD NAME), D/o. D. CHINNAPPA, R/o. 9/336-1, Dandu Street, Kapadipalem, Nellore City - 524001, SPSR Nellore (Dt). Andhra Pradesh. I Changed my Name to DARA MARY JATHRUTHA. Henceforth, I will be known as DARA MARY JATHRUTHA.

కుళాయిలకు మరమ్మతులు చేయరూ..

తోటపల్లిగూడూరు మండలం వెంకన్నపాలెం ఎస్సీ కాలనీ వద్ద మంచినీటి కుళాయిలు అధ్వానంగా ఉన్నాయి. నిర్వహణ లోపంతో తాగునీరు పట్టుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ఖర్చుతో పరిష్కారమయ్యే సమస్య అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కుళాయిల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

కూలితేనే స్పందిస్తారా

ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం నుంచి గురవయ్యశాల మధ్యలో ఈపూరు కాలువ వద్ద విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఉంది. పొలాల వద్ద ఏర్పాటు చేసిన స్తంభం వాలిపోయింది. బలమైన గాలులు వీస్తే కూలుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతాయని స్థానికులు వాపోతున్నారు. విద్యుత్తు స్తంభం సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు

పదేళ్లుగా అసంపూర్తిగా

పొదలకూరు మండలం చిట్టేపల్లి హరిజనవాడలో నిర్మించిన ఉన్న కమ్యూనిటీ భవనం అసంపూర్తిగా ఉంది. పదేళ్ల క్రితం అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించగా.. గత వైకాపా పాలనలో అధికారులు, నాయకులకు విన్నవించినా పట్టించుకోకపోడంతో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. కూటమి ప్రభుత్వం స్పందించి వినియోగంలోకి తేవాలని గ్రామస్థులు విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

విద్యార్థినుల భద్రత పట్టదేం

కోవూరు బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు ఏడు వందల మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. పాఠశాల ప్రాంగణంలో మూడు వసతి గృహాలున్నాయి. పరిసరాల్లో గడ్డి మొలిచి అధ్వానంగా ఉన్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వాచ్‌మెన్ లేరని, సత్వరం నియమించాలని విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, కోవూరు

పునాది దశ దాటేదెన్నడో

గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద గత వైకాపా పాలనలో పేదలకు గృహాలు నిర్మిస్తామని హడావుడి చేశారు. గుత్తేదారుకు అప్పగించడంతో పనులు పూర్తి చేయకుండా వదిలేశారు. పేదవారి సొంతింటి కల ఏళ్లు గడుస్తున్నా కలగానే మిగిలింది. కూటమి ప్రభుత్వంలోనైనా గృహాల నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్ధిదారులు విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, గూడూరు

డాక్యుమెంట్స్ పోయినవి

సాదేపల్లి బోయదాస్ S/o. సాదేపల్లి బలరామయ్య, నరుకూరు గ్రామం, కోవూరుపల్లి మండలం, SPSR నెల్లూరు జిల్లా –524002. నేను 12-01-2026 కేదిన బెంగళూరు వెళ్ళు సమయమున నరుకూరు గ్రామంలోని 1 ఎకర 25 సెంట్లు వ్యవసాయ భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ నెం. 1594/2008 యొక్క లింకు డాక్యుమెంట్ నెం. 748/2008 పోయినవి. ఎవరికైనా దొరికిన యెడల పై చిరునామాకు తెలియజేయగలరు.

సాదేపల్లి బోయదాస్
77020 01656

డాక్యుమెంట్స్ పోయినవి

సాదేపల్లి బోయదాస్ S/o. సాదేపల్లి బలరామయ్య, నరుకూరు గ్రామం, కోవూరుపల్లి మండలం, SPSR నెల్లూరు జిల్లా –524002. నేను 12-01-2026 కేదిన బెంగళూరు వెళ్ళు సమయమున నరుకూరు గ్రామంలోని 0.75 సెంట్లు వ్యవసాయ భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ నెం. 663/2010 యొక్క లింకు డాక్యుమెంట్ నెం. 425/2006 పోయినవి. ఎవరికైనా దొరికిన యెడల పై చిరునామాకు తెలియజేయగలరు.

సాదేపల్లి బోయదాస్
77020 01656

మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరం

చిల్లకూరు, న్యూస్‌టుడే : తీరప్రాంత అభివృద్ధికి పరితపించడంతో పాటు రాజకీయాల్లో విలువలతో హుందాగా వ్యవహరించిన మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అన్నారు. మండలంలోని వరగలి గ్రామానికి చెందిన ఏఎంసీ మాజీ ఛైర్మన్ యరటపల్లి జానకిరామిరెడ్డి మృతదేహానికి శనివారం స్థానిక తెదేపా నేతలతో కలిసి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. అంతకుముందు చినకట్టువపల్లి గ్రామంలో ఇటీవల మృతిచెందిన దువ్వూరు రంగారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు

విడవలూరు కోవూరు, పొదలకూరు, న్యూస్‌టుడే: క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు లభిస్తాయని కోవూరు ఏడీఏ అనిత తెలిపారు. కోవూరు సబ్‌డివిజన్ పరిధిలోని ఐదు మండలాల డ్రోన్ పైలట్లకు, వ్యవసాయాధికారులకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సాగులో ఉన్న పంటలకు ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయాలనుకునేవారు కూలీల ఖర్చు తగ్గించుకునేందుకు డ్రోన్లు వినియోగించాలని పొదలకూరు ఏడీఏ శివనాయక్ కోరారు. డేగపూడి, మొగుళ్లూరు, నావూరు పరిధిలో రైతులకు సూచనలు చేశారు.

ప్రమాదాలు జరుగుతున్నా మేల్కొనరా..



పొదలకూరు మండలం అమ్మవారిపాలెం నుంచి నావూరు వెళ్లే రోడ్డు మలుపు వద్ద ఉన్న విద్యుత్తు స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి. సింగిల్ రోడ్డు కావడంతో వాహనదారులు ఏ కొంచెం ఆదమరచినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని పలువురు వాపోతున్నారు. రాత్రి సమయాల్లో వాటిని గుర్తించక అదుపు తప్పి గాయపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

పట్టాలు దాటుతూ.. పరలోకాలకు..

మనుబోలు, న్యూస్‌టుడే : పట్టాలు దాటుతున్న మహిళను రైలు ఢీకొన్న ఘటన స్థానిక రైల్వేస్టేషన్ వద్ద శనివారం చోటుచేసుకొంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు గుర్తు తెలియని మహిళ(50) రైల్వేస్టేషన్‌లో ప్లాట్ ఫాం చివర పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది. తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. రైల్వే ఎస్సై హరిచందన ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో పంచనామా నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్య

రాపూరు: మండల పరిధిలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. . రాపూరుకు చెందిన వ్యాపారి బాబు(65) దాబలచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ● రాపూరులోని నవాబ్‌పేటకు చెందిన సాయికృష్ణ(34) భార్యతో గొడవపడ్డారు. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

ఏకీకృత సమగ్ర సర్వే త్వరగా పూర్తి చేయాలి

గూడూరు పట్టణం, కోట, న్యూస్‌టుడే: ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వేను నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి అన్నారు. కోటలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన శనివారం దస్త్రాలు పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో దిలీప్‌కుమార్, గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సర్వేపై సమీక్షించారు. జిల్లాలోని పలు మండలాలు సర్వే చేయడంలో బాగా వెనుకంజలో ఉన్నాయన్నారు. జిల్లాలో మొదటి విడతగా 11 మండలాల్లో స్వచ్ఛరథాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. రెండో విడతలో మరికొన్ని మంజూరు చేస్తామన్నారు. గూడూరులోని మండల పరిషత్తు కార్యాలయంలో జడ్పీ సీఈవో అధికారులతో సమీక్షించి, స్వచ్ఛ రథాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్వచ్ఛరథాన్ని పంచాయతీల్లో షెడ్యూలు ప్రకారం వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్షరాంధ్ర నమోదు కూడా రెండు రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. ఎంపీడీవో మధుసూదన్ రావు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

గూడూరులో స్వచ్ఛ రథం పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి

పాఠశాలల అభివృద్ధికి బాటలు వేయండి

అవగాహన కల్పిస్తున్న ఎంఈవో వేణుగోపాల్‌రెడ్డి

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: విద్యాంజలి కార్యక్రమంపై ప్రజల్లోకి తీసుకెళ్లి పాఠశాలల అభివృద్ధికి బాటలు వేయాలని ఎంఈవోలు వేణుగోపాల్ రెడ్డి, జయరామనాయుడు అన్నారు. తోటపల్లిగూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యాంజలి కార్యక్రమంపై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, శిక్షకులు పాల్గొన్నారు.

కోనలో తిరుచ్చి ఉత్సవం

రాపూరు: పెంచలకోనలో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణం, అభిషేకంతో పాటు శనివారం రాత్రి సహస్రదీపాలంకార సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

ఏపీ జెన్‌కో సందర్శించిన విద్యార్థులు

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: మండలంలోని చెన్నపల్లిపాలెం జడ్పీ ఉన్నతపాఠశాల విద్యార్థులు పీఎంశ్రీ పథకంలో భాగంగా శనివారం ముత్తుకూరులోని ఏపీ జెన్‌కో విద్యుత్తు పరిశ్రమలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. వంద మంది విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సందర్శించారు. ప్రాజెక్టు అధికారి, డీఈఈ చెన్నయ్య విద్యుత్తు తయారీ విధానం, బొగ్గు వినియోగం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులతో పాటు పీఈటీ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమలో పరిశీలిస్తున్న విద్యార్థులు

చెట్టు నరికివేతపై గ్రామస్థుల ఫిర్యాదు

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ పరిధిలోని పల్లిపాలెంలో పంచాయతీ స్థలంలో సుమారు 40 ఏళ్లగా ఉన్న కానుగ చెట్టును కొందరు వ్యక్తులు శుక్రవారం నరికి అమ్ముకున్నారని శనివారం గ్రామస్థులు ఎంపీడీవో నాగేంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సదరు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు.

వారికి చిక్కితే తుప్పు పట్టాల్సిందే!

న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

చోరీలు, ప్రమాదాలు ఇతర కారణాలతో ఠాణాలకు వస్తున్న వాహనాలు తిరిగి యజమానులకు సకాలంలో అందడం లేదు. రూ.లక్షలు విలువ చేసే ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలు వందల సంఖ్యలో ఆయా స్టేషన్ల పరిధిలో తుప్పు పట్టి మట్టిలో కలిసిపోతున్నాయి.

గూడూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సదరు వాహనాల యజమానులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నప్పటికీ వాటికి విముక్తి కలగడం లేదు.

పొదలకూరులో పట్టుబడిన వాహనాల దుస్థితి

ఇదీ పరిస్థితి..

వాహన పత్రాలు లేకపోయినా.. శిరస్త్రాణం ధరించకపోయినా, మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడినా, సాధారణ తనిఖీల్లో దొంగ వాహనాలని తేలినా పోలీసులు కేసులు నమోదు చేసి వాటిని వెంటనే స్టేషన్‌కు తరలిస్తున్నారు. కొందరు యజమానులు పత్రాలను చూపించి, జరిమానా చెల్లించి తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. చాలా వరకు వాహనాలను కోర్టుకు అప్పగించకుండా అలాగే వదిలేస్తున్నారు. అధికారులు మారుతున్నారే తప్ప వాహనాల పరిస్థితి మాత్రం మారడం లేదు.

ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో...

కోవూరు, గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో 30 నుంచి 40 చొప్పున వాహనాలు శిథిలావస్థకు చేరాయి. వీటిని వేలం వేయకపోడంతో కొందరు ఆకతాయిలు వాహనాల విడిభాగాలు తస్కరిస్తున్నారు. వీటిని ఇలాగే వదిలేస్తే పూర్తి స్థాయిలో చోరీలు జరిగే అవకాశముంది. ఇప్పటికైనా వీటికి వేలం వేయడం లేదా పాత ఇనుప సామగ్రికి విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

● పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పలు తనిఖీల్లో పట్టుబడిన పలు వాహనాలను కోర్టు ద్వారా జరిమానా కట్టి తీసుకెళుతున్నారు. తీసుకెళ్లనివి ఉన్నతాధికారుల అనుమతితో వేలం నిర్వహించి వచ్చిన నగదు ప్రభుత్వానికి జమ చేస్తామని పేర్కొన్నారు.

यूनियन बैंक Union Bank of India యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

గూడూరు బ్రాంచ్-2
కోనేటి మిట్ట, గూడూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా - 524101

సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్ 54 ఆఫ్ 2002లోని సెక్షన్ 13(2) క్రింద ప్రకటన (సర్ఫేసి యాక్ట్, 2002) డిమాండ్ నోటీసు

వీరి నుండి: తేది: 28-01-2026
ఛీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, 2002 యొక్క చట్టం 54 ప్రకారం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గూడూరు బ్రాంచ్-2
దిగువ వారికి,

ఋణగ్రహీత: శ్రీ అల్లూరు చరణ్ సాయి, తండ్రి : ఎ.రాజగోపాల రెడ్డి, డి.నెం.1-3-110, ఇవిఆర్ పల్లి, గూడూరు, ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా-524101
హామీదారు / తనఖాదారు : శ్రీ అల్లూరు రాజగోపాల రెడ్డి, తండ్రి : బాలకృష్ణారెడ్డి, డి.నెం.1-3-110, ఇవిఆర్ పల్లి, గూడూరు, ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా-524101

అయ్యా / అమ్మా,
ఇందుమూలముగా మీకు తెలియజేయునది ఏమనగా మా గూడూరు బ్రాంచ్-2 వారి వద్దనున్న శ్రీ అల్లూరు చరణ్ సాయి ఋణ ఖాతా బకాయిలను / వడ్డీని చెల్లించుటలో విఫలమైనందున ది.29-10-2024 తేదీన మీ ఋణ ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడినది. మీ ఋణ ఖాతా తేది.31-12-2025 నాటికి రూ.5,42,422.78 పై (అక్షరాలా ఐదు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు మాత్రమే) ఉన్న బకాయి వివరములు క్రింద ఇవ్వబడినవి.

సౌకర్యం/లోన్	ఋణం మొత్తం (రూ.)	తేది.31.12.2025 నాటికి బకాయి మొత్తము (రూ.)
ELGEN/014730100050349	4,40,000.00	5,42,422.78

మీకు మేము అనేక మార్లు విన్నపములు చేసినప్పటికీ, మీరు మీ ఖాతాలోని బకాయి మొత్తమును ఏ మాత్రము చెల్లించలేదు. అందువలన సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 యొక్క సెక్షన్ 13(2) ప్రకారము మీ యొక్క బకాయి మొత్తము రూ.5,42,422.78 పై (అక్షరాలా ఐదు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు మాత్రమే) ఋణ పత్రములో చెప్పబడిన నియమ నిబంధనలలోనున్న ఒప్పందపు వడ్డీరేటు ప్రకారము నెలవారీ వడ్డీతో సహా ఈ నోటీసు అందిన 60 రోజులలోగా చెల్లించవలసి ఉంటుందని, అట్లు చేయుటలో విఫలమైనచో మీరు మా బ్యాంకుకు హామీ ఇచ్చిన ఆస్తులపై సదరు చట్టప్రకారం లభించు ఏవేని లేదా అన్ని హక్కులను ప్రయోగించవలసి ఉంటుందని తెలియజేయడమైనది.

సెక్యూర్డు ఆస్తి వివరములు
ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా, గూడూరు మండలం మరియు మున్సిపాలిటీ, వెస్ట్ గూడూరు గ్రామం, ఎగువ వీరారెడ్డి పల్లి, వార్డు నెం.1, అసెస్‌మెంట్ నెం.1029009886, సర్వే నెం.1737 గల డి.నెం.311-4తో 12 అంకణములు లేదా 96 చ॥గ॥ల విస్తీర్ణం గల భూమి మరియు దానిపై ఉన్న భవనం.
హద్దులు : తూర్పు : బక్కా నారాయణ గారి ఇల్లు, దక్షిణం : గప్పరాజు సావిత్రి గారికి చెందిన ఖాళీ స్థలం, పడమర : ఎన్ ఆదిశేషారెడ్డి గారి ఖాళీ స్థలం, ఉత్తరం : వి.భక్తవత్సల్ గారికి చెందిన ఖాళీ స్థలం

1) మీరు సదరు బకాయిలను 60 రోజులలోగా తిరిగి చెల్లించుటలో విఫలమైనచో, బ్యాంకు వారు సదరు చట్టం ప్రకారం లభించిన అన్ని హక్కులను ఉపయోగించి హామీ ఇవ్వబడిన ఆస్తుల విక్రయముతో బకాయిలు పూర్తిగా చెల్లించబడనప్పుడు, మిగిలిన బకాయిసొమ్ము మీ నుండి రాబట్టుకొనుటకు, న్యాయస్థానము / డెట్ రికవరీ ట్రిబ్యూనల్ ద్వారా మీపై తగు న్యాయ పరమైన చర్యలు తీసుకొనుట మాకు తప్పనిసరి అవుతుంది.

2) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) (సవరణ) రూల్స్ 2002లోని రూల్ 3(5)తో చదవబడే సెక్యూరిటీ ఇంటరెస్ట్ 2002లోని సెక్షన్ 13(8) ప్రకారం బహిరంగ వేలం ద్వారా లేదా ప్రజల నుండి కొటేషన్లు లేదా టెండర్లు కోరడం ద్వారా లేదా ప్రైవేటు ఒప్పందం ద్వారా సెక్యూర్డ్ ఆస్తులు లీజు, అసైన్‌మెంట్ లేదా అమ్మకం ద్వారా బదిలీ కోసం నోటీసు ప్రచురణ తేదీకి ముందు ఏ సమయములోనైనా సెక్యూర్డు క్రెడిటర్‌కు అయిన అన్ని వ్యయాలు, ఛార్జీలు మరియు ఖర్చులతో సహా సెక్యూర్డ్ క్రెడిటర్ బకాయి మొత్తాలు మీరు చెల్లించేందుకు సర్ఫేసి చట్టంలోని నిబంధనలు గమనించవలసిందిగా మిమ్మలను కోరడం అయినది. మీకు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడం అయినది. పై తెలిపిన విధంగా బహిరంగ వేలం ద్వారా లేదా ప్రజల నుండి కొటేషన్లు లేదా టెండర్ కోరడం ద్వారా ప్రైవేట్ ఒప్పందం ద్వారా సెక్యూర్డు ఆస్తులు లీజు, అసైన్‌మెంట్ లేదా అమ్మకం ద్వారా బదిలీ కోసం ప్రచురణ తేదీకి ముందు సెక్యూర్డ్ క్రెడిటర్‌కు అయిన వ్యయాలు, ఛార్జీలతో సహా బకాయి మొత్తం చెల్లించకపోతే, సెక్యూర్డ్ ఆస్తి / ఆస్తులు విడిపించుకొనేందుకు మీకు హక్కులేదని కూడా మీరు గమనించగలరు.

3) సదరు చట్టం యొక్క 13(13) సెక్షన్ ప్రకారము, ఈ నోటీసు పొందిన అనంతరము మీరు పైన చెప్పబడిన ఆస్తులను సాధారణ వ్యాపార కార్యకలాపాలు తప్ప బ్యాంకు వారి అనుమతి లేకుండా విక్రయించరాదు. మరియు లావాదేవీలు జరుపరాదు. సదరు సెక్షన్ యొక్క ఏ విధమైన ఉల్లంఘన జరిపినా తీవ్ర పరిణామాలకు గురిఅవుతారు.

ప్రదేశం : గూడూరు, తేది : 28.01.2026 (సం/- అధీకృత అధికారి), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

నెల్లూరు

• నెల్లూరు • నెల్లూరు గ్రామీణం

వ్యవసాయంలో డ్రోన్ విప్లవం

సదస్సులో పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై మార్పు తీసుకొస్తున్నారని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి పేర్కొన్నారు. నెల్లూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో శనివారం డ్రోన్ రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఆమె మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు దొరకని సమయంలో డ్రోన్లు ఉపయోగపడుతుందని తెలిపారు. యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారికి డ్రోన్‌ను పంపి స్ప్రే చేయిస్తారని చెప్పారు. నెల్లూరు రూరల్‌లో 4 డ్రోన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు సహాయ వ్యవసాయ అధికారి శ్రీదేవి, వ్యవసాయ అధికారులు నాగమోహన్, మంజుల పాల్గొన్నారు.

రూ.370 కోట్లతో అభివృద్ధి పనులు

నెల్లూరు(పొదలకూరు రోడ్డు), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నెల్లూరురూరల్ నియోజకవర్గంలో రూ.370 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఉప్పుటూరు గ్రామంలో రూ.80లక్షలతో చంద్రన్న విద్యుత్తు వెలుగులు త్రీఫేజ్ కరెంటు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, సర్పంచి వెంకటసుబ్బారెడ్డి, ఉప సర్పంచి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

పన్ను చెల్లించకుంటే.. కుళాయి కనెక్షన్ కట్

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ఆస్తి, కుళాయి పన్ను బకాయిలున్న వారిపై నెల్లూరు నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. శనివారం గౌతమనగర్ సచివాలయం పరిధిలోని పన్ను బకాయిలున్న ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు తొలగించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సీవీఎస్ కిరణ్ మాట్లాడుతూ ఎస్.వల్లికర్తన్ ఇంటికి సంబంధించి ఆస్తి పన్ను రూ.53,837, కుళాయి పన్ను రూ.31వేలు, కొప్పోలి శ్రీనివాసరావు, గాయత్రి ఆస్తి పన్ను బకాయిలు రూ.41,980తో పాటు అనధికారికంగా ఉన్న కుళాయి కనెక్షన్, ఎన్.మస్తాన్‌బీ ఇంటికి ఆస్తి పన్ను కుళాయి రూ.83,820 ఉండటంతో కుళాయి కనెక్షన్లను తొలగించినట్లు తెలిపారు. 38వ డివిజన్ అరవింద నగర్ ప్రాంతంలో ఇంటికి సంబంధించి రూ.1.62 లక్షలు మొండి బకాయిలు ఉండటంతో కుళాయిని తొలగించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు శ్రీదివ్య, ఆసిఫా, సిబ్బంది పాల్గొన్నారు.

కనెక్షన్‌ను తొలగిస్తున్న సిబ్బంది

నగర జనాభా: దాదాపు 10 లక్షలు	ద్విచక్ర వాహనాలు: 1.25 లక్షలు	ఆటోలు: 13 వేలు	కార్లు: 20 వేలు	బస్సులు: 3 వేలు

మొక్కుబడి చర్యలు.. ట్రాఫిక్ చిక్కులు

కార్యాచరణతోనే సమస్యకు పరిష్కారం

నగరంలో నిలిచిపోయిన వాహనాలు

● నగరంలోని మద్రాసు బస్టాండు వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. స్థానికంగా ఉండే ఓ హోటల్ కారణంగా కార్లను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి

● ఆత్మకూరు బస్టాండు వద్ద ఆటోల కారణంగా నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. రోడ్డుపైనే ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. దీంతో వెనక వచ్చే వాహనాలు ఆగిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది.
– న్యూస్‌టుడే, నెల్లూరు(నేర విభాగం)

ఆటోవాలాలు రహదారులపై ఇష్టం వచ్చినట్టు ఆపేస్తున్నారు. కార్లు, బస్సులు నడిరోడ్డుపై నిలుపుతుంటారు. ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించకుండా ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సిబ్బంది తక్కువ కావడం, నగర విస్తీర్ణం ఎక్కువకావడంతో సమస్య జటిలమవుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన సిగ్నల్స్‌పై ప్రజలకు అవగాహన అవసరం.

పాయింట్లు పెంచితే ప్రయోజనం..: నగరంలో ట్రాఫిక్ పాయింట్లు పెంచితే కొంత ఉపశమనం లభిస్తుంది. నార్త్ పోలీస్ స్టేషన్‌లో జలకన్య బొమ్మ, స్టోన్‌హౌస్‌పేటలో రెండు పాయింట్లు అవసరం. ట్రంకురోడ్డులో మూడు, పుత్తా ఎస్టేట్, తెదేపా కార్యాలయం, హరనాథపురం, అల్లీపురం, రామలింగాపురం, భగత్‌సింగ్ కాలనీ, సత్యనారాయణపురం, కనకమహల్ సెంటర్, బోసుబొమ్మ, రంగనాయకులపేట ప్రాంతాల్లో ఒక్కొక్క పాయింట్లు అవసరం. సౌత్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో అన్నమయ్య సర్కిల్, మినీబైపాస్ రోడ్డు, వీఆర్ నగర్, వేదాయపాలెం, కరెంటాఫీసు సెంటరు, అయ్యప్పగుడి, ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో పాయింట్లు ఏర్పాటు చేస్తే వాహనాలు ఎక్కడా ఆగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఆ దిశగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

ప్రత్యేక మొబైల్ వాహనం ఏర్పాటు చేస్తే..
మొబైల్ వాహనం ఏర్పాటు చేసి.. నిత్యం ప్రధాన రోడ్లపై తిరిగేలా చేయాలి. రహదారులపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసిన వాహనదారులను అప్రమత్తం చేయొచ్చు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలపడం, రాంగ్ రూట్‌లో వెళ్లడం తదితర నిబంధనలు పాటించని వారిపై అప్పటికప్పుడు చలానాలు విధించి జరిమానా వసూలు చేస్తే కొంతమేర భయం వస్తుంది.

సీసీరోడ్లు శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి

మేమున్నాం.. మీకు తోడుగా! (10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: నెల్లూరునగరం వసుధానగర్‌లోని వీఎస్ఎంఎల్1-4-ఎ6 స్తంభానికి విద్యుద్దీపం వెలగడం లేదు. రాత్రివేళ ఇబ్బందులు పడుతున్నాం. – వెంకటేశ్వర్లు, స్థానికుడు

సమాధానం: విద్యుద్దీపాన్ని ఏర్పాటు చేస్తాం. – ముజాహిద్దీన్, నగరపాలక సంస్థ డీఈ

? వేదాయపాలెం చంద్రబాబునగర్ పడమటి వీధిలో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. – వెన్నెల

✓ కాలువలను శుభ్రం చేయిస్తాం. – డాక్టర్ దినేష్, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి

? కొత్తూరు వార్డుకార్యాలయం డిప్యూటీ మేయర్ కార్యాలయం పక్క వీధిలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వీధిలో వెళ్లే వారిని వెంబడిస్తున్నాయి. – సందానిబాషా

✓ కుక్కలను పట్టించేందుకు చర్యలు చేపడతాం. – డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ యనమలపాలెంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లేదు. – నాగేశ్వరరావు, స్థానికుడు

✓ దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తాం. – డాక్టర్ దినేష్, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి

– న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్, నవాబుపేట)

రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు

నెల్లూరు(పొదలకూరురోడ్డు), న్యూస్‌టుడే: నెల్లూరురూరల్ నియోజకవర్గంలో చరిత్ర ఎరుగని అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం 31వ డివిజన్ సంతోష్‌నగర్‌లో తెదేపా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో కలిసి రూ.95 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ 31వ డివిజన్‌లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్నారని, మంచినీటి సమస్య కోసం అంబాపురం, అక్బరువపాడు ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి కూడా త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బత్తల మంజుల, ఏఎంసీ ఛైర్మన్ మనుబోలు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దోమల నివారణకు ప్రత్యేక బృందాలు

పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడుతున్న ఆరోగ్యాధికారి దినేష్

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నగరంలో దోమల నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు నగరపాలకసంస్థ ఆరోగ్యాధికారి డాక్టర్ దినేష్ తెలిపారు. శనివారం పెద్దబజారు, చిన్నబజారు, మద్రాసు బస్టాండు, స్టోన్‌హౌస్‌పేట, నవాబుపేట ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. పారిశుద్ధ్యం మెరుగు పడాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దోమల నివారణ [illegible] కూడిన బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 50 ఫాగింగ్ యంత్రాలు, 160 స్ప్రేయర్లు, ఐదు పవర్ స్ప్రేయర్లతో అన్ని డివిజన్లలో [illegible] దోమలను నివారిస్తున్నామన్నారు. ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిలో ఆయిల్ బాల్స్ వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడలతో ఒత్తిడి దూరం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: క్రీడల ద్వారా మానసిక వికాసం పొందవచ్చని నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. శనివారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో నగరపాలకసంస్థ వార్షిక క్రీడోత్సవాల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ సచివాలయ కార్యదర్శులకు సింహపురి గ్రామ, వార్డు సచివాలయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పురుషులు, మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు విధుల నిర్వహణలో ఉన్న పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, జేఏసీ నాయకులు మురళీకృష్ణ, శశికిరణ్, భానుప్రకాష్, షాహినా, విజయలక్ష్మి, మోజస్, సంధ్య, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

మహిళా క్రీడాకారులకు బహుమతులు అందిస్తున్న కమిషనర్ నందన్

కార్మిక చట్టాల రద్దు తగదు

నెల్లూరు(విద్య): కార్మిక చట్టాలను కొనసాగించాలని కోరుతూ ఈ నెల 12న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం నగరంలో ఆటోకార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో కార్మికసంఘం గ్రామీణ సంఘ గౌరవ అధ్యక్షుడు పి.నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చి ఇబ్బందులు పెడుతోందన్నారు. ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సురేష్, సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, పెంచల నరసయ్య, ఉపాధ్యక్షులు కొండా ప్రసాద్, ఆటో కార్మిక సంఘం గ్రామీణ అధ్యక్ష, కార్యదర్శులు పెంచలయ్య, లవణ్‌కుమార్, శివాజీ పాల్గొన్నారు.

పీహెచ్‌సీల్లోనే జీతాలు అందించాలి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా 143 జీవో ద్వారా బదిలీ అయిన విధులు నిర్వహిస్తున్న పీహెచ్‌సీల్లోనే వైద్య సిబ్బందికి జీతాలు అందేలా చూడాలని ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు బేజెడ్ సుధాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ హంస జిల్లా కార్యవర్గ సమావేశం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక చోట పనిచేస్తూ మరో చోట పీహెచ్‌సీలో జీతాలు తీసుకోవడం వల్ల ఆర్థికపరమైన జీతాలకు సంబంధించిన పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అనంతరం కార్యవర్గంలో ఖాళీగా ఉన్న పోస్టులలో పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆ సంఘ కార్యదర్శి కమల్ కిరణ్, ఏపీ హంస గౌరవ సలహాదారులు పరిమళ, నాయకులు ఎస్.కె.మజార్, గౌస్‌బాషా, మంజరి, రేవతి, ఉమా, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

In The Court of the I Addl. Senior Civil Judge : Nellore
I.P.No. 74/2025
Acchi Purushotham S/o Ramanaiah ... Petitioner
Vs
1. Guntupalli Karthik S/o Guntupalli Rambabu
2. Vaddi Priyanka D/o Vaddi Surendra Naidu ... Respondents

జారీ నోటీసు

[illegible] ఎవ్వరికైనను ఆక్షేపణలు ఉన్న యెడల తే. 10-03-2026దిన ఉదయం 10.30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపుకోవలసినదిగా యిందుమూలంగా యావన్మందికి తెలియజేయడమైనది.

Sk.సలీమ్, M.A., B.L.,
Sk.మహమ్మద్ అజాద్, M.B.A., LL.B.,
పిటిషనరు తరఫు అడ్వకేట్స్, నెల్లూరు.

రోడ్డు మధ్యలో నిలిపివేత.. ట్రాఫిక్‌తో కలత

నగరంలో ప్రధాన సమస్య ట్రాఫిక్. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. వాటిల్లో ప్రధానమైంది రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపడమే. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడంటే అక్కడ రహదారిపై నిలుపుతున్నారు. నడిరోడ్డుపై ఆపేయడంతో వెనక వచ్చే వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
– న్యూస్‌టుడే, నెల్లూరు (వేదాయపాలెం)

కార్మికులారా సాహసం తగదు

నగరంలో భవన నిర్మాణ కార్మికులను పనుల కోసం వాహనాల్లో తరలిస్తుంటారు. కనీస నిబంధనలు పాటించకుండా పదుల సంఖ్యలో తీసుకెళ్తుంటారు. వాహనం వెనక యంత్రాలను కట్టుకుని వెళ్తుంటారు. అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– న్యూస్‌టుడే, నెల్లూరు (వేదాయపాలెం)

ఇలా ఉంటే.. తాగునీరు కలుషితమే

నెల్లూరు నగరం ముత్తుకూరురోడ్డులోని హరనాథపురం ఏడో వీధిలో మురుగునీటిలో తాగునీటి పైపు లైన్ ఉంది. రోడ్డు మధ్యలో కాలువ పైఉన్న కల్వర్టు దెబ్బతినింది. కాలువలో మురుగు పేరుకుపోగా అందులోనే తాగునీటి పైపు ఉంది. 20 రోజులుగా దీని నుంచి నీరు లీకవుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు పరిశీలించి పైపులైన్‌లో మురుగు నీరు చేరకుండా, కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(మార్కెట్ సెంటర్)

కూలిపోతున్నా.. పట్టించుకోరా!

నగరంలోని కొత్తూరు వద్ద ఉన్న తెలుగు గంగ క్యాంపు కార్యాలయంలో 40 ఏళ్లనాటి చెట్లు కూలి పక్కనే ఉన్న భవనాలపై పడే స్థితిలో ఉన్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. భవనాలపై పడితే అవి కూలిపోయే పరిస్థితి ఉంది. అధికారులు నిత్యం చూస్తున్నా.. చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, నెల్లూరు(పద్మావతి సెంటర్)

నక్ష ప్రాజెక్టు పనితీరు పరిశీలన

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నక్ష ప్రాజెక్టు నిర్వహణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయని నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. శనివారం కార్యాలయంలో జరుగుతున్న నక్ష ప్రాజెక్టు కార్యక్రమం పనితీరును తనిఖీ చేశారు. పురోగతిని సంబంధిత టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు.

PASSPORT LOST
I SYED ABDUL RAHIMAN S/o. SYED KALESHA, Residing at D.No.25-3-1410, 5th Street, Near Bilal Masjid, Near Pragathi Nagar, Nellore- 524004, SPSR Nellore Dt, AP., I Have Lost my Passport bearing No. A7086979, while i was travelling from my house to Podalakur Road Center, Nellore for the Purpose of Xerox on 21/01/2026. If anyone found please inform at the above address.

రోడ్లపై పశువులు సంచరిస్తే గోశాలకే

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నగర రోడ్లపై సంచరించే పశువులను గోశాలకు తరలిస్తామని వెటర్నరీ అధికారి డాక్టర్ మదన్‌మోహన్ స్పష్టం చేశారు. వచ్చిన ఆరు ఫిర్యాదుల మేరకు శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాకర్స్‌రోడ్డు, నవాబుపేట ప్రాంతాల్లో నాలుగు పశువులను కల్లూరుపల్లి గోశాలకు, పలు ప్రాంతాల్లో తొమ్మిది వీధి శునకాలను పట్టి పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటరుకు తరలించారు.

సేవా కార్యక్రమాలు విస్తృతం చేయండి

నెల్లూరు(నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండి, ఆదర్శవంతమైన జీవనాన్ని నిర్దేశించుకోవాలని నగర ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ సూచించారు. శనివారం నెల్లూరు కోటమిట్టలోని కూడలిలో ఇత్తెహాదుల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 'యువత మేలుకో' అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇత్తెహాదుల్ సంస్థ ఇంకొంతమంది ఔత్సాహిక యువతను సభ్యులుగా చేర్చుకుని సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కరిముల్లా, ఆ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.

పిన్నెల్లి సోదరులకు చెవిరెడ్డి పరామర్శ

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డిలను చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శనివారం ములాకత్ అయ్యారు. పలు విషయాలపై చర్చించారు.

In the Court of the Ist Addl. Senior Civil Judge : Nellore
E.P.No. 107/2024
O.S.No. 22/2024
Amancha Preetham ... DHR
Vs.
Cheepurupalli Raju ... JDR

వేలం ప్రకటన

పై నెంబరు డిక్రీ హోల్డర్ డిక్రీ బాకీ రాబట్టుకొనుటకు జెడిఆర్ తాలూకు ఈ క్రింది షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని తేదీ: 12-3-2026న ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపల పై తెలిపిన కోర్టులో బహిరంగ వేలంపాట జరుపబడును. కావున పాటదారులు ఎవ్వరికైనా వేలంపాటలో పాల్గొని పాట పాడుకొనవచ్చును.

SCHEDULE

SPSR Nellore Registration District, Nellore Sub Registration, Nellore Municipal Corporation, Nellore City, Kondayapalem Area, Sy. No. 255-A, an extent of Ac. 0.57 cents, in Sy. No. 256-B an extent of Ac. 0.30 cents, Sy. No. 260-1, an extent of Ac. 1.15 cents, Sy. No. 261-A, an extent of Ac. 0.87 cents total extent of Ac. 2.89 cents of land laid out into house plots, as per layout plan Plot in Sy. No. 255-A, Near Door No. 26-1-1078, Plot No. 19 out of an extent of 43.75 ankanams western side portion of 21.87 ankanams or 174.96 Sq.Yards of RCC Building bounded by: East: House and site belongs to M. Sandhya Rani, South: Plot No. 18, West: Plot No.12, North: 30'-0" wide Layout Road. Within the above said boundaries an extent of 21.87 ankanams or 174.96 Sq.yards of vacant site and the newly constructed RCC Building Ground Floor 1175 Sq.ft., 1st Floor 1318 Sq.ft., & 2nd Floor 800 Sq.ft., along with Doors, Windows, Almarahs, Electrical Fittings, Letrin, Bathrooms, Current Metre, Wiring and with its all easement rights.

DHR Value: Rs. 60,00,000/-
Amin Value: Rs. 80,00,000/-
Market Value : Rs: 71,81,050/-

I, the petitioner herein do hereby declare that the facts stated above are true to the best of my Knowledge, belief and information.

కాకుటూరు రమేష్‌రెడ్డి, B.Com., B.L.,
డిక్రీ హోల్డర్ తరఫు న్యాయవాది, నెల్లూరు. సెల్: 94402 77437.

నిరుపయోగం.. ఆకతాయిలతో భయం.. భయం

న్యూస్‌టుడే, నెల్లూరు(పొదలకూరురోడ్డు)

నెల్లూరు నగరం నడిబొడ్డు.. చుట్టూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, నివాసాల మధ్య పోలీసు క్వార్టర్స్ నిరుపయోగంగా ఉన్నాయి. అటు వైపుగా పట్టపగలే విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగించాలంటే హడలి పోతున్నారు. పాత భవనాలు గంజాయి, మందుబాబులతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. చుట్టుపక్కల నివాసాల వారు భయంతో వణికిపోతున్నారు.

20 ఏళ్లుగా..: నగరంలోని ఫత్తేఖాన్ పేట- మూలాపేట మధ్యలో పోలీసు క్వార్టర్స్ 20 ఏళ్లుగా నిరుపయోగంగా వదిలేశారు. ఈ ప్రాంతంలో అంకణం రూ. 5లక్షలు పలుకుతోంది. అలాంటి విలువైన స్థలాన్ని వృథాగా వదిలేశారు. భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఇళ్లను ఖాళీ చేశారు. కొన్నేళ్లుగా వదిలేయడంతో చెట్లు మొలిచాయి. ఇదే ఆకతాయిలకు అడ్డాగా మారింది. పట్టపగలే మద్యం, గంజాయి తాగుతున్నారు. క్వార్టర్స్‌కు ఆనుకునే రూరల్ డీఎస్పీ కార్యాలయం, పోలీసు స్టోర్, పోలీసు వెల్ఫేర్ స్కూలు, రామయ్యబడితో పాటు పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. చుట్టూ నివాసాలు ఉండటంతో మహిళలు అటు వైపు రావాలంటే భయపడిపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల నివాసాల వారు కోరుతున్నారు.


సిబ్బంది ఖాళీ చేసిన పోలీసు క్వార్టర్స్

ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు
– మనోజ్, స్థానికుడు

పోలీసు క్వార్టర్స్ నిరుపయోగంగా ఉన్నాయి. వీటి వల్ల ఆకతాయిల బెడద ఎక్కువగా ఉంది. భవనాల్లో పగలే మద్యం తాగుతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశాం. అయినా పట్టించుకోవడం లేదు.

నీటి వృథా.. తప్పదు వెత

న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

నెల్లూరు నగరంలో తాగునీరు వృథా అవుతోంది. రానుంది వేసవి కాలం. ఈలోపు లోపాలు సవరించాల్సిన అవసరం ఉంది. నెల్లూరు చెరువు సమీపాన గ్రామదేవత ఆలయం ఎదుట మంచినీటి ట్యాంకు నుంచి ఇటీవల పెద్ద ఎత్తున నీరు వృథాగా పోయింది. అదే మార్గంలో జొన్నవాడ రోడ్డు చివర వరకు పలు పాయింట్ల వద్ద మెయిన్ పైపులైను లీకేజీలు దర్శనమిస్తున్నాయి. నీటి సరఫరా రాకు, లీకేజీలపై ఇంజినీరింగ్ విభాగంలో అధికారులు, ప్రత్యేక సిబ్బంది ఉన్నారు. వీరంతా పర్యవేక్షించాలి. కొందరు తప్ప మిగిలినవారు పట్టించుకోనందున పలు ప్రాంతాల్లో సమస్య తలెత్తుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

తరచూ లీకేజీలు

ప్రస్తుతం నెల్లూరు నగరానికి సంగం బ్యారేజీ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అక్కడ మోటార్లు మరమ్మతులకు గురైనా, విద్యుత్ సరఫరా లేకపోయినా, ఇతర కారణాలతో నీటి పంపిణీ నిలిచిపోయిన ఉదంతాలు ఉన్నాయి. నీటి సరఫరా జరిగే మెయిన్ పైపులైన్లంతా పలుచోట్ల లీకులతో దర్శనమిస్తున్నాయి. లీకవుతున్న సందర్భాల్లో వెంటనే, మరమ్మతులు పూర్తి చేస్తుండటం తక్కువగా ఉంటోంది. నగరంలో హరినాథపురం వద్ద నీటి లీకేజీ అవుతున్నా.. పట్టించుకునే నాథుడు లేడని స్థానికులు తెలిపారు. పొదలకూరు రోడ్డు సమీపంలో కూడా మెయిన్ రోడ్డుపైనే తరచూ లీకేజీలు చోటుచేసుకుంటున్నాయని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ కాలనీ మొదటి వీధిలోనూ ఇదే సమస్య నెలకొంది. అధికారులు లీకేజీలు అరికట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.

గ్రామ దేవత ఆలయ సమీపంలో ట్యాంకు కింద గదిలో నీటి నిల్వలు

తెరపై ఈనాడు



పార్వీ సినిమాస్ (ఎం.I) షెడ్యూల్ : స్క్రీన్..1.. ఆరెంజ్ (తెలుగు) స్క్రీన్ 2.. మన శంకర వరప్రసాద్ (తెలుగు) స్క్రీన్ 3. అనగనగా ఒక రాజు (తెలుగు), యుఫోరియా (తెలుగు) **పార్వీ సినిమాస్ (స్పైస్) :** స్క్రీన్..1. అనగనగా ఒక రాజు (తెలుగు), యుఫోరియా (తెలుగు) స్క్రీన్ 2. విత్ లవ్ (తెలుగు), హనీ (తెలుగు), మర్దానీ 3 (హిందీ) స్క్రీన్ 3. ఎర్రచీర (తెలుగు), బార్డర్ 2, (హిందీ), శ్రీ చిదంబరం గారు (తెలుగు) స్క్రీన్.4.. బరాబర్ ప్రేమిస్తా (తెలుగు), స్కార్లెట్ (జపనీస్) స్క్రీన్.5.. మన శంకర వరప్రసాద్ (తెలుగు) **రైన్ సినిమా షెడ్యూల్ :** స్క్రీన్..1. అనగనగా ఒక రాజు (తెలుగు), విత్ లవ్ (తెలుగు) స్క్రీన్ 2. యుఫోరియా (తెలుగు), సుమతి శతకం (తెలుగు) స్క్రీన్ 3. మన శంకర వరప్రసాద్ (తెలుగు), స్క్రీన్.4.. శ్రీ చిదంబరం గారు (తెలుగు), ఆపరేషన్ పద్మ, ఆరెంజ్ (తెలుగు)

నిధులు కేటాయించాలని నిరసన

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆ సంఘం నాయకులు కాయంబు శ్రీనివాసులు కోరారు. శనివారం నగరంలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు పెన్షన్ విడుదల చేయాలని కోరారు. కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డు ద్వారా పలు పథకాలు అమలు చేస్తున్నారని, ఏపీలోనే అమలు జరగడంలేదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు చిరంజీవి, బాలరాజు, రమేష్, మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు

రద్దీ మార్గం.. ప్రమాదం

నెల్లూరు (నవాబుపేట), న్యూస్‌టుడే: నగరంలోని అండర్ బ్రిడ్జి వద్ద వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రాంతం అరవింద్ నగర్ నుంచి మాగుంట లేఅవుట్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి ఉంది. ఇక్కడ ఎత్తైన వాహనాలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇనుపగడ్డర్లు ఏర్పాటు చేశారు. ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసిన చోట కాంక్రీట్ సిమెంట్ దిమ్మెలు పగిలిపోయాయి. దీంతో స్తంభాలు ఓ వైపునకు వాలుతున్నాయి. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు పెద్దఎత్తున ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఇనుప గడ్డర్లు పడిపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి గడ్డర్లు పడిపోకుండా మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద ఇనుప గడ్డర్.. పగుళ్లిచ్చిన దిమ్మె (అంతర చిత్రం)

ఉచిత పుస్తకాల పంపిణీ నేడు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ప్రజాసైన్స్‌వేదిక బాధ్యులు గాలి శ్రీనివాసులు, ఎన్.నారాయణ సంయుక్త ప్రకటనలో తెలిపారు. పోటీ పరీక్షలకు పుస్తకాలు, నవలలు, ఇంగ్లిష్, తెలుగు మీడియం పుస్తకాలు అవసరమైన వారు తీసుకువెళ్లవచ్చన్నారు. చదివిన, ఇంట్లో నిల్వ ఉన్న పాత పుస్తకాలు, విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షల పుస్తకాలను ఎవరైనా విరాళంగా ఇవ్వొచ్చని తెలిపారు.

నేడు ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

అనంత సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగువారి ప్రియ పుత్రిక ఈనాడు దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. 'ఈటీవీ-మీటీవీ' అంటూ మూడు దశాబ్దాలుగా ఈటీవీని తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు @50, ఈటీవీ @30 వసంతాల వేడుకలకు అనంతపురం వేదిక కాబోతోంది. అనంతపురం జేఎన్‌టీయూ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినీగీతాలు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు ఉంటాయి. ప్రముఖ గాయని సునీత, వర్ణం బ్యాండ్ సంగీత విభావరితో అలరించనున్నారు. వీరితోపాటు వందేమాతరం శ్రీనివాస్, రోహిత్, దీప్తి, మోహన్ భోగరాజు, శ్రీలలిత తమ గానంతో ఉర్రూతలూగించనున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచ్ డైలాగ్‌లతో కడుపుబ్బా నవ్వించనున్నారు. ఢీ ఫేమ్ అభి మాస్టర్, సంకేత్ డ్యాన్స్‌లతో హోరెత్తించనున్నారు. బుల్లితెర ప్రయోక్త, సినీనటుడు ప్రదీప్ యాంకర్‌గా వ్యవహరిస్తారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పాస్‌లు తప్పనిసరి.

పశుపక్ష్యాదులకూ శ్మశానవాటిక

శ్మశానవాటిక మనుషులకేనా.. పశుపక్ష్యాదులకూ ఉంది. ఎక్కడో కాదు.. ధర్మవరం మండలం గొట్లూరులో ఏర్పాటు చేశారు. గ్రామంలో పశువులు, పక్షులు, కుక్కలు మృతి చెందితే రోడ్ల పక్కన పడేసేవారు. వాటి కళేబరాలు కుళ్లి అపరిశుభ్రత నెలకొని, దుర్వాసన వచ్చేది. సమస్యకు పరిష్కారం చూపాలని పంచాయతీ అధికారులు, సిబ్బంది ఆలోచించారు. ఆరునెలల కిందట చెత్త సంపద తయారీ కేంద్రం పక్కన ఉన్న 20 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఎంపీడీఓ సాయిమనోహర్ సహకారంతో బోర్డును పాతారు. పశుపక్ష్యాదులు మృతిచెందితే పంచాయతీ కార్మికులు తెచ్చి ఇక్కడ ఖననం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఈ శ్మశాన వాటిక గురించి తెలుసుకొని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

- న్యూస్‌టుడే, ధర్మవరం

ట్రామా.. సేవలు మమ

ఈనాడు, పుట్టపర్తి: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను గంటలోపు ఆసుపత్రికి చేరిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ. దీనినే గోల్డెన్ హవర్ అంటారు. అందుకే ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ట్రామా కేంద్రాలను మంజూరు చేస్తుంటారు. ఇక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులు, జనరల్, న్యూరో, ఆర్థోపెడిక్ సర్జన్లతో పాటు అత్యాధునిక పరికరాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. కానీ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా.. ట్రామా కేంద్రాల్లో సేవలు అందుబాటులో లేకపోవడం శోచనీయం.

★ ఉమ్మడి అనంతపురం జిల్లా గుండా ఎన్‌హెచ్ 44, 42, 544డి రహదారులు వెళుతున్నాయి. ఇందులో దేశంలోనే పెద్దదైన ఎన్‌హెచ్ 44 శ్రీసత్యసాయి జిల్లా కొడికొండ చెక్‌పోస్టు వద్ద మొదలై.. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఓబుళాపురం వరకు ఉంటుంది. దాదాపు 160 కి.మీ. పరిధిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఏటా సగటున 500 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు పెనుకొండ, అనంతపురం, గుత్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రామా కేర్ యూనిట్లను మంజూరు చేశారు. అనంతపురంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కేవలం బోర్డు పెట్టి మమ అనిపిస్తున్నారు.

పెనుకొండలో వినియోగంలో లేని ట్రామాకేర్ భవనం

పెనుకొండలో అలంకారప్రాయం..

పెనుకొండ మడకశిరకు 44వ జాతీయ రహదారి, రైల్వేలైన్ ఉండటం, పారిశ్రామికవాడ కావడం తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 2011లో కేంద్ర ప్రభుత్వం రూ.65 లక్షలతో ట్రామా కేర్‌ను మంజూరు చేసింది. 2013 నాటికి భవనం పూర్తి చేశారు. అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలు, ఇతర సామగ్రి మంజూరు చేయకపోవడంతో భవనం అలంకారప్రాయంగా మిగిలింది. ప్రస్తుతం ఈ భవనంలో సీహెచ్‌సీకి అవసరమైన మందులు నిల్వ చేశారు. ఈ కేంద్రాన్ని వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉంది.

గుత్తిలో గ్రహణం

గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామాకేర్ ఏర్పాటుకు గ్రహణం పట్టింది. 15 ఏళ్ల నుంచి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. తెదేపా హయాంలో రూ.40 లక్షలతో ట్రామా కేర్ యూనిట్ మంజూరు కాగా.. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిధులు వెనక్కు వెళ్లాయి. గుత్తిలో రైల్వే జంక్షన్‌తోపాటు హైదరాబాద్-బెంగళూరు, గుత్తి-నెల్లూరు, గుత్తి-అంకోలా జాతీయ రహదారులున్నాయి. వీటిపై నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. రోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుంటాయి. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి కర్నూలు, అనంతపురం ఆసుపత్రులకు పంపుతున్నారు. ఈలోపు ప్రాణాలు కోల్పోయేవారే అధికంగా ఉంటున్నారు.

దిగి వస్తున్న ధరలు

అరవిందనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: వారం క్రితం అనూహ్యంగా పెరిగిన వేరుసెనగ పప్పు, చింతపండు, కందిపప్పు ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట నిచ్చే అంశమే. రైతులు సాగు చేస్తున్న కంది పంట కోతలు ప్రారంభం కావడంతో వీటి ధర తగ్గింది. కర్నాటక మార్కెట్‌కు ఇబ్బడిముబ్బడిగా చింతపండు రావడంతో ధర తగ్గుతోంది. కొత్త పంట దిగుబడులు ప్రారంభం కావడం, కొన్ని ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టోకు డీలర్లు ముందు జాగ్రత్తగా తమ దగ్గర ఉన్న సరుకు నిల్వలను కొంత ధర తగ్గించి మార్కెట్లో విక్రయిస్తున్నారు.

సరుకు	జనవరి 25న	ఫిబ్రవరి 8న
కందిపప్పు	140	120
చింతపండు	200	170
వేరుసెనగపప్పు	200	150

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త

ధర్మవరం, న్యూస్‌టుడే: సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని దుర్గానగర్‌లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పరాదన్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు స్వాహా చేసేందుకు సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ఫోన్‌లలో లింకులు పంపుతారని వాటిని తెరవరాదన్నారు. రెండో పట్టణ సీఐ రెడ్డెప్ప పాల్గొన్నారు.

తప్పులు.. తవ్వేకొద్దీ తిప్పలు

● రీ సర్వేతో రైతులకు అన్యాయం

రామగిరి, న్యూస్‌టుడే: గత ప్రభుత్వంలో నిర్వహించిన రీ సర్వేలో దొర్లిన తప్పులను సరిదిద్దుకోలేక చుక్కలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గత వైకాపా పాలనలో జగనన్న భూహక్కు- భూరక్ష పథకం ద్వారా చేపట్టిన భూముల రీసర్వేలో సగానికి పైగా తప్పులు దొర్లడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న భూమి లేన్నట్లు, లేనిది ఉన్నట్లు చూపడంతోపాటు విస్తీర్ణంలో వ్యత్యాసాలు, వ్యక్తిగత వివరాలు తప్పులు ప్రధాన సమస్యలుగా మారాయి. ఈ తప్పులతో సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, బిందు, తుంపర పరికరాలు దూరమవుతున్నారు.

● రెండు రోజులుగా పోలేపల్లిలో అధికారులు రైతుల ఖాతాలను పరిశీలిస్తుండగా 55 శాతానికి పైగా తప్పుల తడకగా ఆన్‌లైన్‌లో నమోదైనట్లు గుర్తించారు. 575 సింగిల్ ఎల్‌పీఎంలు ఉండగా వాటి విస్తీర్ణంలో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఫొటోలు లేనివి, చరవాణి నంబర్లు తప్పులు వంటివి ఎన్నో.. 500 రైతుల ఖాతాల్లో 131 మంది రైతులే ఈకేవైసీ చేశారు. ఇవి మాత్రమే ప్రస్తుతం నూతన పట్టాదారు పాసు పుస్తకాలు జారీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పోలేపల్లిలో 55 శాతానికిపైనే..

రామగిరి మండలం పోలేపల్లిలో 1,639 రైతుల ఖాతాలు ఉన్నాయి. అధికశాతం ఉమ్మడి ఎల్‌పీఎంలు ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వే సమయంలో అధికారుల నిర్లక్ష్యంతోనే తప్పులు దొర్లినట్లు స్పష్టం అవుతోంది.

తల్లికి వందనం కోల్పోయా - చెరుకూరి గౌతమి, పోలేపల్లి

రీ సర్వేలో జరిగిన తప్పిదాలతో తల్లికి వందనం పథకం అందలేదు. తనకు పోలేపల్లి రెవెన్యూలో 276-1ఏలో 5 ఎకరాలుంది. భర్త శ్రీనివాసులుకు 434-1 సర్వే నంబరులో 5 ఎకరాలు మొత్తం పది ఎకరాలు ఉంది. రీ సర్వేలో 35 సెంట్లు అధికంగా ఉన్నట్లు చూపిస్తోంది. ఈ కారణంగా తల్లికి వందనం అందలేదు.

సర్వే నంబరు లేదు - రైతు నారాయణ

పోలేపల్లిలోని 181 ఖాతాలో ఒక సర్వే నంబరులో 3.83 ఎకరాలు విస్తీర్ణం ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. బ్యాంకుల్లో రుణాలు నవీకరణకు వెళితే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫ్రీహోల్డ్‌లో ఉన్న భూములు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని చెబుతున్నారు.

బాల్యవివాహాల నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత

పుట్టపర్తి, న్యూస్‌టుడే: బాల్య వివాహ రహిత దేశాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రజలు, విద్యార్థులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై జిల్లా స్థాయిలో అవగాహన కల్పించేందుకు రూపొందించి రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. 2030 సంవత్సరం నాటికి బాల్య వివాహ రహిత దేశంగా మార్చడమే అందరి లక్ష్యమన్నారు. దేశంలో బాల్యవివాహాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ 6వ స్థానంలో ఉందన్నారు. వీటిని తగ్గించి బాల్య వివాహ రహిత శ్రీసత్యసాయి జిల్లాగా రూపొందించుకుందామని పిలుపునిచ్చారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబరు, పోలీసులకు 112 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ ప్రచార రథం ద్వారా మాతాశిశు మరణాలను టీనేజీ ప్రెగ్నెన్సీలను తగ్గించాలని ఐసీడీఎస్ పీడీ ప్రమీలా తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సువర్ణ, మహిళా డీఎస్పీ ఇందిరా, వైద్యురాలు భవ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్

సోమందేపల్లి, న్యూస్‌టుడే: ప్రతి డ్వాక్రా సంఘాల సభ్యురాలు సుస్థిర జీవనోపాధి ఏర్పాటు చేసుకొని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే లక్ష్యం నిర్మాణం (విజన్ బిల్డింగ్) ప్రధాన ఉద్దేశం. తాము చేస్తున్న పనులు, వ్యాపారాలు, వృత్తుల్లో నైపుణ్యం పెంచి ప్రతి ఒక్కరినీ లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనేది జాతీయ గ్రామీణ జీవనోపాధుల సంస్థ (నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్, ఎన్‌ఆర్‌ఎల్ఎం) శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో డీఆర్‌డీఏ, సెర్ప్ అధికారులు ఈ శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

శిక్షణ పొందుతున్న డ్వాక్రా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సమాఖ్య కార్యవర్గ సభ్యులతో సగర కార్పొరేషన్ ఛైర్మన్ వెంకట రమణ, ఏపీఎం, సిబ్బంది

ఏడు సూత్రాలు.. వృద్ధికి సోపానాలు!

■ 'విజన్ బిల్డింగ్'తో అభివృద్ధి

■ డ్వాక్రాసంఘాల సభ్యులకు శిక్షణ

వ్యవసాయంలో మార్పు దిశగా..

మాది రైతు కుటుంబం.. మొక్కజొన్న, మల్బరీ, కూరగాయలు వంటి పంటల సాగుకు రసాయన ఎరువులు, పురుగు మందులను వాడి నష్టపోతున్నాం. సేంద్రియ ఎరువుల వాడకంతో ప్రకృతి సేద్యం చేయడానికి భర్తతో కలిసి పనిచేస్తాం. ఏడు అంశాల ప్రాదిపదికగా తీసుకొని ఖర్చులు తగ్గించుకొని, లాభాలతో చక్కని ఆరోగ్యం కాపాడుకొనేందుకు కృషి చేయనున్నాం. **- మమత, సుద్దకుంటపల్లి.**

మంచి డిజైన్లు, కుట్టు పనులు

కుట్టుపనుల్లో ఆధునిక డిజైన్లను నేర్చుకొని మరింత ఆదాయం పెంచుకొనేందుకు కృషి చేయనున్నాం. ఏడు అంశాలపై మార్పు, నైపుణ్యం పెంపు కోసం ఈ శిక్షణ తమ కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నా. చీరెలు, ఫ్యాన్సీ, సరకుల దుకాణం వంటివి ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. **- రాజేశ్వరి, పందిపర్తి**

ఏడు అంశాల్లో మార్పులు : ప్రతి సభ్యురాలు ప్రస్తుతమున్న స్థితి నుంచి ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ఏడు అంశాలతో కూడిన గమ్యం నిర్దేశిస్తోంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక అంశాలు, నైపుణ్యాల పెంపు, ప్రవర్తన వంటి విషయాల్లో మార్పు ప్రధానం.

రుణ సదుపాయం ఎలా..: ప్రభుత్వం, డీఆర్‌డీఏ ద్వారా ప్రతి ఒక్కరికీ బ్యాంకు పొదుపు, సీఐఎఫ్, ఉన్నతి, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ తదితర పథకాలతో రుణ సదుపాయాలను కల్పిస్తుంది. ఆయా అంశాలపై తప్పనిసరిగా నైపుణ్యం పెంచుకొని, ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో ఆధునిక, సాంకేతిక మార్పులను అనుసరించడం.. అంచెలంచెలుగా అందరినీ లక్షాధికారులుగా తీర్చిదిద్దడం.. ఏపీఎం మదన్‌మోహన్, సీసీ వెంకటేశ్, ఎమ్ఎస్‌ఏ గంగరత్న శిక్షణ అందిస్తారు.

అనివార్యం.. అనుసరణీయం

అనంత నగర ప్రజలు మార్పునకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి శిరస్త్రాణం లేనిదే పెట్రోలు పోయవద్దని పోలీసు శాఖ వారు అన్ని పెట్రోలు బంకుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ నిబంధనలను పాటిస్తూ కొందరు స్ఫూర్తి నింపుతున్నారు. ఒక్కో పెట్రోలు పంపు వద్ద ఒక్కో పోలీస్ కానిస్టేబుల్‌ని తనిఖీ నిమిత్తం నియమించడంతో.. చాలా పెట్రోలు బంకుల్లో వాహనదారులు వరుసలో శిరస్త్రాణం ధరించి కనిపిస్తున్నారు. ఈ పద్ధతి అనుసరించడం తాత్కాలికంగా పలువురికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నా.. అలవాటు అయ్యాక ఫలితం బాగా ఉంటుందని, ప్రమాదాలు తగ్గుముఖం పడతాయనే కోణంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

● గతంలో పెట్రోలు బంకులకు వచ్చే వారిలో సగటున శిరస్త్రాణం ధరించేవారు: ప్రతి వందమందిలో ఒకరిద్దరు మాత్రమే..

నిబంధన అమలయ్యాక: బంకు దగ్గరకు వచ్చే వంద మందిలో 80 శాతం శిరస్త్రాణం ధరించి వస్తున్నారు. (మిగిలిన వారిని వెనక్కి పంపుతుండటంతో వారు వెళ్లి శిరస్త్రాణం తెచ్చుకుంటున్నారు.)

- ఈనాడు, అనంతపురం

మాళవిక.. అభిమాన వీచిక

అనంతపురం నగరం.. సుభాష్ రోడ్డు సమీపాన ఓ జ్యువెలరీ షోరూం వద్ద సినీనటి మాళవిక మోహన్ సందడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న అభిమానులు షోరూమ్ వద్దకు భారీగా చేరుకొని సందడి చేశారు. అభిమానులతో ఆమె సెల్ఫీ దిగి ఉత్సాహపరిచారు.

- న్యూస్‌టుడే, కమలానగర్ (అనంతపురం)

రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆశాజనకమే!

■ ఇరు జిల్లాల్లో పెరుగుదల

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సార్లు భూముల విలువలు సవరించినా రిజిస్ట్రేషన్ల ఆదాయ వృద్ధిరేటు ఆశాజనకంగా పెరిగింది. గతంతో పోల్చితే ఈసారి అనూహ్యంగా రెండు జిల్లాల్లో లక్ష్యాలు అధిగమించడం విశేషం. వైకాపా ప్రభుత్వ హయాంలో భూముల విలువల ఎడాపెడా పెంచడంతో ఆదాయ లక్ష్యాలపై భారీగా ప్రభావం చూపాయి. కూటమి ప్రభుత్వం భూముల విలువలు స్వల్పంగా పెంచినా.. ఆదాయం తగ్గలేదు. గత ఏడాదితో పోల్చితే వృద్ధి రేటు శ్రీసత్యసాయి జిల్లాలో 16.92 శాతం, అనంతపురంలో 11.23 శాతం నమోదయ్యాయి. అనంత జిల్లాలో 78,862 దస్తావేజులు, శ్రీసత్యసాయిలో 52,489 రిజిస్ట్రేషన్ జరిగాయి.

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఇలా..(రూ.కోట్లలో)

జిల్లా	లక్ష్యం	నమోదు
అనంతపురం	368.63	265.41
శ్రీ సత్యసాయి	211.23	152.08

ఊహించని విధంగా..!

అనంతపురం జిల్లాతో పోల్చితే శ్రీసత్యసాయి జిల్లాలో ఊహించని విధంగా ఆదాయ వృద్ధి రేటు పెరిగింది. ఆ జిల్లాలో మొత్తం 16.92 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత జనవరిలోనే 57.91 శాతం కావడం విశేషం. అనంతపురం జిల్లాలో 11.23 శాతం ఆదాయం పెరిగింది. జనవరిలో 5.37 శాతంగా ఉంది. కొత్త ధరలు అమల్లోకి వస్తాయన్న కారణంగా గత నెలలో రిజిస్ట్రేషన్లు పెరిగాయి.

శతశాతం దాటిపోయి..

అనంతపురం జిల్లాలో గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, రాయదుర్గం, అనంతపురం గ్రామీణ సబ్‌రిజిస్ట్రార్ల కార్యాలయాలు లక్ష్యాలు వందశాతం దాటాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం, సీకే పల్లి, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయ లక్ష్యాలను అధిగమించాయి. అత్యధికంగా కణేకల్లులో 161, కదిరిలో 143 శాతం ఆదాయాలు నమోదయ్యాయి.

సరళీకృతంతో మెరుగైన సేవలు

-జి.భార్గవ్, జిల్లా రిజిస్ట్రార్

గత ఏడాది ఆదాయంతో పోల్చితే ఆదాయ వృద్ధి రేటు 11 శాతానికి పైగా పెరిగింది. భూముల విలువలు సవరించినా రిజిస్ట్రేషన్ల సంఖ్య మాత్రం తగ్గలేదు. స్వల్పంగానే ప్రభుత్వం సవరించింది. వచ్చే మార్చికి అన్ని కార్యాలయాలు వందశాతం లక్ష్యాలను అధిగమించే అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్ల విధానం సరళీకృతం చేయడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి.

అనురాగాలు.. పెంచుకున్న కొద్దీ మధురాలు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: కుటుంబంలో అనుబంధాలు బలంగా ఉంటేనే ఆత్మీయత, అనురాగాలు పెరుగుతాయని ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. కోట పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా శనివారం కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించిన ప్రవచన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రవచనాల ద్వారా కుటుంబ విలువలు, భార్యాభర్తల బంధం, దైవ చింతన, సమాజంలో నిర్వర్తించాల్సి బాధ్యతలను ఆయన తెలియజేశారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను నింపేలా రామాయణం, దశావతారాలు తెలియజేస్తూ మారుతున్న సమాజానికి అనుగుణంగా మనుషుల మానసిక స్థితి మారాలని ప్రబోధించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సామాజిక ప్రవచనాలతో ప్రజల్లో మార్పునకు ప్రయత్నిస్తున్న వ్యక్తి గరికపాటి నరసింహారావు అని పేర్కొన్నారు. గొప్ప ప్రవచనకర్త కళ్యాణదుర్గం వచ్చి ఆధ్యాత్మిక బోధనలు చేయడం అభినందనీయమన్నారు. గరికపాటికి ఎమ్మెల్యే ఆత్మీయ సన్మానం చేశారు. కార్యక్రమంలో పట్టాభిరామస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ధర్మతేజ, యశ్వంత్, తెదేపా సీనియర్ నాయకులు మల్లికార్జున, వై.పి.రమేష్ పాల్గొన్నారు.

గరికపాటిని సన్మానిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని, తెదేపా నాయకులు

అవసరం మేరకే ఇసుక తరలింపు

రొద్దం, న్యూస్‌టుడే : ప్రభుత్వ యాప్ ద్వారా వారి అవసరం మేరకు స్థానిక పెన్నానది నుంచి ఇసుక తరలించాలని మైనింగ్ ఏడీ అమీర్‌బాషా, పెనుకొండ సీఐ రాఘవన్ అన్నారు. శనివారం స్థానిక కార్యాలయం వద్ద తహసీల్దార్ ఉదయశంకర్ రాజు ఆధ్వర్యంలో ప్రజలకు ఇసుక జీవోపై అవగాహన కల్పించారు. పెన్నానదితో పాటు ఇతర వంక, వాగు, చెరువుల నుంచి ఇసుక తరలించడానికి యాప్ ద్వారా క్యూబిక్ మీటర్ ప్రకారం ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డు నంబరు నమోదు చేసుకుని అనుమతి పొందాలని సూచించారు. చెరువు మట్టి తరలించడానికి ఇరిగేషన్ శాఖ అధికారులకు క్యూబిక్ మీటర్‌కి రూ.10 చొప్పున సంబంధించిన రైతు చెల్లించి వారి పొలాలకు తరలించాలన్నారు.

(c) eenadu

ఆలయానికి పైకప్పుగా అలంకరించిన తడక

ప్రత్యేక అలంకరణలో మూలవిరాట్

నేత్రపర్వం.. చెంద్రాయునిస్వామి తడకోత్సవం

బుక్కపట్నం, న్యూస్‌టుడే: మండలంలో చెంద్రాయునిస్వామి తడకోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. అడవిలో వెలసిన స్వామి ఆలయానికి పైకప్పుగా తడకను ఏర్పాటు చేయటం ఆనవాయితీ. తరుగు వంశస్థులు తడకను అల్లించి తీసుకొచ్చి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత ఆలయ పైకప్పుగా తడకను వేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రద్దీ అధికంగా ఉండంతో కొండ ప్రాంతంలో వాహనాలు ఆగిపోయి భక్తులు ఇబ్బంది పడ్డారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎస్పీ సతీశ్‌కుమార్ పాల్గొని స్వామికి పూజలు చేశారు. వారిని తరుగు వంశస్థులు శాలువాలతో సత్కరించారు. డీఎస్పీ విజయకుమార్, సీఐ సురేశ్, ఎస్ఐ నారాయణరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇన్విజిలేటర్ల నియామకంలో కొత్త విధానం

గుర్తించిన పరీక్ష కేంద్రాలు:	143
పరీక్షలు :	మార్చి 16 నుంచి
ఈ సంవత్సరం రాస్తున్న విద్యార్థులు :	31,931 మంది
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు :	19,101
ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్నది :	1,288
ఓపెన్‌గా రాస్తున్న వారు :	725
ఇన్విజిలేటర్లు:	1,500

ఎస్కేయూ, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్ల నియామకాల్లో ఈ సంవత్సరం నుంచి నూతన విధానం అమలు చేయనున్నారు. ఇంతవరకూ జిల్లా స్థాయిలోనే ఇన్విజిలేటర్లను నియమించేవారు. ఇక నుంచి రాష్ట్ర విద్యాశాఖ అధికారులే ఇన్విజిలేటర్లను నియమించనున్నారు. పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇన్విజిలేటర్లుగా నియమించినా ఉపాధ్యాయులు ఏవో సాకులు చెబుతూ విధులను రద్దు చేయించుకునేవారు. ఇక నుంచి అలాంటివి కుదరవు. టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టిస్)లో ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాల ప్రకారం పరీక్షల ఇన్విజిలేషన్ విధులు కేటాయిస్తున్నారు. 60 సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులను పరీక్ష విధుల నుంచి మినహాయిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషా పరీక్షలకు గణితం, సైన్స్, సోషియల్ ఉపాధ్యాయులను విధులకు నియమిస్తారు. సైన్స్, గణితం, సోషియల్ పరీక్షలకు భాషోపాధ్యాయులకు విధులు కేటాయిస్తారు.

పదో తరగతి విద్యార్థులతో చర్చిస్తున్న డీఈవో ప్రసాద్‌బాబు

షెడ్యూల్ సవరణ

మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. రంజాన్ పండగ నేపథ్యంలో మొదట ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌ను సవరించారు. ఆ పండగ 20 లేదా 21 తేదీల్లో జరగనుంది. పండగ రోజు పరీక్షలకు సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 100 రోజుల కార్యాచరణ పక్కాగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థులు, అభ్యసనపరంగా డి గ్రేడ్ విద్యార్థులకు రెసిడెన్సియల్ విధానంలో తర్ఫీదు ఇవ్వనున్నారు

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...

భావసార క్షత్రియ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు భావసార క్షత్రియ అవివాహిత వధూవరులకు

ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', భావసార క్షత్రియ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు **నేడు (ఆదివారం, ఫిబ్రవరి 08న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు** తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099, 91547 72006** ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కమిటీల ఏర్పాటు

ఏర్పాట్లపై చర్చిస్తున్న ఆలయ కమిటీ ఛైర్మన్ రమానందన్, తదితరులు

లేపాక్షి, న్యూస్‌టుడే: దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 18వతేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ రమానందన్, కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆలయంలో కమిటీల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూల అలంకరణ, లైటింగ్, రథోత్సవం, ఆలయంలో బారికేడ్లు, తాగునీటి వసతి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఆయా కమిటీ సభ్యులు వారికి కేటాయించిన కార్యక్రమాలు సజావుగా జరిగేలా తోడ్పాటు అందిస్తారని వారు తెలిపారు. 15వ తేదీ జాగరణ సందర్భంగా రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ముందుగా తమ పేర్లను కమిటీ సభ్యుల వద్ద నమోదు చేసుకోవాలని వారు సూచించారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు బద్రి, మల్లికార్జున, అర్చకులు శ్రీనివాసరావు, స్థానిక యువత పాల్గొన్నారు.

రైతుల భూములకు ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది : మంత్రి

ధర్మవరం, న్యూస్‌టుడే: రైతుల భూములకు కూటమి ప్రభుత్వం భద్రత కల్పిస్తోందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం ధర్మవరం మండలం రావులచెరువు గ్రామంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి, నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గత వైకాపా పాలనలో రైతుల భూములకు భద్రత లేకుండా ఉండేదన్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసుకునేందుకు రూ.750 కోట్లు ఖర్చు చేశారన్నారు. సీఎం చంద్రబాబును వైకాపా నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇష్టానుసారంగా మాట్లాడితే వారిని పరామర్శించడం, పులులంటూ విమర్శించడం జగన్ చేస్తున్నారని, ఇదే పంథా కొనసాగిస్తే వచ్చే రోజుల్లో వైకాపాను ప్రజలు భూస్థాపితం చేస్తారన్నారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ వారి ఎవరిష్టం వచ్చినట్లు పాసుపుస్తకాలపై జగన్ ఫొటోలు వేయించుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కల్తీ నెయ్యి విషయంలో వైకాపా తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ఆర్డీఓ మహేశ్, తహసీల్దార్ సురేశ్‌బాబు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కాటమయ్య, భాజపా రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, జడ్పీ మాజీ ఛైర్మన్ చిగిచెర్ల ఓబిరెడ్డి, తెదేపా నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌ఛార్జి మహేశ్‌చౌదరి, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు అంబటి సతీష్, మండల భాజపా అధ్యక్షుడు గొట్లూరు చంద్రశేఖర్, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మహిళా రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందిస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, మధుసూదన్‌రెడ్డి

బస్టాండును పరిశీలిస్తున్న ఆర్టీసీ ఈడీ రాఘవకుమార్, అధికారులు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి

కదిరి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆర్టీసీ జోన్-4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్వీవీ రాఘవకుమార్ అధికారులకు సూచించారు. కదిరి బస్‌స్టేషన్, డిపో గ్యారేజీ, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. మరుగుదొడ్ల శుభ్రతను మెరుగు పరచాలని సూచించారు. బస్సు డిపో పులివెందుల, పుట్టపర్తికి వెళ్లే బస్సులు ఆగేచోట షెడ్ వేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా మార్చాలని పేర్కొన్నారు. గ్యారేజ్‌లో అన్ని సెక్షన్లు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. సివిల్ ఇంజినీరింగ్ వాళ్లకు పలుచోట్ల మరమ్మతులు చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్, సివిల్ ఇంజినీరు డీఈ సురేంద్రబాబు, ఏఈ రాంబాబు, డిపో అధికారులు రామకృష్ణ, పెద్దన్న పాల్గొన్నారు.

వైభవంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: ప్రపంచ పర్యాటక కేంద్రమైన తిమ్మమ్మ మర్రిమాను వద్ద గూటిబైలులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం వైభవంగా నిర్వహించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, శ్రీయోగినారేయణ మఠం శ్రీక్షేత్రం కైవారం ధర్మాధికారి డా.ఎం.ఆర్.జయరామ్, రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు తిమ్మమాంబ బలిజ సేవాసమితి కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మర్రిమాను అభివృద్ధే లక్ష్యమన్నారు. మర్రిమాను సమీపంలో 200 అడుగుల ఎత్తైన శివుడి రాతి విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మూడు రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలను ఈఏడాది ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. జయరామ్ మాట్లాడుతూ తిమ్మమాంబ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆతర్వాత హాజరైన వారందరికీ అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు ప్రసాద్‌బాబు, అన్నమయ్య జిల్లా భాజపా అధ్యక్షుడు సాయిలోకేష్, విగ్రహ దాత సవరాల కృష్ణమూర్తి పాల్గొన్నారు.

విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే కందికుంట తదితరులు

అనుమానంతో కర్రతో దాడి.. ఒకరి మృతి

ప్రసన్న కుమార్

రొళ్ల, న్యూస్‌టుడే: మండలంలోని ఎం.రాయాపురం గ్రామంలో తన భార్యను ఎప్పుడూ చూస్తూ పలకరిస్తున్నాడనే అనుమానంతో నాగరాజు అనే వ్యక్తి కర్రతో చేసిన దాడిలో ప్రసన్నకుమార్(40) మృతి చెందాడు. తన భార్యతో గ్రామంలోని వారు ఎవ్వరూ మాట్లాడినా తట్టుకోలేని నాగరాజు అనుమానం పెంచుకుని రోజు ఒకరిపైన దాడి చేసి దుర్భాషలాడుతుండేవాడు. శనివారం సాయంత్రం ఆదారిగుండా ప్రసన్నకుమార్ వచ్చి తన భార్యను చూస్తున్నాడని వికారంతో దాడి చేశాడు. మృతుడు దివ్యాంగుడు కావడంతో అతడి వద్ద ఉన్న కర్రను లాక్కొని తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతుడి భార్య దీపిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గౌతమి తెలిపారు.

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించేలా విద్యాబోధన, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. శనివారం పుట్టపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల నోటు పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థులకు గణితం బోధించారు. గైర్హాజరైన విద్యార్థుల వివరాలను తెలుసుకుని వారంతా రోజు హాజరయ్యేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలను దత్తతకు తీసుకోవడం జరిగిందని, తదుపరి పర్యవేక్షణ నాటికి హాజరు వంద శాతం ఉండాలని సూచించారు.

విద్యార్థుల పుస్తకాలను పరిశీలిస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఈనెల 9 నుంచి ఐదు రోజులపాటు జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ ఛైర్మన్ శశిధర్ పేర్కొన్నారు. శనివారం ఆయన అనంత కలెక్టరేట్ ట్రెజరీ స్ట్రాంగ్ గదిలో భద్రపరిచిన ప్రశ్నాపత్రాల పెట్టెలను పరిశీలించారు. కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, సర్వీస్ కమిషన్ ఎస్‌ఓలు శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, తదితరులతో ఏర్పాట్లపై ఆరా తీశారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకుని రావాలని ఆయన సూచించారు.

కలెక్టరేట్ అధికారులతో చర్చిస్తున్న ఏపీపీఎస్సీ ఛైర్మన్ శశిధర్

ఆల్‌ఇండియా బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక

ప్రిన్సిపల్ ప్రభాకర్‌రెడ్డి, అధ్యాపకులతో పుష్పాంజలి

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని పుష్పాంజలి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ప్రిన్సిపల్, పీడీ ఆనంద్ మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్‌లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బాల్‌బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చడంతో ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. ఈ నెల 10న చెన్నైలోని యూనివర్సిటీలో ఆల్ ఇండియా బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే ఎస్కేయూ జట్టుకు పుష్పాంజలి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని అధ్యాపక బృందం అభినందించారు.

జూద కేంద్రంపై పోలీసుల దాడి

వైకాపా సర్పంచి సహా 16 మంది అరెస్ట్

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బ శివారులోని ఓ ఇంటిపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి 17 మంది జూదరులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ హేమంత్‌కుమార్ శనివారం ముదిగుబ్బ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ముదిగుబ్బ నుంచి అనంతపురానికి వెళ్లే మార్గంలో ఓ ఇంట్లో జూదం ఆడుతున్నట్లు పక్కా సమాచారంతో ముదిగుబ్బ పోలీసులు దాడులు చేశారు. జూదరుల నుంచి రూ. 86,650 నగదు, 15 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో మంగళమడక వైకాపా సర్పంచి చంద్రాయుడు కూడా ఉన్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ముదిగుబ్బ సీఐ శివరాముడు, ఏఎస్సై నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు.

యువకుడి దారుణ హత్య

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని పాడుబడిన బావిలో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. హిందూపురం పట్టణం రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నింకంపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. పాడుబడిన బావిలో పూర్తిగా కాలిన మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న యువకుల మధ్య తలెత్తిన వాగ్వాదం ఘర్షణగా మారి, ఒకరిని హత్య చేసి, ఆపై పెట్రోలు పోసి మృతదేహాన్ని కాల్చి, ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పాడుబావిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పూర్తిగా కాలిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హతుడు పట్టణంలోని హస్నాబాద్‌కు చెందిన సుహేబ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన రెండవ పట్టణ పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఫోరెన్సిక్ సిబ్బందిని పిలిపించి ఆధారాలు సేకరించారు.

వరసిద్ధి వినాయక ఆలయానికి విరాళం

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరంలోని యాదవవీధి స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన కిశోర్ కుమార్, కుటుంబ సభ్యులు శనివారం రూ.2,00,116 నగదు విరాళాన్ని కమిటీసభ్యులకు అందజేశారు. వారు దాతకు రశీదు అందజేసి శాలువాతో సత్కరించారు. సోదరుడు ప్రభంజన్‌కుమార్ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందజేశామని దాత పేర్కొన్నారు.

కిశోర్‌కుమార్‌కు రశీదు అందజేస్తున్న ఆలయ కమిటీ ప్రతినిధులు



30వ వర్ధంతి 08-02-1996

మా ఇంటి ఇలవేల్పు, అందరికి ఆత్మీయుడు మా కుటుంబ ఉన్నతికి అహర్నిశలు కృషిచేసిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అశ్రునయనాలతో భగవంతున్ని ప్రార్థిస్తూ..

కీ॥శే॥ యు.ఓబులేసు గారు

Retd, Teacher Govt College for Boys, New Town, ATP

భార్య : యం.జె.చిన్నమ్మ Retd, తెలుగు పండిట్

కుమారులు : డాక్టర్ యు.జె.సురేష్, డాక్టర్ యు.జె.సురేంద్ర, డాక్టర్ యు.జె.సుప్రవీణ్

కుమార్తె : యు.జె.సుకన్య, అల్లుడు : డి.రామాంజినేయులు, M.A., కోడళ్లు, మనుమళ్లు, మనుమరాళ్లు. సెల్ : 9440944729

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన కూడేరు మండలంలో చోటుచేసుకుంది. సీఐ రాజు తెలిపిన వివరాలిలా.. కర్ణాటకలోని హోసపేట నుంచి శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంకు సిమెంటు లోడుతో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని శనివారం వేకువజామున అరకూరు-కమ్మూరు గ్రామాల మధ్య గుర్తుతెలియని వాహనం ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ వీరన్న(45) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునిది కర్ణాటకలోని కొప్పళ్ జిల్లా నెరగల్ గ్రామం. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.

ప్రకృతి వ్యవసాయం బాగు

బత్తలపల్లి, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయం విధానం చాలా బాగుందని ఫ్రాన్స్ పరిశోధన బృందం కొనియాడారు. శనివారం మండలంలోని గంటాపురంలో ప్రకృతి వ్యవసాయ పంటల సాగు విధానాన్ని బృందం సభ్యులు బ్రునోడోరియన్, క్యారీలేపాల్ట్ పరిశీలించారు. రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధానం ద్వారా పండించే కూరగాయలకు మార్కెట్‌లో డిమాండ్ ఉందని బృందం సభ్యులకు ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి లక్ష్మానాయక్ తెలిపారు. అంతకుముందు గ్రామస్థులు విదేశీయులకు ఘన స్వాగతం పలికి, ఎడ్లబండిపై ఊరేగించారు. ఆతర్వాత గురజాల అప్పస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ట్రైనర్ హరికుమార్, నరసింహులు, పార్వతి, గంగమ్మ, రైతులు పాల్గొన్నారు.



గంటాపురంలో పంటను పరిశీలిస్తున్న ఫ్రాన్స్ దేశస్థులు

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్‌గేజ్ లోన్ హోమ్ లోన్ లోన్స్ డబుల్ ధమాకా

10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును

ANY CIBIL PROBLEM WE CAN DO

FREE LEGAL AND TECHNICAL CHARGES

PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి

మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం

First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers

లోన్ తీసుకునే కస్టమర్ ని రిఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.

9390115506 9390115507

BHARAT BANK

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

బిల్డింగ్ అమ్మబడును

అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, బాలాజి విల్లాస్ దగ్గర దక్షిణం పడమర కార్నర్ కొత్త ఇండిపెండెంట్ బిల్డింగ్ అమ్మబడును.

9440162864 9392742864

FLAT FOR SALE

East Facing 2BHK Flat, 1300 SFT, with Good Interiors, Geyser, Fans, Chimney Free, 9 years old, Suvida Sadan Apartment, 3rd Cross, Maruthi Nagar. Contact: 8328453431

ATP కమలానగర్‌లోని మైత్రిహాస్పిటల్ (Opp.) రాజహంస అపార్ట్‌మెంట్‌లో 3BHK (1500SFT) గల FLAT అమ్మబడును. వివరాలకు సం.ప్ర. ✆ 8838619575

HOUSE FOR SALE

G+2 Independent residential cum commercial House. Ward 100- 3rd Block, 3rd Stage. Basaveswara Nagar, 18''x54'' Size. Ph: 9246547670, 9885142641

House Sale: in Sy.No.212/2, Plot No.34, Door No:3-484, Side of Star Steels, Somanath Nagar, Anantapur. ✆ 9441228059

ATP అరవిందనగర్ 3వ క్రాస్ గురు క్లినిక్ ప్రక్కన Water Tank Opp North Facing 7.2 Cents ఇల్లు అమ్మబడును. వివరాలకు సంప్ర: 8838619575

PLOT FOR SALE

అనంతపురం టౌన్, సూర్యనగర్ నందు LNS గార్మెంట్స్ వెనుక LPNo: 149/90, ప్లాట్ నంబర్ 10 తూర్పుఫేస్ 2.92 సెంట్లు (15x85) ప్లాట్ అమ్మబడును. ✆ 9440285259.

ఏటీపీ To చెన్నైరోడ్, అనంతలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా ఇటుకలపల్లి దగ్గరక మర్చెంట్‌రీ అనుకూలంగా ఉన్న 12 సెంట్లు హైవే బిట్ అమ్మబడును. (డైరెక్ట్) ✆ 9440285259.

ప్లాట్‌ఫర్ సేల్ ప్లాట్ నం.28, 5 సెంట్లు అమ్మకానికి కలదు. సర్వేనెం. 94/1. East Facing ఉప్పరపల్లి (V), నియర్ TVటవర్. అనంతపురము. Contact: 9440944517

LEASE/ RENT

బిల్డింగ్ లీజ్/ రెంట్‌కి ఇవ్వబడును. కళ్యాణదుర్గం పట్టణం, బళ్ళారి రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం ఉన్న హీరో షోరూం బిల్డింగ్ (2 floors 9600 sft + Parking Space 1200 sft) బ్రాండెడ్ షోరూంలకు అనుకూలం ✆ 9000033090.

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

TO LET

ఇల్లు అద్దెకు ఇవ్వబడును. అనంతపురం టౌన్‌లోని 3వ రోడ్డు D.No. 3/ 219, 10వ క్రాస్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఖాళీ ఉన్నది. కావలసినవారు. సంప్రదించండి. ✆ 8520845922.

అనంతపురం టౌన్ శారదానగర్ 2nd క్రాస్ నందు అన్ని సౌకర్యాలతో గల 2BHK బాడుగకు కలదు. Contact: 9515975436.

ATP టౌన్ రామచంద్రనగర్‌లో అన్ని వసతులు, వాస్తు కల్గిన 1BHK, పోర్షన్ రీజనబుల్ బాడుగకు కలదు. ✆ 9494435545.

COMMERCIAL

అనంతపురం శ్రీనివాసనగర్‌లో 2 ఫ్లోర్స్ (2x2500 చ॥అ) బిల్డింగ్‌కాలేజ్, ట్యుటోరియల్ ఆఫీస్, హాస్టల్స్, గోడౌన్స్‌లకు పూర్తిగా ఫ్లోర్స్‌వారిగా రీజనబుల్ బాడుగకు కలదు. 9494435545

JOBS

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

అనంతపురం పట్టణంలో ప్రముఖ కంపెనీ నందు టెలికాలర్స్‌గా పనిచేయుటకు యువతులు కావలెను. జీతం: 9000 - 11000 + Incentive సెల్: 9052160413.

ATP ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు 4 సం॥ అనుభవంకల దోశమాస్టర్ కావలెను. జీతం 30K అనుభవం కల స్టాల్ బాయ్స్ కావలెను. ✆ 9441143515

అనంతపురం G-Studio నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పురుషులు, స్త్రీలు కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాముఖ్యత కలదు. సంప్ర: 9151590505

పారుల్ యునివర్శిటీ, ATP నందు పనిచేయుటకు 1 సం॥ అనుభవం కల ఫిమేల్ టెలీకాలర్లు కావలెను. అర్హత: డిగ్రీ. సెల్: 8074171792.

ప్రముఖ Bankకి అనుబంధ సంస్థలో Part Timeగా పనిచేయుటకు విశ్రాంత ఉద్యోగులు మరియు స్త్రీలు కావలెను. 9వ తేదీ City Function Hall శ్రీనగర్ పార్కు దగ్గర, రామనగర్, ATP నందు ఉదయం 10గం॥ Seminar నిర్వహించనున్నారు. Free Registration కొరకు సంప్ర: Lunch Follows. 9441355500

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

అకౌంటెంట్ కావలెను: అనంతపురం స్వచ్ఛంద సేవ సంస్థలో పనిచేయుట కోసం అనుభవం కలిగిన వ్యక్తులు అకౌంటెంట్ కావలెను. మూడు సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. అలాగే ట్యాలీ పరిజ్ఞానం ★ కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఇంగ్లీష్ పరిజ్ఞానం మరియు క్వాలిఫికేషన్ B.com లేదా ఎనీ డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. పని చేయవలసిన స్థలము అనంతపురం. దరఖాస్తులు పంపవలసిన Mail ID: ngo.jobs.atp@gmail.com

Hyd కూకట్‌పల్లి UPS ఇన్వేటర్ బ్యాటరీ కంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు & M/F ఆఫీస్ అసిస్టెంట్లు తెలుగు, హింది, తమిల్ ఇంగ్లీష్ ఏదైనా 2 బాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 776006

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్. నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS 5 లైన్ల ప్రకటన రూ.395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు : 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

హిందూపురం
• హిందూపురం • పెనుకొండ • మడకశిర

వైభవంగా శ్రీవారికి చక్రస్నానం

చక్రస్నానం చేయిస్తున్న పురోహితులు

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: బాలాజీనగర్‌లోని శ్రీవెంకటరమణస్వామి ఆలయం 22వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం శ్రీవారికి వేదపండితులు వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. వెంకటరమణస్వామి, పద్మావతి, అలివేలమ్మ మూలవిరాట్టు విగ్రహాలకు పంచామృతాభిషేకం చేశారు. సుదర్శన, గాయత్రీ, సకలదేవతా హోమములు నిర్వహించి ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యుల చేతుల మీదుగా పూర్ణాహుతి జరిపించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: కె.బసవనపల్లిలోని కురుబ వీధిలో కాలువలు శుభ్రం చేయడం లేదు. **-గంగాధరప్ప**
సమాధానం: రెండు రోజుల్లో శుభ్రం చేయిస్తాం. **-శివకుమార్, ఉప తహసీల్దార్**
సమస్య: పీఎన్‌పాళ్యం, గుడిబండ రోడ్డుకు ఇరువైపుల కంపచెట్లు పెరిగాయి **స్థానికుడు: రాజన్న**
సమాధానం: తొలగించి ఇబ్బందులు లేకుండా చేస్తాం. **-సాయికుమార్, ఏఈ, గుడిబండ**
సమస్య: కూగిర్నపాళ్యం ఇందిరమ్మ కాలనీలో వీధి దీపాలు లేవు. **-వెంకటరమణ**
సమాధానం: వెంటనే ఏర్పాటు చేస్తాం. **- కరుణాకర్, సర్పంచి, గుడిబండ**
సమస్య: పరిగిలోని సప్తమాతృకాదేవి ఆలయం, మరవ ప్రాంతంలో వీధి దీపాలు వెలగక అంధకారం అలుముకుంది. **-ప్రవీణ్‌కుమార్**
సమాధానం: వెలిగేలా తగు చర్యలు తీసుకుంటాను. **- అరుణ ఇన్‌ఛార్జి కార్యదర్శి, పరిగి.**
-న్యూస్‌టుడే, హిందూపురం గ్రామీణం, గుడిబండ, పరిగి

అంగన్‌వాడీ కేంద్రాలు.. అధ్వాన భవనాలు

కూలడానికి సిద్ధంగా ఉన్న భవనంలోనే అంగన్‌వాడీ చిన్నారుల చదువులు

మండలం	కేంద్రాలు	సొంత భవనాలు	అద్దె భవనాలు
హిందూపురం	122	47	52
చిలమత్తూరు	94	46	48
లేపాక్షి	78	41	30

హిందూపురం గ్రామీణం, చిలమత్తూరు, లేపాక్షి, న్యూస్‌టుడే: చిన్నారులు బాల్యదశ నుంచే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే పిల్లలకు పోషకాహారాన్ని ప్రభుత్వం సమకూర్చడం సంతోషమే. అయితే హిందూపురం నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో నేటికి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఆపై అవి కూడా శిథిలావస్థకు చేరి రేపో మాపో కూలడానికి సిద్ధంగా ఉన్నా అసౌకర్యాల మధ్యనే చిన్నారులను కార్యకర్తలు ఆలనాపాలనా చేస్తున్నారు. పైకప్పు, గోడల పెచ్చులు ఊడిపోవడంతో వర్షాకాలంలో లోపలికి నీరు చేరి ఆహార సామగ్రి చెడిపోతోంది. సంవత్సరాలుగా ఉన్న ఈ పరిస్థితిని మారుతున్న ప్రభుత్వాలు చక్కదిద్దడం లేదని గ్రామీణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడు

అసౌకర్యాల నడుమే చిన్నారుల ఆలనాపాలన

మండలాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద 294 కేంద్రాల్లో 2986 మంది చిన్నారులు ఉన్నారు. కార్యకర్తలు, సిబ్బంది కలిపి 345 మంది పని చేస్తున్నారు. సొంత భవనాలు 134 ఉంటే, అద్దెవి 130 ఉన్నాయి. మరో 30 వృథాగా ఉన్నాయి. కొత్తవి 23 నిర్మాణ దశలోనే మూలుగుతున్నాయి.

కొత్తవి త్వరలో ప్రారంభిస్తాం

కొత్తగా నిర్మాణమవుతున్న అంగన్‌వాడీ భవనాలను పూర్తిచేసి త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. పాత వాటిని ఇంజినీర్లు పరిశీలించి శిథిలావస్థకు చేరాయని, కూలడానికి సిద్ధంగా ఉన్నాయని నిర్ధారిస్తే వాటిని నేలమట్టం చేసి కొత్తవి నిర్మించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం.
-నాగలక్ష్మి, సీడీపీవో, హిందూపురం

'దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు'

గాంధీకూడలిలో కరపత్రాలు ప్రదర్శిస్తున్న ఏపీరైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

పెనుకొండ, న్యూస్‌టుడే: లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని ఈనెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు ఏపీ రైతు సంఘం, వ్యకాసం(వ్యవసాయ కార్మిక సంఘం) సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. శనివారం పట్టణంలోని గాంధీకూడలిలో నాయకులు కరపత్రాలు ప్రదర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వీబీజీరామ్‌జీ పథకం రద్దు చేసి, 200 పని దినాలు కల్పించాలని, కూలి రూ.600కు పెంచాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి, నాయకులు ఫకృద్దీన్, శ్రీనివాసాచారి, వెంకటరాముడు, బాబావలీ, తదితరులు పాల్గొన్నారు.

ప్రథమ చికిత్సా కేంద్రాల తనిఖీ

తనిఖీ చేస్తున్న వైద్యాధికారి ఓంకార్, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, ఏఎస్సై దేవానంద్ తదితరులు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లిలో రోజురోజుకు పెరిగిపోతున్న ఆర్ఎంపీ ప్రథమ చికిత్సా కేంద్రాలను శనివారం సీహెచ్‌సీ వైద్యాధికారి ఓంకార్, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, ఏఎస్సై దేవానంద్ తదితరులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశాల మేరకు పలు ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసుకొన్న ఆర్ఎంపీలు చికిత్సా కేంద్రాల్లో అందిస్తున్న వైద్య చికిత్సల తీరును, అక్కడే మందుల దుకాణాల నిర్వహణ, సెలైన్‌లు, సూది మందు వేసేందుకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, మందుల నిల్వలు, లైసెన్సులు, ఆర్ఎంపీల వద్ద ఉన్న వైద్య ధ్రువీకరణ పత్రాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలపై నివేదికను కలెక్టర్‌కు పంపుతున్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఈమేరకు తాఖీదులు జారీ చేశామన్నారు.

రెండు క్లినిక్‌లకు షోకాజ్ నోటీసులు

మడకశిర: మడకశిరలో తనిఖీలు చేసి నూర్‌క్లినిక్, హనుమాన్ క్లినిక్‌లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వివరించారు. తనిఖీల్లో తహసీల్దార్ కల్యాణ్‌చక్రవర్తి, వైద్యులు నరేశ్, జయవర్ధన్, వినోద్‌కుమార్, జమ్దార్ సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.

నేరస్థులను కఠినంగా శిక్షిస్తాం

పోలీసును పరామర్శిస్తున్న మంత్రి సవిత, ఎంపీ లక్ష్మీనారాయణ

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: నేరాలకు పాల్పడే వారిని చట్టపరంగానే కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిని మంత్రి శనివారం రాత్రి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. నాగేంద్ర లాంటి కరడుగట్టిన నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులు ధైర్యంగా ముందుకు వెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు.

పోలీసుల ధైర్యసాహసాలు అభినందనీయం

హిందూపురం పట్టణం: కరడుగట్టిన నేరస్థుడిని పట్టుకోవడానికి హిందూపురం పోలీసులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు అభినందనీయమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిలను ఎంపీ శనివారం పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలి

సోమందేపల్లి: పేద విద్యార్థులు చదువుకొంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా బలోపేతం చేసేందుకు దాతలు ఉదారంగా ముందుకు రావాలని మండల విద్యాధికారులు ఆంజనేయులు నాయక్, ఆనంద్‌బాబు కోరారు. శనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో మండలంలోని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విద్యాంజలి 2.0పై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని శిక్షకుడు అశ్వర్థప్పతో కలిసి ఎంఈవోలు నిర్వహించారు. ప్రతి పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కలిసి సమన్వయంతో గ్రామాల్లో విద్యాంజలి పథకంపై అవగాహన కల్పించి వారి సహాయ సహకారాలు పాఠశాలకు అందించేలా చైతన్యం కలిగించాలని పిలుపునిచ్చారు.

నిధులున్నా బిల్లెందుకు చెల్లించరు?

మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల నిలదీత

బకాయి బిల్లు చెల్లించాలని అధికారులను నిలదీస్తున్న సర్పంచులు

పెనుకొండ, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులకు సంబంధించిన బిల్లులు నిధులున్నా రెండు సంవత్సరాలుగా ఎందుకు చెల్లించడం లేదని సర్పంచులు నాగరాజు, అశ్వర్థప్ప అధికారులను నిలదీశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గీత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మొదట అధికారులు ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సభ్యులకు చదివి వినిపించారు. మావటూరులో రెండేళ్లుగా ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడిని ఎందుకు నియమించలేదని సర్పంచి నాగరాజు అధికారులను ప్రశ్నించగా, నూతన సహాయకుడిని నియమిస్తామని సూచించారు. ఎంపీడీవో ఎర్రిస్వామి మాట్లాడుతూ గ్రామంలో జరిగిన పనులకు సంబంధించిన కార్యదర్శులు సకాలంలో స్టేట్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల బిల్లు చెల్లింపులో ఆలస్యమైందని వివరించారు. సోమవారం నాటికి గ్రామపంచాయతీ కార్యదర్శులందరూ బకాయి బిల్లులకు సంబంధించిన స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, రామాంజనప్ప, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

సోమందేపల్లి: స్థానిక కొత్తపల్లి మలుపు సమీపంలో తీవ్రంగా గాయపడిన మరమగ్గం కార్మికుడు ధర్మవరం రాజు(31) అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. స్థానిక గీతానగర్‌కు చెందిన మరమగ్గాల కార్మికుడు రాజు, ఆశోక్ తదితరులు శుక్రవారం రాత్రి కొత్తపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో ఇరువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాజు మృతి చెందారని ఎస్సై రమేశ్‌బాబు తెలిపారు.

బొలేరోను ఢీకొన్న ద్విచక్ర వాహనం

కొడిగెనహళ్లి (పరిగి): పరిగి చెరువు మరవ మలుపు వద్ద శనివారం సాయంత్రం వెనుకవైపు నుంచి బొలెరో వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా వెంకటాపురం గ్రామానికి చెందిన అరుణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చెత్తదిబ్బ కోసం ఘర్షణ.. మహిళలపై కేసు నమోదు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: చెత్తదిబ్బ కోసం ఇరువురు మహిళలు గొడవ పడిన ఘటన మండలంలోని చల్లాపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామంలో ముత్యాలమ్మ-లక్ష్మి అనే మహిళలు శనివారం చెత్త దిబ్బ కోసం మాటామాటా పెరిగి చివరకు ఘర్షణ పడ్డారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువురిపై కేసు నమోదు చేశామని ఎస్సై రమేశ్‌బాబు తెలిపారు.

అదృశ్యమైన మహిళ అప్పగింత

కొడిగెనహళ్లి (పరిగి): ఊటుకూరు గ్రామానికి చెందిన మోహినా(28) నెల రోజుల క్రితం అదృశ్యమైంది. పరిగి పోలీస్‌స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఎస్సై రంగడుయాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆమె కోసం గాలించారు. బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లి శనివారం పరిగికి తీసుకొచ్చారు. తహసీల్దార్ హసీనా సుల్తానా సమక్షంలోకుటుంబసభ్యులకు అప్పగించామని హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు.

కడప జోన్-4 ఆర్టీసీ ఈడీ రాఘవకుమార్‌ను సత్కరిస్తున్న ఎన్ఎంయూ నాయకులు

ఆర్టీసీ బస్టాండ్ పరిశుభ్రంగా ఉంచండి

పెనుకొండ,న్యూస్‌టుడే: ఆర్టీసీ డిపో, బస్టాండ్ ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కడప జోన్-4 ఈడీ రాఘవకుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక డిపో, బస్టాండ్‌లను సందర్శించారు. ఈసందర్భంగా ఎన్ఎంయూ డిపో కమిటీ నాయకులు సత్కరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన డిపో అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌గా చంద్రశేఖర్ బాధ్యతలు

రొళ్ల: రొళ్ల తహసీల్దార్‌గా చంద్రశేఖర్ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. వీరు రొద్దం మండలంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న షేక్షావలి మడకశిర ఆర్డీవో కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. సిబ్బంది తహసీల్దార్‌ను సత్కరించారు.

నేడు నీలకంఠాపురానికి గరికపాటి రాక

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు ఆదివారం నీలకంఠాపురం వస్తున్నట్లు గ్రామ ఆలయ కమిటీ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం ఆధ్యాత్మిక బోధనలు చేయనున్నారని, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆలయ నిర్మాణానికి దాతల విరాళం

హిందూపురం గ్రామీణం : పట్టణ పరిధిలోని ఎస్.సడ్లపల్లిలో వెలసిన పురాతన ఆంజనేయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం కోసం పెద్దిరెడ్డిగారి నాగిరెడ్డి కుమారులు ప్రసన్నకుమార్ రెడ్డి, బాబురెడ్డిలు రూ.1.23 లక్షలను విరాళంగా ప్రకటించారు. శనివారం వారు ఆలయ కమిటీ సభ్యులు శివారెడ్డి, డాక్టర్ కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలకు చెక్కును అందజేశారు.

భాజపాలో చేరిక

గోరంట్ల: గుమ్మయ్యగారిపల్లికి చెందిన 15 కుటుంబాలు శనివారం భాజపాలో చేరినట్లు మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు జీఎంశేఖర్ వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు.

సం క్షి ప్త స మా చా రం

నేత్రాలు దానం.. మరొకరికి వెలుగు

హిందూపురం సాంస్కృతికం: పట్టణంలోని మెయిన్‌బజార్‌లో ఉన్న కేవెన్ లక్ష్మి(76) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేస్తే మరొకరి జీవితంలో వెలుగు చూడవచ్చన్న మంచి సంకల్పంతో కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. 'పురం' శ్రీనివాసమూర్తి ఫౌండేషన్ నిర్వాహకులు జయంతి, సులేఖలకు నేత్రాలను సేకరించి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఉన్న డా.రాజ్‌కుమార్ నేత్రాలయానికి అందించారు.

సజావుగా నవోదయ ప్రవేశ పరీక్ష

లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 సంవత్సరానికి 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష సజావుగా సాగినట్లు ప్రిన్సిపల్ నాగరాజు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 1210 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 1020 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. అదేవిధంగా 9వ తరగతి పరీక్షకు 828 మందికి గాను 500 మంది హాజరైనట్లు వివరించారు.

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయం నుంచి 80మంది బాధితులకు సీఎం సహాయనిధి కింద రూ.45లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు వీరయ్య, శ్రీనివాసరావు, బాలాజీ, తెదేపా నాయకులు శనివారం పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్‌యార్డు ఛైర్మన్ అశ్వత్థనారాయణ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌ఛైర్మన్ జేపీకే రాము, నాయకులు పాల్గొన్నారు.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి

లేపాక్షి, న్యూస్‌టుడే: పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటబీమా తదితర ప్రభుత్వ పథకాలు రైతులకు వర్తించాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారిణి శ్రీలత పేర్కొన్నారు. మండలంలో పీఎం కిసాన్‌కు అర్హత కలిగిన రైతులు 6,339 మంది ఉండగా ఇప్పటివరకు 5,201 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. మిగతా రైతులు నమోదు చేసుకోవాలని సూచించారు.

విజయవంతమైన కంటి వైద్య శిబిరం

గుడిబండ, న్యూస్‌టుడే : గుడిబండ పీహెచ్‌సీలో శనివారం బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, మైనగానపల్లి జ్ఞానవృక్ష ఛారిటబుల్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన కంటి వైద్యశిబిరంలో 80 మంది రోగులకు పరీక్షలు చేశారు. అందులో 60 మందిని కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు.

మహిళలకు అవగాహన కల్పిస్తున్న శక్తి టీమ్ ఎస్సై వెంకటరమణ

మహిళా చట్టాలపై అవగాహన

లేపాక్షి: మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహిళా పోలీస్‌స్టేషన్ శక్తి టీమ్ ఎస్సై వెంకటరమణ పేర్కొన్నారు. మండలంలోని కొండూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు, కల్లూరు ఎస్సీ కాలనీలో మహిళలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, చిన్నారులపై జరిగే అఘాయిత్యాల నుంచి రక్షణ ఎలా పొందాలనే అంశాలపై వివరించారు. పోలీసులు సోమశేఖర్, సులోచన పాల్గొన్నారు.

విద్యాసామగ్రి వితరణ

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్లకు చెందిన జానకీ ట్రస్టు ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులకు శనివారం లైబ్రరీలో విద్యాసామగ్రి పింపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ విద్యాధరణి, పాఠశాల హెచ్ఎం మాలతి, గ్రంథాలయ కమిటీ సభ్యులు, అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.

రోడ్డెక్కిన చెత్త.. దుర్వాసన అంతా

హిందూపురం పట్టణంలోని ఈఎస్ఐ కార్యాలయం సమీపంలో చెత్తకుండీ లేక రోడ్డుపైనే చెత్త వేస్తున్నారు. గాలి వీచినప్పుడు అది రోడ్డుపైకి వస్తోంది. రాత్రి సమయాల్లో చుట్టుపక్కల వారు వ్యర్థపదార్థాలు ఇక్కడ పడేస్తున్నారు. పందులు స్వైరవిహారం చేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్‌ను వివరణ కోరగా శుభ్రం చేయిస్తామన్నారు.
–న్యూస్‌టుడే, హిందూపురం సాంస్కృతికం

రహదారి మలుపులు.. ప్రమాదానికి పిలుపులు

హిందూపురం- మడకశిర వెళ్లే ప్రధాన రహదారిలో పరిగి చెరువు కట్ట కింద సప్తమాతృకాదేవి ఆలయం, ధనాపురం క్రాస్, పరిగి చెరువు మొదటి తూము వద్ద రహదారి మలుపులుగా ఉంది. చోదకులు ఆదమరిచి వాహనం నడిపితే ప్రాణాలు కోల్పోవాల్సిందే.. అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు, లేదా వేగనియంత్రికలు ఏర్పాటు చేయాలని చోదకులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, పరిగి

ట్యాంకును శుభ్రపరచండి

ఆమిదాలగొంది గ్రామంలో పావగడకు వెళ్లే ప్రధాన రోడ్డుపక్కన ఉన్న తాగునీటి ట్యాంకు శుభ్రతకు నోచుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ట్యాంకు చుట్టూ అపరిశుభ్రత నెలకొని దుర్గంధం వెదజల్లుతోందని, రాత్రి వేళల్లో దోమల బెడద అధికంగా ఉందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిని వివరణ కోరగా శుభ్రం చేయిస్తామని తెలిపారు.
–న్యూస్‌టుడే, మడకశిర గ్రామీణం

వేసవి వస్తోంది.. మరమ్మతు చేయండి

ఇక్కడ కనిపిస్తున్న చేతిపంపు వడిగేపల్లి పంచాయతీ బుడ్డపల్లి క్రాస్‌కు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఉంది. చాలాకాలంగా పనిచేయడం లేదు. వేసవి రాబోతున్న నేపథ్యంలో మరమ్మతు చేస్తే భక్తులకు ఉపయోగపడుతుంది. గ్రా.నీ.స విభాగం మండల ఇంజినీర్ మోహన్‌ను వివరణ కోరగా సర్పంచి ద్వారా చేయిస్తామన్నారు. –న్యూస్‌టుడే, గోరంట్ల

సచివాలయం చెంత.. తీరని చింత

హేమావతి సచివాలయం1 పక్కనే ఉన్న రహదారిపై మురుగు నీరు నిలవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 15వ తేదీనుంచి వారం రోజుల పాటు సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల లోపు మురుగు నిలవకుండా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో రామారావును వివరణ కోరగా సోమవారం కాలువలను శుభ్రం చేయించి రోడ్లపై నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, అమరాపురం

కంకర తేలిన రోడ్లు.. రాకపోకలకు అవస్థలు

మడకశిర గ్రామీణం, గుడిబండ, న్యూస్‌టుడే: గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులను కలుపుతూ ఉన్న ఈ రహదారులకు గతంలో వేసిన బీటీ ధ్వంసమై కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. వాహనాల రాకపోలకు సాగించే సమయంలో దుమ్ముధూళి రేగుతోంది. సత్వరమే బీటీ రోడ్లుగా మార్చి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

హేమావతి నుంచి గుణేమోరుబాగల్ రోడ్డు దుస్థితి

ఎక్కడెక్కడంటే..

● మడకశిర మండలం ఆమిదాలగొంది ప్రధాన రహదారి నుంచి హెచ్ ఆర్‌పాళ్యంకు వెళ్లే 3 కిలోమీటర్ల రహదారి కంకర తేలి, కోతకు గురై రాకపోకలు సాగించాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా కొత్తలం, అచ్చంపల్లికి మీదుగా సరిహద్దు కర్ణాటక రాజవంతికి వెళ్లే 3 కిలోమీటర్ల మట్టి రోడ్డులో ప్రయాణం కష్టతరంగా మారింది. ఆర్.అనంతపురం నుంచి సి.రంగాపురం వెళ్లే రోడ్డు కంకరతేలి అడుగడుగడునా గుంతలు పడ్డాయి.

● గుడిబండ మండలం మల్లినమడుగు నుంచి సోరగిరి మందలపల్లి రోడ్డు. తాళికెర రోడ్డు, హేమావతి నుంచి గుణేమోరుబాగల్ వెళ్లే రోడ్లు తారు లేచి గుంతలు పడ్డాయి. గుడిబండ, పీఎన్‌పాళ్యం మీదుగా ఎంఎస్ తండా రోడ్డు కంకర తేలి ప్రజలు అవస్థలుపడుతున్నారు. దాసరపల్లి నుంచి కరికెర, బసవనపల్లి రోడ్డు అధ్వానంగా ఉంది.

● అమరాపురం మండలం విరుపసముద్రం మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు వెళ్లే రోడ్డు, దేవగానపల్లి నుంచి కర్ణాటకలోని లింగదహళ్లికి వెళ్లే రోడ్డు, బసవనపల్లి నుంచి కర్ణాటకలోని మద్దేవుకు వెళ్లే రోడ్డు, హేమావతి నుంచి గొల్లమారనపల్లికి వెళ్లే రోడ్లు దెబ్బతిని గుంతలు పడి తీవ్ర ఇబ్బంది కరంగా మారింది. అమరాపురం నుంచి పుల్లీకుంట గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రయాణం గగనమవుతోంది.

ప్రతిపాదనలు పంపుతాం

దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపాము. నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతాం.
- సాయికుమార్, మండల ఇంజినీరు, గుడిబండ

ఉపాధ్యాయుల పోస్టుకార్డుల ఉద్యమం

గోరంట్లలో పోస్టుకార్డులు చూపుతున్న ఉపాధ్యాయులు

గోరంట్ల, మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: 12వ పీఆర్సీ కమిటీ నియామకం, ఐఆర్ 29 శాతం, ఇతర ఆర్థిక డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శనివారం ఉపాధ్యాయులు పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. గోరంట్ల, మడకశిరలో ఈ కార్యక్రమం శనివారం నిర్వహించారు. 29 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాతపెన్షన్ విధానం అమలుచేయాలని, ఆరోగ్యకార్డులు, మెడికల్స్ బిల్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి మురళి, నాయకులు కిష్టప్ప, చాంద్‌బాషా, రామకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో ఈఉద్యమం కొనసాగించారు. మడకశిరలో జిల్లా గౌరవాధ్యక్షుడు కె.భూతన్న, జిల్లా కార్యదర్శి డి.నరసింహప్ప, మండల అధ్యక్షుడు వి.ఎన్.మాలింగప్ప, ప్రధాన కార్యదర్శి వై.జోగప్పల ఆధ్వర్యంలో నిర్వహించారు.

pnb పంజాబ్ నేషనల్ బ్యాంక్
(భారత ప్రభుత్వ సంస్థ)
OPENING SHORTLY
త్వరలో
పంజాబ్ నేషనల్ బ్యాంక్
హిందూపూర్ శాఖ ప్రారంభం...
చిరునామా :
పాత డి.నెం. 4-2-192/2, కొత్త డి.నెం. 4-1-73,
ఆర్.ఎస్. రోడ్డు (రైల్వే స్టేషన్ రోడ్డు / రైల్వే ఫీడర్ రోడ్డు)
హిందూపూర్, శ్రీ సత్య సాయి జిల్లా,
ఆంధ్రప్రదేశ్ - 515201
ఫోన్ : 7386469076
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
నమ్మకానికి ప్రతీక

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం • కదిరి •రాప్తాడు

దుప్పట్లు అందజేస్తున్న సీఐలు శివరాముడు, సునీత

పేదలకు దుప్పట్ల పంపిణీ

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బలోని గ్యాస్ గోడౌన్ సమీపంలో గుడిసెలు వేసుకుని ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన 30మందికి శనివారం పోలీసులు దుప్పట్లు పంపిణీ చేశారు. పుట్టపర్తికి చెందిన షామీర్, బాలాజీ, శేష ఆధ్వర్యంలో ముదిగుబ్బ టౌన్, గ్రామీణ సీఐలు శివరాముడు, సునీత చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ కార్యాలయం ఏఎస్సై రహంతుల్లా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వందశాతం జీతం అమలుపై హర్షం

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద హెల్త్ అసిస్టెంట్లకు వందశాతం గ్రాస్ శాలరీ అమలు చేసిన కూటమి ప్రభుత్వానికి ఏపీ పీఎం సేవా, ఏపీ కోసేవా రాష్ట్ర అధ్యక్షుడు మణికాంత్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఉద్యోగులు మంత్రి సత్యకుమార్ యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వందశాతం పెంచిన గ్రాస్ శాలరీని 2023 నుంచి అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు రమేశ్, కరుణాకర్‌రెడ్డి, మస్తాన్‌వలి, వాసుదేవరెడ్డి, చెన్నకేశవరెడ్డి అన్వర్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్‌లో ఉన్న మున్సిపాలిటీ పార్కులో తాగునీటి ట్యాంకు గోడపై మొక్క పెరుగుతూ మానుగా మారుతోంది. దాన్ని తొలగించాలి. **- కాలనీవాసులు**
సమాధానం: తొలగించేస్తాం. **- వీరేశ్, డీఈ**
– న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం

సమస్య: పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో సిమెంటు రోడ్లు లేనందున రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రోడ్లు నిర్మించాలి. **- సుబ్బరాజు, కదిరి**
సమాధానం: కాలనీలో సిమెంటు రోడ్లు లేని ప్రాంతాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపాం. ఆమోదం పొందిన వెంటనే నిర్మిస్తాం.

సమస్య: కదిరిలోని మదనపల్లె రోడ్డు నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్లేదారి గుంతలు పడి అధ్వానంగా మారింది. మరమ్మతులు చేపట్టాలి. **- మహమ్మద్ షమీల్, కదిరి**
సమాధానం: గుంతలు పూడ్చివేయిస్తాం.
(పైరెండు ప్రశ్నలకు మున్సిపల్ ఏఈ సందీప్ సమాధానం ఇచ్చారు.)
– న్యూస్‌టుడే, కదిరి పట్టణం

అరొకర సౌకర్యాలు.. పునాదులు దాటని ఇళ్లు

అప్పుల పాలయ్యామని లబ్ధిదారుల ఆందోళన

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువు మండలంలో గత ఐదారేళ్లుగా ప్రభుత్వ లేఅవుట్లలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఇళ్ల స్థలాల కేటాయింపులో రాజకీయ పెత్తనం పేదలను పెనంపై నుంచి పొయ్యిలో పడేలా చేసింది. కనీసం దారి కూడా లేని నల్లకొండ దిగువ కొండ పోరంబోకు భూమిలో 389 ప్లాట్లు వేశారు. ధర్మవరం రోడ్డు, నాగిరెడ్డిపల్లి వంతెన లేఅవుట్లలోని స్థలాలను పలుకుబడితో రాజకీయ నాయకులు, కార్యకర్తలకు అప్పగించారు. ఈ రెండు లేఅవుట్లలో ఇప్పటికే సగానికిపైగా స్థలాలను అమ్మి సొమ్ము చేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. పెనుకొండ రోడ్డులోని కొండ దిగువ లేఅవుట్‌కు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. వందశాతం అర్హులైన పేదలకు ఇక్కడ ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. నిర్మాణాలు చేయకపోతే పట్టా రద్దు చేస్తామని అప్పట్లో పాలకులు, అధికారులు బెదిరించడంతో విధిలేని పరిస్థితిలో లబ్ధిదారులు అప్పులు చేసి పునాదులు నిర్మించుకున్నారు. నీళ్ల కొనుగోలు చేసి, రోడ్డు సౌకర్యం లేకపోయినా కష్టాలుపడి సామగ్రి తరలించి పునాదులు వేశారు. విద్యుత్తు సౌకర్యం కల్పించినా మూడు నియంత్రికలను దొంగలు పగులగొట్టారు. మిగిలిన రెండు లేఅవుట్లలో సగానికి పైగా పునాది దాటిన దాఖలాలు లేవు.

పెనుకొండ రోడ్డు లేఅవుట్‌లో బేస్‌మెట్ దశలో ఆగిన ఇళ్ల నిర్మాణం

లేఅవుట్ పరిధి	ఇచ్చిన పట్టాలు	మంజూరైన ఇళ్లు	పునాది దశలో	పూర్తయిన గృహాలు
పెనుకొండ రోడ్డులో	389	312	251	10
నాగిరెడ్డిపల్లి రైల్వేవంతెన	209	190	115	53
ధర్మవరం రోడ్డులో	273	179	115	45
కేశాపురం	79	47	24	18
లోచర్ల	58	41	21	13

బిల్లులు వెంటనే చేస్తున్నాం

లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్లు నిర్మించుకోవాలని చెబుతున్నాం. నిర్మాణాలు చేస్తున్న వారికి బిల్లులు వెంటనే మంజూరు చేస్తున్నాం. గతంలో మంజూరవుతున్న రూ.1.50 లక్షలకు అదనంగా కూటమి ప్రభుత్వంలో బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరవుతుంది. **- శ్రీనివాసులు, ఏఈ, హౌసింగ్, కొత్తచెరువు**

ప్రతిభతో మెరిసి.. బహుమతులతో మురిసి

బహుమతులు అందుకున్న విజేతలతో ఎంఈఓ చెన్నకృష్ణ, న్యాయనిర్ణేతలు

కదిరి, న్యూస్‌టుడే: కదిరిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. ఇందులో వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కదిరి పరిధి పాఠశాలల్లోని పోటీలలో విజేతలైన విద్యార్థులు డివిజన్ స్థాయిలో తలపడ్డారు. నాలుగు అంశాల్లో ఉత్తమ ప్రతిభతో సత్తా చాటారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథిగా హాజరైన ఎంఈఓ చెన్నకృష్ణ బహుమతులు అందజేశారు. ఆయా పోటీలకు కవిత, ధనుంజయరాజు, శేషాద్రి, మహేశ్ వ్యవహరించారు.

విజేతల వివరాలు

వ్యాసరచన: బీబీ అమీన (వాల్మీకి పాఠశాల తొమ్మిదో తరగతి) ప్రథమ, నోహిత (హరీశ్ పాఠశాల పదోతరగతి) ద్వితీయ, వర్షిత (బాలికల పాఠశాల పదోతరగతి) తృతీయ బహుమతులు అందుకున్నారు.

చిత్రలేఖనం: హఫ్సా (వాల్మీకి పాఠశాల తొమ్మిదో తరగతి) ప్రథమ, మోక్షజ్ఞ ద్వితీయ, లిఖిత (బాలికల పాఠశాల తొమ్మిదోతరగతి) తృతీయ.

ఉపన్యాసం: ఆయేషా (బాలికల ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి) ప్రథమ, తేజవర్ధన్‌నాయక్ (కాళసముద్రం రెసిడెన్షియల్ పాఠశాల ఎనిమిదో తరగతి) ద్వితీయ, చైతన్య (నారాయణ పాఠశాల తొమ్మిదో తరగతి) తృతీయ.

క్విజ్ పోటీలు : రుత్విక (నారాయణ పాఠశాల ఏడోతరగతి) ప్రథమ, చేతన్‌స్వరూప్ తృతీయ, దేవేంద్ర (బ్లూమూన్ పాఠశాల తొమ్మిదో తరగతి) ద్వితీయ విజేతలుగా నిలిచారు.

ఫ్లెక్సీ తొలగింపు

కదిరి పట్టణం: 'ప్రయాణికుల ప్రాంగణానికి దారేదీ' శీర్షికన 'ఈనాడు'లో శనివారం ప్రచురితమైన వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు. కదిరిపట్టణంలోని కాలేజీ కూడలిలో బస్‌స్టేషన్ అడ్డంగా కట్టిన ఫ్లెక్సీని మున్సిపల్ అధికారులు తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేశారు.

మెరుగైన సేవలు అందించండి

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని, ప్రజలకు మంచి సేవలు అందించేలా విధులు నిర్వర్తించాలని మంత్రి సత్యకుమార్‌యాదవ్ తెలిపారు. ధర్మవరం మండల పరిధిలోని గరుడంపల్లి అంగన్‌వాడీ 'హెల్పర్ ఆయా నుంచి టీచర్'గా రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఆమెకు నియామక పత్రాలను ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో జయంతి తదితరులు పాల్గొన్నారు.

'క్రీడాకారులకు అండగా ఉంటా'

క్రీడాకారులను సన్మానించిన మంత్రి సత్యకుమార్‌యాదవ్

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని క్రీడాకారులకు అండగా ఉంటానని, భారతదేశంలోనే పట్టణంలో మినీ మైదానాలకు ప్రతిపాదనలు తయారు చేసి వాటిని మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని మంత్రి సత్యకుమార్‌యాదవ్ తెలిపారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన యువసంధ్య, అర్జున, దక్షాయనిలు జూడో, కరాటే పోటీల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో క్రీడాకారులను మంత్రి సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఇనాయత్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయంతో అధిక దిగుబడి

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు పొందొచ్చని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రామసుబ్బయ్య శనివారం పేర్కొన్నారు. మండలంలోని యాకరకుంటపల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రసాయన ఎరువులు విచ్చలవిడిగా ఉపయోగిస్తే నేలసారం తగ్గుతుందన్నారు. పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులను వినియోగించాలన్నారు. పంటల్లో సస్యరక్షణ చర్యలు పాటిస్తే దిగుబడులు బాగా పెరుగుతాయన్నారు. ఏవో రవీంద్ర, విస్తరణ అధికారి లక్ష్మీనారాయణ, సహాయకులు అంజి, రైతులు పాల్గొన్నారు.

ఉత్తమ సేవలకు సత్కారం

గాండ్లపెంట, న్యూస్‌టుడే: మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఐఎస్‌గా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు ఉత్తమ సేవలు అందించి గణతంత్ర దినోత్సవం రోజు అవార్డు అందుకున్నారు. మండల విద్యాధికారులు కృష్ణానాయక్, శ్రీనివాసులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, సరళ, ఖాదర్ వలి, రామాంజులు, ఉపాధ్యాయులు రామమోహన్, ఖాదర్ బాషా, రమేష్, సురేష్‌బాబు తదితరులు శనివారం స్థానిక ఉన్నత పాఠశాలలో సత్కరించారు.

సీసీ రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

తిమ్మమాంబ సన్నిధిలో వేస్తున్న సీసీ రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కందికుంట

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: తిమ్మమాంబ ఉత్సవాలను ఈ ఏడాది వైభవంగా నిర్వహించడానికి తిమ్మమ్మ మర్రిమాను వద్ద అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఆలయం వద్ద నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించారు. మహాశివరాత్రి జాగరణ ఉత్సవాలు మరో వారం రోజుల వ్యవధి ఉండటంతో పనులు చకచకా సాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీరాములునాయుడు, మాజీ జడ్పీటీసీ పాల్‌రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు రాజశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను చేర్పిద్దాం.. ఊరి బడిని కాపాడుకుందాం

రామగిరి, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిద్దాం.. ఊరి బడిని కాపాడుకుందామని యుటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. మండలంలో శనివారం యుటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పిస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర ప్రకాష్, శ్రీనివాసులు, శివయ్య, వినయ్‌కుమార్ పాల్గొన్నారు.

ప్రథమ చికిత్సా కేంద్రాల తనిఖీ

ధర్మవరం, బుక్కపట్నం, నల్లమాడ, తాడిమర్రి, నల్లచెరువు, నంబులపూలకుంట, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆర్‌ఎంపీ క్లినిక్‌లను శనివారం ఆర్డీఓ మహేశ్, డీఎస్పీ హేమంత్‌కుమార్, తహసీల్దార్ సురేశ్‌బాబు, డాక్టర్ సురేశ్ తనిఖీ చేశారు. ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే నిర్వహించాల్సి ఉండగా ఇంజక్షన్లు వేయడం, వివిధ రకాల మందులు రాయడం చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో క్లినిక్‌లో మందులను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని ఆర్‌ఎంపీలకు నోటీసులు ఇచ్చారు.

● బుక్కపట్నంలో క్లినిక్‌లను వైద్యుడు సురేశ్, తహసీల్దార్ నరసింహులు తనిఖీ చేశారు. నల్లమాడలో రెవెన్యూ అధికారి మనోజ్‌కుమార్‌రెడ్డి, ఎస్సై సతీశ్‌కుమార్, మెడికల్ ఆఫీసర్ దీప్తి, తాడిమర్రిలో తహసీల్దార్ భాస్కర్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యురాలు హరిత ఆర్‌ఎంపీ క్లినిక్‌లను తనిఖీ చేశారు. నల్లచెరువు, నంబులపూలకుంటల్లోనూ అధికారులు ఆర్‌ఎంపీ క్లినిక్‌లను తనిఖీ చేశారు.

ధర్మవరంలో క్లినిక్‌ను పరిశీలిస్తున్న ఆర్డీఓ మహేశ్, వైద్యులు

చెన్నేకొత్తపల్లి: చెన్నేకొత్తపల్లిలోని గౌస్ క్లినిక్, భూమి క్లినిక్, బాబాసాబ్ ప్రథమ చికిత్స కేంద్రాలలో మండల వైద్యాధికారి రవినాయక్, తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఎస్సై సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా రోగులకు స్టెరాయిడ్స్, సూది మందులు ఇవ్వడాన్ని, కాలం చెల్లిన వైద్య ధ్రువీకరణ పత్రాలతో ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు వైద్యాధికారి పేర్కొన్నారు.

నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు

నేత్రాలను అందజేస్తున్న కుటుంబ సభ్యులు

బత్తలపల్లి న్యూస్‌టుడే: నేత్రదానం చేయడంతో మరణించిన మనిషి మన మధ్య లేకపోయిన వారి నేత్రాలు కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతాయని విశ్వదీప సేవా సంఘం ఫౌండర్ కోళ్ల మొరం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. బత్తలపల్లిలో నివాసం ఉన్న పల్లపోతుల రామలక్ష్మమ్మ(78) శనివారం మృతిచెందారు. కుటుంబసభ్యుల దాతృత్వంతో నేత్రాలను విశ్వదీప సేవా సంఘం, అనంతపురం రెడ్ క్రాస్ సెంటర్ ఆధ్వర్యంలో కంటి కార్నియాలు సేకరించారు. నేత్రదానానికి సహకరించిన కుటుంబ సభ్యులకు సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.

యోగాతో ఆరోగ్యం మెరుగు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అంతర్జాతీయ యోగా గురువు నరేష్‌బాబు తెలిపారు. శనివారం ముదిగుబ్బలోని పీవీఎస్ పాఠశాల ఛైర్మన్ వెంగమనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నిత్యం యోగాను ఆచరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు.

తిమ్మమాంబ ఉత్సవాల ఏర్పాట్లపై పరిశీలన

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: మహా శివరాత్రిని పురస్కరించుకుని తిమ్మమ్మ మర్రిమాను వద్ద జరిగే తిమ్మమాంబ ఉత్సవాలపై కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి పోలీస్ బందోబస్తుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉత్సవాలకు రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో తిమ్మమ్మ మర్రిమాను సందర్శించి ఎన్‌పీకుంట పోలీసులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ నాగేంద్ర, ఎస్సై క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

విద్యా సామగ్రి అందజేత

కదిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని కాళసముద్రం ఉన్నత పాఠశాలలో 202 మంది విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు దుర్గం కృష్ణవేణి విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. శనివారం ఉపాధ్యాయురాలి కుమారుడి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు అట్టలు, కంపాస్ పెట్టెలు అందజేశారు. విశ్రాంత ఆర్టీసీ సహాయ మేనేజర్ హరిమోహన్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కొండకు ఆకతాయిల నిప్పు

నల్లమాడ, న్యూస్‌టుడే: నల్లమాడ మండల వ్యాప్తంగా పలు చోట్ల ఆకతాయిలు కొండలకు నిప్పు పెట్టి చెట్లు, పశుగ్రాసాన్ని కాల్చివేస్తున్నారు. మండల పరిధిలోని అరవవాండ్లపల్లి తండా, కుటాలపల్లి కొండకు ఆకతాయిలు అగ్గి పెట్టడంతో కొండ మొత్తం బూడిదయ్యింది. కుటాలపల్లి గ్రామం కొండకు ఆనుకొని నివాసాలు ఉండటంతో గడ్డి వాములు, పొలాలు ఇళ్ళ మీదకు మంటలు వ్యాపిస్తాయని ఆందోళనకు గురయ్యారు. సంబంధిత అధికారులు ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

నిర్మించారు.. వదిలేశారు

కనగానపల్లి మండలకేంద్రంలో పదేళ్ల కిందట అప్పటి మంత్రి పరిటాల సునీత జలవనరుల శాఖ కార్యాలయానికి రూ.20 లక్షల నిధులు కేటాయించడంతో భవనాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యాలయానికి వేసిన తాళం వేసినట్లే ఉంది. వినియోగానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. భవనానికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన మెట్లు శిథిలావస్థకు చేరుకున్న విషయాన్ని ఎంపీడీఓ అనిల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా...కార్యాలయ భవనాన్ని వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు.
– న్యూస్‌టుడే, కనగానపల్లి

డ్రైనేజీ పైకప్పులేక అవస్థలు

ముదిగుబ్బలోని పాత పోస్టాఫీసు వీధిలో డ్రైనేజీ కాలువలు అధ్వానంగా మారాయి. ఒకచోట పైకప్పులు లేవు. మరోచోట ఉన్నవి విరిగి కాలువలో పడిపోయాయి. దీంతో మురుగు ముందుకెళ్లలేక నిలిచిపోతోంది. పైకప్పులేకపోవడంతో చిన్నారులు ఆడుకునే టప్పులు అందులోపడే ప్రమాదముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా డ్రైనేజీ కాలువలపై పైకప్పులు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ముదిగుబ్బ

గుంతల దారి బాగుపడేనా?

కాటికోటేశ్వర క్షేత్రానికి వెళ్ళే ప్రధాన దారులు గుంతలు పడి అధ్వాన్నంగా ఉన్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అధికారులు స్పందించి గుంతలు పడిన చోట మట్టిని వేసి తాత్కాలిక పనులైనా చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీఓ వెంకటరంగారావుతో మాట్లాడగా మట్టిరోడ్డును పరిశీలించి ఏం చేయాలన్నదానిపై ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. భక్తులకు సమస్యలు లేకుండా చూస్తామన్నారు. – న్యూస్‌టుడే, తాడిమర్రి

యువతి అదృశ్యంపై కేసు

బత్తలపల్లి న్యూస్‌టుడే: మండలంలోని ఓ యువతి శుక్రవారం కూరగాయలు తీసుకువస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమశేఖర్ తెలిపారు.

మద్యం మత్తులో దుస్తులకు నిప్పు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన ఇంట్లోని దుస్తులకు నిప్పుపెట్టడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి గ్యాస్ సిలిండర్ బయటకు పెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు... నక్కలపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి మద్యం తాగి ఫోన్‌లో మాట్లాడుతూ వాగ్వాదానికి దిగాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న దుస్తులకు నిప్పుపెట్టడంతో మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో ఇంట్లోని సామగ్రి కాలిపోయింది. స్థానికులు చూసి గ్యాస్ సిలిండర్‌ను బయట పెట్టారు.

'పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకోండి'

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: తాడిమర్రి మండలంలోని ఓ పాఠశాల యజమాన్యం విద్యా సంవత్సరం పూర్తి కాకముందే అడ్మిషన్లు ప్రారంభించిందని చర్యలు తీసుకోవాలని ఏఐఎస్బీ రాష్ట్ర కార్యదర్శి పోతులయ్య డీఈవో క్రిష్టప్పకు వినతి పత్రం అందజేశారు.

సైన్స్ పరిజ్ఞానంతో ముందుకు..

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: సైన్స్ పరిజ్ఞానంతోనే ప్రపంచం ముందుకు సాగుతోందని, మూఢ నమ్మకాలనేవి అబద్ధమని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిశేషు తెలిపారు. శనివారం పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో జేవీవీ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలు - వండర్ సైన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేవీవీ రాష్ట్ర మ్యాజిక్ కన్వీనర్ బాలబయన్న చేసిన విన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. అనంతరం జేవీవీ ప్రతినిధులు మాట్లాడుతూ మూఢ నమ్మకాలతో కొంత మంది వ్యాపారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

సర్వే వేగవంతం చేయండి

గాండ్లపెంట, న్యూస్‌టుడే: మండలంలోని సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బయ్య సచివాలయ సిబ్బందికి సూచించారు. సర్వేను పరిశీలించి మండల వ్యాప్తంగా 8700 కుటుంబాలు ఉన్నాయని ఇప్పటి వరకు 3500 వరకు మాత్రమే సర్వే చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, మండల పరిషత్ సిబ్బంది, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.

మస్తాన్‌వలిస్వామి ఉరుసు ప్రారంభం

దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ముతవలి మాణిక్యం బాబా, భక్తులు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువులో హజరత్ మస్తాన్‌వలి ఉరుసు ఉత్సవాలు గంధంతో శనివారం ప్రారంభం అయ్యాయి. ముతవలి, దర్గా కమిటీ మేనేజరు మాణిక్యం బాబా నివాసం నుంచి చాదర్‌ను ఫకీరుల డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లి స్వామి సమాధిపై ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. రాత్రి 10 గంటలకు జామియా మసీదు నుంచి గంధం తీసుకుని పూల చాందినీతో దర్గాకు చేరుకున్నారు. భక్తులు చక్కెర చదివింపులు చేశారు. ఉత్సవంలో ఫకీరుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తామని మాణిక్యం బాబా తెలిపారు.

చియా.. లాభాలేనయా

పంట సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు

తలుపుల, న్యూస్‌టుడే: ప్రస్తుత రబీసీజన్‌లో మెడిసిన్ కొర్ర (చియా సీడ్స్) పంటను రైతులు విస్తారంగా సాగు చేశారు. తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లి, ఓబులరెడ్డిపల్లి, కుర్లి, లక్కసముద్రం, నూతనకాలువ, ఉడమలకుర్తి, వేపమానిపేట, ఓదులపల్లి తదితర పంచాయతీల్లో ఈ పంటను సాగు చేశారు. ఓ మెడిసిన్ కంపెనీ నిర్ణీత ధరకు పంటను కొనుగోలు చేయనుండటంతో రైతులు అధికంగా సాగుచేసినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు రైతులకు సీడ్స్ తోపాటు పెట్టుబడి ఖర్చులు సైతం ఇచ్చినట్లు కొంత మంది చెబుతున్నారు. 60 రోజుల్లోనే పంట చేతికి రానుంది. పైగా మార్కెట్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పంట ఏపుగా పెరిగి ఇప్పుడిప్పుడే కంకులేస్తుంది. ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు దిగుబడి రానుంది. క్వింటా చీయా సీడ్స్‌ను సంబంధిత కంపెనీ నిర్వాహకులు రూ.12 వేల నుంచి 13 వేలు వరకు చెల్లించి కొనుగోలు చేయనున్నారు.

అడవి జంతువుల బెడద ఉండదు

పంటకు కోతులు, అడవి పందులు, నెమళ్ల బెడద లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో అడవిలో పచ్చిక లేక జంతువులు వ్యవసాయ పంటలను నాశనం చేయడం సాధారణమైంది. వాటి బారి నుంచి పంటను రక్షించుకోవాలంటే రాత్రింబవళ్లు కాపలా కాయాలి. ఈ పంటకు అలాంటి ఇబ్బందులు ఏమి లేవు.

సాగులో ఉన్న చియా పంట

104 ఎకరాల్లో సాగు

ప్రస్తుత సీజన్‌లో చియాసీడ్స్ పంటను 104 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. సిబ్బంది పంట నమోదు కూడా చేశారు. లాభదాయకంగా ఉండటంతో రైతులు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. **- నాగ మధుసూదన్, ఏవో, తలుపుల**

రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేయండి

మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమం, సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహకార సంఘాల పాలకవర్గ సభ్యులు సమష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సహకార సంఘాల పాలకవర్గ సభ్యుల శిక్షణ తరగతులకు ఆయన హాజరై దిశానిర్దేశం చేశారు. రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలల్లో మీపాత్ర చాలా కీలకమన్నారు. రైతులకు విరివిగా పంట రుణాలు అందిస్తామని ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేష్, సీఈవో సురేఖరాణి, డీసీవో కృష్ణానాయక్, విశ్రాంత సీఈవో నరసింహారెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు, విజయ్‌కుమార్, చెన్నకేశవులు, గోపాల్‌రెడ్డి, శివారెడ్డి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

ఇంటింటా చెత్త సేకరణ చేపట్టాలి

పుట్టపర్తి: ఇంటింటా చెత్త సేకరణ చేపట్టాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జేసీ మౌర్యభరద్వాజ్‌తో కలిసి గృహనిర్మాణం, పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, అక్షరాంధ్ర, రైతు బజారు, ఎన్‌జీటీ ఆదేశాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

గోడపత్రాల విడుదల

పుట్టపర్తి: సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల గోడపత్రాలను శనివారం కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ విడుదల చేశారు. కార్యక్రమంలో అఖిల భారత బంజార సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులునాయక్, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌నాయక్, నాయకులు శ్రీనివాసనాయక్, ఆనంద్‌నాయక్, రాజునాయక్, రాజేంద్రనాయక్ పాల్గొన్నారు.

ప్రధానోపాధ్యాయుడి హఠాన్మరణం

శ్రీనివాసరెడ్డి

బుక్కపట్నం, న్యూస్‌టుడే: మండలంలోని గూనిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి (58) శనివారం హఠాన్మరణం చెందారు. చెంద్రాయునిస్వామి తడకోత్సవానికి శనివారం ఆయన తన భార్యతో కలిసి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎడమచేయి తీవ్రంగా లాగుతోందని చెప్పడంతో ఎంఈఓ గోపాల్‌నాయక్ తన వాహనంలో పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డికి హెచ్‌ఎం అస్వస్థతకు గురైన విషయం తెలిసింది. దీంతో పల్లె రద్దీగా ఉన్న వాహనాలను అడ్డు తొలగించి ఆసుపత్రికి పంపాలని పోలీసులను పురమాయించారు. అయితే కొంతసేపటికే ఆయన ఆసుపత్రిలో మృతిచెందినట్లు తెలియటంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

జాలరి/బెస్త అవివాహితులకు సువర్ణావకాశం
నేడు అవివాహితులకు ఈనాడు పెళ్లిపందిరి
ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, జాలరి/బెస్త అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026 ఆదివారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు 91549 18858, 80086 21414 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ చేయదలచిన అవివాహితుల బయోడేటా, ఫొటోలు పైన తెలియచేసిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

అపురూపం.. నిజరూపం..

మందసలో వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు కూర్మాచార్యులు ఆధ్వర్యంలో ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం వాసుదేవుడికి క్షీరాభిషేకం చేశారు. తొలిరోజు స్వామివారిని పసుపు, గంధం, పత్రాలతో శుద్ధిచేశారు. అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించారు. సాయంత్రం జరిగిన తీర్థగోష్ఠిలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త డోకి రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. – న్యూస్‌టుడే, మందస

ఈనాడు శ్రీకాకుళం

ఆదివారం ఫిబ్రవరి 8, 2026

కాలువా.. కాలువా.. ఎక్కడున్నావ్..!

లావేరు మండలంలో దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో తవ్విన తోటపల్లి కాలువల దుస్థితి ఇది.. పదేళ్ల కిందట జలాశయం నీటిని సరఫరా చేసేందుకు పొలాల మీదుగా కాలువలు తవ్వినా అసంపూర్తిగా వదిలేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ముళ్లపొదలతో దర్శనమిస్తున్నాయి. వర్షాకాలంలో కూడా చుక్కనీరు రాని పరిస్థితి. పొలాలు, చెరువులను ఆనుకుని కాలువ ఉన్నా ఫలితం లేకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తోటపల్లి డీఈఈ లావణ్య ప్రియదర్శిని పేర్కొన్నారు. తాళ్లవలస సమీపంలోని కాలువను పక్క చిత్రంలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, లావేరు

ఊరెళ్లే దారేది..?

మందస మండలం ఎంఎం రహదారి నుంచి కిల్లోయి, మందూరు, కొంటూసాయి, డబార్సింగి మీదుగా గిరిజన గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇది.. బంజరు యువరాజపురం సమీపంలోని కాలువపై ఉన్న కల్వర్టు ఏడాది కిందట కుంగింది.. దీనిద్వారా వంద ఎకరాలకు సరఫరా కావాల్సిన సాగునీరు నిలిచిపోయింది. రబీ పంటలు సైతం ఎండిపోవడంతో రైతులు కల్వర్టును పూర్తిగా తొలగించారు. దీంతో మందస మండలంలో పది, ఒడిశా పరిధిలోని మరో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇది కూలి ఏడాదైనా అధికారులు మాత్రం సమస్య పరిష్కరించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'నిధుల మంజూరుకు ప్రతిపాదనలు చేశాం. కల్వర్టును పునరుద్ధరిస్తాం' అని ఐటీడీఏ డీఈఈ కృష్ణకుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, మందస

కొంటున్నారా.. గుర్తుంచుకోండి..

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

సాధారణంగా మనం కొనుగోలు చేసే ఆహార పదార్థాల ప్యాకెట్లు, డబ్బాలపై పలు రంగుల్లో గుర్తులుంటాయి. ధర, వస్తువు తయారీ, గడువు తేదీలు గమనిస్తారు కానీ మిగతా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆహార భద్రత శాఖ ప్రమాణాల ప్రకారం ఆయా వస్తువుల పొట్లాల (ప్యాకెట్ల)పై పలు రంగులతో గుర్తులు నమోదు చేస్తుంటారు. రంగులను గుర్తించడంలో దృష్టి లోపమున్న వారితో పాటు నిరక్షరాస్యులు సులభంగా గుర్తించేలా ప్రభుత్వం ఈ గుర్తులు ప్రవేశపెట్టింది. వస్తువుల కొనుగోలు సమయంలోనే వీటిని గుర్తించి, వినియోగించుకుంటే ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రజారోగ్య భద్రత కోసమే ఈ గుర్తులు సూచిస్తున్నారు.

వేగన్.. 'వి' అనే ఆంగ్ల అక్షరం మధ్యలో చిన్న చెట్టు కొమ్మ ఆకారం కలిగి ఉండే గుర్తు చూస్తుంటాం. సదరు వస్తువుల్లో జంతువులు, కీటకాలకు సంబంధించిన పాలు, పెరుగు, వెన్న, పన్నీరు, తేనె తదితర పదార్థాలు కలపలేదని దీని అర్థం.

VEGAN

పోర్టిఫైడ్.. పోషకాహార లోపాన్ని నివారించేందుకు బియ్యం, గోధుమలు, ఉప్పు తదితర నిత్యావసర వస్తువులలో అదనంగా విటమిన్లు, మినరల్స్ (పోర్టిఫైడ్) కలిపి విక్రయించేలా తయారు చేశారని ఈ గుర్తు అర్థం. ఈ ఉత్పత్తులపై 'ప్లస్ ఎఫ్' గుర్తు ఉంటుంది. ఇప్పటికే మార్కెట్‌లో పోర్టిఫైడ్ గుర్తుతో ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు.

శాకాహారం.. ఏదైనా పదార్థాలు, ఉత్పత్తులపై ఆకుపచ్చ చుక్క ముద్రించి ఉంటే, అవి శాకాహార పదార్థాలు, వీటిలో జంతు సంబంధిత వస్తువులు, పదార్థాలు వినియోగించలేదని దీని చిహ్నానికి అర్థం.

సేంద్రియ ఉత్పత్తి.. పురుగు మందులు, రసాయనాలు వాడకుండా, పూర్తిగా ప్రకృతి, సేంద్రియ విధానంలో పండించిన ఉత్పత్తులకు ఆహార భద్రత శాఖ జైవిక్ భారత్ గుర్తును కేటాయించింది. ఇది ఉంటే సేంద్రియ ఆహారమని అర్థం.

మాంసాహారం.. వస్తువులు, ప్యాకింగ్‌పై ఎరుపు రంగుతో కూడిన త్రిభుజాకారం ముద్రించి ఉంటే అది మాంసాహార పదార్థం. జంతువులు, కొన్ని రకాల కీటకాల మాంస భాగాలను అందులో కలిపినట్లు అర్థం.

రేపటి నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు

హాజరుకానున్న 1,375 మంది

మాట్లాడుతున్న డీఆర్వో లక్ష్మణమూర్తి, చిత్రంలో ఇతర అధికారులు

కలెక్టరేట్ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న ఫారెస్ట్ బీట్ అధికారి, సహాయ బీట్ అధికారి, దేవాదాయ శాఖ ఈవో తదితర ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహణపై సమీక్షించి మాట్లాడారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా, పురుషుల డిగ్రీ కళాశాలలు, ఎచ్చెర్ల అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 1,375 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి భాస్కరరావు, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకుడు శ్రీరాములు పాల్గొన్నారు.

ఇసుక గుట్టలు.. అక్రమార్కుల జేబుల్లోకి కట్టలు..!

నాగావళి, వంశధార నదుల్లో ఆగని దోపిడీ

– ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం

వంశధార, నాగావళి నదుల్లో ఇసుక అక్రమ రవాణా రోజురోజుకు పెచ్చుమీరుతోంది. ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ తోటలు, ఖాళీ ప్రదేశాల్లో నిల్వలు చేస్తున్నారు. రాత్రి సమయంలో లారీలకు ఎత్తి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గాన రవాణా చేస్తూ రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. స్థానిక అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫిర్యాదులపైనా స్పందన లేకపోవడం గమనార్హం.

★ జిల్లాలో అనుమతులున్న 22 రేవుల నుంచే తవ్వకాలు చేపట్టి నిబంధనలకు అనుగుణంగా ఇసుక తరలించాలి. కానీ శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజవర్గాల్లోని నాగావళి, వంశధార నదీ తీర గ్రామాల్లో అవకాశమున్న ప్రతిచోట అనధికారిక రేవులు సృష్టించి యంత్రాలతో తవ్వేస్తున్నారు. నదీ గర్భాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. కరకట్టలు కొట్టేసి నదిల్లోకే మార్గాలు వేసేస్తున్నారు.

లారీ లోడు రూ.10 వేలు..

రాత్రి పది గంటల తర్వాత తోటలు, ఖాళీ ప్రదేశాల్లో నిల్వలు చేసిన ఇసుకను యంత్రాల సాయంతో లారీకి ఎత్తుతున్నారు. ఒక్కో లారీకి పరిధికి మించి 40 టన్నులకు పైగా లోడింగ్ వేస్తున్నారు. ఒక్కో లోడుకు రూ.8-10 వేల వరకు సొమ్ముచేసుకుంటున్నారు. జిల్లా నుంచి రోజుకు 200 లారీలకుపైనే అక్రమ మార్గాన బిల్లులు లేకుండా, కొన్ని నకిలీ బిల్లులతో తరలివెళుతున్నాయని అధికార వర్గాలే చెబుతున్నాయి. అంటే రోజుకు రూ.2 కోట్లపైనే ఇసుకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు.

చేతులెత్తేశారా..?

కొన్ని నెలలుగా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు పట్టించుకోలేదు. ఫిర్యాదులు చేసిన వాటిపైన కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. అక్రమ నిల్వలపైనా దాడులు చేసిన దాఖలాలు లేవు. కొన్ని నకిలీ బిల్లులతో వెళుతున్నా చర్యలు లేవు. పైడి భీమవరం తనిఖీ కేంద్రాన్ని గాలికి వదిలేశారు. అక్రమ మార్గాలకు పచ్చజెండా ఊపుతున్నారు. దీనంతటికీ రాజకీయ ఒత్తిళ్లే కారణమని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు.



శ్రీకాకుళం గ్రామీణ మండలం కరజాడ వద్ద వంశధార నది తీరంలో ఖాళీ ప్రదేశంలో నిల్వ చేసిన ఇసుక. ఇక్కడ సమీపంలోని తోటల్లో వెయ్యి మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ చేశారు. మడపాం నుంచి జాతీయ రహదారి మీదుగా వెళుతున్న వారికి ఇసుక నిల్వలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.

ఇవిగో అక్రమ నిల్వ ప్రదేశాలు..

నదీ తీర గ్రామాల్లోని రేవులన్నీ అక్రమ రవాణాకు అడ్డాలుగా మారాయి. ఖాళీ ప్రదేశాలు, తోటల్లో నిల్వలు చేస్తున్నారు. శ్రీకాకుళం మండలంలోని కరజాడ, భైరి, రాగోలు, నరసన్నపేటలోని బుచ్చిపేట, పోతయ్యవలస, గోపాలపెంట, లుకలాం, పర్లాం ఉన్నాయి. ఆమదాలవలస నియోజకవర్గంలోని మెల్లిమెట్ట, తొగరాం, కొత్తవలస, నిమ్మతొర్లవాడ, దూసి గ్రామాలున్నాయి. కొత్తూరు, హిరమండలంలోనూ నిల్వ చేస్తున్నారు.

ఉపేక్షించేది లేదు..: అనుమతులున్న రేవుల్లో మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. అనధికారికంగా తవ్వేసి అక్రమంగా నిల్వలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇప్పటికే కొన్ని వాహనాలు సీజ్ చేశాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. దీనిపై ఎవరినీ ఉపేక్షించేది లేదు.
- మోహన్, డీడీ, గనుల శాఖ

నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

వెంకటసాయి స్కూల్లో పరీక్షకు హాజరైన విద్యార్థులు

వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మూడు కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు తొమ్మిదో తరగతికి 671 మంది దరఖాస్తు చేసుకోగా 490 మంది హాజరయ్యారు. ఇంటరుకు 1,346 మంది దరఖాస్తు చేసుకోగా 292 మంది హాజరైనట్లు నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ బి.బేతనసామి తెలిపారు. – న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

స్టేషన్ మార్చారు..

వన్‌టౌన్‌కు నకిలీ పాసుల కేసు బదిలీ

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తా విభాగం

అరసవల్లి రథసప్తమి వేడుకల్లో అడ్డగోలుగా ముద్రించిన నకిలీ పాసుల బాగోతం సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల చేతి నుంచి వన్‌టౌన్ సర్కిల్‌కు చేరింది. సీఐ పైడపునాయుడు విచారణాధికారిగా ప్రత్యేక బృందం దీనిపై దృష్టిపెట్టనుంది. ఉన్నతాధికారుల సూచనల మేరకు సీసీఎస్ సీఐ చంద్రమౌళీశ్వరరావు కేసు వివరాలు అందజేశారు.

అరెస్టులకు మరింత సమయం..

నకిలీపాసుల వ్యవహారంలో ఇప్పటి వరకు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ విభాగాలు ఏడుగురిని మాత్రమే విచారించగలిగాయి. కేసులో బాధ్యులుగా అనుమానిస్తున్న మరికొందరిని విచారించాల్సి ఉంది. నిష్పక్షపాతంగా నిజాలు వెలికితీసి ఆధారాలు రాబట్టడంలో కొంత పురోగతి లభించింది. ఇప్పటికే ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ జిరాక్స్ షాపు యాజమాన్య ప్రతినిధి గత 26వ తేదీ నుంచి ప్రతిరోజూ స్టేషన్‌లో హాజరవుతున్నారు. అతని నుంచి రాబట్టిన ఆధారాలతో మరి కొందరి నుంచి వాంగ్మూలాలు సేకరించిన సీసీఎస్ సీఐ చంద్రమౌళీశ్వరరావుకు చోరీ కేసుల్లో బాధ్యతలు పెరగడంతో వన్‌టౌన్ సీఐకి అప్పగించారు.

సాంకేతిక ఆధారాల కోసం..

నకిలీపాసుల వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చడంలో కొంత జాప్యమవుతోంది. అనుమానితులను పిలిచి విచారించే ప్రక్రియ పూర్తయింది. రాబట్టిన అంశాలతో పాటు సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉంది. తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును కొలిక్కి తీసుకురానున్నారు. విచారణ పూర్తవడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల విభాగం చేతికి దస్త్రాలు చేరడంతో ఇక అరెస్టులు లాంఛనమేనని పేర్కొంటున్నారు.

అభివృద్ధే కూటమి అజెండా: అచ్చెన్న

చిన్నతామరాపల్లిలో రైతుకు పట్టాదారు పాసు పుస్తకం అందిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

అభివృద్ధే కూటమి అజెండా అని, రాష్ట్రంలో సమస్యల్లేని గ్రామాలను తీర్చి దిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నందిగాం మండలం వల్లయ్య ఖానా నుంచి పోలవరం, బెజ్జిపల్లి, పోతులూరు మీదుగా చిన్నతామరాపల్లి వరకు ఉపాధి నిధులు రూ.1.56 కోట్లతో నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. అనంతరం తెదేపా అధ్యక్షుడు పినకాన అజయకుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. టెక్కలి నియోజకవర్గంలో రూ.22 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, నందిగాం

వంశధార నీటిని విడుదల చేయండి

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: వంశధారలో ఉన్న నీటిని విడుదల చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. నిమ్మాడ నుంచి శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వంశధార ప్రాజెక్టు అధికారులతో ఆయన మాట్లాడారు. మూగజీవుల తాగునీరు, ఇతర అత్యవసరాలకు నీటిని వినియోగించుకోవాలని సూచించారు. రానున్న వేసవి దృష్ట్యా నీటిఎద్దడి నివారణకు చెరువులు, నీటి కుంటలను నింపాలన్నారు.

నౌపడ తీరాన.. పారిశ్రామికవాడ..!

– న్యూస్‌టుడే, టెక్కలి, టెక్కలి పట్టణం

500 ఎకరాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు

సంతబొమ్మాళి మండలంలో ప్రతిపాదిత భూములివే..

సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్వాసితులు ఉపాధి కోల్పోకుండా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. ప్రస్తుతం నౌపడ వద్ద నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి సమీపంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా పారిశ్రామిక వాడను నెలకొల్పాలని ప్రతిపాదిస్తున్నారు. ఇందుకోసం నౌపడ పరిసరాల్లో 500 ఎకరాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అధికారులు స్థల పరిశీలన జరిపారు.

నిర్వాసితులకు ఉపాధి లభించేలా..

స్థానికులు, ఔత్సాహికులు సైతం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల మూలపేట పోర్టు నిర్వాసితులతో పాటు నౌపడ పరిసర ప్రాంతాలవారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే నౌపడ పరిసరాల్లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో పలు భూములను పరిశీలించారు. వీటిలో అనుకూలమైన చోట పారిశ్రామిక వాడకు కేటాయించనున్నట్లు సమాచారం.

కోరమాండల్ గోదాంలకు మరో ప్రతిపాదన

హౌరా- చెన్నై రైల్వే లైన్‌కు, డీపీఎస్ రహదారికి మధ్య ఉన్న భూములను కోరమాండల్ సంస్థ గోదాముల నిర్మాణానికి అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో గోదాంలు ఏర్పాటు చేస్తే రోడ్డు, రైలు కనెక్టివిటీ సులభంగా లభిస్తుందని సంస్థ ప్రతినిధులు సూచించడంతో ఆ ప్రాంతంలో 500 ఎకరాల వరకు కోరమాండల్ సంస్థకు భూమి కేటాయించే అవకాశం ఉంది. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నౌపడ కూడలి నుంచి హనుమంతునాయుడుపేట వరకు ఉన్న భూములు పరిశీలిస్తున్నారు.

9 నుంచి 'డయల్ యువర్ సీఎండీ'

విద్యుత్తు సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే దిశగా ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలోని జిల్లాలోని వినియోగదారులు 86884 00499 ఫోన్ నంబరు ద్వారా సమస్యలను తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయం, హెచ్చు తగ్గులు, కొత్త సర్వీసుల జారీ, సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చునన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. – న్యూస్‌టుడే, విశాఖపట్నం

ఎదురుచూపులే మిగులుతున్నాయ్..!

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్

సౌర విద్యుత్తు వినియోగదారులకు అందని బిల్లులు

- జిల్లాలో సౌర విద్యుత్తు కనెక్షన్లు: **4,846**
- ఇప్పటి వరకు ఉత్పత్తి: **14,817** కిలో వాట్స్
- మిగులు విద్యుత్తు ఇచ్చిన వినియోగదారులు : **3,118** మంది
- చెల్లించాల్సింది: సుమారు రూ.**28** లక్షలు

ఇంటిపై సౌర పలకలు అమర్చుకున్న వినియోగదారులకు మిగులు విద్యుత్తు చెల్లింపులు సకాలంలో జరగడం లేదు. నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఉత్పత్తి అయ్యే కరెంట్‌లో తమ అవసరాలకు వాడుకోగా, మిగిలింది ఈపీడీసీఎల్ తీసుకుంటుంది. యూనిట్ విద్యుత్తుకు రూ.2.09 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది జూన్ నుంచి లబ్ధిదారులకు ఆ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. జిల్లా స్థాయిలో ఇందుకు సంబంధించిన యంత్రాంగం లేకపోవడంతో సమాచారం తెలుసుకోవాలన్నా విశాఖలోని కేంద్ర కార్యాలయానికే వెళ్లాల్సి వస్తోంది.

మూడు నెలలకోసారి చెల్లిస్తామని...

తీసుకున్న మిగులు విద్యుత్తుకు ప్రతి మూడు నెలలకోసారి చెక్కు రూపంలో చెల్లిస్తామని సంబంధిత సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్పత్తి సామర్థ్యం, వారి అవసరాలకు తగ్గట్టు వాడకాన్ని బట్టి మిగులు వస్తుంది. కొంతమందికి ప్రతినెలా రూ.10 నుంచి రూ.100 వరకు మిగులు వస్తుంది. ఆ మొత్తానికి చెక్కులిస్తే బ్యాంకుల్లో తీసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.

బ్యాంకు ఖాతాలకే నేరుగా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నాయి. అదే తరహాలో మిగులు విద్యుత్తు బిల్లులను చెల్లించాలని వినియోగదారులు కోరడంతో అధికారులు పునరాలోచిస్తున్నారు. వినియోగదారుల ఆ ఖాతాలకే నేరుగా చెల్లింపులు జరిపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ప్రతి నెలా చెల్లిస్తే మేలు

మిగులు విద్యుత్తు బిల్లులను ప్రతినెలా చెల్లించాలని వినియోగదారులు కోరుతున్నారు. సౌర పలకలు అమర్చుకునే సమయంలో ప్రభుత్వ రాయితీ పోనూ బ్యాంకు రుణం తీసుకుని ఈఎంఐ చెల్లిస్తున్నారు. సగటున ఒక్కొక్కరు నెలకు రూ.2,100 నుంచి 3,600 వరకు వాయిదాలు చెల్లించాల్సి వస్తోంది. బిల్లులు చెల్లిస్తే ఈఎంఐలకైనా ఉపయోగపడతాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.

వీలైనంత త్వరగా పరిష్కారం..: పీఎం సూర్యఘర్‌తో లబ్ధిదారులకు ప్రయోజనం ఉంది. తమ సొంత అవసరాలకు వారు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తును వాడుకోవచ్చు. మిగిలిన దాన్ని సంస్థ తీసుకుంటోంది. దీనికి సంబంధించిన చెల్లింపుల్లో కొన్ని సమస్యల కారణంగా జాప్యం జరుగుతోంది. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించి సకాలంలో చెల్లింపులు జరిపేలా విద్యుత్తు సంస్థ చర్యలు తీసుకుంటోంది. **- ఎన్.కృష్ణమూర్తి, ఎస్ఈ, ఈపీడీసీఎల్**



(c) eenadu

వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

గురుకుల ప్రవేశాల బ్రోచర్ విడుదల చేస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఈవో రవిబాబు, ఇతర అధికారులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పదోతరగతి విద్యార్థుల్లో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, కేజీబీవీ ప్రిన్సిపల్స్‌తో శనివారం అంబేడ్కర్ భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. పదో తరగతిలో గతేడాది 82 శాతం ఫలితాలు సాధించారని, పక్కనే ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా 92 శాతం ఫలితాలతో ముందుందని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ ఏడాది శత శాతమే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు. పరీక్షలకు కేవలం 37 రోజుల సమయం మాత్రమే ఉందని చెప్పారు. పిల్లలు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. డీఈవో ఎ.రవిబాబు, సమగ్ర శిక్షా ఏపీసీ పి.వేణుగోపాలరావు, డీసీవో యశోదలక్ష్మి, ఉప విద్యాశాఖాధికారిణి విజయకుమారి పాల్గొన్నారు.

బిల్లు వెనక్కి తీసుకోవాలి

కాశీబుగ్గ, పలాస, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ శిక్షా అభియాన్ బిల్లు వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్.రవి డిమాండ్ చేశారు. కాశీబుగ్గ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం విద్యావ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకునేలా బిల్లు ఉందని మండిపడ్డారు. జిల్లా ఉపాధ్యక్షుడు కె.సాయి, సభ్యులు అశోక్, గణపతి, నితిన్, సాహిల్, మణికంఠ, దిలీప్ పాల్గొన్నారు.

కాశీబుగ్గలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు

ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న అధ్యాపకులు, చిత్రంలో ఎన్‌వైకే సిబ్బంది

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: జిల్లాలోని 15 నుంచి 29 ఏళ్ల యువత బడ్జెట్ అంశాలపై ప్రధాని మోదీతో వర్చువల్‌గా మాట్లాడేందుకు వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్‌వైకే అధికారి వెంకట్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో శనివారం మై భారత్ బడ్జెట్ క్వెస్ట్- 2026 కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. ఆసక్తి గలవారు mybharat.gov.in వెబ్‌సైట్‌లో గానీ, అధికారిక గోడప్రతిలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 17 తేదీ వరకు నమోదుకు గడువు ఉందని చెప్పారు. ఎంపిక ప్రక్రియలో 30 ప్రశ్నలకు 15 నిమిషాల్లో ఆన్‌లైన్ క్విజ్ ఉంటుందన్నారు. ఈ దశలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్రస్థాయిలో వ్యాసరచన పోటీలు ఉంటాయని, తుది విజేతలు ప్రధానితో మాట్లాడొచ్చని పేర్కొన్నారు.

వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు నోటీసులు

సారవకోట, న్యూస్‌టుడే: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గ్రేడ్-3 ఏఎన్ఎంల ఉద్యోగోన్నతుల విషయమై అవకతవకలు జరిగాయని జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్‌కు నోటీసులు జారీ అయ్యాయని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి శనివారం తెలిపారు. సమస్యను కలెక్టర్‌కు తెలియజేసినా ఫలితం లేకపోవడంతో జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈనెల 17న పూర్తి వివరాలతో దిల్లీలోని కార్యాలయానికి హాజరుకావాలని నోటీసుల్లో ఉందని చెప్పారు

కల్తీ పాపం వైకాపా నేతలదే

దీక్ష చేస్తున్న రామ్మోహనరావుకు సంఘీభావం తెలుపుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇతర నాయకులు

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన పాపం వైకాపా నేతలదేనని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. గత ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ శనివారం ఆమదాలవలస పట్టణంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ రామ్మోహనరావు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను ఎమ్మెల్యే సందర్శించి సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పీరుకట్ల విశ్వప్రసాద్, తెదేపా జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ తమ్మినేని గీతాసాగర్, జనసేన నాయకుడు పైడి మురళీమోహన్ పాల్గొన్నారు.

వెట్టి చాకిరీ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరం

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న ఏసీఎల్ కొండలరావు, ఇతరులు

శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో బాలలను వెట్టి చాకిరీ నుంచి విముక్తులను చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సమాచారమందించాలని కార్మిక శాఖ సహాయక కమిషనర్ పి. కొండలరావు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని డ్రగ్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ భవనంలో నేషనల్ స్వచ్ఛంద సంస్థ, కార్మిక శాఖ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు నోడల్ విభాగాలతో కలిసి పని చేయాలని సూచించారు. బాల్యంలోనే జీవితాన్ని ఇతరుల వద్ద తాకట్టు పెట్టే విధానానికి స్వస్తి పలికి విముక్తి కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం గోడప్రతులు విడుదల చేశారు. ఈ సదస్సులో నేషనల్ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ జి.చైతన్య, ప్రతినిధులు ఆర్.శ్రీను, శంకర్ పట్నాయక్ హాజరయ్యారు.

ఏసీబీ డీఎస్పీగా సత్యనారాయణరావు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: జిల్లా అవినీతి నిరోధకశాఖ డీఎస్పీగా కె.సత్యనారాయణరావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన రమణమూర్తి విశాఖపట్నంకు బదిలీ అయ్యాక రెండు నెలలుగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. తాజాగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు విజయవాడ కేంద్ర కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణరావును ఇక్కడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

శివ శివా.. సమస్యలు కనవా..?

న్యూస్‌టుడే, జలుమూరు, టెక్కలి పట్టణం

జలుమూరు శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానానికి వెళ్లే మార్గం

మహాశివరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నా కానరాని అభివృద్ధి

జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీముఖలింగం, రావివలస అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. శివరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నా పనుల్లో పురోగతి లేకపోవడంతో ఏటా ఎదురయ్యే సమస్యలు పునరావృతమయ్యే అవకాశముందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అదే తీరు.. అవే అవస్థలు

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో ఈనెల 15 మహాశివరాత్రి, 16 పడియ, 17 మహాపడియ, 18 స్వామి చక్రతీర్థ స్నానమట్టం నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు అధికార యంత్రాంగం సన్నాహక సమావేశాలు నిర్వహించడం, ఏటా అవే సమస్యలు ఎదురవడం పరిపాటిగా మారిందని ప్రజలు చెబుతున్నారు.

సమస్యలు ఇలా..

★ ఉత్సవాల్లో ఆఖరి రోజైన స్వామి చక్రతీర్థ స్నాన ఘట్టానికి సుమారు లక్షకు పైగా భక్తులు తరలి వస్తుంటారు. వంశధార నదికి వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు.

★ అధికారులు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయిస్తున్నా.. నీటి సమస్యతో వినియోగానికి దూరంగానే ఉంటున్నాయి.

★ కేశఖండన శాల చిన్నగా, ఇరుకుగా ఉండటంతో తలనీలాలు అర్పించేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు.

★ నదీ తీర్థ ఘట్టాలు సరిగా లేక పోవడంతో స్నానానికి వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

★ నదిలో తాత్కాలిక గదులు ఏర్పాటు చేయక పోవడంతో పుణ్యస్నానం ముగిసిన తరువాత దుస్తులు మార్చుకునేందుకు మహిళలు అగచాట్లు పడుతున్నారు. సమస్యలను ఆలయ ఈవో ఏడుకొండలు వద్ద ప్రస్తావించగా.. 'భక్తులకు ఏసీ వంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. నిధుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాతల సహకారంతో అన్ని వసతులు కల్పిస్తాం.' అని చెప్పారు.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి శివ క్షేత్రానికి మహా శివరాత్రి పర్వదినంలో లక్షల్లో భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రహదారులు ఏర్పాటు చేశారు. గతేడాది మేలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రావివలస గ్రామస్థులతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయి వినియోగంలోకి తీసుకొచ్చారు. చెరువు గట్టు మార్గం అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రూ.2 కోట్ల అంచనాతో ఈ మార్గాన్ని 24 అడుగులమేర విస్తరించడంతో పాటు కొంతమేర రక్షణ గోడలు నిర్మించాల్సి ఉంది. పురోగతి లేకపోవడంతో భక్తులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన రహదారిపై ఉన్న పాత సిమెంటు స్తంభాలు తొలగించలేదు. సమన్వయ లోపంతో పనులు నెమ్మదించాయని మండల ఇంజినీరింగ్ అధికారి ఎస్.ఎల్.నాయుడు తెలిపారు. క్షేత్రం వెలుపల జరుగుతున్న గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు వారం రోజుల్లో పూర్తి చేయిస్తామని దేవాదాయశాఖ ఈవో గురునాథరావు చెప్పారు.

రావివలసలో నిలిచిన చెరువు గట్టు రహదారి పనులు

ఆక్వా చెరువులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ఫోన్‌ఇన్‌లో మాట్లాడుతున్న మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ, శాస్త్రవేత్త బాలకృష్ణ

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలోని ఆక్వా చెరువులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరని మత్స్యశాఖ డీడీ వై. సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో శనివారం మత్స్య శాస్త్రవేత్త సీహెచ్.బాలకృష్ణతో కలిసి ఆయన ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 11 కాల్స్ వచ్చాయి. చెరువుల రిజిస్ట్రేషన్లు, పవర్ సబ్సిడీ, ఆక్వా ల్యాబ్ సేవలు, సాంకేతికతపై సందేహాలు నివృత్తి చేశారు. జిల్లాలోని 5 ఆక్వా ప్రయోగశాలల్లో మట్టి, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి చేపలు, రొయ్యల చెరువుల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీ డి.గోపీకృష్ణ, సాంకేతిక ఎఫ్‌డీవో కె.రవికుమార్ పాల్గొన్నారు.

పన్నుల వసూళ్లలో సమన్వయం అవసరం

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: అభివృద్ధికి కీలకమైన పన్నుల వసూళ్లలో శాఖల మధ్య సమన్వయం అవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం వాణిజ్య పన్నుల శాఖ సమన్వయ కమిటీ సమావేశంలో వర్చువల్‌గా మాట్లాడారు. రెవెన్యూ, పోలీస్, ఇంజినీరింగ్ శాఖలు వాణిజ్య పన్నుల విభాగంతో నిరంతరం సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా జీఎస్టీ చెల్లింపులు, బకాయిల రికవరీపై దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ జి.నిర్మలజ్యోతి పాల్గొన్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రీజనల్ ఆఫీస్, ఇ.నెం. 8, సింహద్వారం ఆర్చ్ దగ్గర, వెంకటాపురం, శ్రీకాకుళం జిల్లా. ఫోన్ : 08942 - 270911.

లీజుకు ఆవరణ కావలెను

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్ష్మీనర్సుపేట బ్రాంచి, శ్రీకాకుళం జిల్లా కొరకు మెయిన్ రోడ్డు, లక్ష్మీనర్సుపేట వద్ద మంచి ఫ్రంటేజ్, ప్రధాన రహదారికి ఎదురుగా తగినంత పార్కింగ్ ప్రాధాన్యతగా క్రింది అంతస్తు 1200 నుండి 1320 చ.అ. కార్పెట్ ఏరియా కలిగిన వాణిజ్య ప్రాంగణం లీజుకు కావలెను. RFP లో పేర్కొన్న విధంగా ప్రాంగణంలో అన్ని సౌకర్యాలు ఉండాలి.

స్పష్టమైన యాజమాన్యాన్ని కలిగియున్న భావి విక్రేతలు లేదా యజమానుల తరపున చర్చలు జరపడానికి అధికారం కలిగినవారు తేది 09.02.2026 నుండి శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయం నందు కార్యాలయ పనివేళల్లో ఫార్మేట్లను పొందగలరు మరియు టెక్నికల్ బిడ్, ప్రైస్ బిడ్లను వేర్వేరు సీల్డు కవర్లలో ఉంచి, వాటిని మరియొక కవరులో ఉంచి, కవరు పై భాగములో "లక్ష్మీనర్సుపేట బ్రాంచ్ ప్రాంగణం కొరకు" అని వ్రాసి తేది 02.03.2026న సా॥ గం॥ 4.00 లలోగా లేదా అంతకు ముందుగానే శ్రీకాకుళంలోని ప్రాంతీయ కార్యాలయంలో సమర్పించవలెను. టెండరు డాక్యుమెంట్‌ను బ్యాంక్ వెబ్‌సైట్ www.unionbankofindia.bank.in మరియు CPP పోర్టల్ www.eprocure.gov.in నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. టెక్నికల్ బిడ్‌ను అప్పటికి వచ్చిన బిడ్డర్లు / వారి ప్రతినిధుల సమక్షంలో తేదీ 02-03-2026న సా॥ 4.30 గం॥లకు తెరువబడును. ఒకవేళ టెండరు తెరుచు తేదీ సెలవు దినం అయితే తదుపరి పనిదినములలో టెక్నికల్ బిడ్ తెరవబడుతుంది. దయచేసి బ్రోకర్స్ లేదా మధ్యవర్తులు పాల్గొనవద్దని కోరుచున్నాము. ఏ విధమైన కారణము చూపకుండానే బిడ్స్‌ను అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు మరియు టెండరు ప్రక్రియ రద్దు చేయుటకు బ్యాంకు వారికి సంపూర్ణ హక్కు కలదు.

తేది: 08-02-2026 స్థలం: శ్రీకాకుళం — రీజనల్ హెడ్

ఒడిశాకు చెందిన ఎరువులు స్వాధీనం

హిరమండలం, న్యూస్‌టుడే: ఎలాంటి రసీదులు లేకుండా ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లాలోకి అక్రమంగా ఎరువులు తీసుకొస్తుండటంపై అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. మండలంలోని గొట్టాబ్యారేజీ దుర్భలాపురం గ్రామం సమీపంలోని కూడలిలో 60 బస్తాలు ఎరువులు ఒక వాహనంలో తీసుకురావడాన్ని శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్సై బి.రామారావు, సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు మండల వ్యవసాయ అధికారి బి.సంధ్య తెలిపారు. వాటి విలువ రూ.1,30,527లుగా గుర్తించామన్నారు. కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన గార నాగరాజు ఒడిశా హడ్డుబంగిలో వట్టి సింహాచలం కిరాణా షాపు నుంచి ఈ ఎరువులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశారన్నారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	150	255	275

రేషన్ బియ్యం పట్టివేత

గొట్టాబ్యారేజీ వద్ద పట్టుకున్న రేషన్ బియ్యంతో విజిలెన్స్ అధికారులు, సీఎస్ డీటీ భీమారావు

హిరమండలం, న్యూస్‌టుడే: రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని హిరమండలంలోని గొట్టబ్యారేజీ వద్ద అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సీఎస్‌డీటీ సీహెచ్.భీమారావు మాట్లాడుతూ.. ఎల్ఎన్‌పేట మండలం తురకపేట గ్రామానికి చెందిన గెంబలి శ్రీనివాసరావు ఓ వాహనంలో గొట్టాబ్యారేజీ మీదుగా ఒడిశా రాష్ట్రం సీతాపురంలో విక్రయించేందుకు సరకు తరలిస్తుండగా శ్రీకాకుళం విజిలెన్స్ అధికారులతో కలిసి దాడులు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ. 43,225గా గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఆదర్శనీయ మహిళ రమాబాయి అంబేడ్కర్

నివాళులర్పిస్తున్న ఏఐఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, దళిత సంఘాల నేతలు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: డా. బి. ఆర్. అంబేడ్కర్ సతీమణి రమాబాయి ఆదర్శనీయ మహిళని ఏఐఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను పేర్కొన్నారు. శనివారం ఆమె జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం సమీపంలోని జ్యోతిరావ్ పులే పార్కులో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా దళిత సంఘాల జేఏసీ నేత డా. కంఠ వేణు, మైనార్టీ సంఘ నాయకులు ఎం. ఎ. రఫీ పాల్గొన్నారు. ● జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రమాబాయి అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. న్యాయవాదులు బోయిడి మురళీకృష్ణ, బడియా కామరాజు, ఏజీపీ జె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

శ్రీకాకుళం టౌన్ కు దగ్గర ఉన్న డిగ్రీ కళాశాల & దూర విద్యా కేంద్రం అమ్మకం/ లీజుకు కలదు cont 9666637151

FOR SALE

TOP RUNNING Restaurant for sale Near Madhurawada, Vizag beside Highway Point. ✆ 99088 67145.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీగా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK Housing Financial Services Pvt Ltd.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

INDUSTRY

విజయనగరం జిల్లా R.ఆముదాలవలస రాజం దగ్గర 1.30 ఎ॥లో వర్కింగ్‌లో ఉన్న మెషినరీతో జీడిపప్పు ఫ్యాక్టరీ అమ్మకం. 9441032514, 9100038693

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

FLAT FOR SALE

2BHK & 3BHK E/F, W/F Studio Flats for sale. Near Madhurawada NH-16 100% vastu, clear title, Bank loan available. ✆ 9705940444.

FLAT FOR SALE
25లక్షలకె కొత్త 1BHK (2వాష్ రూమ్స్) సెల్లార్ బైక్ పార్కింగ్ 400Sft వైజాగ్ రైల్వే స్టేషన్‌కి దగ్గర SVC సినిమా హాల్ ఆనుకొని వీధి
888 55555 13

శ్రీకాకుళం డగ్లస్‌స్కూల్ ఎదురుగా ఇందిరానగర్ కాలనీలో 3 B/R ఫ్లాట్1400 Sft., సౌత్- ఈస్ట్‌ఫేసింగ్, 1st ఫ్లోర్, కబోర్డ్స్, సీలింగ్ గలది అమ్మకం (CC రోడ్డుఉన్నది) ✆ 7013683300

HOUSE FOR SALE

శ్రీకాకుళం విశాఖ 'ఎ' కాలనీ సాయిబాబా ఆలయం వెనుక 2079 చ॥అ॥ల విస్తీర్ణంలో 2 BHK ఇండిపెండెంట్ ఇల్లు అమ్మబడును. రేటు- 1.5Cr నో బ్రోకర్స్. ✆ 9440195959.

LAND FOR SALE

వ్యవసాయ భూమి అమ్మకం సాలూరు మండలం, దత్తివలస గ్రామం మొత్తం విస్తీర్ణం: 8.96 ఎకరాలు ధర: ఎకరాకు ₹26 లక్షలు (నెగోషియబుల్) ఫోన్: సి.హెచ్.రవీంద్ర కుమార్ - 9885074949

105 Cents రాజపులోవ నుండి 1KM విజయనగరం రోడ్డుకి ఆనుకొని పెట్రోల్ బంకు దగ్గర కమర్షియల్ సైటు 25K PYD ఇంటరెస్టు పార్టీ ఓన్లీ. Cont: 9000175310.

రణస్థలం NH:16కి 4KM దూరంలో 10 ఎ॥ భూమి మరియు NH:16 హైవేకి 2KM దూరంలో 20 ఎ॥ల భూమి అమ్మకమునకు కలదు. Cont: 9985843846

PLOT FOR SALE

320 Sq.yds Plot for sale in D L Nagar, Near Lakiddam junction Vizianagaram. Contact: 9866411373

223 Sq.yds Plot For Sale in Maruti Nagar Phase 2, K L Puram Vizianagaram. contact: 9866411373.

భోగాపురం & ఎయిర్‌పోర్ట్ హైవేకి 1KM దగ్గరలో 60' తార్‌రోడ్‌కి ఆనుకొని 30 సెంట్లు S/F స్థలం అమ్మకం. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్. 9492746527.

శ్రీకాకుళం చౌక్‌బజార్ రోడ్‌లో సిటీ షాపింగ్‌మాల్‌ని ఆనుకొని 173.47 Sq.Yrds గల ఖాళీస్థలం అమ్మకమునకు కలదు. సంప్రదించండి. ✆9032456048

167 Sq West. VMRDA Diamond City, Backside of Raghu Engg. College @ Fortune Hills VUDA Layout 5KM to Airport ✆ 8522814321

Direct NH-5 N/F Commercial Plots 400, 600 Sq.Yds & VUDA, RERA, 200 Sq.Y. E/F plots at Pusapatirega, Nr. Airport. ✆ 8897956418.

200 Sq.Yds. VUDA Appr. N/W Corner Bit at Pisini Road, 6 Lines Highway (Walkable), Ranasthalam, Nr. Paidibhimavaram. 7981626763.

Site for sale W/F 4.5cents House site Govt. hospital road to Shanthinagar Colony road Srikakulam ✆7036597320.

Bhogapuram East NH-16, Nr. International Airport Gated Community Open Plots in PH-1, 2, 3, 4.... Size: 167, 200, 400, 600 Syds. Sale. ✆ 9346516388.

PLOT FOR SALE
శ్రీకాకుళం బలగ రోడ్డు పాత సిద్ధిపేట అను గ్రామములో రోడ్డు పాయింట్‌లో 24 సెంట్లు భూమి ఓపెన్ ప్లాట్ అమ్మకమునకు కలదు. డైరెక్ట్ పార్టీ సంప్రదించవలసిందిగా కోరుచున్నాను.
Ph: 7799185313, 8897979018, 8169989908

ఇళ్ళ స్థలాలు అమ్మకం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఇళ్ళ స్థలాలు కేవలం గజం 3999/- మాత్రమే
7095002999

కలిదిండి గ్రూప్
అందిస్తున్న అద్భుతమైన రిసార్ట్ ప్లాట్లు విజయనగరం మరియు అనకాపల్లి సమీపంలో
✦ కాపుకాస్తున్న మామిడి చెట్లతో కూడిన ప్లాట్లు
✦ 33 అడుగుల అంతర్గత రోడ్లు
✦ రిసార్ట్ సదుపాయాలతో
✦ 200, 500, 1000 చ॥గ॥లలో
✦ చ॥గ॥ 3999/- (అనకాపల్లిలో)
✦ 4999/- (విజయనగరంలో)
మరిన్ని వివరాలకు
కలిదిండి గ్రూప్
88860 88852
88860 88853

వైజాగ్ తగరపువలసలో హైవేకు సమీపంలో ప్రఖ్యాత సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన వెంచర్‌లో ప్లాట్స్ అమ్మకానికి కలవు. ఫోన్: 7382425989

శ్రీకాకుళం పట్టణం పీఎన్ కాలనీ సమీపం దుప్పలవలసలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఎదురుగా (266.2 చ.గ) ఇంటి స్థలం అమ్మకం. ✆ 9849147350

శ్రీకాకుళం నెహ్రూనగర్ కాలనీలో 30'x70' N/F ప్లాట్ నెం:65 అమ్మకమునకు కలదు. ✆ 7396563334, 9000017056.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరలో 383 చ॥గ॥ 46x75 ఈస్ట్ ఫేస్ హైవేకి 500M దూరంలో VMRDA &VUDA అప్రూవల్ ఓనర్ ప్లాట్. 9398844051.

శ్రీకాకుళం to ఆముదాలవలస, దూసి రోడ్డు, మెయిన్ రోడ్డు 500 మీటర్ల పరిధిలో, తూర్పు ఫేసింగ్, 4 సెంట్లు స్థలం అమ్మకం. No బ్రోకర్స్. ✆99080 91288

భూమి పూజకు సిద్ధం హైవే హోరిజోన్ 08-02-26 శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీకాకుళం నేషనల్ హైవే ఆనుకొని SUDA అప్రూవ్డ్ ప్లాట్స్ 167, 200 Sq అమ్మకం కలవు బ్యాంక్ లోన్ కలదు. 8790388887.

COMMERCIAL SPACE FOR SALE

శ్రీకాకుళం చౌక్ రోడ్‌లో 156.09 Sq.Yds గల 2ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 6300574277, 9440176862.

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

శ్రీకాకుళం P.N.కాలనీలో ఇల్లు కట్టడానికి ఇల్లు స్థలం కావలెను డైరెక్ట్ పార్టీలు మాత్రమే సంప్రదించండి (నో బ్రోకర్స్) ✆ 9441975279

TO LET

1600 Sft. Nr. SFS School, Seethammadhara. Suitable for any Commercial/ Guest House/ IT Office for Rent. Ct.: 9866890860.

COMMERCIAL

SKLM Kotharoad Jn., ANR Complex, Near PEB Shed, Hight 25 ft. Size 48.5x75=3637 Size 100X10= 1000 Total Sft. 4637 TOLET Cont: 9989074249, 9959006981.

శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ దగ్గర 2 G+3 బిల్డింగ్స్ 15500 & 5500SFT విద్యాసంస్థలు హాస్పిటల్స్ బ్యాంక్స్ అద్దెకు ✆9703779230 -9398873241.

ప్రకటన చిన్నదైన స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

JOBS

అర్జెంట్‌గా కావలెను ప్రైవేట్ బ్యాంక్స్ & పవర్ ప్లాంట్స్ MNC Ltd.,లో పనిచేయుటకు P.O's, క్యాషియర్స్, క్లర్క్స్, మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, ట్రైనీ ఇంజినీర్స్ (G.T.E) అటెండర్స్ (కంప్యూటర్ & D.E.O's) టెలీకాలర్స్ Q: 10th, ఇంటర్ ఏదీ డిగ్రీ, డిప్లొమా & బి.టెక్., MBA, MCA, ITI, M/F జీ: 16 to 45K, Age: 18 to 36 ✆ 7799992384

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

కావలెను. శంషాబాద్‌లో పని చేయుటకు యువతీయువకులు M/F 25 సం.లోపు వసతి కల్పించబడును. Ph: 7036969882

కన్‌స్ట్రక్షన్ కంపెనీ శ్రీకాకుళంకి స్త్రీ Br. మేనేజర్, టెలీకాలర్స్, పు సూపర్‌వైజర్స్ కావలెను. ✆ 8309998454.

కుక్స్, బేబీకేర్, ఆయాలు, వార్డ్‌బోయ్స్, నర్సులు, హెల్పర్స్ కావలెను. డ్యూటీ 10 /12 /24 గం॥లు. జీ॥ 18-25 వేలు + వసతి +భోజనం @ వైజాగ్ ✆ 9666600858.

BR INFRACON నందు పనిచేయుటకు సైట్ ఇంజినీర్లు కావలెను. Q: డిప్లొమా, B.Tech/M.Tech అర్హతకలిగి పైపులైన్లు, ఇరిగేషన్ పర్క నందు 3to4 సం॥లు అనుభవం కలిగి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలనందు పనిచేయుటకు కావలెను. బయోడేటాను info@brinfracon.comకి పంపగలరు. ✆ 79955 57831

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. స్త్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

ఉచిత హాస్టల్‌తో శిక్షణ & ఉపాధి నిరుద్యోగ యువతీ/ యువకులకు ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అసెంబ్లీ ఆపరేటర్, M.S.Office, స్పోకెన్ ఇంగ్లీష్‌పై శిక్షణ ఇవ్వబడును. 9704633675, 7331144859.

RKS ఫౌండేషన్‌లో పనిచేయుటకు GNM B.Sc నర్సు అనుభవంగల స్టాఫ్, 20 వేలు జీతం & వార్డ్‌బాయ్స్, ఆయాలు, జీతం 15 వేలు, ఫుడ్, అకామిడేషన్ ఫ్రీ. సికింద్రాబాద్- 9676532323.

ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో Dy. డైరెక్టర్స్-4 Sr. వైస్ ప్రెసిడెంట్స్-6 పనిచేయుటకు వయస్సు: 35+ కల్గిన M/F కావలెను. జీ॥ 15-20K+ ఇన్సెంటివ్. చిట్‌ఫండ్స్, ఇన్సూరెన్స్, R/Eలలో చేసినవారికి ప్రాధాన్యత. 9885494169

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

ఉస్మాన్ బైండింగ్‌లో & జిరాక్స్ షాప్‌లో పనిచేయుటకు బైండర్స్, జిరాక్స్ తెలిసిన స్టాఫ్ కావలెను జీతం: 20,000, 11,000 వైజాగ్. ✆ 8096205520, 8074561863

Axis Bank, IDFC, CITY యూనియన్ బ్యాంకులో Asst. మేనేజర్స్, క్యాషియర్స్ కావలెను (ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్) కలదు ✆ 8121847899.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రిషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు& M/F ఆఫీస్ అసిస్టెంట్లు తెలుగు, హిందీ, తమిల్, E, 2 భాషలు మాట్లాడేవారు కా॥. అకామిడేషన్ 8105011213, 7760062220

R.K.టెక్నాలజీస్ సోలార్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్‌నందు పనిచేయుటకు మార్కెటింగ్ మేనేజర్స్ / ఎగ్జిక్యూటివ్స్-15 & అకౌంటెంట్ (GST.+Tally) M/F కావలెను. ఇంటర్వ్యూ: తే: 08-02-2026 ఉ॥ 10 గం॥ నుండి Opp. కిమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం నందు ✆ 9951933359.

శ్రీకాకుళంలో ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు అనుభవం ఉన్న కిచెన్ అసిస్టెంట్ -1 ఆల్‌రౌండ్ మాస్టర్-1, వెయిటర్స్ కావలెను. ✆ 9398783987.

WANTED
A multi crore organisation requires
CHIEF MANAGERS
Qua: M/F, 40+
Prefer:Retired/Working/VRS
Government/ Private Sectors Of all Departments
Salary: 30,000/- + Incentives
T&C apply
Interview: 8-2-2026 - 5pm onwards
9-2-2026 - 9 am to 3 pm
C.V.SATYANARAYANA
District Forest Officer (Rtd)
Varam Residency, Day And Night Area, Srikakulam
94411 23957, 70936 59282

FACULTY/ TEACHERS

క్రాంతి విద్యానికేతన్ సింగుపురంలో హయ్యర్ క్లాసులకు ఇంగ్లీషు & బయాలజీ సబ్జెక్టులను బోధించుటకు టీచర్స్ కావలెను జీతం 25000/- అనుభవం గలవారికి ప్రాధాన్యత సంప్ర: 9441359684, 7893805797.

ENGINEERING

We Are Hiring - Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

నిర్లక్ష్యానికి నిలువెత్తు నీరు దర్పణం..

తాగేందుకు నీరు దొరక్క జనాలు అల్లాడిపోతుంటే అధికారులు మాత్రం నీటి వృథాను అరికట్టే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. బెనుగానిపేటలో వారం రోజుల కిందట తాగునీటి కుళాయి మరమ్మతులకు గురై నీరు వృథాగా పోతోంది. ఈ విషయమై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మరమ్మతులు చేపట్టి నీరు అందజేయాల్సింది బదులు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీనిపై గ్రామీణ నీటిపారుదల శాఖాధికారి విష్ణుమూర్తిని వివరణ కోరగా పరిశీలించి సమస్య పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

తెరపై ఈనాడు

పలాసలో.. ఎస్వీ మ్యాక్స్: మన శంకర వరప్రసాద్‌గారు హరిశంకర్: హనీ (మార్నింగ్, ఫస్ట్ షో), యుపోరియా (మ్యాట్నీ, సెకండ్ షో)
ఇచ్ఛాపురంలో.. పూర్ణ: మన శంకర వరప్రసాద్‌గారు
సోంపేటలో.. ఎస్ఎస్‌మ్యాక్స్: మన శంకర వరప్రసాద్‌గారు, శివ: నారీ నారీ నడుమ మురారి
– న్యూస్‌టుడే, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వజ్రపుకొత్తూరు: అక్కుపల్లి మహాత్మా జ్యోతిబా పులే మత్స్యకార, వెనకబడిన తరగతుల బాలుర గురుకుల పాఠశాలలో 2026-27కుగాను ఐదో తరగతి (ఆంగ్ల మాధ్యమం) ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఈశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 4వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో నమోదు చేసుకోవాలన్నారు.

ప్రమాదమని చెప్పినా.. పట్టించుకోరే..

రైలు పట్టాలు దాటడం ప్రమాదమని హెచ్చరిక బోర్డు పెట్టినా ప్రజలు దాన్ని పట్టించుకోకుండా ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. దీనికి ఈ చిత్రమే నిదర్శనం. ఇచ్ఛాపురం పట్టణం వీకే పేట వీధి చివరలో తోటూరు వద్ద రైల్వే పట్టాల వద్ద వీటిపై రాకపోకలు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అలా చేయడం చట్టరీత్యానేరమని హెచ్చరిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. అయినా దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

మఠం చెరువుకు మోక్షం..

కంచిలి : కంచిలి మఠం చెరువుగట్టు అభివృద్ధికి నోచుకోకపోవడంతో చుట్టూ పొదలు, చెట్లు పెరిగి ప్రమాదకరంగా మారింది. ప్రధానంగా ఈ చెరువులో స్థానికులు స్నానాలకు ఉపయోగిస్తుండగా పూజలు సమయాల్లో మహిళలు ఇబ్బందిపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమస్యలకు మోక్షం లభించింది.

ఫార్మర్ రిజిస్ట్రీ.. అన్నదాతకు బాసట..

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

ప్రయోజనాలు ఇలా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పెట్టుబడి సాయం, ఎరువుల రాయితీ, పంటల బీమా, పంట దిగుబడుల విక్రయాలతోపాటు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రీ విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి కానుంది. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న రైతులందరూ నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

✧ గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని గ్రామ వ్యవసాయ సహాయకులు చేస్తున్నారు. ఆధార్‌కార్డు నంబరు, భూమి పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌తో అనుసంధానించిన చరవాణి వివరాలు వ్యవసాయ సహాయకులకు అందిస్తే నమోదు చేస్తారు. అనంతరం ఆధార్‌తో అనుసంధానించి రైతు చరవాణికి 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది. ఈ సంఖ్యతో మీ సేవా కేంద్రాల్లో స్మార్టుకార్డును డౌన్‌లోడు చేయించుకోవచ్చు.

రైతులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్ రిజిస్ట్రీ' నమోదు ప్రక్రియ చేపట్టింది. దీంతో సాగు భూమి ఉన్న ప్రతి రైతుకు 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తారు. ఈ క్రమంలో పీఎం కిసాన్‌తోపాటు భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ పథకాలు అమలుకు ఇది తప్పనిసరి కానుంది.

నియోజకవర్గాల రైతుల వివరాలు

మండలం	లక్ష్యం	నమోదు
కవిటి	10,224	7,750
ఇచ్ఛాపురం	6,771	7,070
కంచిలి	11,806	9,711
సోంపేట	11,021	8,185
పలాస	10,389	6,921
వజ్రపుకొత్తూరు	12,615	9,941
మందస	15,061	12,150

తప్పనిసరిగా చేయించుకోవాలి

ప్రభుత్వ పథకాలు వర్తించేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి. భవిష్యత్తులో దీన్నే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులందరూ సకాలంలో నమోదు చేసుకోవడం ద్వారా పీఎం కిసాన్ నిధులు సైతం రైతుల ఖాతాల్లో జమవుతాయి. – భవానీ శంకరరావు, ఏడీఏ, సోంపేట

ఇరుకు రోడ్డు..ట్రాఫిక్‌తో బేజారు

ఇచ్ఛాపురం పట్టణం వీకే పేట రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఎదురెదురుగా చిన్నవాహనాలు వచ్చినా రాకపోకలకు కష్టతరమవుతోంది. ఈ మార్గంలో ఇటీవల లారీ కొళిగాం రోడ్డు వైపు నుంచి రావడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. దీంతో వాహనాలను క్రమబద్ధీకరించి ముందుకు సాగనంపేందుకు అరగంట పట్టింది. ఈ సమస్యపై సీఐ ఎం.చిన్నంనాయుడు స్పందిస్తూ, సిబ్బంది ద్వారా సమస్య పునరావృతం కాకుండా చేస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

భవనం పూర్తయ్యేనా..?

వైకాపా హయాంలో ప్రారంభమైన పోలేరు సచివాలయ భవన నిర్మాణం సగంలో నిలిచిపోయింది. దీంతో సచివాలయ సిబ్బంది ఇరుకు గదుల్లో విధులు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బంది కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు చేయిస్తామని పంచాయతీరాజ్ శాఖ ఏఈ ప్రవీణ్ తెలిపారు.

– న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

ప్రమాదం వాలి చూస్తోంది..

బెల్లుపడ కాలనీలో మూడు రోడ్ల కూడలిలోని విద్యుత్తు స్తంభం ఒకవైపు ఒరిగిపోయింది. గట్టిగా గాలి వీస్తే కూలిపోయేలా ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని విద్యుత్తు ఉపకేంద్ర ఏఈ కేవీ గోవిందరావు వద్ద ప్రస్తావించగా, పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

తప్పదు ముప్పు..

ఉద్దానంగోపినాథపురం ప్రధాన వీధిలోని కాలువపై పలు చోట్ల అమర్చిన సిమెంట్ పలకలు శిథిలమయ్యాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కాలువలో మురుగునీరు నిలిచిపోయింది. దీనిపై పంచాయతీ కార్యదర్శి ధనంజయరావును వివరణ కోరగా కాలువల్లో మురుగు తొలగించామని, సిమెంట్ పలకలు సరిగా అమర్చి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 8008574279 9063144707

సమస్య: ఇచ్ఛాపురం కోటవీధి నుంచి నీలకంఠేశ్వరవీధికి వెళ్లే కరణంవీధి ముఖద్వారం ప్రమాదకరంగా ఉంది. - **రబిసాహు, ఇచ్ఛాపురం** **సమాధానం:** అప్రోచ్ పనులు చేయించి, సమస్యను పరిష్కరిస్తాం. - **ఎన్.రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం** – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

? పాతటెక్కలిలోని పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. - **మార్పు రమణమూర్తి, స్థానికుడు**
★ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం. - **మధుబాబు, పశువైద్యాధికారి, గోవిందపురం** – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

? పూండిలో జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. - **సాంబమూర్తి, వాహనదారుడు**
★ ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. - **శరత్‌చంద్రదొర, పంచాయతీ కార్యదర్శి, గోవిందపురం**
– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

రూపు మారుతోంది.. మెరుగులు దిద్దుకుంటోంది..

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం రైలునిలయం వేగంగా రూపుమారుతోంది. రెండేళ్ల కిందట ఇచ్ఛాపురం వచ్చిన వారు.. నేటి రూపాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్లలో ఆదాయాన్ని అందిస్తున్నా దీన్ని సాదాసీదాగా వదిలేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అమృత్ భారత్ రైలు నిలయ అభివృద్ధి పనుల పథకంలో ఇది మెరుగులు దిద్దుకుంటోంది.

✤ వాల్తేరు జోన్ ఏర్పడినప్పుడు ఇచ్ఛాపురం వరకు ఆంధ్రా ప్రాంతమంతా వాల్తేరు జోన్‌లోనే ఉంచాలని ప్రజలు అభిప్రాయం పడటంతోపాటు నేతలపై ఒత్తిడి తెచ్చారు. ఒడిశా ఖుర్దా రోడ్, భువనేశ్వర్ కేంద్రాలుగా పాలన సాగుతుండటంతో, ఆంధ్రా అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారని వారి ఆవేదన. మంచి ఆదాయాన్ని అందించే ఇచ్ఛాపురం, సోంపేట, పలాస రైలునిలయాలను వదులుకునేందుకు రైల్వే జోనల్ అధికారులు సుముఖత చూపలేదు.

✤ ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ డా.బెందాళం అశోక్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పట్టుదలగా రైల్వే అధికారులపై ఒత్తిడి తెచ్చారు. వారి చొరవతో మూడు అమృత్‌భారత్ వారాంతపు రైళ్లతో పాటు, వారానికి రెండు రోజులు నడిచే పూరీ-అహ్మదాబాద్-పూరీ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్ఛాపురంలో హాల్టు లభించింది. యశ్వంత్‌పూర్, గరీబ్‌రథ్‌లను కూడా ఇక్కడ నిలుపుదల చేస్తే, మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.

ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా..

ఇచ్ఛాపురం రైలునిలయాన్ని అభివృద్ధి చేసేందుకు బాధ్యతగా పనిచేస్తున్నాం. ఈ విషయంలో ఉన్నతాధికారులకు సమస్యలు వివరించి, అభివృద్ధి పనులు ప్రణాళికగా సాగేలా చేస్తున్నాం. ఇందుకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంతో శ్రమిస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం. – డా.బెందాళం అశోక్, ప్రభుత్వ విప్

ఇచ్ఛాపురం రైలునిలయ భవనం

సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్

నేర నియంత్రణపై దృష్టి పెట్టాలి

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: నేర నియంత్రణపై దృష్టి పెట్టాలని కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ సూచించారు. వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌ను శనివారం సందర్శించి దస్త్రాలు పరిశీలించి తనిఖీ చేశారు. మండలంలోని సామాజిక, భౌగోళిక అంశాలతోపాటు కేసుల వివరాలను స్థానిక ఎస్సై నిహార్‌ను అడిగి తెలుసుకున్నారు. సత్వరం కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రహదారి ప్రమాదాలు అదుపు చేయాలని, చోరీలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా పెంచాలని సూచించారు. ప్రధాన రహదారి కూడలి, దేవాలయాల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిసరాలను పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంచటంతో అభినందించారు.

కాశీబుగ్గ, పలాస, న్యూస్‌టుడే: ఆపద సమయంలో అప్రమత్తతే ఆయుధంగా పనిచేస్తుందని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ అన్నారు. కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నారీ శక్తి, సైబర్‌క్రైమ్, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు ప్రమాదానికి గురికానివ్వకుండా, ఎదుటివారి ప్రవర్తనపై అనుమానం వచ్చినా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయురాలు వై. చిన్నంనాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తప్పులుంటే చెప్పండి

పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: ఎలాంటి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పలాస ఆర్డీవో జి.వెంకటేష్ అన్నారు. పలాస మండలం బ్రాహ్మణతర్లాలో రీ సర్వే అయిన రైతుల వివరాలను రెవెన్యూ సిబ్బంది సరిచూస్తున్నారు. ఆ ప్రక్రియను ఆర్డీవో శనివారం పరిశీలించారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో పేరు, ఆధార్ నంబరు, విస్తీర్ణం వివరాల్లో ఏమైనా తప్పులు గుర్తిస్తే తెలియజేయాలని రైతులను కోరారు. తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి, డిప్యూటీ తహసీల్దార్ గిరి, ఆర్ఐ ప్రసాద్ పాల్గొన్నారు.

రైతుల వివరాలు పరిశీలిస్తున్న ఆర్డీవో వెంకటేశ్

26న జామి ఎల్లమ్మజాతర

పలాస, న్యూస్‌టుడే: పలాస పట్టణంలో ఈనెల 26న జామిఎల్లమ్మ జాతర నిర్వహించనున్నట్లు కొల్లకోట కుటుంబీకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 24న అగ్నిగుండం, 25న సింధూరపంట, 26న జామి ఎల్లమ్మజాతర ఉంటుందన్నారు.

రేషన్ డీలర్‌పై చర్యలు తీసుకోండి

కంచిలి గ్రామీణం: బొగాబెణి పంచాయతీ పరిధిలో బొనమాలి రేషన్ డీలర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం సర్పంచి జి.సింహాచలం తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సమయపాలన పాటించడం లేదని, లబ్ధిదారులకు రేషన్ సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్ర బడ్జెట్‌పై అవగాహనకు క్విజ్ పోటీలు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్ సారాంశాన్ని గ్రహిస్తే, దేశ ఆర్థిక పరిస్థితి, పురోగతి, పథకాలపై అవగాహన కలుగుతుందని మేరా యువ భారత్ జాతీయ కార్యకర్త హంగీర్ బెహరా అన్నారు. యువతకు బడ్జెట్‌పై ఆసక్తి కలిగించేందుకు డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇచ్ఛాపురం స్వర్ణ భారతి విద్యాలయంలో ప్రిన్సిపల్ రామిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం దీనిపై అవగాహన కల్పించారు. బడ్జెట్ పాఠం మొత్తం తెలుసుకునేలా క్యూఆర్ కోడ్‌తో ఉన్న పత్రాలను విద్యార్థులకు అందించారు.

భూసార పరీక్షలతో రైతులకు మేలు

కవిటి గ్రామీణం: భూసార పరీక్షలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రకృతి వ్యవసాయ ఆర్టీవో హేమసుందర్ అన్నారు. జగతి, బొరివంక, బల్లిపుట్టుగ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విభాగంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్ పథకం ద్వారా రైతుల తోటల నుంచి మట్టి నమూనాలు సేకరించారు.

పనుల ప్రారంభం.. కంచిలి గ్రామీణం: మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు శోభన్‌బాబు అన్నారు. శనివారం మకరాంపురం ఆర్ అండ్‌బీ రహదారి నుంచి కొరికానపుట్టుగ, జన్నిపుట్టుగ గ్రామాల మీదుగా రూ.2.17 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు. తెదేపా మండలాధ్యక్షుడు రామారావు, జగదీష్ పట్నాయక్, కురయ్య, రమణ, దానయ్య పాల్గొన్నారు.

క్రీడలతోనే మానసిక ఉల్లాసం

పలాస, న్యూస్‌టుడే: విద్యార్థులకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శనివారం భాష్యం ఉన్నత పాఠశాల వార్షిక క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా దృష్టిసారించాలని సూచించారు. అనంతరం క్రీడా జెండా ఎగురవేసి, బహుమతులు అందజేశారు. సీఈవో సత్యం, జెడ్ఈవో వేణు, జెడ్‌సీవో శైలజ, ప్రిన్సిపల్ డి.వి.కృష్ణారావు పాల్గొన్నారు.

క్రీడాపోటీల జెండా ఎగురవేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

త్వరితగతిన పూర్తిచేస్తేనే ప్రయోజనం.. పలాస, న్యూస్‌టుడే: ప్రజాసమస్యలు త్వరితగతిన పూర్తిచేస్తేనే లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస తెదేపా కార్యాలయంలో శనివారం ఫిర్యాదులు స్వీకరించారు. 31 వినతులు అందగా, కొన్నింటికి అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్లో సంస్థ ద్వారా ఓ చిన్నారికి అయ్యే వైద్య ఖర్చులు భరిస్తామని ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి పంపించారు.

వేసవి దృష్టిలో ఉంచుకుని.. పలాస : పురాధికారులు రానున్న వేసవి దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస తెదేపా కార్యాలయంలో అధికారులతో సమావేశమై ప్రణాళికబద్ధంగా తాగునీటి సరఫరాపై ప్రజల భాగస్వామ్యం చేయాలని కోరారు. కమిషనర్ ఇ.శ్రీనివాసులు, టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, ఏఎంసీ ఛైర్మన్ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రుణాల రికవరీకి చొరవ చూపాలి

సోంపేట, పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: డ్వాక్రా రుణాల రికవరీకి చొరవ చూపాలని ఏపీఎం ప్రసాదరావు అన్నారు. మండల మహిళా సమాఖ్య, రైతు ఉత్పత్తిదారుల సంఘం కార్యనిర్వాహక పాలకవర్గం సమావేశం నిర్వహించారు. సంఘాల అధ్యక్షులు జానకి, ధనలక్ష్మి, సీసీలు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు. ★ పలాస స్త్రీ శక్తి భవనంలో విజన్ బిల్డింగ్-3పై వీవోఏలు, గ్రామ సంఘాల అధ్యక్షులకు మూడు రోజుల శిక్షణ శనివారంతో ముగిసింది. ఏపీఎం జాంబవతి పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి

ప్రభుత్వ విప్ అశోక్‌కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు

సోంపేట, న్యూస్‌టుడే: సోంపేట మండలంలోని పలు రహదారులు, కల్వర్టులు, ప్రయాణికుల విశ్రాంతి భవనాలు తదితర సమస్యలను పరిష్కారించాలని మాకన్నపురం పంచాయతీ సర్పంచి మద్దిలి నాగేశ్వరరావు, కంచిలి ఏఎంసీ ఛైర్‌పర్సన్ విజయలక్ష్మి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను కలిసి వినతిపత్రం అందించారు.

పరామర్శ.. ఇచ్ఛాపురం గ్రామీణం: కీర్తిపురానికి చెందిన వలపల మహాలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్ శనివారం పరామర్శించారు. తెదేపా మండలాధ్యక్షుడు పద్మనాభం, కామేశ్వరరావు, బాబ్జీ, శ్రీను, సహదేవు, ప్రకాష్‌చంద్ర, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

కార్మికులకు నష్టం చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే నాలుగు లేబర్ కోడ్‌ల రద్దుకు ఈనెల 12న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సమాఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బొడ్డపాడు, పలాస పట్టణంలో బ్యాంకుల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. సీపీఐఎంఎల్ లిబరేషన్ సభ్యుడు రామారావు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ధర్మారావు, కార్యదర్శి దుర్యోధన పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, పలాస/గ్రామీణం

గుణవంతు సంతాప సభ

పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: బొడ్డపాడులో రజక సంఘాల ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకుడు, జానపద కళాకారుడు రాజాం గుణవంతు సంతాప సభ శనివారం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడిన నాయకులు రాజాం గుణవంతు సేవలను కొనియాడారు. ఆయన కొన్నాళ్ల పాటు విప్లవ ఉద్యమంలో పనిచేస్తూ కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు. అనంతరం జైలు జీవితాన్నీ గడిపారు. యర్రయ్య, సింహాచలం, శాంతారావు, కృష్ణారావు, డిల్లీరావు, శ్రీరాములు, తామాడ త్రిలోచన పాల్గొన్నారు.

ఘనంగా పల్లకీ ఉత్సవం

పలాస సత్య సాయి సేవాసమితిలో బాబా పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. శనివారం ఉదయం పాదుకలకు షోడచోపచార పూజలు చేశారు. సాయంత్రం ఆంజనేయ దేవాలయం నుంచి బాబా చిత్రపటం, పాదుకలతో పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం సామూహిక శతగళార్చన చేపట్టారు. కన్వీనర్ ఐ. తిరుమలరావు, జోనల్ కన్వీనర్ బైరాగి, మాజీ కన్వీనర్ రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, పలాస

సామాజిక అంశాలపై అవగాహన పెంచుకుందాం

ఆకట్టుకున్న విద్యార్థుల నాటిక ప్రదర్శన

ఇచ్ఛాపురం గ్రామీణం, కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులు తమ చుట్టూ జరిగే సామాజిక అంశాలను పరిశీలించి వాటిపై అవగాహన పెంచుకోవాలని ప్రధానోపాధ్యాయుడు టి.గోపాలరావు సూచించారు. కె.శాసనం జడ్పీ ఉన్నత పాఠశాలలో నో బ్యాగు డే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలు వాడకం వల్ల జరిగే అనర్థాలపై లఘునాటికలు వేశారు. ★ ప్రతి ఒక్కరూ రామాయణంపై అవగాహన పెంచుకోవాలని గ్రేడ్-1 తెలుగు పండిత్ బంకుపల్లి సంతోష్ అన్నారు. శనివారం ఆయన కల్యాణి ఆంగ్ల పాఠశాల ఆవరణలో విద్యార్థులకు రామాయణంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ బిందుమాధవి, ఏవో రాణి పాల్గొన్నారు.

ఉత్తమ విద్యకు వేదిక.. ప్రభుత్వ కళాశాల

విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ నవ్యశ్రీ

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తూ, నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచిత విద్యనందించే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని ఇచ్ఛాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నవ్యశ్రీ మహంతి పిలుపునిచ్చారు. కళాశాలలో చేరికల కోసం ఇచ్ఛాపురంలోని సురంగిరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కాదాలక్ష్మీకాంతమ్మ పుర బాలికోన్నత పాఠశాలల్లో శనివారం ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. తమ కళాశాలలో కేవలం బాలికలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీలతో పాటు వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలు చేస్తున్నామన్నారు. ఎన్ఎస్ఎస్ పీవో రజనికుమారి, బాపూజీ, యుగంధర్ చౌదరి, కరుణాకర్‌రావు, వై.జనార్దనరావు పాల్గొన్నారు.

రాయగడపై బ్రహ్మపుర లీడ్స్ విజయం

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రాజా వారి మైదానంలో జరుగుతున్న వెచ్చా జయంతి స్మారక అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాయగడ రేవోల్ట్ క్లబ్, బ్రహ్మపుర లీడ్స్ స్పోర్టింగ్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్రహ్మపుర జట్టు గెలుపొందింది. రాయగడ జట్టు క్రీడాకారుడు చక్రపాణి ఉత్తమ ఆటగాడిగా నిలవగా.. నిర్వాహకులు కేశవరావు, కృష్ణయ్య, దిలీప్ జ్ఞాపిక అందించారు.

పోలమ్మా.. నీవే దిక్కమ్మా..

★ కనీస సౌకర్యాలకు నోచుకోని కొండపోలమ్మ కాలనీ

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం పురపాలికలో పెరుగుతున్న కుటుంబాలకు అనుగుణంగా, పట్టణంలో అవకాశం లేకపోవడంతో ప్రజలు కాలనీల్లో నివాసాలు ఏర్పర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిన కాలనీల్లో కొండపోలమ్మ కాలనీ ఒకటి. ఇక్కడ 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 20 వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో కనీస వసతులు కానరావడం లేదు. సమస్యలు దీర్ఘకాలంగా తిష్ఠ వేసి ఉండటంతో స్థానికులు అవస్థల నడుమ జీవనం సాగిస్తున్నారు.

పురపాలక సంఘం: ఇచ్ఛాపురం
వార్డులు: 23 జనాభా: 43 వేలు

కాలనీలో సగం రోడ్డు.. ఆపై మురుగు..

★ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో కాలనీలు విస్తరిస్తున్నాయి. ప్రధాన మార్గంలోనే రోడ్డు సౌకర్యం లేదు. అరకొరగా సిమెంట్లు రోడ్లు ఉన్నా ఒక్క కాలువ కూడా లేదు. తాగునీటికి ఉన్న ఒక్క బోరు కూడా మరమ్మతులకు గురికావడంతో స్థానికులు దూరప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. కొందరు అప్పులు చేసి వ్యక్తిగతంగా బోర్లు వేసుకున్నారు.

★ కాలువలు, కల్వర్టులు లేకపోవడంతో కచ్చాకాలువలపైనే చిన్నపాటి పలకలను అమర్చుకుని కాలక్షేపం చేస్తున్నారు. కేపీ కాలనీలో వీధి దీపాల వెలుగులు అంతంతమాత్రమే. ఎన్టీఆర్ నగర్‌గా మారిన జగనన్న కాలనీలో మాత్రం జనావాసాలు లేకున్నా వీధి దీపాలు వెలుగుతున్నాయి. తాగునీటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ట్యాంకరు నీరు వస్తే, వాటినే తాగేందుకు దాచుకుంటున్నామని కాలనీవాసులు పేర్కొంటున్నారు.

ఇబ్బందికరంగా ఉంటున్నాం..

ఇక్కడ ఇల్లు కట్టుకుని చాలాకాలంగా ఉంటున్నాం. కొన్ని వీధుల్లోనే, అదీ కొంతమేరకే సీసీ రోడ్లు వేశారు. వాటికి అనుగుణంగా కాలువలు లేవు. మంచినీటికీ ఇబ్బందే. ట్యాంకరుతో కూడా నీరు ఇవ్వడం లేదు. అరకొరగా వీధి దీపాలు ఉన్నాయి. – ముడియా రాంబాబు, కేపీకాలనీవాసి, ఇచ్ఛాపురం

సమస్యలు పరిష్కరిస్తాం..

పట్టణవ్యాప్తంగా పెరుగుతున్న కాలనీల్లో ప్రణాళికగా అభివృద్ధి చేసేందుకు కౌన్సిల్ చర్యలు తీసుకుంటోంది. నిధుల మేరకు సమస్యలు పరిష్కారం చేపట్టేందుకు అధ్యయనం చేసి, ఆపై పనులు జరిపిస్తాం. పూర్తిస్థాయి తాగునీరు అందేవరకు, ట్యాంకర్‌తో తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాం. – ఎన్.రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం

వైకాపా బలోపేతానికి కృషి చేయాలి

సోంపేట, న్యూస్‌టుడే: కార్యకర్తల సమన్వయంతో పని చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైకాపా ఇచ్ఛాపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జి శ్యాంప్రసాద్‌రెడ్డి కోరారు. సోంపేట ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ దాసు అధ్యక్షతన శనివారం ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ విధివిధానాలపై సలహాలు, సూచనలు అందించారు.

బాధిత కుటుంబానికి సాయం

బారువకు చెందిన బి.ఆదినారాయణ ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మరణించగా.. 2000లో ఆయనతో పదో తరగతి చదువుకున్న తోటి స్నేహితులు శనివారం బాధిత కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. రమేష్, సంతోష్, ప్రసాద్, జోగారావు, హేమరాజ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, సోంపేట

సచీంద్రనాథ్‌కు ఘన నివాళి

సోంపేట బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం మేటితరం విప్లవకారుడు సచీంద్రనాథ్ సన్యాల్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. – న్యూస్‌టుడే, సోంపేట

టెక్కలి

•టెక్కలి •నరసన్నపేట •పాతపట్నం

నిర్మించి.. నిర్లక్ష్యంగా వదిలేసి..

కొత్తూరు మండలంలోని కర్లెమ్మ ఆర్అండ్ఆర్‌కాలనీ పంచాయతీలో సామాజిక భవనం నిర్మించినప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. సుమారు ఐదేళ్లుగా ఈ భవనం అలాగే వదిలేయడంతో శిథిలావస్థకు చేరుకుంటోంది. యువత, మహిళలు సమావేశాలు నిర్వహణ, ఇతర అవసరాల కోసం దీనిని ఉపయోగించుకుంటే మేలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో బీవీఆర్ ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

ఇంటింటికీ తాగునీరందిస్తాం: ఎమ్మెల్యే

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

సారవకోట, న్యూస్‌టుడే: సారవకోటలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ఇంటింటికీ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్తు సమావేశ భవనంలో ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురుసమస్యలను ఏకరువు పెట్టారు. ఉపాధ్యక్షుడు జి.రామారావు, ఎంపీడీవో మోహన్‌కుమార్, తహసీల్దార్ విజయలక్ష్మి, సభ్యులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఉపాధి అధికారుల పనితీరుపై ఆగ్రహం

సారవకోట, న్యూస్‌టుడే: ఉపాధి అధికారులు, సిబ్బంది పనితీరుపై ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కొమ్ముసరియాపల్లికి చెందిన రైతు చిన్నవాడుకు మినీగోకులం మంజూరు కావడంతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఉపాధి సిబ్బంది సదరు రైతుకు మస్తర్లు వేయలేదు. బిల్లు కోసం ప్రతిపాదించకపోవడంతో రద్దయ్యింది. ఈ సమస్యను ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో ఏపీవో, క్షేత్ర, సాంకేతిక సహాయకులకు ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి మెమోలు జారీ చేయాలని ఎంపీడీవో మోహన్‌కుమార్‌కు సూచించారు. ఈ విషయాన్ని పీడీ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

ఆలయ అభివృద్ధికి నిధుల మంజూరు

మంజూరు పత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మండలం ఆర్.ఎల్.పురం గ్రామంలోని శ్రీసీతారామాలయ అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధిని కోరుతూ స్థానికులు వినతి పత్రాలు అందించడంతో తితిదేకు ఎమ్మెల్యే ప్రతిపాదించగా శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.15 లక్షల నిధులు వచ్చినట్లు తెలిపారు. స్థానికుడు అంపోలు మధుతో పాటు పలువురు గ్రామస్థులకు మంజూరు పత్రాన్ని ఆయన అందించారు.

విస్తరించిన సాగు.. చిగురిస్తున్న ఆశలు

– న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

నరసాం వద్ద సాగవుతున్న మొక్కజొన్న

రబీ పంటలపై అవగాహన కార్యక్రమాలతో అన్నదాతల్లో చైతన్యం

నరసన్నపేట నియోజకవర్గ పరిధి మండలాల్లో ఈ ఏడాది రబీ సాగుగా చేపట్టిన పంటలు ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సంప్రదాయ పంటలు పండించి ఏటా చీడపీడలు తాకిడితో నష్టాలకు గురై అతలాకుతలమైన అన్నదాతలు శాస్త్రవేత్తలు, వ్యవసాయ సిబ్బంది సూచనల మేరకు ఆరుతడి పంటల సాగును ఉత్సాహంగా చేపట్టారు. రబీ సాగులో మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

★ గతం కంటే ఇప్పుడు రైతుల్లో చైతన్యం వచ్చింది. ప్రభుత్వ భరోసాకు తోడు వ్యవసాయశాఖ చేపట్టిన అవగాహన సదస్సులతో వారిలో మార్పు వచ్చి ఆరుతడి, వాణిజ్య పంటలపై మక్కువ చూపుతున్నారు. చీడపీడల తాకిడి తక్కువగా ఉండటం, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. రానున్న రోజుల్లో మొత్తం సాగుబడిలో ఆరుతడి పంటలు పండించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

★ నరసన్నపేట మండల వ్యాప్తంగా షష్టిక వరి 1780, ఆరుతడి పంటలైన నువ్వులు 69, వేరుశనగ 99, మొక్కజొన్న 1002, రాగులు 40, కట్టె జనుము వంటి పంటలు విరివిగా సాగు చేస్తున్నారు. పోలాకి మండలంలో వరి, నువ్వులు, వేరుశనగ, రాగులు, మొక్కజొన్న, నువ్వులు, రాగులతో పాటు చెరకు, మిరప, ఉలవలు వంటి పంటలు కొద్ది విస్తీర్ణంలో పండిస్తున్నారు.

★ జలుమూరు మండల వ్యాప్తంగా వరి, మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నువ్వులు, వేరుశనగ, రాగులు, కట్టెజనుము, మిరప, ఉలవల పంట వేశారు. సారవకోట మండలంలో వరి, మొక్కజొన్న నువ్వులు, వేరుశనగ, రాగులు, కట్టెజనుము, ఉలవలు తదితర పంటలపై దృష్టిసారిస్తున్నారు.

నరసన్నపేట నియోజకవర్గ వివరాలు(ఎకరాల్లో)

మండలం	వరి	మొక్కజొన్న	కట్టె జనుము	నువ్వులు	రాగులు	వేరుశనగ
నరసన్నపేట	1,780	1,002	20	69	40	99
పోలాకి	1,146	2,292	12	303	506	2,077
జలుమూరు	3,046	1,207	23	11	59	274
సారవకోట	2,791	402	10	20	57	59

అవగాహనతో మార్పు..

అవగాహన కార్యక్రమాలతో రైతుల్లో మార్పు వచ్చింది. గత ఏడాది సుమారు 25 వేల ఎకరాల్లో రబీసాగు ఉండగా, ఈ ఏడాది భూగర్భ జలాలతోపాటు కాలువల్లో నీటి లభ్యతతో మరో 10 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం పెరిగింది. – ఎల్.వి. మధు, సహాయ సంచాలకులు, వ్యవసాయశాఖ

గోవిందా.. హరిగోవిందా

గుంజిలోవలో వైభవ వేంకటేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. – న్యూస్‌టుడే, ఎత్తురాళ్లపాడు(కోటబొమ్మాళి)

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9441426248 8374620852

?: జలుమూరు మండలం శ్రీముఖలింగంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తారు. కొమనాపల్లి-శ్రీముఖలింగం మార్గంలో పనికిరాని మొక్కలతోపాటు, పంట వ్యర్థాలు ఉన్నాయి. అధికారులు స్పందించి వాటిని తొలగించాలి. - సాయికృష్ణ, అచ్యుతాపురం

★: ఇప్పటికే ఆ పనులు జలుమూరు నుంచి జరుగుతున్నాయి. రెండు రోజుల్లో పూర్తిగా తొలగిస్తాం. - జి.సరోజ, రహదారులు, భవనాల శాఖ - న్యూస్‌టుడే, జలుమూరు

?: జర్జంగి ఉన్నతపాఠశాల జర్జంగి-పిండ్రువాడ (జలుమూరు) రోడ్డు పక్కనే ఉంది. భారీ వాహనాలు రాకపోకలు చేస్తున్నాయి. వేగనియంత్రికలు, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. - గొలివి ధర్మారావు, (ప్రధానోపాధ్యాయుడు), జర్జంగి

★ సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - హరనాథరావు, ఏఈఈ, కోటబొమ్మాళి - న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

?: నందిగాం మండలం సుభద్రాపురం అంగన్‌వాడీ - 1 కేంద్రం పక్కన మల మూత్ర విసర్జన చేస్తున్నారు. దుర్వాసన వ్యాపిస్తోంది. - స్థానికులు. ★ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - పి.ఉమామహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి, సుభద్రాపురం - న్యూస్‌టుడే, నందిగాం

ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయండి

టెక్కలి పట్టణం: ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలని డీఎల్‌డీవో సూచించారు. శనివారం ఈమేరకు పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15 నాటికి శతశాతం పూర్తిచేసేలా చొరవచూపాలన్నారు. ఈవోపీఆర్‌డీ ఎం రమణ, ఎంపీడీవో రేణుక, డిప్యూటీ ఎంపీడీవో సింహాద్రి, కార్యదర్శి వెంకటశ్రీనివాసరావు పాల్గొన్నారు.

శిథిలం.. భయం భయం

నందిగాం మండలం వల్లభరాయపాడు పంచాయతీ పాలూరు ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పిల్లలు తక్కువగా ఉన్నారని 2017లో దీనిని మూసి వేయడంతో అప్పటి నుంచి స్థానికులు సొంత అవసరాలకు వినియోగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని, భవనాన్ని తక్షణం కూల్చి వేయాలని కోరుతున్నారు. మండల ఇంజినీరింగ్ అధికారితో మాట్లాడి భవనాన్ని కూల్చి వేస్తామని ఎంఈవో జి.నరసింహులు పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, నందిగాం

మురుగు తిష్ఠ

పాతపట్నం మేజరు పంచాయతీ పరిధి అచ్యుతాపురంలోని నరసింహనగర్-2లో కొన్ని రోజులుగా కాలువలు శుభ్రం చేయక పోవడంతో చెత్తతో పేరుకుపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి రామచంద్రారావు వద్ద ప్రస్తావించగా తొలగింపు చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, పాతపట్నం

రక్షణ గోడలు నిర్మించండి..

జలుమూరు నుంచి నరసన్నపేట వెళ్లే రహదారిలో తమ్మయ్యపేట కాలనీ వద్ద ఉన్న వంశధార ప్రధాన ఎడమకాలువపై ఉన్న వంతెన రక్షణ గోడ కూలిపోయి ఏళ్లు గడుస్తున్న పట్టించుకునే పరిస్థితి లేదు. ఆదమరిచి ప్రయాణిస్తే కాలువలో పడే ప్రమాదం ఉందని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై వంశధార శాఖ జేఈ అప్పలరెడ్డి వద్ద ప్రస్తావించగా కాలువ ఆధునికీకరణలో పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, జలుమూరు

టికెట్ కౌంటర్‌లో సిమెంట్ బస్తాలా?

సంతబొమ్మాళి మండలం కోటబొమ్మాళి రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద సిమెంటు బస్తాలు ఉంచడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల ఇక్కడ నూతన భవన నిర్మాణం చేపట్టారు. వాటి పనులు చివరకు వచ్చాయి. సంబంధిత గుత్తేదారు సిమెంట్ బస్తాలను రైల్వే నిలయంలో ఉంచడంతో పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ మాస్టర్ బెహరాను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

వృథా.. పట్టని వ్యథ..

ఎల్ఎన్‌పేట మండల కేంద్రం రోటరీనగర్ వద్ద మెగా రక్షిత మంచినీటి పథకం నుంచి తాగునీరు లీకై ఏటీ రహదారిపైకి చేరుతోంది. నీరు వృథా కావడంతోపాటు రహదారి పాడైపోయే అవకాశం ఉంది. గతంలో ఇక్కడే గుంతలు ఏర్పడ్డాయి. అధికారులు స్పందించి లీకును అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై మంచినీటి సరఫరా విభాగం జేఈ రాజేశ్వరి వద్ద ప్రస్తావించగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, ఎల్ఎన్‌పేట

కుటుంబ సర్వే పరిశీలన

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: మండలంలో చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వే తీరును ఎంపీడీవో నర్సింహ ప్రసాద్ పరిశీలించారు. శనివారం చాపర, మెళియాపుట్టి, నడసంద్ర, వసుంధర గ్రామాల్లో చేపడుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులు వసూళ్ల లక్ష్యం చేరుకోవడంపై క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు అందించారు. డిప్యూటీ ఎంపీడీవో అప్పయ్య పాల్గొన్నారు.

ప్రింటర్ వితరణ

పోలాకి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని చెల్లాయవలస మండల పరిషత్తు పాఠశాలకు పూర్వ విద్యార్థి బోర వెంకటరావు శనివారం ప్రింటర్‌ను అందజేశారు. పాఠశాలకు గేటు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బమ్మిడి జితేంద్ర, బోర అప్పన్న, జి.మోహన్, సిమ్మయ్య, బి.యశోద పాల్గొన్నారు.

రాయితీపై పశువుల దాణా పంపిణీ

సారవకోట, న్యూస్‌టుడే: ప్రభుత్వం పశువుల దాణాను 50 శాతం రాయితీపై అందిస్తోందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. సారవకోటలో పశువైద్యశాఖ ఏడీ ఎం.లోకనాథంతో కలిసి ఎమ్మెల్యే రైతులకు దాణాను పంపిణీ చేశారు. మండల పశువైద్యాధికారి చల్ల కిశోర్, ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, తెదేపా నాయకుడు పాల్గొన్నారు.

పట్టాదారు పాసుపుస్తకాలు అందజేత

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: ఎల్ఎన్‌పేట మండలంలో రావిచెంద్రి గ్రామంలో శనివారం పట్టాదారు పాసుపుస్తకాలను తహసీల్దారు జామి ఈశ్వరమ్మ పంపిణీ చేశారు. నూతనంగా రాజముద్రతో కూడిన వాటిని 378 మంది రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మునాయుడు, రాము, శ్రీనివాసరావు, వీఆర్వో రామరాజు పాల్గొన్నారు.

రానున్న రోజులు వైకాపావే

కొత్తూరు, న్యూస్‌టుడే: రానున్న రోజులు వైకాపావేనని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గండివలస ఆనందరావు అన్నారు. స్థానిక బత్తిలి రహదారిలో వైకాపా మండల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ సావిత్రి, జడ్పీటీసీ భాగ్యవతి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చింతాడ సూర్యనారాయణ, వైకాపా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించకుంటే చర్యలు

కొత్తూరు, న్యూసటుడే: వాహన చోదకులు నిబంధనలు పాటించాలని ఎస్సై కె.వెంకటేశ్ స్పష్టం చేశారు. స్థానిక శ్రీకాకుళం రహదారిలో శనివారం వాహనాల తనిఖీ చేశారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. అనుమతి పత్రాలు లేకుండా వాహనాలను నడుపుతున్న వారికి అపరాధ రుసుం విధించారు.

సర్పంచులపై వివక్ష తగదు

మండల సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

నరసన్నపేట, న్యూస్‌టుడే: ప్రజలచే ఎన్నికైన సర్పంచులను అధికారులు పట్టించుకోకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నరసన్నపేట మండల పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ ఆరంగి మురళి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. వ్యవసాయ పద్దుకింద సమావేశం చర్చకు రాగా, యూరియాతో పాటు ఎరువుల పంపిణీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజారోగ్యం కోసం రూ.10 వేల వంతున ప్రభుత్వం నిధులు సమకూర్చగా, వినియోగించకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది నిధులు మురుగబెడుతున్నారని సభ్యులు పేర్కొన్నారు. జడ్పీటీసీ సభ్యుడు చింతు అన్నపూర్ణ, ఎంపీడీవో వెంకటేశ్వరప్రసాద్, తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు.

కమనీయం.. రామలింగేశ్వర కల్యాణం

టెక్కలి ఎన్టీఆర్ నగర్ సమీపంలోని ఉమారామలింగేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం వార్షిక కల్యాణం, తిరువీధి జరిపారు. ప్రధానార్చకుడు కాశీబాబు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

కొత్తూరు-విజయవాడ ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ

కొత్తూరు, న్యూస్‌టుడే: మూడేళ్ల కిందట రద్దయిన కొత్తూరు-విజయవాడ ఆర్టీసీ డీలక్స్ బస్సును శనివారం పునరుద్ధరించారు. ఈ బస్సు కొత్తూరు నుంచి ప్రతి రోజు రాత్రి 7 గంటలకు బయలుదేరి పాలకొండ, రాజాం, విజయనగరం, విశాఖపట్టణం మీదుగా విజయవాడకు ఉదయం 7.30 చేరుతుందని కంట్రోలర్ వెంకట్రావు తెలిపారు. దీనిని ఈ ప్రాంత ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రూప్-1 విజేతకు ఘన స్వాగతం

రావులవలసలో సుందరరావుకు స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

నరసన్నపేట, న్యూస్‌టుడే: గ్రూప్-1 పరీక్షల్లో ప్రతిభచాటిన పైల సుందరరావుకు ఆయన స్వగ్రామం రావులవలసలో శనివారం ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ రహదారి నుంచి గుండివిల్లిపేట మీదుగా రావులవలస గ్రామం వరకు భారీ ర్యాలీగా సుందరరావుకు స్వగ్రామానికి తీసుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన డీఎస్సీ విజేతలు రమ్య, సాయిలను ఘనంగా సత్కరించారు. పలు ఉపాధ్యాయ సంఘాలు, ప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముగ్గురు విజేతలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకొచ్చారని ఆయన కొనియాడారు.

రమాబాయి అంబేడ్కర్‌కు నివాళి

కొత్తూరులో రమాబాయి, అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న దళిత సంఘాల నాయకులు

టెక్కలి పట్టణం, కొత్తూరు, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సతీమణి మాతా రమాబాయి జయంతి కార్యక్రమాన్ని టెక్కలిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ కూడలిలో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. సమతా సైనిక్‌దళ్ జిల్లా అధ్యక్షుడు చల్లా రామారావు, సీఐటీయూ నాయకుడు నంబూరు షణ్ముఖరావు, కామేశ్వరరావు, పాల్గొన్నారు.● కొత్తూరులోని కస్తూర్బా వసతిగృహంలో రమాబాయి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.

వైభవంగా మంగళ స్నానం

జలుమూరు, న్యూస్‌టుడే: జలుమూరు మండలం కొమనాపల్లి గ్రామంలో వెలసిన శ్రీరామ మందిర ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం శ్రీసీతా రామ, లక్ష్మణ మూర్తులకు మంగళస్నానం నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రాలతో వంశధార వరకు గ్రామోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

18 నుంచి రామాలయ ప్రారంభ వేడుకలు

నరసన్నపేట గ్రామీణం, న్యూస్‌టుడే: యారబాడులో రామాలయ ప్రారంభ వేడుకలు ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ వినోద, ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎన్బీసీ కాలువకు గండి

నరసన్నపేట, న్యూస్‌టుడే వంశధార ఎన్బీసీ కాలువకు శనివారం గండి పడింది. జమ్ము సమీపంలో కాలువ గట్టుకు రంధ్రం పడిందని ఏఈ హరీష్ తెలిపారు. దీనివల్ల దిగువ ఆయకట్టుకు నీటి సరఫరాకు కొంత మేర ఇబ్బంది కలుగుతుంది. గతంలో కూడా పలుమార్లు ఇదే చోట గండి పడగా, పక్కా నిర్మాణాలు చేపట్టారు. తాజాగా అక్కడే నీరు వృథాగా పోతోంది. సత్వర చర్యలు చేపడతామని వంశధార ఈఈ మురళీ మోహనరావు తెలిపారు.

ఏడేళ్లకు మోక్షం..

ఎల్ఎన్‌పేట మండలం దబ్బపాడు గ్రామం నుంచి సరుబుజ్జిలి మండలం పాతపాడు గ్రామాల మధ్య రహదారికి ఏడేళ్ల తరువాత మోక్షం లభించింది. వైకాపా పాలనలో బురదమయంగా ఉన్న రోడ్డు కూటమి ప్రభుత్వం రాకతో అద్దంలా మెరిసే బీటీ రహదారి తయారైంది. రెండు మండలాలు నుంచి చెరో రూ.70 లక్షలు చొప్పున రూ.1.40కోట్లతో అనుసంధానం రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, ఎల్ఎన్‌పేట

భక్తుల మనోభావాలు దెబ్బతీశారు

హిరమండలం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని జడ్పీటీసీ సభ్యుడు బుచ్చిబాబు, తెదేపా మండలాధ్యక్షుడు డిల్లేశ్వరరావు అన్నారు. శనివారం హిరమండలంలో కూటమి నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. దర్యాప్తు సంస్థలు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని పేర్కొన్నప్పటికీ ఆ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జనసేన నాయకులు పాల్గొన్నారు.

నాణ్యతా ప్రమాణాలు అవసరం

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: కడపలగెడ్డపై వంతెన నిర్మాణం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రహదారులు, భవనాల శాఖ ఈఈ తిరుపతిరావు పేర్కొన్నారు. శనివారం వంతెన పైకప్పు పనులు పరిశీలించారు. శ్రీముఖలింగంలో చక్రతీర్థస్నానాలు ఉన్న నేపథ్యంలో ఈ వంతెన అవసరం ఉందని, వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. డీఈఈ సాగర్, జేఈ గోపాల్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రూ.3 లక్షలతో కల్వర్టు నిర్మాణం

స్పందనకు వందనం



కొత్తూరు మండలంలోని ఏబీ రహదారి నుంచి కలిగాం, అంగూరు ప్రాంతాలకు వెళ్లే మార్గంలో కల్వర్టు గతంలో కూలిపోయింది. దీనిపై 'ఆపదను కర్ర ఆపగలదా', 'ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా' శీర్షికలతో 'ఈనాడు'లో వచ్చిన వార్తలకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందించారు. రూ.3 లక్షలు మంజూరు చేయడంతో వారం రోజులుగా కల్వర్టు పనులు జరుగుతున్నాయి. – న్యూస్‌టుడే, కొత్తూరు

అతివలకు అండగా ఈనారీ

మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు

– న్యూస్‌టుడే, జలుమూరు

స్వయం శక్తి సంఘాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ- నారీ వ్యవస్థ తీసుకువచ్చింది. ఇది సమాజానికి ఉపయోగపడే అంశాలపై అవగాహన కల్పించడం, జీవనోపాధులను పెంపొందించడం, బ్యాంకులతోపాటు ప్రభుత్వ రంగాల నుంచి రుణాలు ఇప్పించేందుకు దోహదపడుతుంది. పొదుపుతోపాటు పలు అంశాల్లో సంఘ సభ్యుల్లో చైతన్యం నింపేందుకు ప్రతి పది సంఘాలకు ఈ-నారీలను నియమించి వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.

★ వీరు నెలలో పది రోజుల పాటు సంఘ సభ్యులకు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. అలాగే గ్రామ సంఘంలో 15 సంఘాల జీవనోపాధి పెంపొందించేందుకు ఒక సీఆర్పీని నియమించారు. వీరు సంఘాల బలోపేతం, సమావేశాలు, పుస్తక నిర్వహణ, అంతర్జాలంలో వివరాల నమోదు వంటి కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తారు.



చరవాణిలో యాప్ నిక్షిప్తం చేసి చూపిస్తున్న ఈ - నారీమణులు

నియోజకవర్గంలో శిక్షణ పొందిన వారు..

మండలం	సంఘాలు	ఈ-నారీమణులు	వీఓఏలు
జలుమూరు	1,558	270	49
నరసన్నపేట	1,960	201	47
సారవకోట	1,350	153	41
పోలాకి	1,717	259	47

★ ప్రతి మహిళ బ్యాంకుల ద్వారా పొందిన రుణంతో ఆర్థికాభివృద్ధి సాధించేలా సీఆర్పీలు చొరవ తీసుకుంటారు. ఎప్పటికప్పుడు సంఘాల్లోని లావాదేవీలను గుర్తించి అక్రమాలకు తావులేకుండా కృషిచేస్తారు. ప్రస్తుతం వీవోఏలపై పనిభారం ఎక్కువగా ఉండటంతో మహిళలు పొదుపు, రుణాలు తీసుకునేందుకే పరిమితమవుతున్నారు. వీరిపై ఒత్తిడి తగ్గించి సంఘాలను మరింత పటిష్ఠ పరచి మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకే ఈ వ్యవస్థను రూపొందించారు.

ప్రతి ఒక్కరూ లక్షాధికారవ్వాలి..

స్వయం శక్తి సంఘంలో ఉన్న ప్రతి మహిళ లక్షాధికారులు కావాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా సంఘ సభ్యుల్లో అవగాహన కల్పిస్తున్నాం. బ్యాంకు లింకేజీతోపాటు, స్త్రీ నిధి, ఉన్నతి, సీడ్‌క్యాపిటల్ (ఫుడ్‌ప్రాసెసింగ్) వంటి రుణాలు అందిస్తున్నాం తీసుకున్న నగదుతో చిన్నచిన్న పరిశ్రమలు పెట్టడం, పిండి మిల్లులు వంటి వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే చాలా సంఘాల్లోని సభ్యులు వ్యాపారాల్లో రాణిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు.

- హేమసుందరరావు, శ్రీనివాసబాబా, అప్పలరామయ్య, సుశీల నాలుగు మండలాలు ఏపీఎంలు

ఇసుక ట్రాక్టరును ఢీకొట్టిన లారీ

నరసన్నపేట, న్యూస్‌టుడే: తామరాపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున ఇసుక ట్రాక్టరును లారీ ఢీకొట్టింది. నరసన్నపేట నుంచి టెక్కలి వైపు లోడుతో వెళుతున్న ట్రాక్టరును వెనక నుంచి లారీ ఢీకొట్టిడటంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు పేర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

(c) eenadu

శ్రీకాకుళం

•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

నమో వేంకటేశాయ...

శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో వేంకటేశ్వరాలయాల్లో శనివారం శ్రీనివాసుడికి సుప్రభాత సేవలు, అర్చన, ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం, ప్రత్యేక తులసీ దళార్చన పూజలు నిర్వహించారు. డీసీసీబీ కాలనీ మూసమేత వేంకటేశ్వరస్వామి, బ్యాంకర్స్ కాలనీ శివాలాజీ, చిన్నబజారు రూడారి, నారాయణ తిరుమల, రమ్య తిరుమల, ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దినబజారులో వేంకటేశ్వరాలయంలో అలంకరించిన శ్రీనివాసుడిని చిత్రంలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

సూపర్‌సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ

మాట్లాడుతున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ముద్దాడ గ్రామంలో శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు. తెదేపా మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బెండు మల్లేసు, వావిలపల్లి రామకృష్ణ, నేతలు కొత్తకోట అమ్మినాయుడు, పంచిరెడ్డి కృష్ణారావు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయంలో కళాకారుడు

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య నెలవారీ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శనివారం సినీ సంగీత విభావరి, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, పేద కళాకారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి అధ్యక్షతన జరిగిన సభలో డా.మండవ మోహనరావు, గైనకాలజిస్టు డా. పప్పల అనిత దేవి పాల్గొన్నారు.

బాలల సంరక్షణ మన లక్ష్యం

పొందూరు గ్రామీణం, జి.సిగడాం, న్యూస్‌టుడే: ఆదర్శ బాలలను ఆదుకుని దేశాభివృద్ధికి కృషి చేద్దామని చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ డి.బి. రాజు అన్నారు. శనివారం పాలఖండ్యాం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన బాలల సంరక్షణ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విపత్తులకు గురైన, ఇంటి నుంచి పారిపోయిన, తప్పిపోయిన, నిరాశ్రయులైన వారు, బాల కార్మికులు, మన దృష్టికి వస్తే 1098 నంబరును సంప్రదించాలన్నారు.

ఆమదాలవలస మున్సిపాలిటీలో బార్ ఏర్పాటుకు డ్రా

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో బార్ ఏర్పాటుకు జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి సమక్షంలో శనివారం కలెక్టర్ కార్యాలయంలో డ్రా తీశారు. 4 దరఖాస్తులు రాగా డ్రాలో గొండు రవి అనే వ్యక్తికి అవకాశం వచ్చింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్.తిరుపతినాయుడు, కార్యాలయ పర్యవేక్షకుడు రవికుమార్ పాల్గొన్నారు.

డ్రా తీస్తున్న డీఆర్వో లక్ష్మణమూర్తి, చిత్రంలో ఇతర అధికారులు

ఇక్కడ ఆడలేం.. ఎవరినీ అడగలేం

న్యూస్‌టుడే, సరుబుజ్జిలి,ఆమదాలవలస గ్రామీణం

క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. అందుకే కూటమి ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు ఎన్నో రకాల పథకాలను అమల్లోకి తీసుకొస్తోంది. శరీర సౌష్టవం, చురుకుదనం, ఏకాగ్రత, పోటీతత్వం ఇవన్నీ క్రీడల ద్వారా లభించే ప్రయోజనాలు. అందుకోసమే ప్రాథమిక ఉన్నత, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల స్థాయిలోనూ క్రీడలపై ఆసక్తి పెంచే దిశగా ప్రతి రోజూ ఆటలకు ఓ గంట సమయం కేటాయించింది. అంతా బాగున్నా క్రీడా మైదానాలు లేకపోవడంతో అది అమలుకు నోచుకోవడం లేదు.

అభివృద్ధికి నోచుకోని కొత్తకోట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల క్రీడా మైదానం

నియోజకవర్గంలో.....

మండలం	మొత్తం పాఠశాలలు	మైదానాలు లేనివి
సరుబుజ్జిలి	53	43
ఆమదాలవలస	99	60
పొందూరు	69	36
బూర్జ	63	42

మైదానాల అభివృద్ధికి కృషి.. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాల అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తున్నాం. పాఠశాలల్లో ఆటలాడుకునేందుకు పిల్లలు పడుతున్న ఇబ్బందులను జిల్లా అధికారులకు తెలియపరిచాం. ఉపాధి హామీ పథకం నిధులతో క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని జిల్లా అధికారులు చెప్పారు. – డి.నారాయణ, కె.అప్పలరాముడు, రాజారావు, శ్యామసుందరరావు, సరుబుజ్జిలి, ఆమదాలవలస, పొందూరు, బూర్జ మండలాల ఎంఈవోలు

ఇదీ పరిస్థితి..

ఆమదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి, ఆమదాలవలస, పొందూరు, బూర్జ మండలాలు ఉన్నాయి. వీటిలో 25 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా ఒక్క పాఠశాలకు కూడా క్రీడా మైదానం లేదు. 39 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ఉండగా వీటిలో 21 పాఠశాలలకు సరైన క్రీడా మైదానాలు లేక విద్యార్థులు ఆటలాడేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొండవలస, పెద్దమతలబుపేట, కొంచాడ, రావాడ, దల్లిపేట, వీఆర్‌గూడెం, మజ్జిలిపేట ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి. గోనెపాడు, చిన్నకొత్తపల్లి, కె.కె.రాజాపురం, తోటవాడ, మామిడివలస, ఇసుకలపేట, గుత్తావల్లి, బూర్జ, ఓవీపేట, ఉప్పినివలస, పాలవలసలోనూ క్రీడా మైదానాలు లేవు. కొత్తకోట, సరుబుజ్జిలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలకు క్రీడా మైదానాలు ఉన్నా అభివృద్ధి లేకపోవడంతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

● పాఠశాలల్లో క్రీడా మైదానాలు కరవు

తెరపై ఈనాడు

ఎస్వీసీ(రామలక్ష్మణ): మన శంకరవరప్రసాద్ గారు
మారుతి: సుమతి శతకం, హనీ
కిన్నెర: విత్ లవ్
కీర్తన: ధర్మమహాశయుల విజ్ఞప్తి
శ్రీకర: నారీ నారీ నడుమ మురారి
సూర్య: అనగనగా ఒక రాజు
సినీమ్యాక్స్: 3, సరస్వతి: ఆరెంజ్(2010)
– న్యూస్‌టుడే, పాతబస్టాండ్

కూరగాయల ధరలు

శ్రీకాకుళం రైతుబజారులో కూరగాయల నిర్ణీత ధరలు (కిలో, రూపాయల్లో): టమాటాలు 10 • వంకాయలు 26/36 • బెండ 40 • పచ్చిమిర్చి 60 • కాకర 46 • బీర 44 • క్యాలీఫ్లవర్ 20/25 • క్యాబేజీ బుట్ట 20 • క్యారెట్ 30 • దొండ 36 • బంగాళదుంప 30 • ఉల్లిపాయలు 20/25 • గోరుచిక్కుడు 46 • ఆనప 14 • అరటికాయ(జత) 16 • గోల్డెండ చిక్కుడు 20 • అల్లం 86 • వెల్లుల్లి 140 • బీట్‌రూట్ 26 • క్యాప్సికం 70 • కీర దోస 46 • పొట్లకాయ 30 • బరబటి కాయలు 40 • ముల్లంగి 20 – న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

?: కొలింగుట్టం పంచాయతీ కంచ్రపల్లిలో కొంత కాలంగా వీధి దీపాలు వెలగడం లేదు. – స్థానికులు ★ పరిశీలించి సమస్యను వెంటనే పరిష్కరించాం. – ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి, – న్యూస్‌టుడే, గార

?: బొడ్డేపల్లిపేట నుంచి పూజారిపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై కొందరు ఆవులు కడుతున్నారు. ప్రయాణించే వారు ఇబ్బంది పడుతున్నారు. – మురళి, స్థానికుడు ★ పరిశీలించి, చర్యలు చేపడతాం. – జాన్సన్, మున్సిపల్ ఏఈ, ఆమదాలవలస

?: పారిశ్రామిక వాడలో రాత్రి వేళల్లో కొందరు యువకులు మద్యం తాగుతూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారు. – రాజు, స్థానికుడు ★ పరిశీలించి, సమస్యను పరిష్కరిస్తాం. – బాలరాజు, ఎస్సై, ఆమదాలవలస

?: ఆమదాలవలస నుంచి శ్రీకాకుళానికి వెళ్లే విద్యార్థులకు తగినన్ని బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. – రవి, స్థానికుడు ★ వారి కోసం స్టూడెంట్ స్పెషల్ బస్సులు నడుపుతున్నాం. – శర్మ, శ్రీకాకుళం 2 డిపో మేనేజర్

?: కద్దిరాం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై రాత్రి వేళల్లో కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. – రాము, స్థానికుడు. ★ పరిశీలించి, చర్యలు చేపడతాం. – బాలరాజు, ఎస్సై, ఆమదాలవలస – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

చోరీకి యత్నం

రణస్థలం, న్యూస్‌టుడే: జేఆర్‌పురంలో రామతీర్థాలు రహదారిలో ఆర్‌ఎండీ ఎం.నాగేశ్వరరావు ఇంటి వద్ద శుక్రవారం రాత్రి ఓ దొంగ చోరీకి ప్రయత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం... ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు పగలగొట్టి బుల్లెట్ వాహనాన్ని ధ్వంసం చేశాడు. దీనిపై బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గాయత్రి విద్యార్థుల ప్రతిభ

విద్యార్థులను అభినందిస్తున్న జి.వి.స్వామినాయుడు

సింగుపురం (శ్రీకాకుళం గ్రామీణం), న్యూస్‌టుడే: నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన మేరా యువ భారత్ - యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో గాయత్రి కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గత నెల 29 నుంచి ఈ నెల 2 వరకు నెల్లూరు కేంద్రంగా జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు శనివారం సత్కరించారు.

ఆమె లేకపోయినా కళ్లు లోకాన్ని చూస్తాయి

నానుబాల లలితారాణి

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: లలితారాణి లేకపోయినా ఆమె కళ్లు లోకాన్ని చూస్తాయని రెడ్‌క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళం నగరం మంగువారితోటకు చెందిన నానుబాల లలితారాణి (72) శనివారం తనువు చాలించారు. కుటుంబ సభ్యులు భవానీప్రసాద్, వెంకటరమణ, వలసయ్య నేత్రదానానికి ముందుకొచ్చారు. మంగళవల్లి కల్యాణ్ నేత్ర సేకరణ సాంకేతిక సిబ్బంది పూరి సుజాత, పి.చిన్నికృష్ణ కార్నియాలు సేకరించి విశాఖపట్నం ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు.

లోకేశ్‌ను కలిసిన డైరెక్టరు ... రణస్థలం, న్యూస్‌టుడే: పార్టీ శిక్షణకు వెళ్లిన రజక కార్పొరేషన్ డైరెక్టరు గురజాపు రాము పార్టీ కార్యాలయంలో ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సూచించినట్లు ఆయన తెలిపారు.

సగం సగం పనులు

కొత్తకోట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నాడు-నేడులో భాగంగా సుమారు రూ.68 లక్షలతో మరమ్మతు పనులు ప్రారంభించారు. అరకొర నిధులు కావడంతో గుత్తేదారు పనులు మధ్యలోనే విడిచిపెట్టేశారని, భవనానికి కిటికీలు అమర్చలేదని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. ఎంఈవో బాలరాజు వద్ద ప్రస్తావించగా సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. – న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

మట్టి దారితో ఇబ్బందులు

శ్రీకాకుళం నగర పరిధి సీపన్నాయుడుపేట-భైరివానిపేటకు అనుసంధానంగా ఉండే మట్టి రోడ్డు అధ్వానంగా ఉంది. వాహనదారులు, పాదచారులు రాకపోకలకు అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. సీసీ రోడ్డు నిర్మించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయమై నగరపాలక సంస్థ కమిషనర్ కమలాకర్‌ను వివరణ కోరగా నిధుల లభ్యత మేరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, సీపన్నాయుడుపేట (శ్రీకాకుళం నగరం)

ఇది కాలువేనండీ..!

పొందూరు మండలం తోలాపి గ్రామ పరిధిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కనున్న కాలువలో పనికిరాని మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త పేరుకుపోయాయి. దీంతో దుర్వాసన, దోమల బెడద ఎక్కువైందని విద్యార్థులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి, చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

రోడ్డుపైనే దుకాణాల నిర్వహణ

జేఆర్‌పురం కూడలిలో పైవంతెన నిర్మాణ పనులు జరగడంతో ట్రాఫిక్ సర్వీసు రహదారికి మళ్లిస్తున్నారు. గతంలో సీఐ కార్యాలయం సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేసినా ఇబ్బంది ఉండేది కాదని, ప్రస్తుతం ఈ దారిలో వాహనాల రద్దీ పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు, వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైవే అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఎస్సై చిరంజీవి అన్నారు. – న్యూస్‌టుడే, రణస్థలం

18వ వర్ధంతి

మానవతామూర్తికి మా శ్రద్ధాంజలి

కీ॥శే॥ కోప్పూరి సత్యప్రసాద్ గారు ప్రముఖ వాణిజ్యవేత్త, శ్రీకాకుళం

శ్రీ శ్రీనివాస ఖాదీ బండార్
లాడ్జి శ్రీ బాలాజీ
శ్రీ బాలాజీ ఫ్యాషన్స్
శ్రీ బాలాజీ రెసిడెన్సీ
శ్రీ బాలాజి డెవలపర్స్

నీటి ఎద్దడి నివారణకు చర్యలు షురూ

● తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మతులు

న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

శీతాకాలం ముగిసి కొద్దిరోజుల్లో వేసవి కాలం ప్రారంభం కానుండటంతో ప్రజలకు ఎటువంటి తాగునీటి సమస్యలు ఎదురవకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు దాహార్తి తీర్చేందుకు చేతి పంపులే కీలకం. పలు ప్రాంతాల్లో తాగునీటి బోర్లు ఇప్పటికే మరమ్మతులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త పైపులతో పాటు అన్ని సామగ్రి వేసి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ఈ నెల 1 నుంచి మార్చి 15వ వరకు గ్రామాల్లో క్రాష్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

ఆర్థిక సంఘ నిధులు

బోర్లు, స్థానిక మంచినీటి పథకాలు మరమ్మతులకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించనున్నారు. మండల పరిషత్తులో 15 శాతం, స్థానిక పంచాయతీల నుంచి 15 శాతం నిధులు ఖర్చుచేస్తారు. ప్రతి మండలంలో మండల పరిషత్తుకు సంబంధించి ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.5 లక్షల వరకూ వెచ్చించేలా చర్యలు చేపడుతున్నారు.

నియోజకవర్గ వివరాలు..

మండలం పేరు	తాగునీటి బోర్లు	మంచినీటి సరఫరా పథకాలు	మినీ పథకాలు	డైరెక్ట్ పంపింగ్ పథకాలు
ఎచ్చెర్ల	652	33	14	42
లావేరు	687	21	07	43
జి.సిగడాం	492	36	06	04
రణస్థలం	675	40	12	29

చిలకపాలెంలో తాగునీటి బోరు బాగుచేస్తున్న సిబ్బంది

నీటి ఎద్దడి లేకుండా చర్యలు..

వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు ప్రారంభించాం. రోజుకు ఒకటి రెండు పంచాయతీలను సిబ్బంది సందర్శించి తాగునీటి బోర్లు పరిశీలించి, మరమ్మతులు చేస్తున్నారు. – పి.దుర్యోధనరావు, డీఈ, ఆర్‌డబ్ల్యూఎస్

కేంద్రమంత్రిని కలిసిన గ్రూప్-I విజేత

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: షేర్‌మహ్మద్‌పురం గ్రామానికి చెందిన డీసీఎంఎస్ అధ్యక్షుడు చౌదరి అవినాశ్, శివనాగ గౌరీ దంపతులను కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అభినందించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీగా శివనాగ గౌరీ ఎంపికవడంతో వీరు విశాఖలో శనివారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి పాల్గొన్నారు.

వేతనాలు పెంచాలని డిమాండ్

పొందూరు గ్రామీణం, పొందూరు, న్యూస్‌టుడే: పొందూరు మేజర్ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమకు ఇస్తున్న వేతనాన్ని పెంచాలని కోరుతున్నారు. కొవిడ్ వంటి కష్టకాలంలో కూడా విధులు సక్రమంగా నిర్వహించామని, జీతం చాలడం లేదని, పెంచాలని పంచాయతీ ఈవోకు శనివారం వినతి పత్రం అందజేశారు.

లఘుచిత్రాల ద్వారా సామాజిక మార్పు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: సందేశాత్మక లఘు చిత్రాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావొచ్చని రచయిత నల్లి ధర్మారావు అన్నారు. సిక్కోలు లఘు చిత్రోత్సవానికి సంబంధించి ఆదివారం శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో బహుమతుల ప్రదానం చేయనున్నారు. నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంస్థ ప్రతినిధులు సతివాడ ప్రసాద్, రాకోటి కీర్తి తదితరులు శనివారం తెలిపారు.

ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరం

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని గోల్డెన్ యూత్ సభ్యుడు రాజశేఖర్ అన్నారు. దూసి ఆర్‌ఎస్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలు అనే అంశంపై విద్యార్థులకు శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. యూత్ సభ్యులు అప్పన్న, రాజేశ్, గౌతమ్, ధనంజయరావు పాల్గొన్నారు

నరసయ్య శర్మ మృతికి సంతాపం

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: సంస్కృతాంధ్ర పండితుడు భాస్కరభట్ల నరసయ్య శర్మ శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈయన సప్తశతి విద్యా మహాపారాయణంలో దిట్ట, తెలుగు పండితుడిగా పనిచేశారు. అరసవల్లి ఆదిత్యాలయం ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మకు మేనమామ. ఈయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.

పాముల పుట్టలు తొలగించాలి

ఆమదాలవలస మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో చెట్ల వద్ద పాముల పుట్టలు ఉండటంతో పాముల బెడద ఉందని, భయపడుతూ కార్యాలయానికి వస్తున్నామని పలువురు పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో కనిపించక పాములు పక్క నుంచే వెళ్లాల్సి వస్తోందని, తక్షణమే కార్యాలయం ఆవరణలో ఉన్న పుట్టలు తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో రామ్మోహన్ వద్ద ప్రస్తావించగా చర్యలు చేపడతామని చెప్పారు.
– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

సామూహిక కుంకుమార్చనల్లో భక్తులు

ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ

పొందూరు గ్రామీణం, ఆమదాలవలస గ్రామీణం, శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పొందూరు పట్టణంలో శ్రీ అయ్యప్పస్వామి సహిత పంచముఖ ఆంజనేయ స్వామి ఏకాదశి వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిపారు. అభిషేకాలు, హోమం నిర్వహించారు. ● శ్రీనివాసాచార్యులపేటలో సుందరమల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ● పాలకొండ రోడ్డులో కోదండ రామాలయంలో సుదర్శనేష్టి, లక్ష్మీనారాయణేష్టి సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అగ్నిప్రతిష్ఠ, ప్రత్యేక హోమ పూజలు చేశారు.

బాలల హక్కులపై చట్టసభల్లో చర్చ జరగాలి

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: బాలల హక్కులపై చట్టసభల్లో సుదీర్ఘ చర్చ జరగాలని మాజీ సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శనివారం ఆయన నివాసంలో బాలల హక్కులపై చైల్డ్ రైట్స్ అవేర్‌నెస్ ఫోరం రాష్ట్ర కమిటీ రూపొందించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఫోరం వ్యవస్థాపకులు గొండు ధనలక్ష్మి పాల్గొన్నారు.

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న మాజీ సభాపతి తమ్మినేని సీతారాం

క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు

ఆమదాలవలస గ్రామీణం: క్రమ శిక్షణతో చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని సత్యసాయి జిల్లా విద్యా జ్యోతి ఇన్‌ఛార్జి ఎం.జనార్దనరావు తెలిపారు. ఇటీవల సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో వెదుళ్లవలస జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు శ్రావణి, సంధ్యారాణి ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులు శనివారం అందజేశారు.

విద్యార్థిని శ్రావణికి బహుమతి అందిస్తున్న ఉపాధ్యాయులు, సేవాసమితి సభ్యులు

పబ్లిక్ నోటీసు

నా క్లయింట్లైన **శ్రీ మిర్జా యూసుఫ్ ఆలీ బేగ్ రిటైర్డ్ ఎస్.బి.ఐ. మేనేజర్ మరియు శ్రీ మిర్జా మజ్హార్ ఆలీ బేగ్ తండ్రి లేటు ఎస్.ఎం.కె. ఆలీ బేగ్** ఇచ్చిన భోగట్టాపై ఈ బహిరంగ ఐదవ ప్రకటన జారీ చేయడమైనది. నా క్లయింట్లు డిస్ట్రిక్ట్ కోర్టు శ్రీకాకుళంలో ఓ.ఎస్. నెం.28/2022 దావా మరియు ఐ.ఎ. నెం.106 & 107/2022 ద్వారా శ్రీ ఎం.ఎ.సిరాజుద్దీన్ తండ్రి లేట్ రెహమాన్, శ్రీమతి కుందేటి ఉమామహేశ్వరి భర్త ఎం.ఎ.సిరాజుద్దీన్ లపై ఇంజక్షను ఆర్డరు పొందియున్నారు. వీరు ఫోర్జరి విల్లుల ద్వారా సృష్టించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్లు 6164/2021 & 713/2022 మరియు ఇంజక్షన్ ఆర్డరు ధిక్కరించి శ్రీమతి కుందేటి సుధారాణి భర్త వి.లక్ష్మినారాయణ పేరున రిజిస్ట్రీ చేసిన డాక్యుమెంట్లు 5389/2023 & 5433/2022 మొత్తము విస్తీర్ణము గల స్థలము 850 చ॥గ॥లు సర్వే నెంబరు 2019/2లో చేరి ప్రస్తుతము ఎస్.ఆర్. మార్బుల్స్ మరియు షాపు మాచే అద్దెకివ్వబడి మా హక్కు అనుభవములో గలదు. ఈ మొత్తము స్థలము అనగా 890 చ॥గ॥ ఎస్.ఆర్.ఓ., శ్రీకాకుళం వారు నిషేధిత ఆస్తుల జాబితాలో నమోదు చేసిఉన్నారు. పోలీసువారు శ్రీ ఎం.ఎ.సిరాజుద్దీన్ మరియు శ్రీమతి కుందేటి ఉమామహేశ్వరి పై క్రిమినల్ కేసు నమోదు చేసియున్నారు. వీరు మరల ఇంజక్షను ఆర్డరును ధిక్కరించి క్రింది షెడ్యూలు ఆస్తిని అమ్మజూపుటకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి యావత్ ప్రజానీకానికి తెలియజేయునదేమనగా వీరితో ఎట్టి లావాదేవీలు జరిపిననూ అవి మా క్లయింట్లకి బంధించవని మరియు వారే మోసపోవుదురని తెలియజేయుచున్నాము. **తూర్పు:** పేర్ల మురళి, మధు ఇండస్ట్రీస్, **దక్షిణం:** మధు ఇండస్ట్రీస్ దారి, **పశ్చిమం:** మున్సిపల్ రోడ్డు, **ఉత్తరము:** ఎస్.ఎం.కె.ఆలీ బేగ్ గృహం డి.నెం.7-3-17ఎ & 7-3-17ఇ, గొంటి వీధి, శ్రీకాకుళం

మహబూబ్ ఖాన్, అడ్వకేట్,
విశాఖపట్నం. సెల్: 9490104298

బహిరంగ ప్రకటన

నా క్లయింట్లు అయిన శ్రీకాకుళం జిల్లా, సారవకోట మండలం, అలుదు పోస్ట్, కుమ్మరిగుంట గ్రామానికి చెందిన చిన్నాల కూర్మినాయుడు S/o రంగారావు నాయుడు మరియు శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కోకోకోలా గొడౌన్ ఎదురుగా గల హైటెక్ సిటీలో నివసిస్తున్న అంధవరపు శ్రీనివాసరావు S/o దివంగత సత్యనారాయణ, సూచనల మేరకు నేను ఈ క్రింది నోటీసును సాధారణ ప్రజలకు జారీ చేస్తున్నాను.

విజయనగరం పట్టణం, మున్సిపాలిటీ మరియు జిల్లా, హాజియా నగర్, ప్లాట్ నెం. 37 నివాసి అయిన బర్రి అనిల్ కుమార్ S/o ఈశ్వరరావు, కుశాలపురం రెవెన్యూ గ్రామం మరియు గ్రామ పంచాయతీ ఎచ్చెర్ల మండలం, పొందూరు సబ్-డివిజన్ మరియు శ్రీకాకుళం జిల్లాలోని సర్వే నెం. 151/29 పరిధిలో (గతంలో వార్తా దినపత్రిక కార్యాలయం), ఉన్న డోర్ నెం. 1-187 గల ఆర్సీసీ శ్లాబ్ భవనానికి సంబంధించి, రూ. 2,15,00,000/- (రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు మాత్రమే) అమ్మకపు విలువకు తే23.12.2019దీన ఒక అన్-రిజిస్టర్డు అమ్మకపు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, మరియు సాక్షుల సమక్షంలో, ఒప్పందం కుదుర్చుకున్న తేదీనే రూ. 10,00,000/- (పది లక్షల రూపాయలు మాత్రమే) అమ్మకపు అడ్వాన్స్ మొత్తాన్ని స్వీకరించారని తెలియజేయడమైనది. ఈ విధంగా పరిస్థితి ఉండగా, వాదులు అనేకసార్లు కోరినప్పటికీ సదరు బర్రి అనిల్ కుమార్ సదరు ఒప్పందం ప్రకారం క్రయ చీటీ చేయుటకు ముందుకు రాలేదు. అందువల్ల, నా క్లయింట్లు 23.12.2019 నాటి సదరు అన్-రిజిస్టర్డు అమ్మకపు ఒప్పందానికి సంబంధించి శ్రీకాకుళంలోని గౌరవనీయ మొదటి అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో నెం. 8/2023గా ఒక Specific Performance దావాను దాఖలు చేశారు. ఆ తర్వాత, పేడాడ ప్రసాదరావు అనే వ్యక్తితో కుమ్మక్కై, నా క్లయింట్లు ప్రయోజనాలకు నష్టం కలిగించే ఉద్దేశ్యంతో సదరు షెడ్యూలు దాఖలా ఆస్తికి సంబంధించి తే 16.12.2019దీతో ఒక అన్-రిజిస్టర్డు అమ్మకపు ఒప్పందాన్ని సృష్టించి, తద్వారా Specific Performance కోరుతూ శ్రీకాకుళంలోని గౌరవనీయ మొదటి అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో నెం. 22/2022గా ఒక తప్పుడు దావాను దాఖలు చేశారు. ఇంతలో, పైన పేర్కొన్న దావాలు పెండింగ్‌లో ఉన్న సమయంలో, తే 21.05.2025దీన సదరు బర్రి అనిల్‌కుమార్, నా క్లయింట్లు పక్షాన కుదుర్చుకున్న 23.12.2019 నాటి అన్-రిజిస్టర్డు అమ్మకపు ఒప్పందంలోని ఆస్తికి సంబంధించి, సదరు పెడాడ ప్రసాదరావు యొక్క సమీప బంధువు అయిన దివంగత సువ్వారి కృష్ణమూర్తి గారి కుమార్తె సువ్వారి హైమావతి పేరు మీద ఒక రిజిస్టర్డ్ బూటకపు మరియు నామమాత్రపు అమ్మకపు దస్తావేజును తయారుచేశారు. సదరు సువ్వారి హైమావతికి పైన పేర్కొన్న దావాలు పెండింగ్‌లో ఉన్న విషయం గురించి పూర్తి అవగాహన ఉంది. అందువల్ల, సదరు అమ్మకపు దస్తావేజు చెల్లదు గాన సదరు బర్రి అనిల్ కుమార్ గాని, సువ్వారి హైమావతి గాని సదరు ఆస్తిపై బవిష్యత్‌లో జరుపు ఎటువంటి అమ్మకపు లావాదేవీలు జరిపినను చెల్లనేరవు మరియు నా క్లయింట్లను బంధించజాలదు.

నా క్లయింట్లు ఇంకా తెలియజేస్తున్నదేమనగా, షెడ్యూల్ ఆస్తిని బదిలీ చేయకుండా నిరోధక ఉత్తర్వులు జారీ చేయాలని గౌరవనీయ న్యాయస్థానాన్ని కోరుతూ, నా క్లయింట్లు శ్రీకాకుళం మొదటి అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో ఓ.ఎస్. నెం. 8/2023లో I.A. నెం. 37/2023ను దాఖలు చేశారు. తదనుసారం, గౌరవనీయ న్యాయస్థానం 02.12.2025 తేదీన Injunction ఉత్తర్వులు జారీచేస్తూ, దావా పరిష్కారమయ్యే వరకు పిటిషన్‌లోని షెడ్యూల్ ఆస్తులను మూడవ పక్షాలకు బదిలీ చేయకుండా, అంటే అమ్మడం/కొనడం/అద్దెకు ఇవ్వడం మొదలైనవి చేయకుండా నిరోధించింది, కావున నా క్లయింట్ల తరపున యావన్మందికి ఈ నోటీసు ద్వారా తెలియచేయడమైనది.

షెడ్యూలు ఆస్థి వివరాలు:

శ్రీకాకుళం జిల్లా, పొందూరు సబ్-డి॥ ఎచ్చెర్ల మండలం, కుశాలపురం గ్రామ పంచాయితీ, కుశాలపురం గ్రామ రెవిన్యూ లెక్కదాఖలా గల సర్వే నెం. 151-29, డోరు నెం. 1-187రు, పంచాయితీ అసెస్మెంటు నెం. 477రు. ఆర్.సి.సి. డాబా బిల్డింగు, ఆవరణ స్థలం అందున్న యావత్తు సదుపాయములతో సహా మొత్తం ఆస్థికి కొలతలు, హద్దులు వివరం:-
1వ ప్రతి వివరం: తూర్పు-పడమరలకు:- ఉత్తర దండె 34.98 అడుగులు, దక్షిణ దండె 36.3 అడుగులు సరాసరి 35.64 అడుగులు (10.87 మీటర్లు)
ఉత్తర - దక్షిణలకు: 122.1 అడుగులు (37.216 మీటర్లు)
కొలతలు కలిగి 484 చదరపు గజములు (404.687 చ॥మీ॥)
2వ ప్రతి వివరం: తూర్పు- పడమరలకు:- 32.34 అడుగులు (9.857 మీటర్లు)
ఉత్తర - దక్షిణలకు:- తూ॥ దండె 131.34 అడుగులు, ప॥ దండె 137.94 అడుగులు సరాసరి 134.64 అడుగులు (41.06 మీటర్లు) కొలతలు కలిగి 484 చదరపు గజములు (404.687 చ॥మీ॥) ఈ రెండు ప్రతులు ఏకలాటుగా యున్నందున వెరశి 968 చ॥గ॥లు గల స్థలంలో నిర్మించబడిన ఆర్.సి.సి. డాబా బిల్డింగునకు కొలతలు వివరం:
తూర్పు-పడమరలకు:- 60 అడుగులు (18.8 మీటర్లు)
ఉత్తర - దక్షిణలకు:- 61.25 అడుగులు (18.68 మీటర్లు)
అనగా విస్థీర్ణం 3675 చదరపు అడుగులు లేక 341.41 చ॥మీ॥ విస్తీర్ణం గల మొత్తం ఆస్థికి దస్తావేజు ప్రకారముగా హద్దులు:-
ఉత్తర:- వావిలపల్లి అనందరావు గారి ఖాళీ స్థలం. దక్షిణ:- R & B రోడ్డు.
తూర్పు:- ప్రతిన వెంకటరమణ గారి ఖాళీ స్థలం. పడమర:- పైడి ప్రభాకర్ గారి ఖాళీ స్థలం.

సువ్వారి తవిటి నాయుడు, BA, LLM
న్యాయవాది, శ్రీకాకుళం, D.No. 16-14-55,
AVM టవర్స్ రోడ్, PN కాలనీ, శ్రీకాకుళం Ph: 9440115704
శ్రీకాకుళం,
తేది: 08.02.2026.

(c) eenadu

పనేయూర్‌కు రావద్దు

ఆశావహులకు టీవీకే సూచన

చెన్నై, న్యూస్‌టుడే: దరఖాస్తుల కోసం ఆశావహులు పనేయూర్‌కు రావద్దని టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఎన్.ఆనంద్ తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో టీవీకే తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచే ఆశావహులకు పనేయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు పంపిణీ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించిన విషయం తెలిసిందే. దరఖాస్తుల కోసం సుమారు 50వేల మందిపైగా రావడంతో పార్టీ ప్రధాన కార్యాలయం, దాని పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా దరఖాస్తుల కోసం ఆశావహులు పనేయూర్‌లోని పార్టీ కార్యాలయానికి రావద్దని బుస్సీ ఎన్.ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తులో 36 ప్రశ్నలు

చెన్నై: ఆశావహులకు అందించిన దరఖాస్తులో 36 ప్రశ్నలు పొందుపరిచారు. పేరు, వయసు, విద్యార్హత, కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలతో పాటు టీవీకేలో చేరడానికి ముందు ఇతర పార్టీల్లో ఉన్నారా?, పురపాలక, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారా?, పోలీస్‌స్టేషన్, కోర్టుల్లో ఏమైనా కేసులు పెండింగ్‌లో ఉన్నాయా?, నిర్ణీత నియోజకవర్గంలో పోటీ చేయడానికి కారణం, అభ్యర్థి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తదితర ప్రశ్నలు ఉన్నాయి. ఈ దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసి దానికి తమ 3ఏళ్ల ఆదాయపన్ను రిటర్న్ పత్రాలు, రేషన్ కార్డు వంటి పత్రాల నకళ్లు జతచేయాలని ఉంది.

దరఖాస్తు ఫారం ముఖచిత్రం

ఎస్పీఏ తరఫున 12న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

చెన్నై, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ వైఖరి, అన్నాడీఎంకేను నిరసనగా ఈ నెల 12వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు డీఎంకే నేతృత్వంలోని లౌకికవాద ప్రగతిశీల కూటమి (ఎస్పీఏ) ప్రకటించింది. ఈ మేరకు ఆ కూటమి శనివారం విడుదల చేసిన ప్రకటనలో.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అందించాల్సిన విద్యా నిధి, 100 రోజుల ఉపాధి హామీ పథకం నిధి, తాగునీటి కొత్త పథకం నిధి వంటి ఎలాంటి నిధులను మంజూరు చేయలేదని తెలిపింది. అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని పేర్కొంది. అయినా కేంద్ర ప్రభుత్వానికి అన్నాడీఎంకే బానిసైందని విమర్శించింది.

ఈనాడు తమిళనాడు

ఆదివారం ఫిబ్రవరి 8, 2026

చెన్నైలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: చెన్నైలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ఎంటీసీ మొత్తం 625 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను నిర్ణయించగా ఇప్పటివరకు 380 అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 225 ఏసీ సౌకర్యంతో కూడినవి. బస్సులకు ప్రజల్లో చక్కటి ఆదరణ లభిస్తోంది. నిత్యం సుమారు 2లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. పల్లవన్ హౌస్ వర్క్‌షాప్ నుంచి 145, తండయార్‌పేట్టై వర్క్‌షాప్ నుంచి మరో 100 బస్సులను ఈ నెలాఖరులో రోడ్లపైకి తీసుకురానున్నారు. అదనంగా 100 లగ్జరీ ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు కూడా రానున్నాయని అధికారులు తెలిపారు.

పల్లవన్‌హౌస్ వర్క్‌షాప్‌లో ఛార్జింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్న దృశ్యం

- ప్రస్తుతం చెన్నైలో ఎంటీసీ తరఫున సుమారు 3వేల నాన్ ఏసీ బస్సులు నడుస్తున్నాయి. వాటిస్థానంలో వెయ్యి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు దశలవారీగా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యార్థం వాటిని తీసుకురానున్నారు.
- 20 ఏసీ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికి టెండర్ చివరి దశలో ఉంది. ఇవి ఏప్రిల్ లేదా జూన్‌లో రోడ్లపైకి వస్తాయని భావిస్తున్నారు.

పన్నీర్‌సెల్వం మాతోనే ఉన్నారు: అన్నామలై

సైదాపేట, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం ఎంతో కాలంగా మాతోనే ఉన్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. శివగంగై జిల్లా తిరుకోష్టియూరులోని ప్రసిద్ధ నారాయణ పెరుమాళ్ ఆలయంలో అన్నామలై శనివారం పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కమల్‌హాసన్ గొప్ప నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి.. ఎవరో చెప్పిన విషయాన్ని ప్రస్తావించడాన్ని ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. మున్ముందు సమావేశాల్లో ఆయన మాట్లాడేందుకు అవకాశం వస్తే తన మాటలు సవరించుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. విజయ్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలపాలని, తాము తమ కూటమి సిద్ధాంతాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. డీఎంకే పాలనలో విద్యాలయాల్లో గంజాయి విక్రయించే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. విద్యలో ఉత్తమ రాష్ట్రం తమిళనాడు అని ఎలా చెబుతున్నారని, జాతీయ గణాంకాల ప్రకారం తమిళనాడు వెనుకబడి ఉందని తెలిపారు.

కలసపాక్కం కొండపైకి వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి

గుడి ఉన్న కొండ

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: జిల్లాలోని మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లాలంటే ఇకపై అనుమతి తప్పనిసరిగా పొందాలి. కలసపాక్కం ప్రాంతంలో సముద్రమట్టానికి 4,560 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ప్రసిద్ధ మల్లికార్జునస్వామి ఆలయం ఉంది. ఈ గుడికి వెళ్లి రావడం అంత సులభమేమీ కాదు. నిటారుగా ఉన్న కొండ ఎక్కేందుకు 5.5 కి.మీ మేర మెట్లు ఉన్నాయి. గతంలో ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో స్వామి దర్శనానికి నిత్యం చాలామంది భక్తులు వచ్చి వెళ్లేవారు. కొందరు వృద్ధులు పైకి ఎక్కే సమయంలో గుండెపోటుతో మృతి చెందుతుండటంతో జిల్లా యంత్రాంగం శనివారం కొత్త నిబంధనలు ప్రకటించింది. భక్తులు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొండ ఎక్కొచ్చు. గంట సమయంలో 100 మందిని మాత్రమే అనుమతిస్తారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి మాత్రమే అనుమతిస్తారు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వారిని రోజుకు 200 మందికి, ఇతర జిల్లాల వారు 800 మందిని మాత్రమే పంపుతారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసి అనుమతి పొందాలని జిల్లా కలెక్టర్ తర్పకరాజ్ ప్రకటించారు.

మల్లికార్జునస్వామి ఆలయం

విద్యార్థి కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రి

చెన్నై, న్యూస్‌టుడే: కడలూర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి కోరికను ముఖ్యమంత్రి నెరవేర్చారు. జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి ప్రజిత్ ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్రం గీశాడు. దానిని సీఎంకు స్వయంగా అందించాలనే కోరికను వీడియో ద్వారా వెల్లడించారు. ఇది స్టాలిన్ దృష్టికి రావడంతో బాలుడిని శనివారం క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. బాలుడు గీసిన చిత్రాన్ని చూసి మెచ్చుకోవడంతోపాటు బాగా చదివి వృద్ధిలోకి రావాలని తెలిపారు. వెంట ముఖ్యమంత్రి సతీమణి దుర్గా స్టాలిన్, బాలుడి కుటుంబ సభ్యులు ఉన్నారు.

విద్యార్థిని అభినందిస్తున్న సీఎం స్టాలిన్

విజయ్ ప్రజలను కలవడాన్ని అడ్డుకోలేరు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: విజయ్ ప్రజలను కలవడాన్ని ఎవరూ అడ్డుకోలేరని టీవీకే ప్రచార ప్రధాన కార్యదర్శి అరుణ్‌రాజ్ తెలిపారు. కోయంబత్తూరు జిల్లాలోని కరుమత్తంపట్టి వద్ద శనివారం ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అరుణ్‌రాజ్ వినతిపత్రాలు స్వీకరించారు. సెంగోట్టైయ్యన్ లేకుండా ప్రజాప్రాయ సేకరణ చేపట్టారని విలేకరులు ప్రశ్నించగా ప్రతి పనికి పార్టీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని సమాధానమిచ్చారు. సెంగోట్టైయ్యన్ ప్రచార కమిటీకి బాధ్యత వహిస్తారని చెప్పారు. పార్టీలో అందరికీ తగిన హోదా ఇచ్చారని, ప్రతి ఒక్కరి ప్రతిభను ఉపయోగించుకుంటుందన్నారు. విజయ్ ప్రజల సంక్షేమం ఆలోచిస్తున్నారని తెలిపారు. అన్నాడీఎంకే కూటమి దిల్లీ ఒత్తిడితోనే ఏర్పాటైందని, ఎవరూ స్వయంగా అందులోకి రాలేదన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న అరుణ్‌రాజ్

శాసనసభలో 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్

చెన్నై, న్యూస్‌టుడే: శాసనసభలో 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనసభ కార్యదర్శి శీనివాసన్ విడుదల చేసిన ప్రకటన మేరకు.. 17న ఉదయం 9.30కు శాసనసభను సభాపతి సమావేశపరచనున్నారు. 2026-27వ ఏడాదికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 2025-26వ ఏడాది అదనపు ఖర్చుల పద్దులను 20వ తేదీ(శుక్రవారం) సమర్పించనున్నారు.

డీఎంకే కూటమి నుంచి వైదొలగనున్న వీసీకే?

సైదాపేట, న్యూస్‌టుడే: పీఎంకేను డీఎంకే కూటమిలోకి చేర్చుకుంటే తాము వైదొలుగుతామని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ చెప్పినట్లు సమాచారం. పీఎంకే రామదాస్, అన్బుమణి అని రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అన్బుమణి ఇప్పటికే ఎన్డీయే కూటమిలో చేరారు. రామదాస్ ఎవరితో జట్టు కడుతారనేది ఆసక్తిగా మారింది. వీసీకే ఉన్నందున డీఎంకే కూటమిలోకి రామదాస్ వెళతారా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు పీఎంకే, భాజపా ఉండే కూటమిలో వీసీకే ఉండదని గతంలో పలుమార్లు తిరుమావళవన్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తమ నిర్ణయంలో దృఢంగా ఉన్నామని ఓ ప్రైవేటు ఛానల్‌తో మాట్లాడుతూ తెలిపారు.

కాంగ్రెస్ విజిల్ వేసేందుకు సిద్ధంగా ఉంది: తమిళిసై

సైదాపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ విజిల్ వేసేందుకు సిద్ధంగా ఉందని భాజపా నేత తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తమిళిసై విలేకర్లతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి కావటం ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్, హింసా సంస్కృతి ఎక్కువైందని ఆరోపించారు. తమిళనాడు నుంచి వెళ్లినవారు ప్రధానిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారంటే రాష్ట్రం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కార్యక్రమాన్ని డీఎంకే మంత్రే బహిష్కరించారని తెలిపారు. స్టాలిన్‌పై ఆ పార్టీ వర్గీయులకే నమ్మకం లేదని చెప్పారు.

చెన్నై అడయారులోని బాల విద్యామందిర్ సీనియర్ సెకండరీ పాఠశాలలో 'వానవిల్లన్ వన్న కోలంగల్' పేరిట శనివారం సంగీత కార్యక్రమం నిర్వహించారు. వరుసగా మూడో ఏడాది జరిగిన కార్యక్రమంలో 200మందికి పైగా విద్యార్థులు వివిధ వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. -ఆర్కేనగర్, న్యూస్‌టుడే

కూటమిలో గందరగోళానికి డీఎంకేనే కారణం

ఎంపీ కార్తి చిదంబరం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: కూటమిలో గందరగోళానికి డీఎంకేనే కారణమని ఎంపీ కార్తి చిదంబరం తెలిపారు. పుదుకోట్టై కార్పొరేషన్ పరిధి పెరియార్‌నగర్‌లోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకంలో వివరాలు ప్రస్తావించడానికి ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ప్రయత్నించగా అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్లమెంటు స్తంభించిపోయిందని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులను కూడా మాట్లాడేందుకు అనుమతించాలని చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్ ఐక్యంగా ఉంటేనే విజయం సాధించగలరని చెప్పారు. కూటమి చర్చలకు కమిటీ ఏర్పాటు చేసి ఉంటే చర్చనీయాంశ వ్యాఖ్యలు వచ్చేవి కావన్నారు. డీఎంకే త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అధికారంలోకి రాగానే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటాం: ఈపీఎస్

సైదాపేట, న్యూస్‌టుడే: పంచాయతీ యూనియన్, పంచాయతీల్లో పని చేసే కార్యదర్శులు, ఉపాధి హామీ పథక ఇన్‌ఛార్జిలు ఇంటింటికీ వెళ్లి డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. ఇది ఖండించదగినదని తెలిపారు. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డీఎండీకే ప్రేమలతపై అనుచిత వ్యాఖ్యలు

❖ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత, దివంగత నేత విజయకాంత్, పార్టీపై యూట్యూబ్‌లో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డీఎండీకే లీగల్ టీం రాష్ట్ర కార్యదర్శి సంతోశ్‌కుమార్ కోరారు. ఈ వ్యాఖలు పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆవేదనకు, ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. సదరు యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

చెన్నైలో జూన్ ఆఖరులోగా 788 చోట్ల ప్రజా మరుగుదొడ్లు

చెన్నై, న్యూస్‌టుడే: నగరంలో మరిన్ని ప్రజా మరుగుదొడ్లు నిర్మించడానికి చెన్నై మహానగర పాలక సంస్థ(జీసీసీ) సన్నాహాలు చేపట్టింది. ఇప్పటివరకు రెండు విడతలుగా 474 చోట్ల 5,176 మరుగుదొడ్డి సీట్లతో కూడిన ఉచిత రెస్ట్ రూమ్‌లను నిర్మించింది. ప్రస్తుతం వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో 788 చోట్ల 5,261 మరుగుదొడ్డి సీట్లతో కూడిన రెస్ట్‌రూమ్‌లను నిర్మించడానికి సన్నాహాలు చేపట్టింది. జూన్ నాటికి మొత్తం 1,262 చోట్ల 10,437 మరుగుదొడ్డి సీట్లతో కూడిన రెస్ట్ రూమ్‌లు అందుబాటులోకి వస్తాయని జీసీసీ వెల్లడించింది. జనరద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఉచిత రెస్ట్‌రూమ్‌లపై ఫిర్యాదుల పరిష్కారానికి క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంతంలోని దివ్యాంగుల రెస్ట్‌రూమ్

సీనియర్ నటి ఎం.ఎన్.రాజంకు కలైఙ్ఞర్ పురస్కారం

సినీ దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్‌కూ

చెన్నై, న్యూస్‌టుడే: సీనియర్ నటి ఎం.ఎన్.రాజం, సినీ దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్‌లకు 'కలైఙ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్' పురస్కారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. తమిళ సినీరంగంలో ఉత్తమ సేవలు అందించిన ఒకరికి ఏటా 'కలైఙ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్' పురస్కారంతో సత్కరించనున్నట్లు 2022 ఏప్రిల్ 27న శాసనసభలో సమాచారశాఖ మంత్రి ప్రకటించారు. ఆ ఏడాది పురస్కారాన్ని ఆరూర్‌దాస్‌కు అందించగా 2023లో మేతాకు, కరుణానిధి శతాబ్ది వేడుకలు పురస్కరించుకుని అదనంగా సినీ నేపథ్య గాయనీ పి.సుశీలకూ పురస్కారం ప్రదానం చేశారు. 2024కిగాను సీనియర్ నటి ఎం.ఎన్.రాజం, 2025కు సీనియర్ దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్‌లకు ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. వారికి రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక అందించనున్నారు.

ఎం.ఎన్.రాజం



ఎస్.పి.ముత్తురామన్

202 మంది పోలీసులపై సస్పెన్షన్ రద్దు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా అవకతవకలు, నిర్లక్ష్యానికి పాల్పడిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ చర్య కారణంగా 439 మంది విధులకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా విధులకు దూరంగా ఉన్న 202 మంది సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీజీపీ వెంకట్రామన్ ఉత్తర్వు జారీ చేశారు.

శశికళను కలిసిన నిర్వాహకురాలి తొలగింపు: ఏఎంఎంకే

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై పోయెస్‌గార్డెన్‌లో శశికళను కలిసిన ఏఎంఎంకే విద్యార్థి విభాగ కార్యదర్శి జీవితా నాచ్చియార్‌ను పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తొలగించారు. శశికళ ఇంట్లో జరిగిన ఆలోచనా సమావేశంలో జీవితా నాచ్చియార్ పాల్గొనటం ఏఎంఎంకే వర్గాలను అసంతృప్తికి గురి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీటీవీ దినకరన్ చర్యలు చేపట్టారు.

తాత చేనేత..

మనవడి వీడియోతో వైరల్

చీరలకు పెరిగిన గిరాకీ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాలు మారుమూల ప్రాంతంలో ఉన్న నేతవృత్తిని వెలుగులోకి తెచ్చాయి. వృద్ధ నేత కార్మికుడికి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. సేలం జిల్లా కాకాపాళ్యంకు చెందిన 85 ఏళ్ల చిన్నసామి సుమారు 50ఏళ్లకుపైగా నేత పని చేస్తున్నారు. కొద్దినెలల కిందటి వరకు ఆయనకు రోజుకు రూ.50 మాత్రమే వచ్చేది. ఇప్పుడు వందలసంఖ్యలో ఆర్డర్లు సంపాదించగలిగారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఇది సాధ్యమైంది. డిగ్రీ చదువుతున్న ఆయన మనవడు ప్రవీణ్ పెట్టిన వీడియోతో ఒక్కసారిగా తాత నేత వృత్తి ప్రపంచానికి తెలిసింది. ఆ వివరాలు ప్రవీణ్ మాటల్లో తెలుసుకుందాం..

తాతకు ముగ్గురు కుమారులు. కుటుంబ పరిస్థితుల కారణంగా పెదనాన్న, చిన్నాన్న బయటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. నాన్న మాత్రమే తాత, అవ్వతో కాకాపాళ్యంలో ఉంటున్నారు. నేను యూట్యూబ్ చానెల్, ఇన్‌స్టాలో వీడియోలు పోస్టు చేస్తుంటాను. ఒకసారి తాతతో చేనేత వృత్తిపై రీల్స్ పెట్టగానే వైరలైంది. 20వేల ఫాలోవర్స్ రావడంతోపాటు 100 బిజినెస్ ఆర్డర్లు లభించాయి. చుట్టుపక్కల కొందరు నేత కార్మికుల సాయంతో ఆర్డర్లను సకాలంలో పూర్తి చేసి పంపాను. అనంతరం స్నేహితులు సహాయంతో వెబ్‌సైట్ రూపొందించాం. దానికి 'తాతాస్ క్లాతింగ్' అనే పేరు పెట్టాము.

ప్రవీణ్, చిన్నసామి

విదేశాల నుంచి కూడా..

ఈ ప్రాంతంలోని దాదాపు 15మంది నేత కార్మికుల సహకారం తీసుకుంటున్నాం. ఆర్డర్లు పెరగడంతో వారికి సాధారణం కంటే రెట్టింపు లాభం వస్తోంది. తక్కువ సమయంలోనే 800కుపైగా ఆర్డర్లు వచ్చాయి. తాత నేత పనిని ప్రజలు వృత్తిగా మాత్రమే కాక భావోద్వేగంగా చూడటంతోనే అది సాధ్యమైంది. ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల నుంచి చాలామంది తాత నేసిన చీరలు అడుగుతున్నారు. ఇంట్లో స్టోర్ ఏర్పాటు చేసే పని కూడా జరుగుతోందని తెలిపారు.

తనను, తన వృత్తిని బయటి ప్రపంచానికి తీసుకొచ్చింది మనవడేనని చిన్నసామి తెలిపారు. దేశం నలుమూలల నుంచి తన శ్రేయస్సు గురించి అడుగుతుండటం సంతోషంగా ఉందన్నారు.

ఎన్నికల పనులు మొదలుపెట్టాం

మాట్లాడుతున్న జీకే వాసన్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: టీవీకే ఓటు బ్యాంకును ఎవరూ తక్కువగా చెప్పడం లేదని టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్ అన్నారు. ఆయన మదురైలో మాట్లాడుతూ పార్టీ ఎన్నికల పనులకు సంబంధించి శనివారం సమావేశం నిర్వహించామని చెప్పారు. కోయంబత్తూర్‌లో 14న, చెన్నైలో 17న, తిరుచ్చిలో 19న సమావేశాలు జరగనున్నాయన్నారు. ఆశావహులు దరఖాస్తులు పూర్తి చేసి 25లోపు పార్టీ ప్రధాన కార్యాలయంలో అప్పగించాలని సూచించారు. టీవీకే ఓటు బ్యాంకు 10శాతం కంటే ఎవరూ తక్కువగా చెప్పడం లేదన్నారు.

క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించేలా వచ్చే ఏడాది 150 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. తిరుచ్చిలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో 14 పంచాయతీల్లోని క్రీడాకారులకు పరికరాలను అందించారు. క్రీడల పర్యవేక్షణ, సౌకర్యాల నిమిత్తం 'ఆడుగలం' అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడా పరికరాలను సక్రమంగా ఉపయోగించుకుని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

క్రీడా పరికరాలు అందిస్తున్న ఉదయనిధి స్టాలిన్

పారా అథ్లెటిక్ క్రీడాకారిణికి ఉద్యోగం

శివగామికి నియామకపత్రం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి

సైదాపేట: అరియలూరుకు చెందిన పారా అథ్లెటిక్ క్రీడాకారిణి శివగామికి పారా అథ్లెటిక్ విజిటింగ్ కోచ్ ఉద్యోగ నియామకపత్రాలు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. శుక్రవారం తిరుచ్చిలో ఈ కార్యక్రమం జరిగింది. అంధురాలైన శివగామి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమెతోపాటు ఐదుగురు సోదరీమణులు అంధులే. శివగామి జావెలిన్ త్రో పోటీలో పలు విజయాలు సాధించారు. ఇటీవల పతకాలు, ప్రశంసాపత్రాలతో ఉప ముఖ్యమంత్రి సచివాలయంలో కలిసి తన కుటుంబపరిస్థితి వివరించారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ విజిటింగ్ కోచ్‌గా నియమించారు.

విజయ్‌కు ఎన్నికలతో సమాధానమిస్తాం

వేళచ్చేరి, న్యూస్‌టుడే: నటుడు విజయ్ తన పారితోషికానికి సంబంధించి సరైన లెక్కలు చూపలేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం విమర్శించారు. కడలూర్‌లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం, పాలన అనేది సెట్ వేసి నటించే షూటింగ్ కాదన్నారు. నిజజీవితం, రాజకీయం వేర్వేరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విజయ్ కొంతకాలంగా విమర్శిస్తున్నారని, ఎన్నికల ద్వారా సమాధానం ఇస్తామన్నారు. విజయ్ నిన్న కురిసిన వర్షంలో నేడు పుట్టిన పుట్టగొడుగులాంటి వారన్నారు. ప్రస్తుతం తాము 2026 ఎన్నికల పనుల్లో నిమజ్ఞమైయ్యామని అన్నారు.



మంత్రి ఎంఆర్కే పన్నీర్‌సెల్వం

ఎన్డీయే విజయం తథ్యం: ఎల్.మురుగన్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విజయం తథ్యమని కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై శనివారం ఆయన పుదుచ్చేరిలో మాట్లాడారు. పుదుచ్చేరికి అదనంగా 10శాతం నిధులు కోరారన్నారు. పుదుచ్చేరిలో 800 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ దాదాపు 10వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పుదుచ్చేరిలోని ఎన్డీయే ప్రభుత్వంలో 6వేలమంది యువతకు ప్రత్యక్ష ఉపాధి లభించిందని చెప్పారు. జల రవాణాను మెరుగుపరచడంపై ప్రధాని దృష్టి సారించారన్నారు. వందేభారత్ రైలు చెన్నై, రామేశ్వరం మధ్య నడుస్తుందని తెలిపారు. ప్రధాని చెన్నైకు రావడంతో ఎన్డీయే కూటమికి మరింత బలం చేకూరిందన్నారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే ఇంటికెళ్లిపోవడం తథ్యమన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఎల్.మురుగన్

(c) eenadu

ఆస్తి మోసం వ్యవహారం

కోర్టులో హాజరైన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే

శాంతి ఎ.రామ్

విల్లివాక్కం, న్యూస్‌టుడే: స్టాంప్ పేపర్‌లో సవరణ చేసి మోసానికి పాల్పడిన కేసులో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే శాంతి ఎ.రామ్ సహా ఐదుగురు శుక్రవారం ఊటీ జిల్లా కోర్టులో హాజరయ్యారు. నీలగిరి జిల్లా కోత్తగిరికి చెందిన శాంతి రాము 2016లో కున్నూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదిలా ఉండగా కోత్తగిరి సమీపం కొనవక్కరై గ్రామానికి చెందిన తిలక్ అనే వ్యక్తి ఆస్తిని శాంతి ఎ.రామ్, ఆయన బంధువులు స్టాంప్ పేపర్‌లో తేదీలు మార్చి నకిలీ దస్త్రాలు జతచేసి కాజేసినట్లు కోత్తగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలడంతో శాంతి ఎ.రామ్ సహా 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు శుక్రవారం ఊటీ జ్యుడిషియల్ కోర్టులో విచారణకు వచ్చింది. శాంతి రాము సహా ఐదుగురు హాజరయ్యారు. మిగతా ముగ్గురికి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన న్యాయమూర్తి.. మార్చి 13వ తేదీకి విచారణ వాయిదా వేశారు.

ప్రారంభోత్సవంలో తేజ్ ప్రతాప్‌సింగ్ తదితరులు

కర్ణాటక నుంచి కావేరికి తగ్గిన నీరు

రాష్ట్రంలో నీటి ఎద్దడికి అవకాశం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం నుంచి కావేరి నదికి వచ్చే నీటి స్థాయి తగ్గుతున్నందున తమిళనాడులోని పలు జిల్లాలలో వేసవిలో నీటి ఎద్దడి చోటుచేసుకునే పరిస్థితి నెలకొంది. రాష్ట్రానికి ఏటా 177.25 టీఎంసీల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నెలవారీగా విడుదల చేయాల్సిన నీటి స్థాయిని కావేరి యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అంతేకాకుండా రాష్ట్రానికి విడుదల చేస్తున్న నీటి స్థాయిని నిర్ధారించడానికి తమిళనాడు-కర్ణాటక సరిహద్దు పిలిగుండ్లు అనే ప్రాంతంలో కేంద్ర జల్‌శక్తి శాఖ నీటి స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏటా జూన్ నుంచి నెలవారీగా నీటిని విడుదల చేసే పద్ధతి అమలులో ఉంది. ఈ క్రమంలో గతేడాది జూన్ నుంచి జనవరి వరకు 169 టీఎంసీల నీటిని కర్ణాటక విడుదల చేయాల్సి ఉంది.

క్రమంగా తగ్గుముఖం

గతేడాది కర్ణాటకలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగానే కురిశాయి. దీంతో అక్కడి హేమావతి, హేరంగడి, కబిని, కేఆర్‌ఎస్ జలాశయాలు నిండాయి. అందువల్ల నీరు అధికంగా విడుదల చేయడంతో రాష్ట్రానికి 320 టీఎంసీలు అందాయి. ఇందులో 152.7 టీఎంసీలు అదనం. డెల్టా జిల్లాల సాగుకు సేలంలోని మేట్టూర్ డ్యామ్‌లో ప్రస్తుతం 55.4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. కర్ణాటక ప్రభుత్వం నెల వారీగా విడుదల చేస్తున్న నీటిని విడుదల చేస్తేనే మే నెల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల నీటి అవసరాలు తీర్చడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. డెల్టా జిల్లాల కురువై సాగుకు నీటి నిల్వ నిర్ధారించవచ్చు. కానీ, గత జనవరిలో 2.76 టీఎంసీలకు బదులు 2.68 టీఎంసీలు మాత్రమే విడుదల చేసింది. ఈ నెలకుగాను నీరు వస్తున్నా మెల్లగా తగ్గుముఖం పట్టింది. ఇదిలాగే కొనసాగితే వేసవిలో రాష్ట్రంలో నీటి ఎద్దడి చోటుచేసుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

క్రికెటర్ అంబరీష్‌కు ఐసీఎఫ్ ప్రశంసలు

వడపళని, న్యూస్‌టుడే: అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్‌ను భారత్ ఆరోసారి గెలిచింది. శనివారం జింబాబ్వేలోని హరారేలో భారత్, ఇంగ్లండ్ మధ్య తుది పోరు జరిగింది. పోటీలో ఐసీఎఫ్ ఉద్యోగి ఆర్.సుకుమార్ తనయుడు ఆర్ఎస్ అంబరీష్ ఆట కీలక దశలో ఆదుకున్నాడు. భారత్ మూడు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. దేశానికి, ఐసీఎఫ్‌కు గర్వకారణంగా నిలిచినందుకు భారత జట్టు, ఆర్ఎస్ అంబరీష్‌కు ఐసీఎఫ్ శనివారం అభినందనలు తెలిపింది.

చిదంబరంలో 13 నుంచి నాట్యాంజలి ఉత్సవాలు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కడలూర్ జిల్లా చిదంబరంలో ఈనెల 13 నుంచి 27వ తేదీ వరకు 45వ వార్షిక నాట్యాంజలి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నాట్యాంజలి ట్రస్ట్ కార్యదర్శి సంబంధం తెలిపారు. చిదంబరంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఏడాది ఉత్సవాలు నటరాజస్వామి ఆలయం దక్షిణ మాడ వీధిలోని రాజాసర్ అన్నామలై శెట్టియార్ ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో నాటకాలు, కథక్, కూచిపూడి, భరతనాట్యం తదితర నృత్య ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఉత్తరాది రాష్ట్రాలు, తమిళనాడులో అనేక ప్రాంతాల నుంచి నాట్య కళాకారులు పాల్గొంటారని తెలిపారు.

వేళచ్చేరి రైల్వే స్టేషన్‌లో క్రీడా కేంద్రం ప్రారంభం

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై వేళచ్చేరి రైల్వే స్టేషన్‌లో ఉన్న రైల్వే స్థలంలో దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్ ప్రతాప్ సింగ్ గురువారం నూతన 'బెట్ టోర్ స్పోర్ట్స్' సెంటర్‌ను ప్రారంభించారు. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ భరత్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బాక్స్ క్రికెట్ టర్ఫ్, పికిల్‌బాల్ కోర్ట్, షేకింగ్ రింక్, సిలంబం వంటి పలు రకాల క్రీడల శిక్షణకు ఈ కేంద్రం ఉపయోగకరంగా ఉండనుంది.

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

వడపళని, న్యూస్‌టుడే: విద్యుత్తుశాఖ చేపడుతున్న మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంబత్తూర్, అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఐసీఎఫ్‌ను సందర్శించిన రైల్వే బోర్డు హెచ్‌ఆర్ డైరెక్టర్

వడపళని, న్యూస్‌టుడే: రైల్వే బోర్డు మానవ వనరుల విభాగం డైరెక్టర్ అరుణా నాయర్ శుక్రవారం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)ను సందర్శించారు. అక్కడి సదుపాయాలను పరిశీలించారు. వందే భారత్, అమృత భారత్ బోగీల తయారీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైలు బోగీల ఉత్పత్తిలో మంచి సేవలందిస్తున్న మహిళా శక్తి బృందంతో సమావేశమై అభినందించారు. అనంతరం ఐసీఎఫ్ జనరల్ మేనేజరు సుబ్బారావు సమక్షంలో జరుగుతున్న ప్రాజెక్టుల గురించి చర్చించారు.

బోగీల తయారీ పరిశీలిస్తున్న అరుణా నాయర్

రూ.700 కోట్ల విలువైన ఆలయ భూములు స్వాధీనం

మామల్లపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌లోని ప్రసిద్ధ కందసామి మురుగన్ ఆలయానికి సొంతమైన 240 ఎకరాల భూములు సుమారు 100 ఏళ్లుగా ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలో ఉన్నాయి. ఇందుకు సంబంధించి దేవాదాయశాఖ తరఫున మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలైంది. విచారించిన ధర్మాసనం.. ఆక్రమిత భూములను 21 రోజుల్లోగా స్వాధీనం చేసుకోవాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో గత నెల 31వ తేదీ మొదటి విడతగా 40 ఎకరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుప్పోరూర్-నెమ్మేలి మార్గంలో ఉన్న మిగిలిన 200 ఎకరాలను శనివారం భారీ పోలీసు భద్రత నడుమ తహసీల్దార్ సమక్షంలో దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 240 ఎకరాల భూముల విలువ రూ.700 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

కున్నూర్ బస్ డిపోలో మొదటిసారిగా మహిళా కండక్టర్ నియామకం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ కున్నూర్ డిపోలో మొదటిసారిగా మహిళా కండక్టరును నియమించినట్లు రవాణా శాఖ తెలిపింది. నీలగిరి జిల్లా కున్నూర్ సమీపం ఒట్టుపట్టరైకి చెందిన రవి కున్నూర్ బస్ డిపోలో డ్రైవరుగా పనిచేస్తూ 2009లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో భార్య, ఇద్దరు కుమారులు వీధినపడ్డారు. ఈ నేపథ్యంలో రవి భార్య దీపకు కండక్టర్ ఉద్యోగం ఇవ్వాలని రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నియామక ఉత్తర్వులు పొందిన దీప కున్నూర్ డిపోలో మొదటి మహిళా కండక్టర్‌గా గురువారం విధులు నిర్వర్తించారు.

విధుల్లో దీప

విజిల్ కొడితే అభివృద్ధి చెందలేము

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: జీవితంలో విజిల్ కొడితే అభివృద్ధి చెందలేమని ఆరణి ఎంపీ ధరణివేందన్ తెలిపారు. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపం పెరుంపేడు ప్రాంతంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ధరణివేందన్ ప్రత్యేక అతిథిగా పాల్గొని విద్యార్థులకు సైకిళ్లు అందజేసి ప్రసంగించారు. తాను చెయ్యార్ ప్రభుత్వ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న విద్యార్థులు తనను విజిల్ కొట్టి ఆహ్వానించారని చెప్పారు. అప్పుడు ఆ సభలో ప్రసంగించిన తాను విజిల్ కొట్టవలసివస్తే తాను స్టేజిపై ఉన్నానని, విజిల్ కొట్టినవారు వేదిక కింద ఉన్నారని చెప్పానన్నారు. విద్యార్థులు అలా నడుచుకోకుండా తమ జీవితంలో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాలని సూచించారు. తాను చెప్పింది ఆ విజిల్ (టీవీకే) గురించి కాదని చెప్పారు.

తాంగల్ శ్మశానవాటిక తాత్కాలికంగా మూసివేత

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై మహానగర పాలక సంస్థ 67వ డివిజన్‌లోని తాంగల్ శ్మశానవాటికలో జరగనున్న నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 9వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు జీసీసీ ప్రకటించింది. ఆ సమయంలో 66వ డివిజన్‌లోని నేర్మైనగర్, 64వ డివిజన్‌లోని జీకేఎం కాలనీలోని శ్మశానవాటికలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించింది.

భారత క్రికెట్ జట్టుకు సీఎం అభినందనలు

చెన్నై, న్యూస్‌టుడే: ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినందుకు భారత జట్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. ఆయన తన 'ఎక్స్'లో.. 'ప్రతిభ, పట్టుదలతో కూడిన విజయంతో దేశానికి మరో గర్వకారణమైన తరుణాన్ని భారత జట్టు క్రికెట్టు తెచ్చి పెట్టారని పేర్కొన్నారు. తుది పోరు మొత్తం టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన చాలా ఏళ్లపాటు గుర్తుండిపోతుందని తెలిపారు. భారత క్రికెట్ జట్టుకు ప్రపంచ వేదికపై తదుపరి స్థానం ఇవ్వనున్న ఈ యువ జట్టు విశ్వాసం కూడా అనేక విజయాలకు దారి తీస్తుందని వెల్లడించారు.

తమిళ పరిరక్షకుడు దేవనేయ పావాణర్

తమిళ భాష పరిరక్షకుడు భాషావేత్త దేవనేయ పావాణర్ అని ముఖ్యమంత్రి స్టాలిన్ కొనియాడారు. దేవనేయ పావాణర్ జయంతి సందర్భంగా శనివారం ఆయన తన ప్రకటనలో.. విశిష్ట తమిళ పదాల వ్యుత్పత్తి ఆకారాది ప్రాజెక్టును తన జీవితాల బాధ్యతగా దేవనేయ పావాణర్ భావించి శ్రమించారని తెలిపారు. భారతదేశంలో ఇతర భాషలకు లేని తమిళ ప్రత్యేకతను పరిరక్షించారని పేర్కొన్నారు.

చెన్నైలో శుక్రవారం సాయంత్రం జరిగిన నటులు పొన్‌వణ్ణన్, శరణ్య దంపతుల కుమార్తె డాక్టర్ శాంతిని- డాక్టర్ దాన్ ఫిలిప్‌బాబు వివాహ రిసెప్షన్‌లో ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. - న్యూస్‌టుడే, చెన్నై

పలు సబర్బన్ సర్వీసులు రద్దు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షనులోని మీంజూరు, పొన్నేరి మధ్య జరుగుతున్న సాంకేతిక పనుల కారణంగా పలు సబర్బన్ సర్వీసులు పాక్షికంగా రద్దయ్యాయని దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ❖ మూర్ మార్కెట్ కాంప్లెక్స్ (ఎంఎంసీ)-గుమ్మిడిపూండి 23.20 రైలు 9, 11, 13, 14 తేదీలు మీంజూరు వరకు నడుస్తుంది. ❖ గుమ్మిడిపూండి-ఎంఎంసీ 03.50 రైలు 10, 12, 14, 15 తేదీల్లో మీంజూరు నుంచి బయలుదేరుతుంది. ❖ **ఆలస్యం...** చెన్నై డివిజన్‌లో జరుగుతున్న పనుల కారణంగా **17652** కాచిగూడ-చెంగల్పట్టు 10వ తేదీ 17.00కు బయలుదేరే రైలు మార్గంలో గంట ఆలస్యంగా నడుస్తుంది. ❖ **అదనపు హాల్ట్... 15629** తాంబరం-సిల్చార్ టౌన్ 9వ తేదీ నుంచి, **15630** సిల్చార్ టౌన్-తాంబరం 13వ తేదీ నుంచి గన్సాయ్‌గాన్ హాట్ స్టేషనులో ఆగుతాయి.

కాట్పాడిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు చర్యలు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: రానున్న శాసనసభ ఎన్నికల్లో తాను గెలుపొందితే కాట్పాడి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని, తాను మళ్లీ కాట్పాడి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని మంత్రి దురైమురుగన్ స్పష్టం చేశారు. వేలూర్ జిల్లా కాట్పాడి నియోజకవర్గం మహిమండలంలో 'ఉంగళుడన్ స్టాలిన్' పథకం ద్వారా వచ్చిన అర్జీల ఆధారంగా సంక్షేమ సాయం పంపిణీ చేసే కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో దురైమురుగన్ ప్రత్యేక అతిథిగా పాల్గొనగా జిల్లా కలెక్టర్ సుబ్బులక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దురైమురుగన్ మాట్లాడుతూ. . మళ్లీ డీఎంకే ప్రభుత్వమే వస్తుందని, కాట్పాడి ప్రాంతంలో పెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్నదే తన ఆశయమని, అందుకోసం ప్రజలు ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు.

మాట్లాడుతున్న దురైమురుగన్

ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం

టీనగర్, న్యూస్‌టుడే: ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం టీ నగర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉచిత తెలుగు శిక్షణ తరగతులు ఏర్పాటయ్యాయి. ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగిని బిట్రా గజగౌరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రతి శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఐదు నెలలపాటు తరగతులు జరుగుతాయి. సుమారు 50 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, లయన్స్ క్లబ్ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు శిక్షణలో చేరారు. ముందుగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ మోహన్‌రావు మాట్లాడుతూ.. తెలుగు భాషాభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు వీఎల్ ఇందిరాత్ సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో సభ్యులు రుక్మిణీదేవి, గోటేటి వెంకటేశ్వరరావు, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

బిట్రా గజగౌరిని సత్కరిస్తున్న నిర్వాహకులు

ఇండోర్ స్టేడియం పనులు పరిశీలిస్తున్న మంత్రి పీకే శేఖర్‌బాబు

అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై విల్లివాక్కం శాసనసభ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పీకే శేఖర్‌బాబు పరిశీలించారు. ఉత్తర చెన్నై అభివృద్ధి ప్రాజెక్టు కింద సీఎండీఏ తరఫున అగత్తియార్‌నగర్‌లో జరుగుతున్న ఇండోర్ స్టేడియం, క్రీడా మైదానం అభివృద్ధి పనులను మంత్రి పీకే శేఖర్‌బాబు శనివారం పరిశీలించారు. యునైటెడ్ ఇండియా నగర్‌లోని 2వ మెయిన్ రోడ్‌లో ఆధునిక వసతులతో నిర్మిస్తున్న ముదల్వర్ పడైప్పగం పనులనూ పరిశీలించారు. వాటిని సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు, గుత్తేదారులకు సూచించారు. వెంట విల్లివాక్కం ఎమ్మెల్యే వెట్రి అళగన్, సీఎండీఏ సభ్యత్వ కార్యదర్శి ప్రకాశ్, జోన్ కమిటీ ఛైర్మన్ జైన్, కార్పొరేషన్ కౌన్సిలర్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

EENADU
Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact: 87548 09650.

JOBS

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

Hyd కూకట్‌పల్లి UPS ఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/హెల్పర్లు & M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హింది, తమిల్ ఇంగ్లీష్ ఏవైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 7760062220

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా
అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
9390115506
9390115507
BHARAT BANK

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మందవెల్లి స్టేషనుకు చేరుకున్న 'టీబీఎం'

టీబీఎంను పరిశీలిస్తున్న ప్రాజెక్ట్స్ డైరెక్టరు అర్జునన్ తదితరులు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ మూడో మార్గం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మాధవరం నుంచి సిప్కాట్ వరకున్న మార్గంలోని మందవెల్లి స్టేషనుకు టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం) 'నొయ్యల్' శనివారం విజయవంతంగా చేరుకుంది. గ్రీన్‌వేస్ స్టేషన్ నుంచి మందవెల్లి స్టేషను వరకు 2023 సెప్టెంబరులో 'నొయ్యల్', 'వైగై' రెండు యంత్రాలు రంగంలోకి దిగాయి. వైగై అప్‌లైన్‌లో పనులు నిర్వహించి 2025 అక్టోబరు 18వ తేదీనాటికి చేరుకుంది. డౌన్‌లైన్‌లో నొయ్యల్ శనివారం మందవెల్లి చేరుకుందని సీఎంఆర్‌ఎల్ ప్రకటించింది. మందవెల్లికి చేరుకున్న టీబీఎంను ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.అర్జునన్, కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీ అధికారులు, సీఎంఆర్‌ఎల్ ఉన్నతాధికారులు పరిశీలించారు.

రూ.2 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం

మామల్లపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లా సింగపెరుమాళ్ కోవిల్ సమీపం తెన్‌మేలిపాక్కం గ్రామంలో ఔషధ వ్యర్థాల దహనవాటిక ఉంది. ఇక్కడ పోలీస్ శాఖ తరఫున అనేక రకాల మత్తుపదార్థాలను ధ్వంసం చేస్తుంటారు. ఈ క్రమంలో చెన్నై పోలీస్ కమిషనరేట్, తాంబరం, ఆవడి, పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న 10 జిల్లాల్లో 668 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.2 కోట్ల విలువైన 1,925 కిలోల గంజాయిని కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం దహనం చేశారు. కార్యక్రమంలో విళుప్పురం డీఐజీ అరుళరసు, కాంచీపురం డీఐజీ శశాంత్ సాయి, వేలూర్ డీఐజీ ధర్మరాజ్ తదితరులు పాల్గొన్నారు.

గంజాయిని మంటల్లో వేస్తున్న పోలీసు అధికారులు

చెన్నై చూళైలోని వళ్లల్ పి.టి.లీ చెంగల్వరాయ నాయకర్ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో శనివారం 'ఉలగం ఉంగళ్ కైయిల్' పథకం కింద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్న మంత్రి పి.కె.శేఖర్‌బాబు - న్యూస్‌టుడే, చెన్నై

నీటితొట్టెలో పడిన గున్న ఏనుగు సురక్షితం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కోయంబత్తూర్ జిల్లా వాల్పారై వద్ద ఓ తేయాకు ఎస్టేట్‌లోకి శుక్రవారం తెల్లవారుజామున ఓ ఏనుగు గున్నతో వచ్చింది. అక్కడ గున్న పరుగెడుతూ కార్మికుల వినియోగానికి నేలలో ఏర్పాటు చేసిన నీటితొట్టెలో పడిపోయింది. ఓ కార్మికుడు గుర్తించి బయటకు తీయడానికి యత్నించగా తల్లి ఏనుగు దాడికి యత్నించడంతో భయంతో పరుగులు తీశాడు. సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని గున్నను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. వారినీ తల్లి ఏనుగు తరుముకుంది. ఈ క్రమంలో సుమారు ఆరు గంటల తర్వాత తల్లి ఏనుగును అక్కడి నుంచి తరిమి గున్నను సురక్షితంగా బయటకు తీశారు.

నీటితొట్టెలో పడిన గున్న, బయటకు తీసిన తర్వాత తల్లితో వెళ్తున్న దృశ్యం

ఒప్పందాలతో కలెక్టరు శిబి ఆదిత్య సెంథిల్ కుమార్, ఆర్‌ఏ ప్రియాంక, డీవీఎస్ నారాయణమూర్తి తదితరులు

కడలూర్ జిల్లా అభివృద్ధికి 'ఎన్‌ఎల్‌సీఐఎల్' ఒప్పందం

వడపళని, న్యూస్‌టుడే: నేషనల్ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎల్‌సీఐఎల్) సీఎస్సార్ పథకంలో భాగంగా కడలూర్ జిల్లా అభివృద్ధికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)తో జనవరి 30వ తేదీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జిల్లా కలెక్టరు శిబి ఆదిత్య సెంథిల్ కుమార్, అదనపు కలెక్టరు ఆర్‌ఏ ప్రియాంక, ఎన్‌ఎల్‌సీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ నారాయణమూర్తి ఇతర అధికారుల సమక్షంలో ఒప్పందాలు జరిగాయని సంస్థ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒప్పందం మేరకు ఎన్‌ఎల్‌సీ రూ.20 కోట్లతో ఆరోగ్య సంరక్షణ, విద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, సంక్షేమ ప్రాజెక్టులు చేపట్టనుంది.

అన్నాడీఎంకేలో వారసత్వ రాజకీయాలు లేవు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: అన్నాడీఎంకేలో వారసత్వ రాజకీయాలు లేవని అన్నాడీఎంకే డిప్యూటీ కార్యదర్శి కేపీ మునుసామి తెలిపారు. మునుసామి సమక్షంలో ఇతర పార్టీల నుంచి వైదొలిగిన 1,500 మంది శుక్రవారం సాయంత్రం కృష్ణగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నాడీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా మునుసామి మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ఆత్మగౌరవంతో కూడుకున్న పార్టీ అని చెప్పారు. ఇక్కడ శ్రమించేవారికే విలువ ఉంటుందని, అందువల్ల అన్నాడీఎంకేలో చేరడానికి ఇతర పార్టీలకు చెందినవారు ఆసక్తి కనబరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఎన్నికల హామీలు ఇచ్చారని, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చుతారని పేర్కొన్నారు.

(c) eenadu

మౌనం పేసియదే 13న రీరిలీజ్

చెన్నై, న్యూస్‌టుడే: అమీర్ దర్శకత్వంలో సూర్య, త్రిష, లైలా, నంద తదితరులు ముఖ్యతారాగణంగా నటించి 2002లో విడుదలైన సూపర్‌హిట్ చిత్రం 'మౌనం పేసియదే'. యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలను నేటికీ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. చిత్రం విడుదలై 24ఏళ్లయిన నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 13న చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు ప్రత్యేక పోస్టరును చిత్ర బృందం విడుదల చేసింది.

ఓటీటీలోకి మాస్టర్ మహేంద్రన్ సినిమా


ఓ సన్నివేశంలో మాస్టర్ మహేంద్రన్

చెన్నై: తమిళ చిత్రసీమలో బాలనటుడిగా పరిచయమైన మహేంద్రన్ తర్వాత 'మాస్టర్' వంటి పలు చిత్రాల్లో సహాయ నటుడిగా నటించారు. ఈ నేపథ్యంలో 'నీలకంఠ' చిత్రంలో ఆయన ప్రధానపాత్ర పోషించారు. కర్మపై అచంచల నమ్మకం ఉన్న ఓ సాధారణ దర్జీ జీవితంలో ఏర్పడిన సమస్యలతో రూపొందిన ఈ చిత్రానికి రాకేశ్ మాధవన్ కథ రాసి దర్శకత్వం వహించారు. మార్క్ ప్రశాంత్ సంగీతం అందించారు. ఈ నేపథ్యంలో సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫారంపై ఈ చిత్రం విడుదలైంది.

4 విండోస్ టీజర్ విడుదల

చెన్నై: నరేంద్రమూర్తి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం '4 విండోస్'. ఇళైయరాజా శేఖర్ నిర్మించిన ఈ చిత్రంలో సత్యరాజ్, చిన్ని జయంత్, ఎం.ఎస్.భాస్కర్, కోవై సరళ, ప్రార్థన తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కూల్ సురేశ్, చచ్చు, సేతు, మారన్, చరణ్, వైయాపురి తదితరులు ఇతర నటీనటులు. ఈ చిత్రం టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఒకే రాత్రిలో జరిగిన సన్నివేశాలతో టీజర్‌లోని సన్నివేశాలు కనిపించాయి. నటుడు జీవా ఈ టీజర్‌ను తన సామాజిక మాధ్యమ పేజీలో పోస్టు చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఫోర్త్ ఫ్లోర్ ట్రైలర్...

చెన్నై: ఎల్.ఆర్.సుందరపాండి దర్శకత్వంలో ఆరి అర్జునన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఫోర్త్ ఫ్లోర్'. పవిత్ర, దర్శకుడు సుబ్రమణియ శివ, తలైవాసల్ విజయ్, ఆదిత్య కతిర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఓ అపార్ట్‌మెంట్‌లోని 4వ అంతస్తులో జరిగే ఘటనలతో రూపొందిన ఈ చిత్రం 27న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులోని సన్నివేశాలు చిత్రంపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.

ట్రైలర్‌లోని ఓ సన్నివేశ దృశ్యం

కాణిపాకం గణనాథుని సేవలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి

కాణిపాకం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిరామన్ కుటుంబ సభ్యులతో శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికారు. దర్శనానంతరం న్యాయమూర్తికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.

జస్టిస్ జ్యోతిరామన్‌కు జ్ఞాపిక అందజేస్తున్న ఏఈవో రవీంద్రబాబు

మార్చి 1న ప్రధాని మోదీ మదురై పర్యటన

టీనగర్, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పుచోటుచేసుకుంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 28న జరగాల్సిన మదురై పర్యటన మార్చి 1వ తేదీకి వాయిదా పడిందని తమిళనాడు భాజపా అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ శుక్రవారం తిరునెల్వేలిలో మీడియాకు వెల్లడించారు. మదురై విమానాశ్రయం సమీపంలోని మండేలా నగర్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం తిరుప్పరంగుండ్రం మురుగన్ ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని సమాచారం.

కాంగ్రెస్‌ను అవమానించడాన్ని సహించలేం: మాణిక్కం ఠాగూర్

చెన్నై, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ను తరచూ అవమానించడాన్ని సహించలేమని ఆ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ తెలిపారు. పుదుచ్చేరిలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి నాయకత్వంపై జరుగుతున్న వివాదంపై ఆయన స్పందించారు. కూటమికి 8శాతం ఓట్లు ఉన్న డీఎంకే నాయకత్వం వహించాలా? 26శాతం ఓట్లు ఉన్న కాంగ్రెస్ నాయకత్వం వహించాలా అని ప్రశ్నించారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

బ్రాహ్మణ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు బ్రాహ్మణ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', 'బ్రాహ్మణ కుల' అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబసభ్యులు నేడు (08 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ని ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫోటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

చెట్టు చివరన జెండా.. అధికారమే అజెండా..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, పీఎంకే అన్బుమణి వర్గం మధ్య పొత్తు కుదిరింది. ఈ క్రమంలో అన్బుమణి వర్గీయులు కాంచీపురం తాయార్ కుళం ప్రాంతంలోని చింతచెట్టు చివరి కొమ్మన అన్నాడీఎంకే, పీఎంకే, వన్నియర్ సంఘ జెండాలను ఏర్పాటు చేశారు.
- న్యూస్‌టుడే, కాంచీపురం

రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పరిశీలన

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడిపూండి రైల్వేస్టేషన్‌లో అమృత్ భారత్ పథకం కింద రూ.25 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు 2023 జులైలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ మేనేజర్ శైలేంద్రసింగ్ నేతృత్వంలో అధికారుల బృందం శుక్రవారం రాత్రి స్టేషన్‌లో అభివృద్ధి పనులను పరిశీలించింది. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని శైలేంద్రసింగ్ గుత్తేదారుడు, అధికారులను ఆదేశించారు.

అధికారులతో కలిసి స్టేషన్‌లో పరిశీలిస్తున్న శైలేంద్రసింగ్

జిల్లాలోని రైతుల ధాన్యమే కొనుగోలు చేయాలి

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పొరుగు ప్రాంతాల రైతుల ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రతాప్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 73 కొనుగోలు కేంద్రాలున్నాయని, వీటి ద్వారా ఈ నెల 2వ తేదీ వరకు 8,425 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 978 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందుకుగాను రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.16 కోట్లను జమ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించినా కొన్ని కేంద్రాల్లో సిబ్బంది పొరుగు ప్రాంతాల రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఫిర్యాదులందాయని తెలిపారు. ఇందుకు సంబంధించి 95142 65373, 89252 79611 అనే సెల్‌ఫోన్ నంబర్లను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

రేపు అగ్నిప్రమాదాల నివారణపై కాపలాదారులకు శిక్షణ

వేళచ్చేరి, న్యూస్‌టుడే: తమిళనాడు ఫైర్, రెస్క్యూ విభాగం తరఫున ప్రజల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ సంస్థలు, వైద్యశాలలు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసే కాపలాదారులకు రాష్ట్రంలో ఉన్న 384 ఫైర్, రెస్క్యూ కేంద్రాల ద్వారా 9వ తేదీ అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడంచ ప్రమాదాల నివారణ, ప్రమాదాల్లో చిక్కుకునేవారిని కాపాడటం తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. మొదటి విడతగా 5,732 మంది కాపలాదారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

తూత్తుకుడి జిల్లాలో 99 మంది పరారీ నిందితుల అరెస్టు

గిండి, న్యూస్‌టుడే: తూత్తుకుడి జిల్లాలో నేరాల నియంత్రణలో భాగంగా 99 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గత జనవరి నుంచి నిందితులను అరెస్టు చేసేందుకు వారెంట్లు జారీ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పరారీలో నిందితులు 17 మంది, వారెంట్ ఉన్నవారు 20 మంది ఉన్నారు.

ఓ స్టాల్‌లో ఏర్పాటు చేసిన తంజావూర్ వీణలు

ఆకట్టుకుంటున్న హస్తకళా వస్తువుల ప్రదర్శన

విల్లివాక్కం, న్యూస్‌టుడే: రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ తరఫున ఈ నెల 5వ తేదీ చెన్నై కలైవాణర్ అరంగంలో ముఖ్యమంత్రి స్టాలిన్ హస్తకళా వస్తువుల ప్రదర్శన ప్రారంభించారు. ప్రదర్శనలో సేలం పంచలోహ విగ్రహాలు, దమ్మాంపట్టి కొయ్య శిల్పాలు, తంజావూర్ ప్లేట్లు, వీణలు, మదురై ఇత్తడి వస్తువులు కొలువుదీరాయి. కీళడి పురావస్తు తవ్వకాల్లో గుర్తించిన వస్తువులు తదితర రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన అనేక వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం వరకు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు తిలకించవచ్చు.

కడలూర్ చేరుకున్న ఆదియోగి రథం

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కోవైలోని ఈశా యోగా కేంద్రంలో ఈనెల 15వ తేదీ మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆదియోగి విగ్రహంతో కూడిన రథం రెండు నెలల క్రితం కాంచీపురం నుంచి బయల్దేరింది. చెన్నై, చెంగల్పట్టు, తాంబరం, తిరువళ్లూర్, వేలూర్, తిరువణ్ణామలై, తదితర జిల్లాల్లో యాత్ర సాగి ప్రస్తుతం కడలూర్ జిల్లాకు చేరుకుంది. పెన్నడం బస్టాండు వద్ద ఆగిన రథాన్ని శనివారం ఉదయం అనేక మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరిన రథం ఇరైయూర్, అవినంగుడి, తిట్టక్కుడి, రామనాథపురం మీదుగా ఈనెల 15వ తేదీ ఈశా యోగా కేంద్రానికి చేరుకుంటుంది.

వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సమీప బంధువు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు శనివారం చెన్నై చేరుకున్నారు. ఇంజంబాక్కంలోని వీజీపీ లేఅవుట్‌లో ఉన్న ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు.
- న్యూస్‌టుడే, చెన్నై

నామక్కల్ కోళ్లఫారాల్లో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: చెన్నైలో బర్డ్ ఫ్లూ సోకి కాకులు చనిపోతున్న క్రమంలో నామక్కల్ జోన్‌లోని 1100 కోళ్ల ఫారాలలో వ్యాధి నిరోధక చర్యలు ముమ్మరం చేశారు. నామక్కల్ నుంచి చెన్నైకి విక్రయానికి పంపుతున్న మాంసపు కోళ్లు, గుడ్ల వాహనాలను క్రిమినాశినితో శుభ్రం చేసిన తర్వాతే పంపుతున్నారు. ఇక్కడికి వస్తున్న వాహనాలకు కూడా ముందు జాగ్రత్తగా క్రిమినాశిని పిచికారీ చేస్తున్నారు.

ఫారంలో క్రిమినాశిని పిచికారీ చేస్తున్న దృశ్యం

కన్యకా పరమేశ్వరి ఆలయంలో దీప పూజ

పూజలో పాల్గొన్న మహిళలు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో తైమాస ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో దీప, శ్రీచక్ర పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు జరిపారు. పూజల్లో ఆర్య వైశ్య మహిళా విభాగం, వాసవి వనిత క్లబ్, ఆర్య వైశ్య సమాజ మహిళలు పాల్గొన్నారు.

ఇనుప సామగ్రి మీదపడి కార్మికుడి మృతి

గుమ్మిడిపూండి: తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడిపూండి సమీపం తానిపూండిలో ప్రైవేటు ఉక్కు కర్మాగారం ఉంది. ఇందులో బిహార్ రాష్ట్రానికి చెందిన సలావుద్దీన్(48) కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈయన శనివారం పనిలో ఉండగా భవనం పైనుంచి ఇనుప సామగ్రి మీదపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాదిరివేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం ఢీకొని ప్రొక్లెయిన్ ఆపరేటర్...

రెడ్‌హిల్స్: తిరువళ్లూర్ సమీపం సదురంగపేటకు చెందిన దేవేంద్రన్(37) ప్రొక్లెయినర్ ఆపరేటర్. ఈయన శుక్రవారం రాత్రి పుల్లరంబాక్కం పెట్రోల్ బంక్ వద్ద సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా కాంచీపురానికి చెందిన వినోద్ అనే వ్యక్తి నడుపుకుంటూ వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్రంగా గయపడిన దేవేంద్రన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పుల్లరంబాక్కం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి వినోద్‌ను అరెస్టు చేశారు.

శ్వాస సమస్యతో ఖైదీ...

రెడ్‌హిల్స్: చెన్నై కణ్ణగినగర్‌కు చెందిన బాలాజీ (54)ని హత్యాయత్నం కేసులో మైలాపూర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి పుళల్ కేంద్ర కారాగారంలో ఉంచారు. శుక్రవారం రాత్రి అతనికి శ్వాస సమస్య తలెత్తడంతో చెన్నై స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుళల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గున్న ఏనుగు...

కళేబరం

విల్లివాక్కం: ఈరోడ్ జిల్లా ఆసనూర్ అటవీ సర్కిల్ అరుళ్‌వాడి గ్రామంలోని పొలాల్లో ఓ గున్న ఏనుగు మృతి చెందినట్టు శుక్రవారం జీరహళ్లి అటవీ అధికారులకు సమాచారం అందింది. ఆ మేరకు అక్కడకు చేరుకున్న సిబ్బంది కళేబరం దగ్గరకు వెళ్లాలని చూడగా అక్కడే ఉన్న తల్లి ఏనుగు సహా మూడు ఏనుగులు అడ్డుకున్నాయి. చాలాసేపు వేచి ఉన్నా అవి అడవిలోకి వెళ్లలేదు. దీంతో ప్రొక్లెయినర్ సాయంతో వాటిని అడవిలోకి తరిమారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ నేతృత్వంలోని బృందం కళేబరానికి పోస్టుమార్టం జరిపారు.

పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని యువతి ఆత్మహత్య

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: నాగపట్నంకు చెందిన హరిణిక(27) డిగ్రీ పూర్తి చేసింది. తిరువళ్లూర్ సమీపం వేప్పంపట్టులోని బంధువుల ఇంట్లో ఉంటూ చెన్నైలో జరిగిన పోలీసు నియామక పరీక్షలు రాసింది. దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత కాకపోవడంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి పడక గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వేప్పంపట్టు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

అన్నానగర్, న్యూస్‌టుడే: తూత్తుకుడిలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోవిల్‌పట్టి సమీపం ఇలుప్పైయురని ప్రాంతంలో 2018 సెప్టెంబర్ 30వ తేదీ 48ఏళ్ల మహిళపై దాడి చేసి హత్యచేశారు. ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో 8ఏళ్ల తర్వాత కోవిల్‌పట్టికి చెందిన డేవిడ్ రాజ్, అప్పుడు మైనర్‌గా ఉన్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.

హవాలా నగదు తరలిస్తున్న ఇద్దరు...

విల్లివాక్కం: కరూర్ జిల్లా తోగైమలై పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. అప్పుడు అటుగా వచ్చిన ఓ లగ్జరీ కారును ఆపి సోదా చేశారు. అందులో రూ.10.93 లక్షలు గుర్తించారు. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో నగదు స్వాధీనం చేసుకొని ఇద్దరిని స్టేషన్‌కి తీసుకెళ్లారు. వారు చెన్నై కుండ్రత్తూర్ నేతాజీ నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణన్ కుమారుడు సునీల్‌కుమార్(51) అని, ప్రస్తుతం వెన్నైమలైలో ఉంటున్నారని, కారు నడిపిన వ్యక్తి కరూర్ సమీపం నెరూర్ పుదుప్పాలయానికి చెందిన యోగరాజ్(41) అలియాస్ ప్రతాప్‌గా తెలిసింది. ఇద్దరిని కుళిత్తలై కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు...

టీనగర్: తిరునెల్వేలి జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా పోలీసులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ఈ క్రమంలో పల్లికోట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వద్ద విక్రయానికి ఉన్న 1.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తూత్తుక్కుడి జిల్లా రాజాపుదుక్కుడికి చెందిన తమిళ్‌సెల్వన్(23), ముత్తురామలింగం(30)ని అరెస్టు చేశారు.

పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్న ఇద్దరు...

ట్రిప్లికేన్: కోయంబత్తూర్ జిల్లా పొళ్లాచ్చి సమీపం ఆనైమలై తట్టూర్ వద్ద శనివారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అప్పుడు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తనిఖీ చేశారు. వాహనంలో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సేలంకి చెందిన శివ, చెట్టిపాళైయానికి చెందిన శక్తివేల్‌ను అరెస్టు చేశారు.

ఘర్షణ కేసులో ఐదుగురు...

రెడ్‌హిల్స్: తిరువళ్లూర్ సమీపం రామతండలం గ్రామానికి చెందిన అన్బరసు, అశ్వంత్, తెన్నరసు అన్నదమ్ములు. వీరికి భీమన్‌తోటకు చెందిన అజిత్, తెన్నరసుతో గోడపై పోస్టర్లు అతికించే విషయంలో పాత కక్షలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇరు వర్గాలు గతేడాది డిసెంబరు 2న ఘర్షణకు దిగాయి. పుల్లరంబాక్కం పోలీసులు అన్బరసు, తెన్నరసు, మరో తెన్నసులను అరెస్టు చేసి పుళల్ కేంద్ర కారాగారానికి తరలించారు. ముగ్గురూ కండిషన్ బెయిల్‌పై ఇటీవల విడుదలయ్యారు. ప్రతిరోజు పుల్లరంబాక్కం పోలీసు స్టేషన్లో సంతకాలు చేస్తున్నారు. శుక్రవారం సంతకం చేసేందుకు వెళ్తున్న అన్బరసు, తెన్నరసులపై అజిత్ వర్గీయులు మోవూరు ప్రాంతంలో మారణాయుధాలతో దాడి చేశారు. గాయపడ్డ ఇద్దరినీ స్థానికులు తిరువళ్లూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘర్షణకు సంబంధించి పెన్నాలూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి అజిత్, తెన్నరసు, వారి అనుచరులు కార్తి, సుభాష్, రాజాను శనివారం అరెస్టు చేశారు.

క్రైం కార్నర్

నగల చోరీకి పాల్పడిన వ్యక్తి...

విల్లివాక్కం: ఈరోడ్ నగరంలోని మూలప్పాలయం స్టాలిన్ వీధికి చెందిన మాజీ సైనికుడు అరుళ్‌కుమార్, హేమ దంపతులు. అరుళ్‌కుమార్ విదేశంలో కాపలాదారుగా పనిచేసున్నారు. హేమ ఈ నెల 2వ తేదీ ఇంటికి తాళం వేసి పక్కింట్లో తాళం ఇచ్చి సేలం జిల్లా మేట్టూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. 4వ తేదీ విద్యుత్తు మీటర్ రీడింగ్ తీయడానికి విద్యుత్తు శాఖ ఉద్యోగి వెళ్లగా తలుపులు తెరచి ఉన్నాయి. ఆయన విషయాన్ని పక్కింట్లో చెప్పడంతో వారు హేమకు సమాచారం అందించారు. ఆమె వెంటనే ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని 11.5 సవర్ల నగలు కనిపించలేదు. దీంతో ఈరోడ్ తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి గోపి సమీపంలోని అక్కరై కొడివేరి ప్రాంతానికి చెందిన నవీన్(32)ని శుక్రవారం అరెస్ట్ చేసి చోరీ నగలను స్వాధీనం చేసుకున్నారు.

పరారీ నిందితుడు...

గిండి: చెన్నై పోలీసు కమిషనర్ అరుణ్ ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో 2020లో రాయపేట పోలీసు స్టేషన్లో నమోదైన దారి దోపిడీ కేసులోని నిందితుడైన ట్రిప్లికేన్‌కు చెందిన దిలీప్‌కుమార్ బెయిల్‌పై వచ్చి కోర్టులో హాజరుకాకుండా పరారీలో ఉన్నాడు. అతనికి గతేడాది నవంబరు 26న కోర్టు అరెస్టు వారెంట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో దిలీప్‌కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు.

లాటరీ టికెట్ల విక్రేతలు ఇద్దరు...

భాగ్యనాథన్, మురళీకుమార్

అన్నానగర్: చెన్నై విల్లివాక్కం పోలీస్‌స్టేషన్‌కు అందిన సమాచారం మేరకు తాళంకినరు జంక్షన్ సమీపంలో శుక్రవారం పోలీసులు నిఘా ఉంచారు. అక్కడ పొరుగు రాష్ట్ర లాటరీ నంబర్లను చిన్న కాగితాలపై రాసి అమ్ముతున్న విల్లివాక్కానికి చెందిన భాగ్యనాథన్ అలియాస్ నాథన్, మురళీకుమార్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి ఓ సెల్‌ఫోన్, రూ.18,040 నగదు, లాటరీ నంబర్లు ఉన్న కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు లాటరీ నంబర్లను కాగితంపై రాసి వాటి ఫలితాలను మెసేజ్‌లలో తెలుపుతున్నట్లు వెల్లడైంది. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.

కేపీ కెనాల్ గట్లకు మరమ్మతులు

మరమ్మతు పనులు జరుగుతున్న దృశ్యం

ఊత్తుకోట, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు గంగ కాలువలో వరద ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో తిరువళ్లూర్ జిల్లా ఊత్తుకోట సమీపం తామరైక్కుం నుంచి అంబేడ్కర్ నగర్ వరకు కండలేరు-పూండి (కేపీ) కెనాల్‌లో 20కి పైగా ప్రాంతాల్లో గట్లు ఇరువైపులా దెబ్బతిన్నాయి. వీటిని బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10.20 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో కాలువ గట్ల మరమ్మతు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించినట్లు అసిస్టెంట్ ఇంజినీరు సతీష్‌కుమార్ తెలిపారు.

దారితప్పిన బాలిక

తల్లిదండ్రులకు అప్పగించిన మహిళా పోలీస్

దారితప్పిన బాలిక, తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలికతో మహిళ పోలీస్ లివియా

మామల్లపురం, న్యూస్‌టుడే: దారితప్పిన బాలికను గంట వ్యవధిలో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ తల్లిదండ్రులకు అప్పగించారు. చెంగల్పట్టు జిల్లా మరైమలైనగర్ పురపాలక సంఘం కార్యాలయం వద్ద శనివారం ఉదయం రెండేళ్ల వయసున్న బాలిక దారితప్పి ఏడుస్తుండగా స్థానికులు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతంలో గస్తీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ లివియా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాలికను ఓదార్చింది. బాలిక తల్లిదండ్రుల కోసం మరైమలైనగర్ పోలీసులు గాలింపు చేపట్టారు. గంట సమయంలో లివియా పోలీసు బృందంతో కలిసి ఆచూకీ కనుగొన్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బాలిక తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బాలికను అప్పగించారు. మహిళా కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు, ప్రజలు ప్రశంసించారు. బాలిక ఆడుకొంటూ దారితప్పి వచ్చిందా, లేక ఎవరైనా తీసుకొచ్చారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

అడవి పందులను వేటాడేందుకు యత్నం

అడ్డుకున్న అటవీ గార్డుపై దాడి

అటవీ గార్డు విశ్వనాథన్‌పై దాడి చేస్తున్న సెల్వకుమార్

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: అరియలూరు జిల్లా మరుదైయారు గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడి పాడుబడిన బావిలో రెండు అడవి పందులు పడి ప్రాణాలు దక్కించుకోవడానికి పోరాడుతున్నాయి. సమాచారం మేరకు అటవీ గార్డు విశ్వనాథన్ అక్కడకు చేరుకున్నారు. అప్పటికే గ్రామానికి చెందిన కొందరు పందులను వేటాడటానికి యత్నించారు. అటవీ గార్డు విశ్వనాథన్ అడ్డుకోవడంతో సెల్వకుమార్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. సమాచారం మేరకు అరియలూరు పోలీసులు అక్కడకు చేరుకుని విశ్వనాథన్‌ను రక్షించారు. ఈలోగా సెల్వకుమార్ పారిపోయాడు. అతని కోసం గాలించి అరెస్టు చేశారు.

15 సవర్ల బంగారు నగల చోరీ

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురానికి చెందిన రాజేష్ కూరగాయల వ్యాపారి. ఈయన ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు చిన్నది కావడంతో గత నెల 28వ తేదీ స్థానికంగా మరో ఇంటిని అద్దెకు తీసుకొని కుటుంబంతో నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాజేష్ పిల్లలను పాఠశాలలో వదిలేసి పాత ఇంటికి వెళ్లారు. తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికెళ్లి చూడగా బీరువాలో ఉన్న 15 సవర్ల బంగారు నగలు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

8 కిలోల గంజాయి స్వాధీనం

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా పూందమల్లిలో పోలీసులు శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కరణ్‌కున్నాల్‌గా తేలింది. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి, పుత్తూరు తదితర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి చెన్నై, పూందమల్లి తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

రూ.40 లక్షల విలువైన బీడీ ఆకులు...

అన్నానగర్: క్యూ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ విజయ అనిత నేతృత్వంలోని బృందం శనివారం తెల్లవారుజామున తూత్తుకుడి తాళముత్తునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిలువైపట్టి మొట్టగోపురం సముద్ర తీరంలో గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో 30 కిలోల బరువున్న 39 కట్టల బీడీ ఆకులను శ్రీలంకకు తరలిస్తుండగా గుర్తించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా ముగ్గురు తప్పించుకున్నారు. అరెస్టయిన వ్యక్తి వన్నార్‌పేటకు చెందిన మారిస్‌కుమార్‌గా తెలిసింది. స్వాధీనం చేసుకున్న బీడీ ఆకుల విలువ రూ.40 లక్షలు ఉంటుందని సంబంధిత అధికారులు చెప్పారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్‌టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

ఈనాడు
తిరుపతి
ఆదివారం ఫిబ్రవరి 8, 2026

ఇక అన్నీ శుభ ఘడియలే!

19 నుంచి మోగనున్న పెళ్లిబాజాలు

కలకడ, న్యూస్‌టుడే: మాఘమాసం శుభ ముహూర్తాలతో జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొననుంది. ఈ మాసం శుభప్రదం కావడంతో ఎక్కువగా శుభ కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు, ఇలా ఒక్కటేంటి.. అన్నిటికీ మంచి రోజులు మొదలుకానున్నాయి. ఆరు నెలలు ఈ ముహూర్తాలు ఉండటం విశేషం.

- ఆగస్టు నుంచి అక్టోబరు వరకు చాతుర్మాసం, శూన్యమాసం వల్ల ముహూర్తాలు లేవు. మూడు నెలలు శుభకార్యాలకు బ్రేకులు పడనున్నాయి. మళ్లీ నవంబరు, డిసెంబరు నెలలో ముహూర్తాలు రానున్నాయి.

శుభ ముహూర్తాలు..

ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26
మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 **మే:** 1, 3, 5, 6, 7, 8, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 27, 29 **జులై:** 1, 6, 7, 11 **నవంబరు:** 21, 24, 25, 26
డిసెంబరు: 2, 3, 4, 5, 6, 11, 12

అరణియార్ తీరం.. ప్రశాంత సమీరం

పిచ్చాటూరు మండలం అరణియార్ జలాశయం వద్ద పర్యాటక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వ్యూ టవర్, బోటింగ్ పాయింట్ పనులు తుది దశలో ఉన్నాయి. గార్డెన్ పనులు చేస్తున్నారు. పిల్లల ఆటవస్తువులు ఏర్పాటు చేయాల్సిఉంది. వ్యూ టవర్ నుంచి చూస్తే జలాశయం విశాఖపట్నం ఆర్కే బీచ్‌ను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో వారాంతంలో జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు.
- ఈనాడు, తిరుపతి

తాత్సారం ఖరీదు ప్రాణం!

- చిత్తూరు-తిరుపతి ఆరు వరుసల రోడ్డులో 600 మీటర్ల అడ్డంకి
- కొలిక్కిరాని పరిహారం పంపిణీ

ఈనాడు-తిరుపతి: ఎన్‌హెచ్-140.. రాష్ట్రాన్ని తమిళనాడు, కర్ణాటకలతో అనుసంధానించే రహదారి. నిత్యం తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులు ప్రయాణించే మార్గమిది. విపరీతమైన రద్దీ నేపథ్యంలో చిత్తూరు- తిరుపతి మధ్య రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారి పనులు 2019లో చేపట్టి 2021 మే నెల నాటికి ఆరు వరుసలుగా విస్తరించారు. జిల్లాలో ఏ జాతీయ రహదారి పనులు జరగనంత వేగంగా నిర్మించారు. ఈ మార్గంలో 600 మీటర్ల నిర్మాణం కొరకరాని కొయ్యలా మారింది. 2022 సెప్టెంబరుకే కొలిక్కి వస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ చెప్పగా.. భూసేకరణపై రెవెన్యూ యంత్రాంగం తాత్సారం చేస్తుండటం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది.

అధికారులు ఒప్పించలేరా?

చిత్తూరు నగర శివారులోని కుక్కలపల్లి వద్ద మొదలై తిరుపతి శివారులోని సి.మల్లవరం వద్ద ఈ ఆరు వరుసల రోడ్డు ముగుస్తుంది. ఈ మార్గం పొడవు 61.128 కిలోమీటర్లు. 2017-18లో వేగంగా భూసేకరణ చేసి బాధితులకు పరిహారం ఇవ్వడంతో వాయువేగంతో పనులు చేపట్టారు. 2021 మే నెలాఖరుకు తొమ్మిది కిలోమీటర్ల మేర అసంపూర్తిగా ఉంది. భూములు, ఇళ్లు కోల్పోయే వ్యక్తులను ఎలాగోలా ఒప్పించి 8.40 కి.మీ. వరకు నిర్మించారు.

దెబ్బతిన్న రెండు వరుసల రోడ్డు

ఇక్కడే చిక్కుముడి..

చంద్రగిరి మండలం పనపాకం నుంచి జక్కలవారిపల్లి వరకు 600 మీటర్లు మాత్రమే పెండింగ్‌లో ఉంది. దాదాపు 30 మంది తమ గృహాలు కోల్పోవాల్సి వస్తోందని అభ్యంతరం చెబుతున్నారు. సమీపంలోనే తమకు స్థలం చూపాలని కోరుతున్నారు. గతంలో కట్టుకున్న ఇంటికి ముందు ఖాళీ ప్రదేశం ఉందని.. దానికి వాణిజ్య ధర ప్రకారం పరిహారమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం దీనికి సుముఖంగా లేకపోవడంతో పీటముడి పడింది. బాధితులను ఒప్పించడంలో అధికారులు విఫలమయ్యారు.

- పనబాకం వద్ద 14 నెలల కాలంలో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

రాత్రిళ్లు భయంభయంగా

ప్రస్తుతం 600 మీటర్ల మేర రెండు వరుసల్లోనే ప్రయాణించాలి. దీనికితోడు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు రోడ్డు కొంతమేర దెబ్బతింది. అప్పటివరకు వేగంగా వచ్చిన వాహనాలు ఇక్కడ అనివార్యంగా నిదానంగా వెళ్లాల్సి వస్తోంది. రాత్రిళ్లు ఎదురుగా వచ్చే వాహనం లైటింగ్ ఇబ్బంది పెడుతుండటంతో భయం భయంగా వాహనాలు నడపాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనదారులకు ఒక్కోసారి ఏమీ కనపడక ప్రమాదాల బారిన పడుతున్నారు.

40 నెలలవుతున్నా.. అంతే..

2022 సెప్టెంబరు నాటికే పెండింగ్ పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. 2022 జూన్‌లో స్పష్టం చేశారు. ఆయన నిర్దేశించిన గడువు దాటి 40 నెలలవుతోన్నా ఇంకా అతీగతీ లేదు. ఇప్పటికైనా బాధితులతో మాట్లాడి వారి అభ్యంతరాలు పరిష్కరిస్తే ప్రయాణికులకు అవస్థలు తప్పుతాయి.

సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: నేరుగా వచ్చే భక్తులకు 10 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శుక్రవారం శ్రీవారిని 67,085 మంది భక్తులు దర్శించుకోగా రూ.3.78 కోట్ల హుండీ కానుకలు లభించాయి. శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద శనివారం 15 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి ఆదివారం వేకువ జామున మూడు నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో రెండువేల టోకెన్లు జారీ చేశారు.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్‌గవర్నమెంట్
శానిటరీ ఇన్‌స్పెక్టర్ డిప్లొమా కోర్సు

ప్రోగ్రాం వ్యవధి	బోధనా మాధ్యమం	విద్యార్హత
శానిటరీ ఇన్‌స్పెక్టర్ 1 సంవత్సరం	ఇంగ్లీష్ మరియు తెలుగు	డిగ్రీ, ఇంటర్ మీడియట్ (లేదా) ఎం.పి.హెచ్.డబ్ల్యూ

సంప్రదించండి:
9391219991, 8074363702
అర్హత నియమావళి మరియు ఇతర వివరముల కొరకు www.aiilsg.org వెబ్‌సైట్‌ను చూడండి
అప్లికేషన్ దరఖాస్తుకు చివరి తేది:15-02-2026

అందమైనిధి

సినీ కథానాయిక నిధి అగర్వాల్ శనివారం నారాయణవనం మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో సందడి చేసింది. విద్యార్థి దశలోనే అన్ని విషయాలను ఆకళింపు చేసుకోవాలని యువతకు సందేశమిస్తూ అలరించారు.
- న్యూస్‌టుడే, నారాయణవనం

సెమిస్టర్ ఫలితాల విడుదల

తిరుపతి(మహిళా వర్సిటీ): శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో డిసెంబరులో నిర్వహించిన ఎమ్మెస్సీ సెరికల్చర్ కోర్సు 3వ సెమిస్టర్ ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచారు.

న్యాయవ్యవస్థలో సాంకేతిక విధానాలు అందిపుచ్చుకోండి

మాట్లాడుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక. చిత్రంలో రిసోర్సుపర్సన్లు

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: న్యాయవ్యవస్థలో నూతన సాంకేతిక విధానాలపై న్యాయమూర్తులు అవగాహన పెంచుకుని అందిపుచ్చుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులకు 'ఈకోర్ట్స్ ప్రోగ్రాం', 'న్యాయ వ్యవస్థలో కంప్యూటర్ పరిజ్ఞానం'పై రెండు రోజుల శిక్షణను ప్రారంభించారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఎస్.కమలాకరరెడ్డి(జ్యుడిషియల్), హైకోర్టు రిజిస్ట్రార్ వి.శ్రీనివాస శివరామ్(విజిలెన్స్), కర్నూలు జిల్లా సివిల్ జడ్జి దివాకర్(సీనియర్ డివిజన్)లు రిసోర్సుపర్సన్లుగా వ్యవహరించారు. న్యాయవ్యవస్థలో కంప్యూటర్ నైపుణ్యత, ఈ కోర్ట్స్‌పై రిసోర్సుపర్సన్లు వివరించారు. శిక్షణలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్, మూడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురునాథ్, నాల్గవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన, ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్, ఎనిమిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు, పదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రామచంద్రుడు, 11వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి మహేష్, 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసనాయక్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులు పాల్గొన్నారు.

తిరుమంజన గోపురం సమీపంలోని తొలగించిన శీఘ్ర దర్శనం కౌంటర్

దళారుల జేబులు నిండు.. భక్తుల బేజారు..!

ముక్కంటి దర్శనార్థం భక్తులు ఎక్కువగా తిరుమంజన గోపురం (మూడో ప్రవేశ గోపురం) ద్వారా వస్తుంటారు. రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500 అంతరాలయ దర్శనం కోసం అందుబాటులో ఉంచిన కౌంటర్లలో టికెట్లు పొందేవారు. ప్రస్తుతం అక్కడకు వచ్చే భక్తులు అటు రెండో ప్రవేశ గోపురం, లేదంటే నాలుగో ప్రవేశ గోపురం వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మెట్లు ఎక్కి వచ్చిన భక్తులు మళ్లీ అటు, ఇటు వెళ్లలేక బేజారైపోతున్నారు. రూ.500, రూ.750 రాహు, కేతు పూజలు చేయించుకున్నాక మళ్లీ దర్శనం కోసం ఒకటో ప్రవేశ గోపురానికి వెళ్లాల్సి రావడంతో కష్టాలు తప్పడం లేదు. టికెట్లు తీసుకునేలోగా దళారులను ఆశ్రయించి అడ్డదారిన దర్శనాలకు వెళ్తున్నారు. ఈ కారణంగా ఆలయానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పడుతోంది. భక్తుల అవసరార్థం కనీసం రూ.200, రూ.500 టికెట్లు ఇచ్చే కౌంటర్‌ను మాత్రం అందుబాటులోకి తేకుంటే ఆలయానికి వచ్చే ఆదాయం దళారుల జేబులకు చేరే అవకాశం ఉంది. **- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి**

ఊపిరి పోశావు.. ఉరెందుకయ్యావమ్మా!

నవ మాసాలు మోశావు
మా అవసరాలన్నీ తీర్చావు
అప్పులున్నా.. తిప్పలెదురైనా
ఆకలి దప్పులు తీర్చావు
కన్నీళ్లను దాచావు.. కష్టాలను ఈదావు

ధీర వనితవు.. ఆత్మస్థైర్యానికి ప్రతీకవు
ఇన్ని భరించిన నీవు
మృత్యువునెందుకు ఎదురించలేకపోయావు
నీవే లేకుంటే బతుకు లేదనా.. బతకలేమనా!
ఇంత దా'రుణా'నికి ఒడిగట్టావు..
నీతోనే మమ్మల్ని తీసుకెళ్లావు

ఊపిరి పోసిన నీవే.. 'ఉరి'వయ్యావు
ఈ దా'రుణాలు' శాశ్వతం కాదు కదా!
ఈ 'పద్మ'ం ఏదో ఒక రోజు వికసించదా!
మా అమ్మవు కదూ!.. మాటిస్తావు కదూ!
మరుజన్మలోనైనా మాకు జీవితాన్నిస్తావని!

..ఆర్థిక కష్టాలతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన పుత్తూరులో చోటుచేసుకుంది. అందరినీ కంటతడి పెట్టించింది. **- వివరాలు ప్రధాన సంచికలో**

అక్రమ కట్టడాలపై శాటిలైట్ నిఘా

- కూల్చివేతలకు రంగం సిద్ధం
- ప్రోత్సహించిన ఇద్దరి ఉద్యోగులపై వేటు

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల సహకారంతో తిరుపతిలో జరిగిన అక్రమ కట్టడాలు, అనుమతులు లేని భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సదరు నిర్మాణాల సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. శాటిలైట్ చిత్రాలు సేకరించి.. సదరు నిర్మాణం 2025 ఆగస్టు 31 నాటికి ముందు ఏదశలో ఉందో గుర్తించి ఉల్లంఘించిన యజమానులపై చర్యలకు ఉపక్రమించనున్నారు. కమిషనర్ ఎన్.మౌర్య ప్రత్యేకంగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు.

నగరంలో కూల్చివేస్తున్న అక్రమ కట్టడం

ఉత్తర్వులతో కదలిక

కొందరు అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటిని ప్రోత్సహించిన ఇద్దరు ప్రణాళిక కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కమిషనర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బీపీఎస్‌ను సద్వినియోగం చేసుకోవడానికి ముందుకురాకపోవడం, ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో ఉలిక్కిపడిన సిబ్బంది సైతం కూల్చివేతలకు సిద్ధమవుతున్నారు.

అందినవి 1,033..

నగరంలో 2025 ఆగస్టు 31 నాటికి పైకప్పు దశ దాటిన అనధికారిక కట్టడాలు ఐదువేల వరకు ఉన్నాయని అంచనా. అందులో ఇప్పటికే 1,100 మందికి తాఖీదులు జారీ చేశారు. గడువు సమీపిస్తున్నా.. 1033 బీపీఎస్ దరఖాస్తులు మాత్రమే అందాయి. అందులోనూ ఆమోదానికి అవసరమైన దస్త్రాలు లేకుండా దరఖాస్తు చేయడంతో వాటిలో 5 శాతం కూడా ఆమోదం లభించలేదు.

సమాచారమిస్తే చర్యలు

అనుమతులు లేని కట్టడాల కూల్చివేతకు ప్రణాళిక విభాగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే పదుల సంఖ్యలో కూల్చారు. అనధికారికంగా నిర్మించిన భవనాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
- ఎన్.మౌర్య, కమిషనర్

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాలలోని రెండు కేంద్రాల్లో 11వ తరగతిలో చేరేందుకు 530 మంది పరీక్ష రాశారు. 199 మంది గైర్హాజరయ్యారు. 9వ తరగతిలో చేరేందుకు పట్టణంలోని హోప్ ఉన్నత పాఠశాల, జవహర్ నవోదయ విద్యాలయంలోని కేంద్రాల్లో 370 మంది హాజరయ్యారు. 158 మంది గైర్హాజరయ్యారు. నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ గీత పర్యవేక్షించారు.

డిస్ట్రిబ్యూటర్స్ కావలెను
VISAKHA DAIRY
...The Health of India
విశాఖ డెయిరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అగ్రగామి డెయిరీ అయిన విశాఖ డెయిరీకి
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య సిటీల పరిధిలో
పాలు మరియు పాల ఉత్పత్తుల పంపిణీదారులు
(DISTRIBUTORS) కావలెను.
ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించండి...
శ్రీ కె.వి. గణేష్ గారు
7989537829
E-MAIL ID: marketing@visakhadairy.com

RASS-KRISHI VIGYAN KENDRA
RASS Seva Nilayam, Annamaiah Marg, AIR Bye Pass Road, Tirupati - 517502, Tirupati dt., A.P. Mobile: 7981070420

Applications are invited for the following post under the Scheme of Krishi Vigyan Kendra, RASS (NGO) and Position Co-terminus with the scheme

S. No.	Post	Pay Scale	Age	No. of positions	Qualifications
1.	Jeep Driver	Pay Scale: 21700-69100 (Level 3 as per 7th CPC)	18-30 Years	01	Essential: i) 10th pass from a recognized board. ii) Possession of a valid and appropriate driving license from prescribed Government Authority (The candidate will have to pass the practical skill test to be taken by an appropriate Committee of Institute). Desirable: One year trade certificate in the relevant field from ITI or Experience of driving in a recognized institution; or Experience of motor Mechanic Work.

For details, please log on to our website WWW.KVKCHITTOOR.ORG. Last date of receipt of application is 15 days (22.02.2026) from the date of advertisement
Chairman, Rashtriya Seva Samithi (RASS) - Krishi Vigyan Kendra

మా వైద్య నిపుణులను సంప్రదించండి - అపోలో చెన్నై ఆర్థరైటిస్ & రుమటాలజీ క్లినిక్ @ చిత్తూరు
Apollo HOSPITALS CHENNAI
లక్షణాలు/పరిస్థితులు:
- రుమటాయిడ్ ఆర్థరైటిస్
- వెన్నుముక సంబంధ ఆర్థరైటిస్,
- ఎముకల సంబంధ ఆర్థరైటిస్
- బోలు ఎముకల వ్యాధి
- లూపస్ (SLE)
- నొప్పితోకూడిన కీళ్లవాపు
- సొరియాటిక్ ఆర్థరైటిస్
- ctd-ఊపిరితిత్తుల రుగ్మత

డా. రమేష్ రామమూర్తి
M.D., D.M. (రుమటాలజీ)
సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్
ఆర్థరైటిస్, రుమటిజం, మెడనొప్పి, వెన్ను నొప్పి & కీళ్లనొప్పుల నివారణకు సంప్రదించండి.
(కీళ్ళు, కండరాలు మరియు బంధన కణజాలాల స్పెషలిస్ట్)
శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026 | ఉ.10.00 నుండి మ.1.00 గం. వరకు
అపోలో క్లినిక్
17-111, సుందరయ్యర్ స్ట్రీట్ చిత్తూరు - 517001.
అపాయింట్‌మెంట్స్ కొరకు కాల్ చేయండి: 91006 81066/ 98854 15915

తరలిస్తాం బియ్యం.. మాకేం భయ్యం

- కర్ణాటక, తమిళనాడుకు యథేచ్ఛగా రవాణా
- ఉమ్మడి జిల్లాలో ఆగని దందా

పుత్తూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అటు కర్ణాటక, ఇటు తమిళనాడు సరిహద్దు కావడంతో అక్రమ వ్యాపారులకు కలిసొస్తోంది. పశ్చిమ ప్రాంతంలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలు కర్ణాటకకు సరిహద్దున ఉన్నాయి. ఇక కుప్పం అయితే తమిళనాడు పక్కనే ఉండటంతో అక్రమ వ్యాపారులు రేషన్ బియ్యం సేకరించి వేలూరు, కృష్ణగిరి, పేర్నంబట్టు, గుడియాత్తం ప్రాంతాలకు తరలించేస్తున్నారు.

నగరి: పట్టుబడిన రేషన్ బియ్యం (పాతచిత్రం)

అధికారుల కనుసన్నల్లోనే!

నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో సేకరించిన బియ్యం కర్ణాటకకు తరలిపోతోంది. తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో సేకరిస్తున్న బియ్యం తడకు చేరుతుంది. ఆపై నెల్లూరుకు చేరి వివిధ పోర్టులకు తరలిస్తున్నారు. అధికారులకు తెలిసినా మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లా నుంచి నిత్యం 10-15 లారీల రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో కిలో రూ.14కు కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో రూ.35కు విక్రయిస్తున్నారు.

- జిల్లాలో ఏ మూలన రేషన్ బియ్యం పట్టుకున్నా మూలాలు నగరి, సూళ్లూరుపేట వైపు చూపుతున్నాయి. ఇటీవల వడమాలపేటలో 20 టన్నుల రేషన్‌బియ్యం ఎస్వీపురం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరులో 2 టన్నులు, నిండ్రలో ఇటీవల 4 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
- నగరిలో ఓ గోదాంలో పోలీసులు దాడులు నిర్వహించి 13 టన్నుల రేషన్ బియ్యం, 4 వాహనాలు పట్టుకున్నారు. దీనిపై పోలీసులు 6(ఏ) కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. అక్రమార్కులు దర్జాగా బెయిల్ తీసుకుని మళ్లీ వ్యాపారం కొనసాగిస్తుండటం గమనార్హం.

అక్రమార్కుల గోదాంలోకి బస్తాలు

అక్రమార్కులు బరితెగిస్తున్నారు. రేషన్ బస్తాలున్న బియ్యం ట్యాగ్‌లతో సహా అక్రమార్కులు నిర్వహించే గోదాంలోకి చేరుతోంది. ఆ బియ్యం ఎవరి నుంచి ఎక్కడ కొనుగోలు చేశారు? అని కూపీ లాగితే డొంక కదిలే అవకాశం ఉంది. ఈ బియ్యం ఏ పౌరసరఫరాల శాఖ స్టాకు పాయింట్ నుంచి వచ్చాయనే విషయాలు వెలుగుచూస్తాయి. ఆ దిశగా అధికారులు దృష్టి సారించకపోవడంతో దర్జాగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.

104FM Tirupati
ఈ FM 104 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశి వాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - రా॥ 7
# హాష్‌ట్యాగ్	రా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి

- ఓటర్ల జాబితా తయారీకి ఈసీ ఆదేశం

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి అడుగు పడింది. మార్చి 9వ తేదీకి పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ అధికారులను ఆదేశించింది. **● 23.94 లక్షల మంది ఓటర్లు:** 2021లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 23,94,612 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 11,88,049, మహిళలు 12,06,378 మంది ఉన్నారు.

ప్రభుత్వ ఆదేశాలు రావాలి: సుధాకర్‌రావు, డీపీవో
ఓటర్ల జాబితా సిద్ధం చేయమని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది.

వెంకన్న బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

చంద్రగిరి, న్యూస్‌టుడే: శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంకురార్పణ ఘట్టాన్ని శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు మాడవీధుల్లో విహరించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్ పాల్గొన్నారు.

విశేష అలంకరణలో శ్రీవారి సర్వసేనాధిపతి

బ్రహ్మోత్సవాల్లో 'ఈనాడు': ఆదివారం ఉ.8.15 -8.35 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టం. సా. 5 నుంచి 6 వరకు ఊంజల్ సేవ. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

(c) eenadu

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు జ్ఞాపికను అందిస్తున్న ఛైర్మన్ డా. అశోకరాజు

విద్యార్థులు పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలుగా ఎదగాలి

నారాయణవనం: ప్రధాని మోదీ విద్యార్థుల కోసం స్టార్టప్, మేకిన్ ఇండియా వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని, ఈ అవకాశాన్ని బీటెక్ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా ఎదగాలని స్టీలు, భారీ పరిశ్రమల శాఖ, కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ సూచించారు. నారాయణవనంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 11వ రోజు శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకగా జరిగింది. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాబోయే కాలంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర అన్నారు. ఇంజినీర్లు చదువుతో పాటు శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశాభివృద్ధిలో కీలకంగా మారాలని పిలుపునిచ్చారు. అనంతరం పూర్వ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్నారు.

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి (విద్య): మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు) 5, 6, 7, 8 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఉదయమారెక్కం శనివారం ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశానికి ఈనెల నాలుగో తేదీ నుంచి దరఖాస్తులు ఇస్తున్నామని, పరీక్ష ఏప్రిల్ 12న ఉంటుందన్నారు. 6, 7, 8 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్లకు మార్చి 4 లోపు దరఖాస్తు చేయాలని, ఏప్రిల్ 19 వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. https://mjpapbcwreis.apcfss.in లో దరఖాస్తు చేయాలని, ఇతర వివరాలకు 93477 32918, 94905 88509లో సంప్రదించాలని సూచించారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

...ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032, వెబ్‌సైట్: www.shriramfinance.in/auction. జోనల్ కార్యాలయం: డి.నెం.8-115/1,4వ అంతస్తు, కెనరాబ్యాంక్ ... 517501. శాఖ కార్యాలయం: డి.నెం.1-207, 1వ అంతస్తు, చెన్నై రోడ్డు, ఐడిబిఐ బ్యాంకు ప్రక్కన, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా - 517644

వి.రాజేశ్వరి గారికి చెందిన స్థిరాస్తులు అమ్మకము కొరకు ఈ-వేలం ప్రకటన

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్)రూల్స్, 2002, 9(1) & 8(6)తో చదువబడే క్రింద స్థిరాస్తుల ఈ-వేలం అమ్మకం ప్రకటన

... 07.01.2025 ... 02.02.2023 ... రూ.93,83,827/- ... 03.02.2023 ... 13.03.2026 ఉదయం 11.00 గంటల నుండి మ.1.00 గంటల ...

అగ్రిమెంటు నెంబరు	అప్పు యొక్క రిజర్వు ధర	ధరావత్తు	ధరావత్తు సమర్పణ విధానం	బిడ్ ఇంక్రిమెంటు మొత్తము	వేలం తేది	ధరావత్తు సమర్పణ తేది	అస్తుల తనిఖీ తేది
CTFSKLT 10000969	రూ.50,31,000/-(యాభై లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు మాత్రమే)	రూ.5,03,100/-(ఐదు లక్షల మూడు వేల ఒక్క వంద రూపాయలు మాత్రమే)	శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి పేరున డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా	రూ.25,000/-	13.03.2026	12.03.2026	11.03.2026

... 9833922941 ... <gaurav.m@samil.in> ... +91 8309124131 ... https://www.shriramfinance.in/auction ... https://eauctions.Samil.in/home ... 30.11.2022 ... 30.11.2022 ...

ప్రదేశము: తిరుపతి, తేది:06.02.2026 సం// అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రేపు క్యాంపస్ డ్రైవ్

తిరుపతి (విద్య): చిగురువాడలోని గేట్ కళాశాలల్లో ఏపీఐటీఏ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ ఉదయం 9:00 గంటల నుంచి ప్రతిష్ఠాత్మక సంస్థ సీఐఎస్ టెక్ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ఛైర్మన్ డా.తమ్మినేని వెంకటేశ్వర్లు శనివారం ప్రకటనలో తెలిపారు. 2023 నుంచి డిగ్రీ, బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులతో పాటు ప్రస్తుతం 2026 బ్యాచ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు హాజరుకావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 96529 04929, 99660 46054లో సంప్రదించాలన్నారు.

సవరణలకు మరో అవకాశం

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు నామినల్ రోల్‌లో చేర్చిన పోర్టల్‌లో (యు డైస్) సవరణ ఎంపిక ప్రక్రియ ఏడో తేదీ నుంచి 12వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది.

22 కిలోల గంజాయి స్వాధీనం

వెంకటగిరి: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. పెనుబర్తి గణేశ్, మరో ఇద్దరు ఒడిశాలో 22 కిలోల గంజాయి కొనుగోలు చేసి ముగ్గురికి అప్పగించే క్రమంలో సీఐ వెంకటరమణ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరూ పరారీ కాగా నలుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. వీరి నుంచి రూ.1.10లక్షలు విలువైన 22 కిలోల గంజాయి, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్

... విశ్వాసానికి మరో పేరు ! (భారత ప్రభుత్వ రంగ సంస్థ)

అసెట్ రికవరీ మోనిటరింగ్ బ్రాంచ్

డి.నెం. 9-13-45/2/9/1, ... విశాఖపట్నం - 530003. మెయిల్: 9640933383, 9831200669

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 ... 9(1) & 8(6) ... సర్ఫేసి చట్టం, 2002 ...)

ఇ-వేలం తేదీ మరియు సమయం : 06-03-2026 ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 4.00 గం॥ల వరకు

బయానా చెల్లింపుకు ఆఖరి తేదీ : 06-03-2026, మధ్యాహ్నం 3 గం॥ల లోపు | బిడ్ పెంపుదల మొత్తం : 25,000/-

... మెస్సర్స్ లక్ష్మీ సా మిల్ (అకౌంట్ నెం: 11042502024 92, 11043000 19211, 11043000198 31) ... 517501 ... నాటికి బకాయి రూ.43,23,702.02 ... 01-12-2021 ...

డిమాండ్ నోటీసు తేదీ: 10-12-2021 ... స్వాధీనం తేదీ: 29-09-2023

సెక్యూరిటీ ఆస్తుల వివరాలు	రిజర్వు ధర	బయానా (ఇఎండి)
శ్రీ ఓ.నరసింహ యాదవ్ గారి పేరున గల ఆస్తి: డాక్యుమెంట్ నెం.5380/2004, తేది:28-07-2004 ప్రకారం: చిత్తూరు జిల్లా ... మొత్తం: 1934.75 చ.గజాలు లేదా 214.97 చ.గజాలు ... మొత్తం 3 ఐటమ్ విస్తీర్ణం : 312.91 చ.గజాలు ...	రూ. 123.20 లక్షలు	రూ. 12.32 లక్షలు

నియమ నిబంధనలు:

1. సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తరుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుగుతుంది.
2. ఆస్తులను "ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై" విక్రయించబడును.
3. ...
4. అమ్మకం ఇ-వేలం పోర్టల్ https://BAANKNET.COM ద్వారా ... 06.03.2026 ఉదయం 11.00 గంటల నుండి సా॥ 4.00 గంటల వరకు ...
5. అమ్మకం యొక్క పూర్తి వివరములకు ... https://BAANKNET.COM & www.pnbindia.in ...

SARFAESI చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన

తేది : 05-02-2026, ప్రదేశం : విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

EENADU Classifieds

FLAT FOR SALE

GENERAL

తిరుచానూరు రోడ్డులోని పద్మావతి పురం, గాలిముద్దుకృష్ణమనాయుడు స్ట్రీట్‌లో TempleView రెసిడెన్సీలో ఫ్లాట్‌నెం:102,1600 Sqft, ఉత్తరముఖం త్రిబుల్ బెడ్‌రూమ్‌ని అమ్మబడును. ధర: 60 లక్షలు ✆ డా॥ నారాయణ రాజు: 90521 60690, వాచ్‌మెన్ రాజమ్మ: 6309585533.

3 BHK East Facing, Semi Furnished Flat with 3 Bath Rooms measuring 1409 Sft. is for Sale. Location: Sri Srinivasa Residency, beside Bhupal Housing Colony Arch, Karakambadi Road, Tirupati. Contact: 73372 66995.

Flat for Sale. 3BRK, Flat No.: 416, Srimani Towers, Lakshmipuram, Tirupathi. North Facing. 7032442719, 9491859439.

NEW EAST 4TH FLOOR/ West 1st Floor 3BHK Flats 1450 Sft SALE at Hathiramji Colony, Near Annamaiah Circle, TPTY.9885275099.

2BHK లీలావతి రెసిడెన్సీ 23-10-80/5, న్యూ మారుతి నగర్ ఎక్స్‌టెన్షన్, ఎం.ఆర్.పల్లి, రాయల్‌నగర్, తిరుపతి. Cont: 98485 57776.

HOUSE FOR SALE

GENERAL

తిరుపతి కాటన్‌మిల్, బస్టాండ్ దగ్గర రోడ్డు, 30/48, 40 అం॥ ఉత్తరం G+1 పెంట్‌హౌస్ Own కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ అమ్మబడును. కారుపార్కింగ్, బోర్ వాటర్ Only పార్టీస్.6301663544.

3BHK Apartments for sale in Prime Location Near 3 Universities at Tirupati call 98665 14054 for details.

తిరుపతి కపిలతీర్థం దగ్గరలో NGO's కాలనీలో అపార్ట్‌మెంట్ నందు Ready to Occupy 2 BHK Pent House అమ్మకానికి కలదు. ✆ 96668 21667.

తిరుపతి - తుమ్మలగుంట పంచాయతీ ఆఫీస్ సమీపంలో 17అంకణముల రెండంతస్తుల ఇల్లు అమ్మకమునకు కలదు. ✆ 97056 88405, 91823 22151.

తిరుపతి, శ్రీనివాసపురం నందు G+3, దక్షిణ ముఖం కలిగి 59అంకణముల గల ఇల్లు అమ్మకమునకు ఉన్నది. Contact: 80996 66099.

తిరుపతి ఆంధ్రాబ్యాంకు కాలనీ అవిలాల పంచాయితీలో G+1 ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి కలదు. 94418 77128, 93901 45085.

LAND FOR SALE

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

తిరుపతి శ్రీనివాసపురంలో రాయలసీమ కాలెజి రోడ్డుకు చైతన్య స్కూల్ ప్రక్కన 50x72 కొలతలతో దక్షిణముఖం గల స్థలం అమ్మబడును. ✆ 93936 01299.

తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం కొత్తూరు గ్రామము 38 సెంట్లు కన్వర్షన్ భూమి 228 అం॥లు NH రోడ్డు ఆనుకొని వున్నది అమ్మబడును. ✆ 98483 15763.

PLOT FOR SALE

GENERAL

తొండవాడ మెయిన్‌రోడ్డు జె.ఎస్. రోడ్డు సర్వే నెం: 220-3, 220-4 ప్లాట్ (టేక్ వుడ్ ట్రీస్) 219 అంకణములు అమ్మకానికి కలదు. Cont: 98497 55977.

166 ankanams West facing plot for sale in STV nagar, Air Bypass Road, Tirupati. Ph: 8073415714

TUDA APPROVED 90x80 (200Ankanams) East/ West 40'Roads with Compound Wall, Bore for Sale at Taduku Puttur. ✆ 98492 84874.

చిత్తూరు బోడికొండ వద్ద గల లే అవుట్ నందు సుమారు 1800 Sft గల కార్నర్ ప్లాట్స్ అమ్మబడును. కావలసిన వారు సంప్ర. ✆ 62811 85837.

ఎయిర్‌పోర్ట్ సమీపంలో వికృతమాల నందు భాను గ్రీన్ గార్డెన్స్ వెంచర్‌లో ప్లాట్ నెం 577 తూర్పు ఫేస్ 65.5 అం॥ ఒక అం॥ 37000. 9959228774.

తిరుచానూరు అమ్మవారి గుడి నుండి పాడిపేట రూట్ 3కి.మీ దూరంలో తుడ ఫైనల్ అప్రూవల్ ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ అం॥57 వేలు, (33x60)55 అం॥ ఫుల్లీ డెవలప్ అన్ని వసతులు గల ప్లాట్లు అమ్మబడును. 8099988088.

తిరుపతి IIT, IISERకేంద్ర ప్రభుత్వవిద్యాసంస్థల దగ్గరలో ఫైనల్‌అప్రూవ్డ్ గల ప్లాట్లు అతి తక్కువ ధరకే, డైరెక్ట్ ఓనర్. 9966262221/9502774175.

ఏర్పేడు to వెంకటగిరి రోడ్డు పల్లం నందు అప్రోవెల్ కలిగిన 36.66 అంకణాల ప్లాట్ కేవలం రూ.6,25,000/- మాత్రమే. సంప్ర: 80997 85333.

తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ Opp: తుడా అప్రూవల్ లేఔట్‌లో తక్షణ గృహ నిర్మాణానికి అనువైన ప్లాట్లు. 1 sq.ft 1500 రూ. సంప్ర:99660 66111.

తిరుపతి, ద్వారకానగర్, Opp:S.V.అగ్రికల్చర్ కాలేజ్‌వద్ద 47x72=94 అం॥.(సౌత్‌ఫేస్) & 47x92=120అం॥ (నార్త్‌ఫేస్) Plot అమ్మబడును. 89703 33399.

LEASE/ RENT

GENERAL

NEW CONSTRUCTION Building HomeStayకు లీజుకు ఇవ్వబడును. 200ft NHకు సమీపములో/అవిలాల, తిరుపతి. 9490922944, 9392028569.

COMMERCIAL SHOP PLACE FOR RENT
తిరుపతి కమర్షియల్ మున్సిపల్ కార్పొరేషన్ జంక్షన్‌లోని కరూర్ వైశ్యాబ్యాంక్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంచి వ్యాపారానికి అనువైన 550 చదరపు అడుగుల జాగా బాడుగకు కలదు.
-: CONTACT :- 90001 11272

WANTED

GENERAL

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

తిరుపతిలో కాలేజీకి 3 అంతస్థుల భవనము కావలెను. ✆ 70131 19918.

TO LET

Tolet G+2 కమర్షియల్ బిల్డింగ్. RCరోడ్, అవిలాల,తిరుపతి. GF415Sft, 1st/2nd 394Sft. ఆఫీసు/ ఇన్‌స్టిట్యూట్స్/ క్లినిక్స్/ IT/ షోరూంలకు. 94405 85279, 79890 87225

TO-LET: 2BHK, East Facing 1st Floor available for rent at 4-35/A, Sri Krishna Nagar, MR Palli, Tirupati. ✆ 90527 93238.

తిరుపతిలో 80x100, 40x100కొలతలు గల 2 గోడౌన్‌లు అద్దెకు కలవు. రామాపురం రోడ్డు, CPR Villas &GATEకాలేజీకి Opp.✆9346211020.

చంద్రగిరి కొత్తపేట, బజారువీధి, D.No:2/7,2BHK హౌస్, 24Hrs. వాటర్ మరియు ఏసీతో కలిపి అద్దెకుఇవ్వబడును. 98858 01024, 94903 62354.

1-5-563 1st ఫ్లోర్, కొమ్మినేని బిల్డింగ్స్ Opp:S.V. మ్యూజిక్ కాలేజ్, తిరుపతి. Hill Bottam Stays, LuxuryRooms 3rd ఫ్లోర్, Con: 98485 57776, 92855 50777.

తిరుపతి PK లేఔట్ పార్థడెంటల్‌కు Opp: MPRC బిల్డింగ్ నందు 2 షాపులు అద్దెకు ఇవ్వబడును. 99085 47557, 94407 99968.

TOLET/ LEASE
COMMERCIAL SPACE
K.T.Road, TIRUPATI
(Premium Location)
3 Floors with Parking
Ideal for
CORPORATE & REGIONAL OFFICES
IT FIRMS BANKS SHOWROOMS etc.
Cont: 9866858628, 9100679196

JOBS

WANTED MALE Process Associates Qual: Degree/ Diploma with Typing Skills of 25 NWPM, Sal: 14K to 18K. Mob: 80967 30137.

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

Teachers LKG to 10th. Salary, 15K-40K, Drivers upto 22K, Watchman upto 15K. RTS Schools, Mangalam, TPT. ✆ 93923 22270.

Wanted Female Hostel Incharges Qualification any Degree. Age Limit: 25 to 45 Years. Salary upto: 15,000/- working Location: Master Minds College, Tirupati. Contact: 89781 80843.

WANTED Female Office Asst. our Tirupati Office. Skilled in MS Office, Tally, Salary 15000/-, PF, ESI, Cont: 99490 08909.

ADMISSION PRO for Om Narayana E.M. High School. Q: Any Degree, S: 15 to 30K + Incentives, TPT. Anmh, NLR Dt. ✆ 81068 91985.

WANTED SALES Executives for a Leading Auto Mobile Company in Tirupati. Con: 91007 73493, Email: hr@hoshikia.com

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

CHINMAYA VIDYALAYA Tirupati WantedTeachers for English,Science,Hindi, PET, Chemistry. Montessori Trained Teachers. Good Fluency inEnglish Qualified & Experienced Candidates Preferred Send your CVonor before 12th Feb2026 tothe email: chinmayavidyalayatpt2 @ gmail.com. 7995813624.

REQUIRED A COMPUTER Known person either full or Part Time. College Students can also Apply. Cont: 63050 13932.

Wanted B.Com/ M.Com/ MBA Finance to be work as Field Executive in Chittor/ Tirupati in a Reputed Audit Firm Interested persons (Male Only) Cont.70135 11502 or mail to: kowthahr @ gmail. com

ప్రముఖ అడ్వకేట్ లా ఫర్మ్ ఆఫీసు నందు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఏరియాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. కంప్యూటర్ అనుభవం తప్పనిసరి. జీతం 10,000/- to 12,000/-. సంప్ర: 94412 49798.

బజాజ్ ఎలక్ట్రానిక్స్, TPTలో ప్యాకింగ్ హెల్పర్స్, వెయిట్ లిఫ్టింగ్, బాయ్స్. జీ 13K, హౌస్ కీ. (F)జీ. 9.5K, సె.గార్డ్స్ జీ. 12K. 99891 39239, 81791 96300.

ప్రముఖ MNC కంపెనీ తిరుమల కొండపై గెస్ట్‌హౌస్‌లో పనిచేయుటకు కాఫీ సర్వీస్ బాయ్స్, హౌస్‌కీపింగ్ వర్కర్స్, ఎలక్ట్రీషియన్ వెంటనే కావలెను. Ph: 9866355113.

కారు డ్రైవర్ తిరుపతిలో 3 స్టార్ హోటల్ కోసం పనిచేయుటకు కావలెను. Cont: 9000095333.

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ F/M కావలెను. ఇంటర్నేషనల్ మ్యాట్రిమోనియల్ కన్సల్టెన్సీ తిరుపతి బ్రాంచ్ కొరకు. 98666 98833, 98855 28453.

తిరుపతి ఎయిర్ బైపాస్‌రోడ్లో గల KVR జ్యువెలరీలో పనిచేయుటకు Sales Executives కావలెను. Q-డిగ్రీ, Age25 - 35Y. ఆకర్షణీయమైన జీతం. 770249 6916, 86397 68068.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

ప్రముఖ కంపెనీలో టీం లీడర్స్‌గా చిత్తూరు, తిరుపతి ఏరియాలలో On/ Off Roleలో M/F కావలెను. Q: డిగ్రీ, MBA, MCA etc., ✆94403 51657.

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

గూడ్స్ ఆటో డ్రైవర్ -1 no. (టౌన్‌లో డెలివరీ చేయుటకు) Tally బిల్లింగ్ person-1no. సేల్స్ పర్సన్స్ -2 no's కావలెను. Cont: 97034 02722

MGB బజాజ్ టూవీలర్ షోరూమ్ కలికిరికి టెక్నీషియన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. పీలేరు& మదనపల్లె నుండి కూడా రాగలరు. ✆ 92467 77131.

తిరుపతిలోని శ్రీ సాయిపద్మ సూపర్ మార్కెట్‌లో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జ్ గల కాషియర్ (M/F) Q: Deg/ Int& డెలివరీ బాయ్స్, అసిస్టెంట్స్ కావలెను. 97045 00005.

SLRT ట్రాన్స్‌పోర్ట్ పార్సిల్ సర్వీసు చిత్తూరు &కర్నూల్ నందు పనిచేయుటకు ఆపరేషన్స్ నందు అనుభవంగల మేనేజర్‌లు కావలెను. ✆ 9248193949 Email: slrthyd@gmail.com

ఒంటరి 80 సం॥ పురుషుని, వంటఇంటిపనులకు అక్కడే వుండి అతని సహాయంగా వుండుటకు స్త్రీకావలెను. జీ:25వేలు.ఫ్రీ రూం, మీల్స్ తిరుపతి. 9182307077.

TELE CALLING కొరకు House Wifes మరియు Retired Persons కావలెను. Contact: 86867 78080.

మెడికల్ షాప్‌లో రెండు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అవసరం. మంచి జీతం. Cont: 93467 77932.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హింది, తమిల్ ఇంగ్లీష్ ఏవైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 7760062220.

CHRISTIAN MEDICAL COLLEGE
Ida Scudder Road, Vellore-4, TN.
SITUATION VACANT
Post : DEPUTY SECURITY OFFICER
Department : Security Services - G.S.Office (Chittoor Campus)
Qualifications : Any Graduate + 10 Years of relevant experience
Age limit : 60 years and below
Consolidated Salary : As per Institutional Norms.
Experience : Previous experience in Armed Forces / Police service in Senior position.
Please log on to https://clin.cmcvellore.ac.in/cmcapp/listapplication.aspx
Link – "Vacancies". Icon – "Deputy Security Officer"
Hard Copies and emails will not be accepted.
Apply on or before 28.02.2026.
Note: Applications should be made online. Applications through other job portals will not be considered.
General Superintendent, CMC Vellore

WANTED HONDA
- SALES CONSULTANTS
- ADVISORS
- TECHNICIANS
- DRIVERS

Qly.: Any degree
LM AUTOMOTIVES INDIA PVT. LTD.
Renigunta Road, TIRUPATI.
✆ 7702213222 / 9908542222

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాద్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాద్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768.

BUSINESS SERVICES — BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. investmnt: 5L-15L. ✆ 9908981464

FINANCIAL SERVICES — పర్సనల్ లోన్ మార్ట్‌గేజ్ లోన్ హోమ్ లోన్ లోన్స్ డబుల్ ధమాకా ... 9390115506 9390115507 BHARAT BANK

REAL ESTATE — GENERAL

HEALTH & CARE — ఆరోగ్యమే మహాభాగ్యం

PAEDIATRIC — RHEUMATOLOGY — NEURO — CARDIOLOGY — DENTAL — SKIN — GYNAECOLOGY — CHEST PHYSICIAN — HAIR CARE — PSYCHIATRIST

6303553359 ... 0877-2250600 9246770603 ... 0877-2248330 7893327036 ... 0877-2222606 7337556382 ... 80085 13290

తిరుపతి

• తిరుపతి • చంద్రగిరి

ఎమ్మెల్యే జనవాణికి 53 వినతులు

సమస్యలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆరణి

తిరుపతి (బైరాగిపట్టెడ) : స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన జనవాణికి 53 వినతులు అందాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నాడార్ కులాన్ని బీసీల్లో చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు విన్నవించారు. అంగప్రదక్షిణ టోకెన్లను స్థానికులకు కనీసం 250 కేటాయించాలని పలువురు భక్తులు కోరారు.

15న తితిదే ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: తితిదే ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళా మందిరం, రామచంద్ర పుష్కరిణిల్లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరోజు సాయంత్రం 6 నుంచి అర్ధ రాత్రి వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
(ప్రభుత్వరంగ షెడ్యూల్డ్ బ్యాంక్)
ప్రాంతీయ కార్యాలయం : తిరుపతి
(డి.నెం.5-102/1, 1వ అంతస్తు, చెన్నప్ప కాలనీ, ధనలక్ష్మీ నగర్, ఆర్.సి రోడ్డు, తిరుపతి -517507)

లీజు ప్రాతిపదికన ఆవరణ కావలెను

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, **తిరుపతి ప్రాంతీయ కార్యాలయం ను** అన్ని వసతుల గల వేరొక భవనంలోకి మార్చదలచినాము. ఇందు నిమిత్తం తిరుపతి నగరంలో ప్రస్తుతం ఉన్న మా ప్రాంతీయ కార్యాలయంకు దగ్గరలో, సుమారు 3400-4700 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా (క్రింది అంతస్తుకు ప్రాధాన్యత ఇవ్వబడును) (గరిష్టంగా సుమారు 5500 చదరపు అడుగులు వరకు) మరియు పార్కింగ్ మరియు నీటి సౌకర్యం కలిగి ఉన్న భవనము, సొంత భూమి కలిగి బ్యాంక్ అవసరాల మేరకు నిర్మించి ఇవ్వదలిచి మరియు ఆసక్తి కలిగిన వారి నుండి టెండర్లు కోరడమైనది.

ఆసక్తి గల పార్టీలు టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ బిడ్‌లను విడివిడిగా సీల్డ్ కవర్‌లలో ఉంచి, ఆ రెండు కవర్‌లను మూడవ కవర్ లో ఉంచి సీల్ చేసి పంపవలెను.

టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ టెండర్ డాక్యుమెంట్‌లు ఆఫీసు పని వేళల్లో ప్రాంతీయ కార్యాలయం, తిరుపతి నందు పొందవచ్చును.

అలా చేసిన సీల్డ్ కవర్‌లను 01.03.2026 సాయంత్రం 5గం॥ల లోపు ప్రాంతీయ కార్యాలయం, తిరుపతి కి చేరునట్లు పంపవలెను.
మరిన్ని వివరములకు ఫోన్ సం : **92475 27186, 92475 27278**, ప్రాంతీయ కార్యాలయం, తిరుపతి నందు సంప్రదించవచ్చు.
గమనిక : బ్రోకర్లు లేదా మధ్యవర్తులు అనుమతించబడరు. ఎటువంటి కారణములు చూపకుండానే ఏదైనా లేదా అన్ని బిడ్లు తిరస్కరించే హక్కు బ్యాంకుకు కలదు.

సం/- రీజనల్ మేనేజర్, తిరుపతి

కల్తీ నెయ్యిపై రాజకీయం తగదు

తిరుపతి(భవానీనగర్): శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యిపై కూటమి నేతలు రాజకీయం చేయడం తగదని వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్ కుమార్ విమర్శించారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

నగరపాలిక: 80080 20003, తిరుపతి (విద్య, తితిదే): 93936 28003
తిరుచానూరు: 80082 30008, మంగళం-జీవకోన: 80080 40005
తిరుపతి గ్రామీణ: 80085 74564, చంద్రగిరి: 80085 74561
పాకాల: 80085 745630, చిన్నగొట్టిగల్లు 79933 00490

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: సమస్య: పద్మావతినగర్ ప్రధాన రహదారిలోని రాములవారి ఆలయ పరిసరాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. చాలాకాలంగా ఈ ప్రాంతమంతా చీకటిగా ఉంటోంది. రాత్రివేళల్లో రాకపోకలు సాగించేవారికి చాలా ఇబ్బందిగా ఉంటోంది.
– స్థానికులు, పద్మావతినగర్

సమాధానం: పరిశీలించి సమస్యను వెంటనే పరిష్కరిస్తాం.
– శ్యాంసుందర్, ఎస్ఈ నగరపాలిక

సమస్య: మహిళా వర్సిటీ మెయిన్ రోడ్డుపైన కొత్తగా తారు వేశారు. వేగ నిరోధకాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో జీబ్రాలైన్లు వేస్తే ప్రమాదాలు జరగవు. – సుభాష్, తిరుపతి

సమాధానం: పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకుంటాం.
– శ్యాంసుందర్, నగరపాలిక ఎస్ఈ

పాకాల, న్యూస్‌టుడే: సమస్య: పాకాల ఎల్‌బీఎస్ నగర్ పరిసరాల్లో కొన్ని నెలలుగా లోవోల్టేజీ సమస్యతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. గృహోపకరణాలు పాడవుతున్నాయి. అదనపు నియంత్రిక ఏర్పాటు చేయాలి. – జగపతి, పాకాల

సమాధానం : నూతన నియంత్రిక ఏర్పాటుకు దిమ్మెను ఏర్పాటు చేశాం. కొందరి అభ్యంతరాలతో ఆలస్యమైంది. ఉన్నతాధికారులు సైతం పరిశీలించారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తాం. – ప్రశాంత్, ఏఈ

పుస్తక పఠనంతోనే పురోగతి

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: నేటి యువత ఏఐపై ఎక్కువగా ఆధారపడుతున్నారని, పఠనంతోపాటు సాంఘిక, దేశభక్తి, సామాజిక, చరిత్ర, ఇతిహాసాల పుస్తకాలు చదివేలా విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక నెహ్రూ మున్సిపల్ క్రీడా మైదానంలో జరుగుతున్న 18వ పుస్తక ప్రదర్శనశాలలో భాగంగా శనివారం వందేమాతరం 150 సంవత్సరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మువ్వన్నెల దుస్తులు, జెండాలతో అలరించారు. తిరుపతి ఐజర్ డైరెక్టర్ ఆచార్య సంతను భట్టాచార్య, శ్రీసిటీ క్రియా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అండ్ కంపారిటీ పొలిటికల్ సైంటిస్ట్ ఆచార్య సుమంత్ర బోస్, ముంబయి భారతీయ విద్యా భవన్ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి జగదీష్ లకామి మాట్లాడారు.

విద్యార్థులతో పుస్తక కేంద్రం నిర్వాహకులు

పుస్తకాల ఆవిష్కరణ : తిరుపతి పుస్తక ప్రదర్శనశాలలో డాక్టర్ నెమిలేటి కిట్టన్న రాసిన 'గేయ కుసుమాలు, లౌకిక భారతం కోసం గాంధీ' పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. భారతీయ విద్యాభవన్ సంచాలకులు డా. నడింపల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించగా గేయ కుసుమాలు పుస్తకాన్ని తిరుపతి రచయితల సంఘం అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. నడ్డి నారాయణ సమీక్ష చేశారు. లౌకిక భారతం కోసం గాంధీ సంకలనాన్ని ఎస్వీయూ పరిశోధక విద్యార్థి గరికపాటి రమేష్ బాబు ఆవిష్కరించారు.

నేటి యూపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు

తిరుపతి (కలెక్టరేట్): తిరుపతిలోని రెండు కేంద్రాల్లో ఆదివారం జరిగే యూపీఎస్సీ-2026 ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో నరసింహులు, పరీక్షల పరిశీలకురాలు అజయ్‌జోషి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 641 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30-11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతుందన్నారు.

శుభస్వీకరణ

కీ॥శే॥ కోరా ప్రమీలమ్మ గారు
(W/o. లేట్ కోరా భాస్కర్ నాయుడు)
మిట్టకండ్రిగ గ్రామం, ఆర్.సి.పురం మండలం

మమతానురాగాల మణిదీపం... ఆత్మీయతను పంచిన అమృతమూర్తి...
మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మా ఇంటిదీపం
శ్రీమతి కోరా ప్రమీలమ్మ గారు 29.01.2026 గురువారం స్వర్గస్తులైనారు.

కర్మక్రియలు: 08.02.2026 వ తేది ఆదివారం ఉ.10.00గం॥లకు ఆర్.సి.పురం మండలం, మిట్టకండ్రిగ గ్రామంలోని మా స్వగృహం నందు జరుగనని తెలియజేయడమైనది.

శోకతప్త హృదయాలతో...

కుమారులు : కోరా చంద్రశేఖర్‌నాయుడు– కోడళ్లు: కోరా అరుణ
కోరా గిరి బాబు కోరా ఉష
కుమార్తె : లెక్కల విజయ అల్లుడు : లెక్కల కేశవరావు
మరియు కుటుంబసభ్యులు

సంస్కృతమే దేశ సంస్కృతికి పునాది

పాల్గొన్న తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య జీఎస్సార్ కృష్ణమూర్తి తదితరులు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు సంస్కృత భాషలో ఇమిడి ఉన్నాయని, ఆధ్యాత్మిక మార్గం మానవున్ని సన్మార్గంలో నడిపించే ఓ అభూత శక్తిని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీలో శనివారం జరిగిన భారతీయ సంస్కృత వర్సిటీల విద్యార్థుల నాలుగో ప్రతిభా పోటీల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. వర్సిటీ వీసీ ఆచార్య జీఎస్సార్ కృష్ణమూర్తి, ఆచార్య కిషోర్ చంద్ర పాడి, ఆచార్య జగన్నాథ, రిజిస్ట్రార్ వెంకట నారాయణరావు, అకడమిక్ డీన్ ఆచార్య రజనీకాంత్ శుక్ల తదితరులు పాల్గొన్నారు. శృంగేరి కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థులు విజయ వైజయంతి షీల్డ్ అందుకున్నారు. సమన్వయకర్తలు డా. భరత్ భూషణ్ రత్, డా. ప్రదీప్ కుమార్ భాగ్, ఉదయన హెగ్డే తదితరులు పాల్గొన్నారు.

రూ.2 లక్షల సీఎం సహాయనిధి అందజేత

ఎమ్మెల్యే నానికి రూ.లక్ష నగదు అందిస్తున్న దాత కస్తూరమ్మ

చంద్రగిరి, న్యూస్‌టుడే: తెదేపా అభ్యున్నతికి గంగపల్లి భాస్కర్ ఎనలేని సేవలు చేస్తూ వచ్చారని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఆయన రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందటం తెదేపాకు తీరని లోటన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 2 లక్షల చెక్కును శనివారం ఆయన భార్య గంగపల్లి దేవకి భాస్కర్‌కు ఎమ్మెల్యే అందజేశారు.

● స్వర్ణముఖి ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న కైలాసధామం నిర్మాణానికి దాతలు తమకు తోచినరీతిలో విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని మల్లయ్యపల్లికి చెందిన దివంగత శంకరయ్య భార్య కస్తూరమ్మ తమ భర్త జ్ఞాపకార్థంగా కైలాసధామం నిరన్మాణానికి రూ.లక్ష నగదును శనివారం ఎమ్మెల్యే పులివర్తి నానికి అందించారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

మహిళ నుంచి వినతి స్వీకరిస్తున్న సుగుణమ్మ, చిత్రంలో ఆర్సీ మునికృష్ణ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ అన్నారు. శనివారం నగరంలోని తన నివాసంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో భాగంగా పార్టీ నాయకులతో కలిసి వినతులు స్వీకరించారు. 53 మంది తమ సమస్యలను వినతులు రూపంలో అందించారని.. వాటిని అధికారులకు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఉపమేయర్ ఆర్సీ మునికృష్ణ, చినబాబు, బుల్లెట్ రమణ, మన్నెం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీలకు ఇన్‌ఛార్జి కార్యదర్శుల నియామకం

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శిగా కిషోర్, చంద్రగిరికి సురేష్‌బాబును నియమిస్తూ శనివారం మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుచానూరు ఏఎంసీ కార్యదర్శిగా పనిచేస్తున్న టి.జానకిరామ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్ల నుంచి అక్రమంగా నగదు వసూలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ట్యాంకర్లు ప్రభుత్వానికి కట్టాల్సిన సెస్‌ను సైతం వసూలు చేయకుండా వదిలేయడం... దానికి బదులుగా ఒక్కో ట్యాంకర్ నుంచి రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు అక్రమంగా వసూలు చేయడం వెనుక ఆయన పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో తిరుచానూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో పనిచేస్తున్న కిషోర్, నగరిలో పనిచేస్తున్న సురేష్‌బాబును చంద్రగిరి ఏఎంసీకి నియమించారు.

తిరుమలకు చేరుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి.. **తిరుమల, న్యూస్‌టుడే:** శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి శనివారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. స్థానిక గాయత్రి నిలయం వద్ద మంత్రికి తితిదే డిప్యూటీ ఈవో ఆర్1 భాస్కర్, ఓఎస్డీ సత్రే నాయక్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో మంత్రి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

IN THE COURT OF
I ADDITIONAL CIVIL JUDGE
(JUNIOR DIVISION) :: TIRUPATI
O.S.NO. 512 OF 2016
P.Kesavulu ... Plaintiff
Vs
Sajja Vasantha & another ... Defendants
Suit summons to the Defendant No. 2
To D2. S.Chandrasekhar, S/o S.Easwaraiah, D.No. 3-123/7B, Divya Kshetra Avenue, Tiruchanoor Village and Post, Tirupati Rural Mandal.
Sirs, Please take suit summons in the above suit filed by the plaintiff against you. The above suit stands posted to **18.02.2026** for your appearance either in person or through your counsel at about 10.30 A.M. in the above said Court. In the event of your absence the above matter will be decided exparte.
Sd/- A.Raveendranatha Reddy
Advocate for Plaintiff, Tirupati.

ఎంబీయూలో అంతర్జాతీయ సదస్సు

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: మోహన్‌బాబు యూనివర్సిటీలో సి.సి.ఐ.సి. అంతర్జాతీయ సదస్సు రెండు రోజులపాటు జరిగింది. ప్రయోగాత్మక వర్క్‌షాప్‌లు, సమాంతర పరిశ్రమ ట్రాకులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇండియా స్టార్టప్ ప్రదర్శనలు కొనసాగాయని, ముఖ్యంగా విద్యార్థుల్లో కంప్యూటర్ నైపుణ్యాన్ని, వారి ఆలోచనా విధానాలు మెరుగుపరచడానికి ముఖ్య వేదికగా సదస్సు నిలిచిందని వర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగరాజ రామారావు తెలిపారు. 37 వర్సిటీల నుంచి ప్రతినిధులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు హాజరైనట్లు రిజిస్ట్రార్ డా. కె. సారథి తెలిపారు.

హెచ్చరిక/ బహిరంగ ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా! నా కక్షిదారులైన **1) కొచ్చి మనోరమ భర్త లేట్ కొచ్చి శ్రీనివాసరావు 2) కొచ్చి శేషగిరి తండ్రి లేట్ శ్రీనివాసరావు** నివాస ఇంటి నెం.46, రాములవారి ఉత్తర మాడ వీధి, తిరుపతి అర్బన్ మండలం అనువారికి సర్వేనెం.13,15,17/2, 17/3 మరియు 17/5 అవిలాల గ్రామలెక్కదాఖలా భూమిలో విస్తీర్ణం ఎ.174.75 ఇందులో ఎ.87.37 1/2 సెంట్ల భూమికి హక్కుదారులై ఉన్నారు. కావున షెడ్యూలు దాఖలా భూమిలో ఎవ్వరైనను చట్టమును అతిక్రమించి చొరబాటుకు ప్రయత్నించిన, అన్యాక్రాంతము చేయుటకు ఎటువంటి దస్తావేజులు తయారుచేసినను ఎటువంటి కట్టడములు, లావాదేవీలు జరిపినచో నా కక్షిదారులు తీసుకొను క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురని తెలియజేయడమైనది.

ఇందు దరిమిలా నా కక్షిదారుడైన **కొచ్చి శేషగిరి గారు గౌ॥ ఆం.ప్ర. ఉన్నత న్యాయస్థానము నందు W.P.No.(1) 20392/2020 (2) 16675/ 2020 (3)23350/2020 మరియు (4)17729/2021** వివిధ న్యాయపరమైన **ఉపశమనముల కొరకు దాఖలు చేసి యున్నారు.** పై కనిన అన్నిరిట్‌లలో మధ్యంతర ఉత్తర్వులు నాకక్షిదారునికి అనుకూలముగానే వున్నవి. తుది తీర్పులు రావలసియున్నవి.కావున నా కక్షిదారుడు అవిలాల పంచాయతీ సెక్రటరీకి రైతుల నెపముతో వచ్చువారికి గాని, భూకబ్జాదారులకు గానీ ఇంటి తలుపుల నెంబర్లు మరియు ఇంటి నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వరాదని, **APSPDCL** వారికి కరెంటు సర్వీసు కనెక్షన్‌లు ఇవ్వరాదని లిఖితపూర్వకముగా అభ్యర్థనను తెలిపి పైకనిన వారి నుండి సదరు గుర్తింపులు పొందియున్నారు. **TUDA ROC No. 2344/1/2025** తేది:10.12.2025కు నా కక్షిదారుడు లిఖితపూర్వక అభ్యంతరములు తెలిపియున్నారు. సదరు గుర్తింపుని పొందియున్నారు

అట్లు ఎవ్వరైనను చట్టమును ఉల్లంఘించి ఎటువంటి హక్కు లేకుండా కట్టడములు నిర్మించినచో అట్టివారిపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ క్రింద చట్టరీత్యా చర్యలు తీసుకొని అటువంటి కట్టడములను చట్టరీత్యా కూల్చి వేయబడునని హెచ్చరించడమైనది. హైకోర్టు వారి రిట్ పిటిషన్ నెం.9536 ఆఫ్ 2005 అట్లు 2 1998 **W.A.No.1146 to 1154 of 2016** సం॥ల నుండి 2007 వరకు రైతులను నెపముతో ఎటువంటి లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగియున్నను అట్టివి ఎంతమాత్రము చట్టరీత్యా చెల్లనేరవని గమనించగలరు.
షెడ్యూలు:- తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం, తిరుపతి రిజిస్ట్రేషన్ జిల్లా అవిలాల పంచాయతీ పరిధి, అవిలాల రెవిన్యూ గ్రామ లెక్కదాఖలా సర్వేనెం.(1)13 ఉప్పరపల్లి (2) 15, (3) 17/2 (4) 17/3 (5) 17/5 లో విస్తీర్ణం ఎ.174.75 ఇందులో ఎ.87.37 1/2 సెంట్లు భూమి.

ఎ.దండపాణి, అడ్వకేట్,
డి.నెం.1-2-119ఇ, ప్రకాశం రోడ్డు, తిరుపతి, సెల్: 9502200693

నాయకత్వ విలువలు పెంచుకోవాలి

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: ఎన్‌సీసీ విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ విలువలు పెంచుకోవాలని 5 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ అధికారి అనూజ్‌వాద్వా సూచించారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్‌సీసీ విద్యార్థినులకు ఈ నెల 3నుంచి ఇస్తున్న శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నారాయణమ్మ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యనందించడం ఉపాధ్యాయుల బాధ్యత

ప్రసంగిస్తున్న ఎన్‌సీటీఈ అకాడమీ సలహాదారు డి.కె.చతుర్వేది

తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతికతను వినియోగించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యతని ఎన్‌సీటీఈ అకాడమీ సలహాదారు డీకే చతుర్వేది పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ, ఎన్‌సీటీఈ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం వర్సిటీలో కెపాసిటీ బిల్డింగ్ అంశంపై నిర్వహించిన కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మారుతున్న సాంకేతికతను ఉపాధ్యాయులు అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రాక్టికల్ పద్ధతిలో బోధన ఉండాలన్నారు. అనంతరం మహిళా వర్సిటీ వీసీ ఆచార్య ఉమ మాట్లాడుతూ బోధనా సామర్థ్యాలను పెంచేందుకు కార్యశాల ఉపయోగపడుతుందని చెప్పారు. ఎన్‌సిటీఈ ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యులు జ్ఞానేంద్రకుమార్, డీఈవో కేవీఎన్ కుమార్, చంచల్‌మల్హోత్రా, అముదవల్లి పాల్గొన్నారు.

చిగుళ్ల వ్యాధులతో తీవ్ర సమస్యలు

తిరుపతి (వైద్యవిభాగం) : నోటిలో ఇన్‌ఫెక్షన్ ఉంటే శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బ తీస్తుందని స్విమ్స్ డెంటల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సమే తెలిపారు. స్విమ్స్ డెంటిస్ట్రీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం శ్రీపద్మావతి ఆడిటోరియంలో నిరంతర వైద్యవిద్యా కార్యక్రమాన్ని నిర్వహించారు. నోటితో ఇతర శారీరక వ్యవస్థల సంబంధంపై పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు. సీనియర్ రెసిడెంట్ డా. ఆర్. వినీత, అసోసియేట్ ప్రొఫెసర్ డా. సాయిమౌర్య మాట్లాడారు. డీన్ డా. అలోక్ సచన్, రిజిస్ట్రార్ అపర్ల బిట్లా, విభాగాధిపతులు మధుబాబు, రమ్యదీప్తి, నాగరాజు, డాక్టర్ వాణిప్రియ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: ఒడిశా నుంచి తిరుపతికి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు తెలిపారు. స్థానిక ఉప్పరపల్లి పాత వాటర్ ట్యాంక్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 3.5 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన దుర్యోధన్‌రెడ్డి నాలుగేళ్ల కిందట తిరుపతికి వచ్చి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తరచూ అక్కడికి వెళ్లి గంజాయి తీసుకొచ్చి తిరుపతిలో తెలిసినవారికి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

నిబంధనలు అతిక్రమించే బార్లపై కేసులు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: ప్రభుత్వం అనుమతించిన సమయం దాటి విక్రయాలు సాగించే బార్లపై కేసులు నమోదు చేస్తామని తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం నగరంలోని కిక్‌బంక్, ఎస్వీ బార్, డాల్ఫిన్, బడి బార్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బార్‌లోని ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉండాలని ఆదేశించారు. మద్యం తాగేందుకు వచ్చే ప్రజలను నిశితంగా గమనించాలని.. గొడవలు జరిగితే వెంటనే 112కు కాల్ చేయాలని, లేకుంటే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. గొడవలకు పాల్పడితే హత్యానేరం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

శ్రద్ధాంజలి

శ్రీ వలసారెడ్డి వెంకటరెడ్డి గారు
జననం 18.01.1937 మరణం 06.02.2026
మాజీ వైస్ ఛైర్మన్
Bannari Amman Sugars Limited

స్వచ్ఛమైన మనసు, కల్మషంలేని హృదయం మీది... మీరు మాపై చూపిన ప్రేమ,
ఆప్యాయతానురాగాలను మరువలేము... మీ మధురమైన జ్ఞాపకాలు వదలి అనంతలోకాలకు పయనమైన
శ్రీ వలసారెడ్డి వెంకటరెడ్డి గారు బెంగుళూరు నందు 06.02.2026 తేదీన అకాల మరణం చెందినారు.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ...
తదుపరి అంత్యక్రియలు 08.02.2026 వ తేది ఆదివారం మ॥ 1 గంటకు శ్రీ కొల్లాపురమ్మ గుడి, రంగన్నగారిగడ్డ, చిన్నగొట్టిగల్లు, తిరుపతి జిల్లా నందు జరుగునని తెలియజేయడమైనది.
శోకతప్తహృదయాలతో...

వలసారెడ్డి కుటుంబ సభ్యులు
సెల్: +91 98450 95272, 93413 81818

(c) eenadu

దిగులొద్దు.. కిటుకులు మరువొద్దు

నిపుణుల వ్యూహాలే 'పది' విజయాయుధం

పదో తరగతి.. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయి. గెలుపు గమనాన్ని దాటేందుకు సిద్ధమవుతున్న వేళ, పుస్తకాల భారం తోడు మనసులో తెలియని ఆందోళన సహజం. అయితే, కేవలం కష్టపడి చదవడమే కాదు.. నిపుణుల మెలకువలతో 'ఇష్టపడి' పరీక్షలు రాస్తేనే ఉత్తమ ఫలితాలు సొంతమవుతాయి. ఏ సబ్జెక్ట్‌లో ఎలా స్కోర్ చేయాలి? తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందే మార్గాలేంటి? క్లిష్టమైన అంశాలు సులభంగా ఎలా గుర్తుంచుకోవాలి? అనే అంశాలపై ఆయా సబ్జెక్టు నిపుణులు అందిస్తున్న 'విజయ సూత్రాలు' మీ కోసం..

ఈనాడు డిజిటల్, తిరుపతి

అవగాహనతో 'అక్షర' విజయం

తెలుగులో వంద మార్కులు సాధించడం చాలా సులభం. ముఖ్యంగా 'అవగాహన- ప్రతిస్పందన' విభాగంలో పద్యాలు, పేరాగ్రాఫ్‌లు చదివి జవాబులు గుర్తించడం ద్వారా సి, డి గ్రేడ్ విద్యార్థులు సులువుగా ఉత్తీర్ణులు కావొచ్చు. రామాయణంలోని కాండలను గుర్తుంచుకోవడానికి చిన్నచిన్న ట్రిక్స్ పాటించాలి. ఉదాహరణకు 'విశ్వామిత్రుడు' అంటే బాలకాండ, 'సుగ్రీవుడు' అంటే కిష్కింధకాండ అని గుర్తుపెట్టుకోవాలి. లేఖ రాసేటప్పుడు తేదీ, ఊరి పేరు (ఎగ్జామ్స్‌లో 'x' గుర్తు), సంబోధన, చిరునామా వంటి ఫార్మాట్‌కు ప్రాధాన్యం ఇస్తే 4 మార్కులు ఖాయం. భాషాంశాల్లో (32 మార్కులు) ఛందస్సు, అలంకారాలు, పర్యాయపదాలపై పట్టు సాధించాలి. పరీక్షలో ముందు బాగా తెలిసిన సమాధానాలు, పేరాగ్రాఫ్ ప్రశ్నలు రాస్తే సమయం ఆదా అవుతుంది. **- కె.వరలక్ష్మి, ఎస్‌ఏ, ఎంసీహెచ్‌ఎస్ ఆర్ఎస్, తిరుపతి**

మార్కులు పెంచే కీలక పదాలు

హిందీ అత్యంత సులభంగా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్. వంద మార్కులు ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 'చిట్టీ పత్ర' (సెలవు చీటీ) కంపల్సరీ క్వశ్చన్, దీనికి 8 మార్కులు ఉంటాయి. బాడీ ఆఫ్ ది లెటర్ సరిగ్గా రాస్తే పూర్తి మార్కులు వస్తాయి. వ్యాసాల్లో (నిబంధ్) 'ప్రియ త్యోహార్' (దీపావళి), 'స్వచ్ఛ భారత్' వంటివి ముఖ్యం. పద్య, గద్య భాగాల నుంచి ఇచ్చే పేరాగ్రాఫ్ ప్రశ్నల్లో 'కీ-వర్డ్స్' వెతకడం ద్వారా 20 మార్కులు సాధించవచ్చు. కవి పరిచయాలు ఇప్పుడు పేరాగ్రాఫ్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఖాళీలు పూరించడం సులభం. నాన్-డిటైల్ నుంచి మదర్ థెరిసా, రాజు, అరుణ వంటి పాత్రల గురించి చదువుకుంటే సరిపోతుంది. స్పెల్లింగ్ తప్పులు లేకుండా రాస్తూ, ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేస్తే 95 పైగా మార్కులు సాధించవచ్చు. **-జి.వేణుగోపాల్, ఎస్‌ఏ, జడ్పీహెచ్‌ఎస్, కరకంబాడి**

పంచసూత్రాలతో పక్కాగా..

గణితం అంటే భయం వద్దు. సి, డి గ్రేడ్ విద్యార్థులు వాస్తవ సంఖ్యలు, నిరూపక రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత వంటి ఐదు చాప్టర్లను బాగా సాధన చేస్తే 30 నుంచి 40 మార్కులు సులువుగా వస్తాయి. గ్రాఫ్ ప్రశ్నతో 8 మార్కులు పక్కా. సాంఖ్యక శాస్త్రంలో సూత్రాలు రాసి, అందులోని పదాలు వివరించడం (4 మార్కులు) మర్చిపోవద్దు. పరీక్షలో ముందుగా 8 మార్కుల ప్రశ్నలు రాస్తే సమయం సరిపోతుంది. **- టి.తులసి, ఎస్‌ఏ, బాలికల ఉన్నత పాఠశాల, చంద్రగిరి**

బొమ్మలతోనే సగం మార్కులు

ఈ ఏడాది జీవశాస్త్రం పరీక్ష కొత్త విధానంలో, బ్లూప్రింట్ టాక్సానమీ (జ్ఞానం, అవగాహన, అప్లికేషన్ మొదలైనవి) ఆధారంగా జరుగుతుంది. మార్కులు రావాలంటే చిత్రపటాలు గీయడం, భాగాలు గుర్తించడం సాధన చేయాలి. కనీసం 4 ముఖ్యమైన ప్రయోగాలు క్షుణ్ణంగా చదువుకోవాలి. జీవ క్రియలు, ప్రత్యుత్పత్తి, నియంత్రణ-సమన్వయం పాఠాలతోపాటు మెండల్ సిద్ధాంతాలు, లింగ నిర్ధారణ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. భేదాలు, కారణాలు వివరించే ప్రశ్నలు పాయింట్లువారీగా రాయాలి. **- పి.నీలకంఠయ్య, జడ్పీహెచ్ఎస్, కరకంబాడి**

ఫార్మాట్‌పై పట్టు సాధించండి

ఇంగ్లిష్‌లో గ్రామర్, వొకాబులరీ సెక్షన్ (20 మార్కులు) అత్యంత కీలకం. క్రియేటివ్ రైటింగ్‌లో డైరీ ఎంట్రీ, లెటర్ రైటింగ్, ఇన్విటేషన్ ట్రాన్స్‌ఫర్ వంటి వాటి ఫార్మాట్లను కచ్చితంగా నేర్చుకోవాలి. సమాధానాలు రాసేటప్పుడు వ్యాకరణ దోషాలు లేకుండా, కామా, ఫుల్ స్టాప్ సరిగ్గా వాడాలి. పాఠ్యపుస్తకం వెనుక ఇచ్చే నమూనాలు అన్నీ సాధన చేయాలి. పాఠాల్లోని క్యారెక్టర్లు, వాటి డైలాగులు, సారాంశంపై అవగాహన ఉంటే కాంప్రహెన్షన్ ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు రాయొచ్చు. **- సి.భాగ్యశేఖర్ రెడ్డి, ఎస్‌ఏ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చంద్రగిరి**

పాఠ్యపుస్తకమే పరమావధి

భౌతికశాస్త్రంలో పాఠ్యపుస్తకంలో అండర్‌లైన్ చేసిన ముఖ్య విషయాలు క్షుణ్ణంగా చదవాలి. ప్రతి అధ్యాయం నుంచి ముఖ్యమైన ప్రశ్నలు, గత పరీక్షల పేపర్లను సాధన చేయాలి. డయాగ్రామ్స్ వేసేటప్పుడు భాగాలు గుర్తించడం ముఖ్యం. రోజుకు కనీసం గంటన్నర సమయం కేటాయించాలి. ప్రతి 25 నిమిషాల చదువు తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. **-పి.జ్యోత్స్న, ఎస్‌ఏ, గుత్తివారిపల్లి, రేణిగుంట**

పటాల గుర్తింపు తప్పనిసరి

సాంఘిక శాస్త్రంలో మ్యాప్ పాయింటింగ్ సాధన చేయడంతో సులభంగా మార్కులు వస్తాయి. బ్లూప్రింట్ ఆధారంగా ఏ పాఠానికి ఎంత ప్రాధాన్యం ఉందో తెలుసుకుని చదవాలి. సమాధానాలు రాసేటప్పుడు ఒక్కో మార్కుకు కనీసం రెండు పాయింట్లు ఉండేలా చూసుకోవాలి. పాఠం సారాంశం అవగాహన ఉంటే ప్రశ్న ఎలా తిప్పి ఇచ్చినా సొంతంగా రాయవచ్చు. ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాలి. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా రాయాలి. **- ఎ.సుభాషిణి, ఎస్‌ఏ, జడ్పీహెచ్‌ఎస్, సదాశివపురం**

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

అన్ని కులాల (NRI) ప్రవాస భారతీయ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు అన్ని కులాల (NRI) ప్రవాస భారతీయ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', అన్ని కులాల (NRI) ప్రవాస భారతీయ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తిరుపతి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, రైల్వే కాలనీలోని ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(08 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

శ్రీవారి తెప్పోత్సవాలకు సన్నద్ధం

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈనెల 26 నుంచి మార్చి 02వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం పక్కన ఉన్న పుష్కరిణిలో తితిదే ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది తెప్పను సిద్ధం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, తిరుమల**

'ఉపాధి హామీని నీరుగారుస్తున్న భాజపా'

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు వర్గాల వారి కోసం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని భాజపా ప్రభుత్వం నీరుగారుస్తుందని పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలా అన్నారు. శనివారం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 40శాతం, కేంద్ర ప్రభుత్వం 60శాతం ఇస్తామని చెప్పడం ప్రజలకు ద్రోహం చేసినట్లేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన అనేక పథకాలు అన్ని రాష్ట్రాల్లో ఆచరణలో పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అటు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని షర్మిల పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగురవంబాబు, ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెంకట చలపతి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

కపిలేశ్వర బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆదివారం నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణ సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై వినాయక స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తరువాత అంకురార్పణం జరిగింది. ఆదివారం ఉదయం 6.05 గంటలకు మకరలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7-9 గంటల వరకు పల్లకోత్సవం, రాత్రి 7-9 వరకు హంస వాహన సేవ జరగనుంది. ఆలయ ప్రత్యేకాధికారి డి.ఫణికుమార్ నాయుడు, సూపరింటెండెంట్ కె.పి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

గణనాథుని గ్రామోత్సవం

అంకురార్పణ పూజల్లో అర్చకులు

'ఈ-కోర్ట్'తో న్యాయసేవలు

ముకోసం

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: అర్హులు సత్వరం న్యాయం పొందేందుకు.. న్యాయసేవలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కోర్ట్ యాప్‌నకు రూపకల్పన చేసింది. జిల్లా న్యాయస్థానాల్లో ఏర్పాటు చేసిన ఈ-కోర్ట్‌లో అందించే సేవలన్నీ చరవాణిలో యాప్ ద్వారా పొందొచ్చు. కక్షిదారులు కేసు వివరాలతో పాటు వాయిదాలు, కోర్టు సెలవులు వంటి వివరాలను ఇందులో తెలుసుకోవచ్చు. ఇంతవరకు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి మాత్రమే లభ్యమయ్యే సమాచారమంతా ఇక అందరికీ ఇందులో లభిస్తుంది.

ఇలా పొందండి.. గూగుల్ ప్లే స్టోర్‌లో 'ఈ కోర్ట్స్ సర్వీసెస్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీని ద్వారా జిల్లా న్యాయసేవాధికార సంస్థ సేవలు కూడా పొందొచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయసేవల కమిటీల నుంచి ఉచిత న్యాయసేవలు అందుకోవచ్చు. కేసులకు సంబంధించి కావాల్సిన సాఫ్ట్ కాపీలనూ యాప్ ద్వారా పొందొచ్చు.

ఉపయోగాలివీ.. ■ సీఎన్ఆర్, ఎఫ్ఐఆర్ సంఖ్యల ఆధారంగా కేసుల వివరాలు తెలుస్తాయి. ■ ఏ న్యాయస్థానంలో ఏ న్యాయమూర్తి ఏ కేసులు విచారిస్తున్నారనేది 30 రోజుల వివరాలు కాజ్ లిస్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ■ కేసు సంఖ్య, ఫైలింగ్ నంబరు, న్యాయవాది పేరు, కేసు, కక్షిదారు వివరాలు, ఇతర సమాచారాన్ని కేసు స్థితిని ఐచ్ఛికం ద్వారా పొందొచ్చు. ■ ఈ-పే ఆప్షన్ ద్వారా చలానాలు, ఈ-ఫైలింగ్, వర్చువల్ కోర్టు జడ్జిమెంట్ సెర్చ్ వంటి సేవలు అందుకోవచ్చు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి మూలమూర్తిని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విజిలెన్స్ రిజిస్ట్రార్ శ్రీనివాస శివరామ్, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కమలాకర్‌రెడ్డి, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున్, ఐపీఎస్ అధికారి ఆర్‌కే మీనా, రాష్ట్ర మాజీమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు.

ఆలయం ఎదుట మంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబం, తితిదే ఓఎస్డీ సత్రేనాయక్ తదితరులు

వెంకట్రామాపురంలో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, నాయకులు, కార్యకర్తలు

ముద్దుకృష్ణమ సేవలు ఆదర్శం

రామచంద్రాపురం, న్యూస్‌టుడే: మాజీమంత్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రజాసేవలో ఆదర్శప్రాయులని.. పుత్తూరు, నగరి నియోజకవర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన తనయుడు, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. శనివారం వెంకట్రామాపురంలోని స్మారక ఘాట్ వద్ద వర్ధంతిని తెదేపా నాయకులు, ప్రజలతో కలిసి నిర్వహించారు. ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ చినబాబు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు దేవానంద నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత

వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్ డా.వెంకటేశ్వర్

తిరుపతి (కలెక్టరేట్), న్యూస్‌టుడే: తమిళనాడు ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత, నిఘా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్, తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య నగదు, మద్యం, గంజాయి వంటి వాటి అక్రమ రవాణా అడ్డుకునేందుకు ఉమ్మడిగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల రోజున సరిహద్దు ప్రాంతాల్లో అన్ని దుకాణాలు మూసివేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరులో నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉండి జిల్లాలో ఉన్న వారందరూ తప్పకుండా సొంత గ్రామాలకు వెళ్లాలని, లేకపోతే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని హెచ్చరించారు. సమావేశంలో డీఆర్వో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

అత్యుత్తమ క్రీడావిధానం అమలు చేస్తున్నాం

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: ఒడిశా, కేరళ, హరియాణా వంటి అనేక రాష్ట్రాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ క్రీడావిధానం అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న ఐదో దక్షిణాది షూటింగ్‌బాల్ జూనియర్, సీనియర్ ఛాంపియన్‌షిప్- 2026ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్తీ ఆహారాలకు క్రీడాకారులు దూరంగా ఉంటూ వ్యాయామంతో దృఢంగా ఉండాలని సూచించారు. శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ షూటింగ్‌బాల్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారని, అందుకే ఈ క్రీడకు శాప్ గుర్తింపునిచ్చినట్లు చెప్పారు. పుదుచేర్చి, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తరలివచ్చారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్ మహేష్‌యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వాసు, తెలుగు యువత నేత రజింత్, షూటింగ్‌బాల్ సమాఖ్య పరిశీలకుడు ఇళయరాజన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుశరాముడు, సీడీసీఏ కార్యదర్శి సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పోటీలు ప్రారంభిస్తున్న శాప్ ఛైర్మన్ రవినాయుడు, చిత్రంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు

నరేగా నిధుల దుర్వినియోగంపై విచారణ చేస్తాం

☛ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి భారీగా కేటాయింపులు ☛ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: గత వైకాపా హయాంలో నరేగా పథకానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం, అవినీతిపై విచారణ చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. తిరుపతిలోని భాజపా జిల్లా కార్యాలయంలో శనివారం కేంద్ర బడ్జెట్- 2026పై విశ్లేషణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి మాట్లాడుతూ వాగ్దానాలు, మభ్యపెట్టడం కాకుండా సుస్థిర బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దేశంలోని యువత ఉపాధి కల్పనకు ఎంఎస్ఎంఈల ద్వారా రూ.10వేల కోట్ల గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేశామని, దేశంలో సిటీ ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేయనుండగా అందులో విశాఖ ఉండటం ఆనందంగా ఉందన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.1200 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.3,300 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. హైస్పీడ్ రైల్వే, రేర్ ఎర్త్ మినరల్ మైనింగ్ కారిడార్లు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడనున్నాయని, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమ రాబోతుందని, సుమారు 17 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలోనే అతి పెద్ద ఉక్కు కర్మాగారం కానుందన్నారు. కోస్తా ప్రాంతాల్లోని కొబ్బరి రైతులకు లాభం చేకూరేలా కొబ్బరి పరిశ్రమ, చెట్ల పెంపకానికి, ఇటీవల ప్రవేశపెట్టిన వీబీజీ రాంజీ పథకానికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు మునిసుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌రాజు, మీడియా ప్యానలిస్టులు డా. శ్రీధర్, గాలి పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ

భాషా సేవలు ప్రశంసనీయం

కలెక్టర్ చేతులమీదుగా పురస్కారం అందుకుంటున్న తులసీనాథంనాయుడు

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: తెలుగు భాషాభివృద్ధికి తులసీనాథంనాయుడు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. మాతృభాష వికాసానికి తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్ష, కార్యదర్శులు తులసీనాథంనాయుడు, పుష్ప చేసిన సేవలకు గుర్తింపుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారి పేర్లను రికార్డ్స్‌లో నమోదు చేసింది. రికార్డుపై సదరు సంస్థ జారీ చేసిన ధ్రువపత్రాన్ని కలెక్టర్ సుమిత్‌కుమార్ చేతులమీదుగా సమితి అధ్యక్షుడు తులసీనాథంనాయుడు శనివారం అందుకున్నారు.

వేధింపులు సహించరానివి

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: మహిళలపై లైంగిక వేధింపులు ఏరూపంలో ఉన్నా సహించరానివని, చట్టపరంగా శిక్షార్హమవుతాయని ఏపీ ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ వైస్ ఛైర్ డా.పి.ఉష హెచ్చరించారు. అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సీఐఐ, ఐడబ్ల్యూఎన్, ఐక్యూఏసీ, డబ్ల్యూడీసీ సంయుక్త ఆధ్వర్యంలో పీవోఎస్‌హెచ్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్) యాక్ట్‌పై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపల్ డా.సి.నాధమునిరెడ్డి, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ డా.కె.రమ్య, డా.ఐ.సునీత, ఐసీసీ కో-ఆర్డినేటర్ డా.ఎన్.పుష్పలత పాల్గొన్నారు.

రూ.44,224 రికవరీకి ఆదేశం

తవణంపల్లె, న్యూస్‌టుడే: ఉపాధి పనుల ఉపయోగాలను అధికారులు గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించి సకాలంలో పనులు జరిగేలా చూడాలని డ్వామా పీడీ రవి కుమార్ తెలిపారు. జీరామ్‌జీ(ఉపాధి హామీ) పథకం కింద 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మండలంలో రూ.6,32,33,870 వెచ్చించి 817 పనులు చేశారని వివరించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో తనిఖీల వివరాలు వెల్లడించారు. పలు పంచాయతీల్లో రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం, పనులు తక్కువ జరిగినా ఎక్కువ బిల్లులు చేయడం, మస్టర్‌లో పేర్లు మార్చి సంతకాలు పెట్టడం వంటి సంఘటనలను గుర్తించారు. పనులు చేయని ప్రాంతాల్లో బిల్లులు చేసినందుకు రూ.44,224 రికవరీకి పీడీ ఆదేశించారు. రికార్డులు సరిగా నిర్వహించని అధికారులకు రూ.9 వేలు జరిమానా విధించారు.

మూడు గ్రానైట్ లారీల స్వాధీనం

గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: జిల్లా నుంచి రాత్రివేళల్లో గ్రానైట్ దిమ్మెలను సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు అక్రమ రవాణా చేస్తున్న ఉదంతంపై 'ఈనాడు'లో శుక్రవారం 'గ్రానైట్.. రైట్' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా మైనింగ్ డీడీ సత్యనారాయణ శనివారం సిబ్బందితో విస్తృత దాడులు నిర్వహించారు. మండల పరిధిలో అక్రమ గ్రానైట్ దిమ్మెలతో వెళ్తున్న మూడు లారీలను స్వాధీనం చేసుకుని.. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పోలీస్‌స్టేషన్ ఆవరణలో గ్రానైట్ లారీ

నయనంపల్లెలో ఏనుగుల సంచారం

పూతలపట్టు, న్యూస్‌టుడే: వావిల్‌తోట పంచాయతీ నయనంపల్లెలో జంట ఏనుగుల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం గ్రామ పరిసరాల్లో ఏనుగుల సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేయడంతో వెంటనే రేంజ్ ఆఫీసర్ థామస్, సెక్షన్ ఆఫీసర్ కరెన్‌సింగ్, బీట్ ఆఫీసర్ వందనకుమార్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఏనుగుల పాదముద్రలను పరిశీలించి సంచారాన్ని ధ్రువీకరించారు. అధికారుల కథనం మేరకు.. ఏనుగులు తమిళనాడు రాష్ట్రం పొన్నై నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వెదురుకుప్పం మండల తిప్పినాయనిపల్లె పరిసరాల్లో శుక్రవారం జంట ఏనుగులు సంచరించాయి. అక్కడి నుంచి పెనుమూరు మండలంలో ఎల్‌కేపీ వాండ్లవూరు, ఎన్టీఆర్ జలాశయం సమీపం నుంచి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డార్లపల్లె మీదుగా మండలంలోని నయనంపల్లె పరిసర ప్రాంతాల్లోకి వచ్చాయి. ఓ రైతు మామిడితోట రాతి కంచెను ధ్వంసం చేశాయి. యాదమరి గాని, బంగారుపాళ్యం, పలమనేరు మండలాల్లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

సమగ్ర సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు

మాట్లాడుతున్న ఉద్యానశాఖ తిరుపతి జిల్లా అధికారి దశరథరామిరెడ్డి

పుత్తూరు, న్యూస్‌టుడే: సమగ్ర సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు పొందవచ్చని తిరుపతి జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. పుత్తూరు మార్కెట్ యార్డులో రాస్ తిరుపతి ఆధ్వర్యంలో కోకోకోలా ఫౌండేషన్ సహకారంతో కేవీకే శాస్త్రవేత్తలు మామిడిలో సమగ్ర పంట యాజమాన్యంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం మామిడి పూతలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. పూత విచ్చుకునే సమయంలో సస్యరక్షణ చేపట్టరాదని సూచించారు. కేవీకే శాస్త్రవేత్తలు సుధాకర్, అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మామిడిలో పూత ఒకేసారి రావడానికి మల్టీకే 10 గ్రాములు, క్లోరిపైరిఫాస్ 50ఇసీ 1 మి.లీ, వేపనూనె 3 మి.లీ. సాఫ్ 2 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ లక్ష్మీదేవి, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాసులు, ఏవో కోదండయ్య, ఉద్యాన అధికారిణి వెంకట సౌజన్య, సహాయకులు లావణ్య, సాయి, ఏఎంసీ ఛైర్మన్ గణేష్, రైతులు పాల్గొన్నారు.

సంకల్ప యాత్రకు ఘన స్వాగతం

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్రకు తెదేపా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శనివారం పుల్లంపేట, ఓబులవారిపల్లె ప్రారంభం నుంచి కోడూరు వరకు కూటమి నాయకులు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీశ్, పారిశ్రామికవేత్త విశ్వేశ్వరరావు బండ్ల గణేశ్‌కు గజమాల వేసి స్వాగతించారు. అనంతరం తెదేపా నియోజకవర్గ బాధ్యులు, కుడా ఛైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.

* **రైల్వేకోడూరు ..** బండ్ల గణేష్ తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర శనివారం రైల్వేకోడూరు చేరుకుంది. ఈ సందర్భంగా తెదేపా నాయకుడు, పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వరనాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పి.రమేష్‌బాబు, గుండయ్యనాయుడు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

బండ్ల గణేష్‌తో కూటమి నాయకులు

(c) eenadu

శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు • రైల్వేకోడూరు

నియామక పత్రాన్ని అందజేస్తున్న భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్

ఓబీసీ పట్టణాధ్యక్షుడిగా కృష్ణారెడ్డి నియామకం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఓబీసీల అభ్యున్నతి లక్ష్యంగా భాజపా శ్రమిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ అన్నారు. స్థానిక కార్యాలయం ఆవరణలో శనివారం ఓబీసీ పట్టణ అధ్యక్షుడిగా కృష్ణారెడ్డిని నియమించారు. కార్యక్రమంలో గోపాల్, కృష్ణయ్య, వెంకటేష్, రమేష్‌బాబు, లోకేష్‌యాదవ్, అయ్యప్ప, చందు, భరత్, రవి, తులసి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గోసంరక్షణ నిధికి విరాళం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయం తరఫున నిర్వహిస్తున్న గోవుల సంరక్షణ నిధికి స్థానిక దక్షిణ కైలాస్‌నగర్‌కు చెందిన భక్తులు రూ.1,00,116లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు నగదు చెక్కును శనివారం ఆలయ ఈవో బాపిరెడ్డికి అందజేశారు. కొండమిట్టకు చెందిన వై.అనిత అర్ధ నారీశ్వరస్వామి ఆలయానికి రూ.10,434 విలువ చేసే ఇత్తడి గంటను వితరణగా అందించారు

చెక్కు అందజేస్తున్న భక్తులు

శ్రీకాళహస్తి ఉత్సవాలకు ఆహ్వానం

కేంద్రమంత్రికి స్వాగతం పలుకుతున్న భాజపా నాయకులు

రేణిగుంట, న్యూస్‌టుడే: కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు రేణిగుంట విమానాశ్రయంలో భాజపా నాయకులు స్వాగతం పలికారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు సామాంచి శ్రీనివాస్, మండలాధ్యక్షుడు ప్రేమ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజారాయల్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, పట్టణాధ్యక్షులు నరేష్‌రాయల్, శ్రీకాంత్ పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించారు. శ్రీకాళహస్తిలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆహ్వానించారు. శనివారం సాయంత్రం విమానాశ్రయంలో కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.

అసంపూర్తి నిర్మాణాలు.. అసాంఘికాలకు నిలయాలు

రేణిగుంట, న్యూస్‌టుడే: గత వైకాపా హయాంలో ప్రజాధనాన్ని వృథా చేశారు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల పాలనలో సచివాలయాలు నిర్మాణమని చెప్పి నత్తనడకన పనులు సాగాయి. ప్రస్తుతం ఆ నిర్మాణాలు నేడు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయి.

సచివాలయాల భవనాలు నేటికీ పూర్తి కాలేదు. అధికారుల పర్యవేక్షణ లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వీటికి మోక్షం లభించలేదనే చెప్పాలి. పంచాయతీల్లో హడావుడిగా తలపెట్టిన సచివాలయాల నిర్మాణాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగేళ్ల నుంచి అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుతం పాత సచివాలయాల్లోని ఇరుకు గదుల్లోనే నిర్వహిస్తుండటంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

నియోజకవర్గంలో..

ఈ నిర్మాణాలను ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైకాపా పూర్తి చేయలేక చేతులెత్తేసింది. గుత్తేదారులు సగ భాగం పనులు చేసి బిల్లులు అందాక వాటిని అలానే వదిలేశారు. దీంతో ఈ వ్యవస్థకు సరైన సొంత భవనాలు లేకుండా పోయాయి. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైకాపా ప్రజాప్రతినిధులకు ఈ నిర్మాణాలను పూర్తి చేస్తామనే ఆలోచనే రాకుండా పోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. వీటిపై వారు కనీసం సమీక్ష, సమావేశాలు పెట్టిన దాఖలాలు లేవు. వీటిని పూర్తి చేసి ఉంటే మరింత సులువుగా పరిపాలన అందించేవారు. అయితే ఇప్పుడు ఆ భారమంతా కూటమిపై పడింది. ప్రభుత్వం స్పందించి పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పంచాయతీల్లో అధిక సంఖ్యలో పూర్తి కాకుండా దర్శనమిస్తున్నాయి. ఇవి క్రమక్రమంగా దెబ్బతింటూ వస్తున్నాయి. రాత్రిళ్లు ఆకతాయిలు తమ అడ్డాగా మార్చుకున్నారు. దాడులకు పాల్పడుతున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై రేణిగుంట ఎంపీడీవో రవిచంద్రను వివరణ కోరగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అసంపూర్తిగా వెంకటాపురం సచివాలయం

మండలం	సచివాలయాలు	పూర్తయినవి
రేణిగుంట	22	07
తొట్టంబేడు	19	14
ఏర్పేడు	23	06
శ్రీకాళహస్తి	26	11

కల్యాణ వెంకన్న సేవలో కేంద్ర సహాయ మంత్రి

నారాయణవనం : శ్రీ పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ దర్శించుకున్నారు. శనివారం ఆలయాధికారి నాగరాజు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండూరు అశోకరాజు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.నిషిదా రాజు తదితరులు పాల్గొన్నారు.

నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలి

బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే: మండలంలోని పల్లమాల పంచాయతీలో నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలని గ్రామస్థులు ఎంపీడీవో వెంకటరత్నమ్మను కోరారు. గత ఐదేళ్లుగా పంచాయతీలో జరిగిన పనులకు సంబంధించి నిధుల వినియోగంపై పూర్తి విచారణ చేపట్టాలన్నారు.

10న డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా

నాయుడుపేట: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 10వ తేదీన ఏపీ నైపుణాభివృద్ధి, ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజ్, సి.డాప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. 13 బహుళ జాతి కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయన్నారు. 700 మందికి ఉపాధి కల్పించే దిశగా ఎంపికలు ఉంటాయన్నారు. పది, ఇంటర్, డిగ్రీ బీటెక్, డిప్లొమా, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చునన్నారు. ముందుగా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొంటారన్నారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

దొరవారిసత్రం: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎస్సై అజయ్‌కుమార్ సూచించారు. మండలంలోని పాలెంపాడులో శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలపై నేరాలు, పోక్సో చట్టం, పోలీసు అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు.

తొమ్మిది మందిపై కేసు

బాలాయపల్లి, న్యూస్‌టుడే: పెరిమిడికి చెందిన మహిళ తన భర్తతో పాటు అత్తింటివారి వేధింపులపై ఇచ్చిన ఫిర్యాదుపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్సై గోపి కథనం మేరకు.. వెంకటరమణమ్మ ఫిర్యాదు మేరకు ఆమె భర్త మధుసూదన్ మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వసతుల కల్పనపై శ్రద్ధ వహించాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో సురేంద్రనాథ్

తొట్టంబేడు, న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీవో సురేంద్రనాథ్ అధికారులకు సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నిర్మలమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్, గృహ నిర్మాణశాఖ, ఉపాధిహామీ అధికారుల పనితీరుపై పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. వ్యవసాయశాఖ ఏవో సురేంద్రరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వరిలో తేమ శాతం తక్కువగా ఉంటే మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు ఎకరాకు 40 సంచులు అందజేస్తామన్నారు. శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెంచయ్యనాయుడు, తంగేళ్లపాలెం సింగిల్ విండో ఛైర్మన్ భాస్కర్, ఉప ఎంపీపీలు మల్లికమ్మ, గెరటారెడ్డి, ఏవో రవీంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాధ్యతతో సేవలందించాలి.. తొట్టంబేడు, న్యూస్‌టుడే: పేద ప్రజలకు బాధ్యతతో మెరుగైన వైద్య సేవలను అందించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ వైద్యులకు సూచించారు. శనివారం శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. పారిశుద్ధ్యం, వార్డులు, గదుల్లోని పరికరాలను పరిశీలించారు. ఆసుపత్రి పనితీరు, అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

బాధితులకు చెక్కును అందజేస్తున్న కూటమి నాయకులు

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: రైల్వేకోడూరు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులను రూ.3 కోట్ల వరకు పంపిణీ చేశామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి అన్నారు. ఓబులవారిపల్లె మండలంలో మంగంపేట, చిన్నఓరంపాడు, ఓబులవారిపల్లె, గాదెల, జీవీపురం, వై.కోట, చెన్నరాజుపోడు పాపిరెడ్డిపల్లె గ్రామాల్లో శనివారం 18 మంది బాధితులకు రూ.24.45 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయనిధి, పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం తమదన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రతి బాధితుడినీ ఆదుకుంటామన్నారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన విధులను తమకు అందేలా కృషి చేసిన కూటమి ప్రభుత్వానికి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైద్య పరంగా అధికంగా ఖర్చులు పెట్టుకొనే వారికి సీఎంఆర్‌ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

రైల్వేకోడూరు పోలీస్ క్వార్టర్స్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ సుబ్బ రాయుడు, అధికారులు

రైల్వేకోడూరు: అసాంఘిక కార్యక్రమాలను ఉపేక్షించబోమని.. ప్రజలకు అందుబాటులో సేవలందిస్తామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన రైల్వేకోడూరులో పర్యటించారు. స్థానిక పోలీస్ స్టేషన్, పోలీసుల గృహ సముదాయాలను పరిశీలించారు. క్వార్టర్స్ భవనాలు పాతబడిపోవడంతో కొత్త భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. సిబ్బంది కొరత, పెండింగ్ కేసుల పరిష్కారంవంటి అంశాలపై అధికారులతో చర్చించారు. టోల్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసులు, విలేకర్లకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణాలు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఎస్సై లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

బైపాస్ రోడ్డు.. మురుగు మడుగు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని బైపాస్ రోడ్డు మురుగు, వ్యర్థాలతో దర్శనమిస్తోంది. రోడ్డుకు అనుసంధానంగా ఇటీవల నిర్మించిన మినీ బైపాస్ రోడ్డు పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మించారు. కానీ రోడ్డుపై నిర్మించిన మ్యాన్‌హోల్స్‌పై మూతలు వేయలేదు. దీంతో వ్యర్థాలు గుంతల్లో పేరుకుపోయి మురుగు ముందుకు సాగడం లేదు. దీంతో ఈ దారిలో ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. పంచాయతీ అధికారులు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. బైపాస్ రోడ్డులో కాలువల సామర్థ్యాన్ని కోల్పోవడంతో నీరు బయటకు పారుతోంది.

మురుగులో నుంచి ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు

త్వరలో కాలువలను బాగు చేసి, మ్యాన్‌హోల్స్‌పై మూతలు ఏర్పాటు చేస్తామని సర్పంచి బుడిగి శివయ్య తెలియజేశారు.

పెండింగ్ కేసుల పరిష్కారానికి ఆదేశం

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. శనివారం ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట ప్రాజెక్టు అధికారి గోపినాథ్ స్వాగతం పలికారు. మంగంపేట ముగ్గురాయి మైనింగ్ గురించి వివరించారు. అనంతరం కూటమి నాయకులు ఎస్పీని కలిశారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు మహేష్‌నాయుడు పాల్గొన్నారు. ● **పుల్లంపేట, పెనగలూరు:** పుల్లంపేట ఠాణాను ఎస్పీ తనిఖీ చేశారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు అందించారు. పెనగలూరు, చిట్వేలి మండలాల ఠాణాలకు వెళ్లారు. ఎస్సైలు చిన్నరెడ్డిప్ప, వినోద్‌కుమార్, రమేష్‌నాయుడు, రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.

రూ.10 వేల వితరణ

పిచ్చాటూరు: సిద్ధిరాజుకండ్రిగ ఉన్నత పాఠశాలలో క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.10 వేలను విజయపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భాస్కరరాజు వితరణగా హెచ్‌ఎం తిరుమలకు అందజేశారు.

ఆధ్యాత్మిక చింతన అవసరం

పుల్లంపేట, న్యూస్‌టుడే: గ్రామీణులందరికీ ఆధ్యాత్మిక చింతన అవసరమని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ సభ్యులు అన్నారు. శనివారం పుల్లంపేట మండల పరిధిలోని రంగంపల్లె అరుంధతి గ్రామంలోని రామాలయంలో సాప్తాహిక్ మిలన్ హిందూ ధార్మిక సత్సంగం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్

సాంకేతిక యుగంలో సవాళ్లను ఎదుర్కోవాలి.. తొట్టంబేడు: ప్రస్తుత సాంకేతిక యుగంలో ఎదురవుతున్న సవాళ్లను విద్యార్థులు దీటుగా ఎదుర్కోవాలని శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. రాజశేఖర్ అన్నారు. పీఎం ఉష సాఫ్ట్ కాంపొనెంట్‌లో భాగంగా శనివారం కళాశాలలో సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన నిర్వహించారు.

రూ.47 లక్షల ఆదాయం.. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం 47 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. రాహు, కేతు పూజలతో పాటు వివిధ అర్జిత సేవల ద్వారా శనివారం ఒక్క రోజున ముక్కంటి ఆలయానికి రూ.47 లక్షల ఆదాయం సమకూరింది.

నైపుణ్యాలపై శిక్షణ

నారాయణవనం, న్యూస్‌టుడే: చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నట్లు విజయవాడ వీవర్స్ సర్వీస్ సెంటర్ ఏడీ జ్ఞానశేఖర్ చెప్పారు. శనివారం నారాయణవనంలో 30 మంది చేనేత కార్మికులకు సమర్థ్ పథకం ద్వారా 45 రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. వారికి రోజుకు రూ.300 స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తిరుపతి చేనేత ఏడీ రమేష్ తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ ఢిల్లీ బాబు, సిబ్బంది, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ట్రై సైకిళ్ల పంపిణీ

సత్యవేడు, న్యూస్‌టుడే: మాస్టర్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శ్యామ సుందర్, కుమార్ ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగుడు రాజేంద్రకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ వితరణగా అందజేశారు. సాయి సత్సంగ కమిటీ సభ్యులు భాస్కర్, సుమన్ శాస్త్రి, మునికుమార్, ప్రసన్నకుమార్, పళని తదితరులు పాల్గొన్నారు.

బహ్రెయిన్‌లో రమాబాయి అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో జై భీమ్ సేవాసమితి సభ్యులు

రమాబాయి అంబేడ్కర్‌కు నివాళులు

పుల్లంపేట, న్యూస్‌టుడే: గల్ఫ్ దేశం బహ్రెయిన్‌లో తెలుగు తమ్ముళ్లు రమాబాయి అంబేడ్కర్ జయంతిని శనివారం నిర్వహించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సేవా సంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ యంత్రాల అద్దెపై అవగాహన

పుల్లంపేట: యాప్ ద్వారా రైతులు క్యాబ్ తరహాలో ట్రాక్టర్లు, డ్రోన్లు, హార్వెస్టర్లు, బెలర్స్ వంటి యంత్రాలను సులభంగా తక్కువ ఖర్చుతో అద్దెకు పొందవచ్చని మండల వ్యవసాయశాఖాధికారి ప్రవీణ్ అన్నారు. శనివారం స్థానిక కార్యాలయంలో వ్యవసాయ యంత్రాల అద్దెకు తీసుకునేలా ఉబెరైజేషన్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఏపీఏఐఎంఎస్- 2.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి యంత్రాలను బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

మైనింగ్ వివరాలపై ఆరా

ఓబులవారిపల్లె: మంగంపేటలోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గురాయి గనిని తిరుపతి ఆర్డీవో బి.రామ్మోహన్ సందర్శించారు. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపడంతో మొదటిసారిగా శనివారం ఆయన మంగంపేట మైనింగ్‌ను పరిశీలించారు. మైనింగ్ ప్రాంతాల్లోని భూముల వివరాలను తహసీల్దారు యామిని ఆర్డీవోకు వివరించారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

సత్యవేడు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈనెల 12న దేశ వ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి రమేష్ కోరారు. శనివారం సీహెచ్‌సీ వద్ద నిరసన తెలిపారు. నాయకులు అరుణాచలం, మురళి, భాస్కర్, కృష్ణయ్య ఉన్నారు. * **శ్రీకాళహస్తి:** లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని సిటు ఉపాధ్యక్షుడు పుల్లయ్య డిమాండ్ చేశారు. గురవయ్య, మణి, వెంకటేష్, వేణు, రేవతి, గురునాథం, రాజు, అన్వర్, సుధాకర్ ఉన్నారు.

మీ భవితకు మీరే రథసారథులు

పుల్లంపేట, న్యూస్‌టుడే: మీ భవితకు మీరే రథసారథులని ఎంఈవో చక్రాధర్‌రాజు అన్నారు. శనివారం వత్తలూరు ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం నరసింహమూర్తి అధ్యక్షతన వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.

ముద్దుకృష్ణమనాయుడు సేవలు చిరస్మరణీయం

ఏర్పేడు, న్యూస్‌టుడే: మండలంలోని సీతారాంపేట సమీపంలోని గోదాము కార్మికుల ఆధ్వర్యంలో శనివారం దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వర్ధంతిని నిర్వహించారు. ప్రధాన రహదారిపై గాలి ముద్దుకృష్ణమనాయుడు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. బసవశాస్త్రి, సాయి నాయుడు, కార్మికులు పాల్గొన్నారు.

పొన్నియమ్మకు ప్రత్యేక పూజలు

నాగలాపురం: సురుటుపల్లి పల్లికొండేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామదేవత పొన్నియమ్మకు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా కాపాడాలని అమ్మవారికి పూజించారు.

శనిభగవానుడికి తైలాభిషేకాలు



శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొలువుదీరిన శనిభగవానునికి తైలాభిషేకాలను నిర్వహించారు. శనిభగవానుని సన్నిధి వద్ద యాగ కలశాన్ని ఏర్పాటు చేసి సంకల్ప పూజలు జరిపారు.

ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

ఏర్పేడు, న్యూస్‌టుడే: మండలంలోని నచ్చనేరి సమీపంలో వెలిసిన మహానందీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను శనివారం ఆవిష్కరించారు. సుబ్రహ్మణ్యంరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలకు పూర్వ విద్యార్థుల వితరణ

తొట్టంబేడు: పెద్దకన్నలి జడ్పీ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు వితరణ చేశారు. పాఠశాల హెచ్‌ఎం లతకు శనివారం 2003-24 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు బీరువాను అందజేశారు. మునికృష్ణ, శివకుమార్, మురళి, చిరంజీవి, రాజేంద్ర, సునీల్‌కుమార్, లీలాప్రసాద్ పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తకు సన్మానం

బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే: గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందిన అంగన్‌వాడీ కార్యకర్త ప్రమీలమ్మను శనివారం ఘనంగా సత్కరించారు. స్థానిక ప్రసన్న వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహించారు. 26 సంవత్సరాలుగా విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేశారని ప్రమీలమ్మ దంపతులను శాలువాతో సీడీపీవో దేవకుమారి సత్కరించారు. తెదేపా మండలాధ్యక్షుడు సుధాకర్‌నాయుడు, సూపర్‌వైజర్ యమున, గ్రామస్థులు, నాయకులు పాల్గొన్నారు.

పల్లె విద్యార్థులు.. ఆటల్లో మెరుపులు

బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే: పల్లె వాతావరణంలో పెరిగిన విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. క్రీడల్లో రాణిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలు సాధిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

వాలీబాల్‌లో విమల్

మండలంలోని గాజులపెళ్లూరు గ్రామానికి చెందిన విమల్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. గత ఏడాది డిసెంబర్ నెలలో నెల్లూరు జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా జట్టులో రాణించాడు. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. క్రీడా కోటాలో ప్రభుత్వ అధికారి కావడమే తన లక్ష్యమని అంటున్నాడు.

రగ్బీలో రాణించిన సుశాంత్

ఈబీసీ కాలనీకి చెందిన సుశాంత్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అండర్-14 జిల్లా స్థాయి రగ్బీ పోటీల్లో రాణించాడు. గత ఏడాది నవంబర్‌లో కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొని తృతీయ స్థానంలో నిలిచాడు.

హ్యాండ్‌బాల్‌లో సాయికుమార్..

మండలంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. హ్యాండ్‌బాల్ జోనల్, జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. గత ఏడాది నవంబర్‌లో తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-17 హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచాడు.

చదరంగంలో చెక్‌మేట్‌గా..

సూళ్లూరుపేట మండలం మతకామూడి గ్రామానికి చెందిన వైష్ణవి బీఎన్‌కండ్రిగ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో విజయం సాధించింది. నవంబర్ నెలలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన అండర్-17 చెస్ పోటీల్లో పాల్గొని తృతీయ స్థానంలో నిలిచింది. ఉన్నత చదువులు చదివి డాక్టర్ కావాలన్న తన లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

'సమన్వయంతో పనిచేయండి'

నాగలాపురం, న్యూస్‌టుడే: వేదనారాయణస్వామి ఆలయ మహాకుంభాభిషేకాన్ని సిబ్బంది అందరూ సమన్వయంగా పనిచేసి విజయవంతం చేయాలని జేఈవో వీరబ్రహ్మం కోరారు. స్థానిక తితిదే కల్యాణ మండపం ఆవరణలో సిబ్బందితో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 11న కలశాలను గోపురాలపై ప్రతిష్ఠించాలని సిబ్బందికి ఆయన సూచించారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆగమ సలహాదారు వరద భట్టాచార్య, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, తదితరులు పాల్గొన్నారు.

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
దేవస్థానం (21039) బ్రాంచ్, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా.
బహిరంగ ప్రకటన
మా ప్రియమైన ఖాతాదారులకు మరియు సాధారణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా మా భారతీయ స్టేట్ బ్యాంక్, దేవస్థానం (21039) బ్రాంచ్ శ్రీకాళహస్తి ను, భారతీయ స్టేట్‌బ్యాంక్, శ్రీకాళహస్తి మెయిన్ బ్రాంచ్ (00851), డోర్ నెం. 2-191, గ్రౌండ్ ఫ్లోర్, సన్నిధి టవర్స్, జయరామారావు వీధి, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా - 517644 నందు విలీనం చేయడమైనది. అందువలన భారతీయ స్టేట్ బ్యాంక్, దేవస్థానం (21039) బ్రాంచ్ నందు గల ఖాతాదారులు, లాకర్ అద్దె దారులు అందరికీ తెలియజేయునది ఏమనగా, తేది: 15-04-2026 నుండి వారి ఖాతా లావాదేవీలు/లాకర్ కార్యకలాపాలు భారతీయ స్టేట్ బ్యాంక్, శ్రీకాళహస్తి మెయిన్ బ్రాంచ్ (00851), డోర్ నెం. 2-191, గ్రౌండ్ ఫ్లోర్, సన్నిధి టవర్స్, జయరామారావు వీధి, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా - 517644 నందు కొనసాగుతాయి.
దేవస్థానం బ్రాంచ్ (21039) శ్రీకాళహస్తి ... 15-04-2026 నుండి శ్రీకాళహస్తి మెయిన్ బ్రాంచ్ (00851) నందు నిర్వహించబడును.
మీకు భారతీయ స్టేట్ బ్యాంక్‌తో గల అనుబంధమునకు కృతజ్ఞతలు.
బ్రాంచ్ (00851) బ్రాంచ్ మేనేజరును సంప్రదించగలరు.
బ్రాంచ్ మేనేజర్ దేవస్థానం (21039) బ్రాంచ్ ఫోన్ నెం: 94494 90921
బ్రాంచ్ మేనేజర్ శ్రీకాళహస్తి మెయిన్ బ్రాంచ్ (00851) ఫోన్ నెం: 98496 41050

इंडियन बैंक Indian Bank ఇండియన్ బ్యాంక్
इलाहाबाद ALLAHABAD
నవాబుపేట బ్రాంచ్, నెల్లూరు
ఇందిరా గాంధీ బొమ్మ దగ్గర, నవాబుపేట, నెల్లూరు, ఫోన్.నెం.94906 90256
స్థిరాస్తుల విక్రయమునకు అమ్మకం ప్రకటన "అపెండిక్స్-IV-A" (నిబంధన 8(6) అంశాలు చూడండి)
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002లోని రూల్ 8(6) & 6(2) నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన
... స్థిరాస్తులను బ్యాంకు వారికి రావలసిన బకాయి మొత్తం తేది.07-02-2026 నాటికి రూ.22,24,893/- ... "అక్కడ ఏమున్నదో అది" ప్రాతిపదికన ఇ-వేలం ద్వారా తేది. 25-02-2026 న ...
ఋణగ్రహీత : శ్రీ పిన్నాక సీతారామయ్య, తండ్రి : లేట్ పి.చిరంజీవులు, ... ప్రకాశం జిల్లా, ఆం.ప్ర-523183.
హామీదారు : శ్రీ కూరపాటి ప్రసాద్, తండ్రి: కూరపాటి వెంకటయ్య, ... నెల్లూరు-524002
ఎ-షెడ్యూలు : చిత్తూరు జిల్లా, శ్రీ తిరుపతి బాలాజీ ... పంచాయితీ, చిలమత్తూరు గ్రామ ఖాతాలో, సర్వే నెం.267-3, 267-5, 267-6, 267-7, 268-2, 268-3, 268-5, 268-6, 268-7, 268-8, 268-9, 268-10, 268-11, 268-12, 268-13, 268-14, 268-16, 268-23 ... వ్యవసాయ భూమి నుండి వ్యవసాయేతర భూమిగా ... పంచాయితీ లేఅవుట్ ప్లాన్ వైడ్ పిఆర్ నెం.32-2016 ... తేది:30-07-2016 "బంటిని టౌన్‌షిప్" లేఅవుట్ ...
బి-షెడ్యూల్: పై ఎ-షెడ్యూల్‌లోని మొత్తం స్థలంలో ... ఫ్లాట్ నెం.302 విస్తీర్ణం 1110 చ॥అ॥ (కామన్ ఏరియా) ...
రిజర్వుడు ధర:రూ.20,98,000/- | ధరావతు:రూ.2,09,800/-
బిడ్ పెంపుదల మొత్తం:రూ.50,000/- | ఆస్తి ఐడి నెం.: IDIB6631704406
ఆస్తి పై ఏమైనా బాధ్యతలు ఉన్నచో : లేవు
ఇ-వేలం తేదీ & సమయం : 25-02-2026, ఉదయం గం.11.00 నుండి సాయంత్రం గం.04.00 ల వరకు
ఇ-వేలం బిడ్ ఫారం ... PSB Alliance Pvt Ltd ... https://baanknet.com ... 82912 20220 ... support.ebkray@psballiance ... https://baanknet.com ... PSB Alliance Pvt Ltd ... 82912 20220 ...
తేది : 07.02.2026 ప్రదేశం : నెల్లూరు
సం/- అధీకృత అధికారి, ఇండియన్ బ్యాంక్, నెల్లూరు

సూళ్లూరుపేట

• సూళ్లూరుపేట • వెంకటగిరి

అమ్మవారిని దర్శించుకున్న హెబ్బాపటేల్

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీచెంగాళమ్మ అమ్మవారిని శనివారం ప్రముఖ హీరోయిన్ హెబ్బాపటేల్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ సిబ్బంది అమ్మవారి ప్రసాదాలను అందించారు.

ఆలయంలో హీరోయిన్ హెబ్బాపటేల్

సర్వేలకు మినహాయింపు ఇవ్వాలి

వాకాడు, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే చేసేందుకు సర్వే విధుల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని వాకాడు, కోట, చిట్టమూరు మండలాల్లోని గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న విద్యుత్తు శాఖ ఎనర్జీ సహాయకులు కోరారు. శనివారం ఈమేరకు విద్యుత్తు శాఖ డీఈ చెన్నయ్యకు విన్నవించారు. గ్రామాల్లో విద్యుత్తు సమస్యలపై 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉండగా, విద్యుత్తు అధికారులు సర్వేలకు హాజరు కావాలని చెబుతున్నారన్నారు. దీంతో రెండూ చేయడం కష్టంగా మారుతుందన్నారు. వాకాడులో ఏఈ విజయలక్ష్మి, ఎంపీడీవో సాయిప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు.

విద్యుత్తు శాఖ డీఈ చెన్నయ్యకు అర్జీ ఇస్తున్న ఎనర్జీ సహాయకులు

ఈ-క్రాప్ నమోదుపై అవగాహన

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: గ్రామాల్లో రైతులు తమ పంట వివరాలను ఏపీఏఐఎంఎస్ 2.0 ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్‌లోనే స్వయంగా ఈ-క్రాప్ బుకింగ్ చేసుకోవచ్చని మండల వ్యవసాయాధికారి కాంచన తెలిపారు. శనివారం గ్రామాల్లోని రైతులకు మొబైల్ ఫోన్ ద్వారా ఈ-క్రాప్ నమోదుపై అవగాహన కల్పించారు. రైతులు తమ మొబైల్ ఫోన్‌లోనే ఏపీఏఐఎంఎస్ 2.0 ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్, ఎంపీన్ సెట్ చేసుకుని, పొలం వద్ద ఫొటోలు(జియో టాకింగ్) తీసి పంట వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.

రైతులతో ఈ-క్రాప్ నమోదు చేయిస్తున్న మండల వ్యవసాయాధికారి కాంచన

విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

కంటి అద్దాలతో విద్యార్థులు, వైద్యాధికారులు

చిట్టమూరు, న్యూస్‌టుడే: మండలంలోని మెట్టు, గునపాడు, ఈశ్వరవాక గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఉచిత కంటి అద్దాలను శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పంపిణీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వీరిలో 58 మందికి ఉచితంగా ప్రభుత్వం అద్దాలను అందించినట్లు కంటి వైద్యులు రమణ పేర్కొన్నారు. గునపాటిపాలెం, ఈశ్వరవాక వైద్యాధికారులు రామాంజనేయులు, రాజేంద్రరెడ్డి, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వసతిగృహాలకు కొత్త సొగసులు

రూ.12.18 కోట్లతో అభివృద్ధి

సూళ్లూరుపేట, నాయుడుపేట, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు కూటమి ప్రభుత్వం చొరవతో కొత్త సొగసులు సంతరించుకుంటున్నాయి. ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. వసతి భవనాల్లో అపారిశుధ్యం, తాగునీటి కొరత, విద్యుత్తు వైరింగ్ దెబ్బతినడం, భవనాల స్లాబులు, గోడలు పగుళ్లు ఇచ్చి వర్షా కాలం వస్తే ఉరుస్తున్నాయి. కిటికీలు దెబ్బతిని దోమలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాది నాయుడుపేట ఎల్ఏ సాగరం సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో వంద మంది విద్యార్థులు అతిసారంతో అనారోగ్యానికి గురయ్యారు.

కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వసతి గృహాల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో సొంత భవనాలు ఉన్న 102 బీసీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో మరుగు దొడ్లు మరమ్మతులు, విరిగిపోయిన బేసిన్లు మార్చారు. నీటి పైపులు, కుళాయిలు, టైల్స్ నిర్మాణం వంటి ఆధునిక పనులతోపాటు శుద్ధజల ప్లాంట్లు ఏర్పాటు చేశారు. లైట్లు, పంకాలు, దోమల నివారణకు కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేసే విధంగా నిర్ణయించారు.

రంగులు వేసిన నాయుడుపేట బాలికల వసతి గృహం

ఇందుకు సంబంధించిన పనులన్నీ ఏపీ ఈడబ్ల్యూఐడీసీ ద్వారా టెండర్లు పిలిచారు. అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి.

పనులు కొలిక్కి

సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎస్ఆర్, ప్రభుత్వ నిధులతో కలిసి రూ.2.66 లక్షలతో ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాల ఆధునికీకరణ పనులు చేపట్టారు. నాయుడుపేట పట్టణంలో ఎస్సీ బాలికలు, ఒకటి, రెండు, విన్నమాల వద్ద ఉన్న స్ఫూర్తి వసతి గృహం. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, వరదయ్యపాళెం, సంతవేలూరు బాలుర వసతి గృహాల ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. చిట్టమూరు, ఓజిలి మండలం చిలమానుచేనులో రూ.32 లక్షలతో బీసీ బాలుర వసతి గృహాలను మరమ్మతు చేశారు. సొంత భవన వసతి ఉన్న వసతి గృహాలన్నింటినీ మరమ్మతులు చేస్తున్నట్లు సహాయ సంక్షేమ అధికారులు లక్ష్మీ రాజ్యం, మనోజ్‌లు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 88979 08890
వెంకటగిరి: 80085 73966
సమయం 10 AM TO 1 PM

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని కావలి వీధిలో విద్యుత్తు స్తంభాలకు దీపాలు వెలగడం లేదు. **- ఐ.రమణయ్య, స్థానికుడు**

సమాధానం: వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. **-చిన్నయ్య, కమిషనర్**

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని కావలి వీధి(వెటర్నటీ ఆసుపత్రి దగ్గర) రహదారి పక్కన, మురుగు ముందుకు కదలక పోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. కాలవలో మురుగు, వ్యర్థాలు తొలగించక పోవడంతో దోమల బెడద ఎక్కువగా ఉంది. **- మహేష్ కుమార్, స్థానికుడు**

సమాధానం: మురుగును సిబ్బందితో వెంటనే తొలిగించేలా చర్యలు తీసుకుంటాం. **- చిన్నయ్య, కమిషనర్**

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: సమస్య: సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని ఆత్రేయ వీధిలో డ్రైనేజీ కాలువలో వ్యర్థాలు పేరుకు పోయి మురుగు ముందుకు కదలడం లేదు. దీంతో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నాం. **- సోమశేఖర్, స్థానికుడు**

సమాధానం: పరిశీలించి బాగు చేయిస్తాం. **- చిన్నయ్య, కమిషనర్**

స్టేషన్ ఎదుట నిరసన

పెళ్లకూరు, న్యూస్‌టుడే: చిల్లకూరు చెరువుకట్టపై చెట్లు నరుకుతున్న వ్యక్తులుపై ఫిర్యాదు చేసినా స్పందించలేదని శనివారం ఎన్‌డీసీసీబీ మాజీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సర్పంచి పి.హరిబాబురెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. నాయుడుపేట సీఐ సంగమేశ్వరావు, సత్యనారాయణరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ జోక్యంతో నిరసనను విరమించారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎస్సై అజయ్‌కుమార్ సూచించారు. మండలంలోని పాలెంపాడులో శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలపై నేరాలు, పోక్సో చట్టం, పోలీసు అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు.

పట్టాదారు పాసుపుస్తకాల సవరణపై పరిశీలన

చిట్టమూరు, న్యూస్‌టుడే: చిట్టమూరు మండలంలోని రీసర్వే గ్రామాలైన కోగిలి, గునపాడులలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు ఉండడంతో వాటిని సవరించే కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సవరణల కార్యక్రమాన్ని శనివారం తహసీల్దార్ రామయ్య పరిశీలించారు. సవరించిన పుస్తకాలను మార్చి, ఏప్రిల్ నాటికి రైతులకు అందిస్తామని రామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ నిరంజన్‌కుమార్, ఆర్ఐ సుధ, వీఆర్వోలు పాల్గొన్నారు.

పంచాయతీ భవనాలకు స్థల పరిశీలన

డక్కిలి, న్యూస్‌టుడే: మండలంలోని వెలికల్లు, మార్లగుంట గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణాలకు శనివారం తహసీల్దారు మోపూరు శ్రీనివాసులు స్థలాన్ని పరిశీలించారు. ఈ రెండింటికీ నిధులు మంజూరు కావడంతో నిర్మాణాలకు వెలికల్లులో పది సెంట్ల భూమిని మార్లగుంటలోనూ అనువైన స్థలాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

సమ్మె సన్నాహక సమావేశం

వెంకటగిరి, న్యూస్‌టుడే: ఈనెల 12వ తేదీన చేపట్టే సమ్మెను జయప్రదం చేసేందుకు వామపక్ష పార్టీలు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేత చెంగయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ప్రవేశపెట్టిన లేబర్‌కోడ్‌ను రద్దు చేసేందుకు సమ్మెను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణయ్య, కృష్ణారెడ్డి, నేతలు ప్రసాద్, రోజారమణి, సుగుణ, రాజయ్య, రమణ, పవన్, రాజా లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

దత్తాత్రేయ విగ్రహావిష్కరణ నేడు

వెంకటగిరి, న్యూస్‌టుడే: కుమ్మరిగుంటలోని దత్తాత్రేయ ఆశ్రమంలో ఆదివారం విగ్రహాని ఆవిష్కరిస్తున్నట్లు ఆశ్రమ అధ్యక్షుడు లింగమూర్తి తెలిపారు. ఆశ్రమంలో నిర్మించిన శ్రీకృష్ణుడు, అర్జునుడు విగ్రహాలను భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామిజీ ఆవిష్కరిస్తారన్నారు. ఆశ్రమంలో గణపతి హోమం, సత్సంగం, ఉపన్యాసాలు, దత్తాత్రేయడికి సకలాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు పాల్గొనవలసిందిగా కోరారు.

దుర్వాసనతో అవస్థలు

పట్టణంలోని సాయినగర్‌లో రహదారి పక్కన చెత్త వేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త తొలగించకపోవడంతో దుర్వాసన వస్తుందని, దోమలు బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తొలిగించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట పట్టణం

కిటికీలు లేక తిప్పలు

సూళ్లూరుపేట మండలంలోని ఉలపాపడవ గ్రామంలోని అంగన్‌వాడీ భవనానికి కిటికీలకు తలుపులు లేవు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా కిటికీల నుంచి జల్లు పడుతోంది. వంటసామగ్రి, వంటకు వినియోగించే సరకులకు భద్రత కరవైందని సిబ్బంది వాపోతున్నారు. ఐసీడీఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట గ్రామీణ

తలుపులు ఉండవు.. నీటి వసతి లేదు

భీములవారిపాళెం పులికాట్ రేవులో పర్యాటకులు మరుగు దొడ్లలో సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలు, పిల్లలు నరక యాతన అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా నీటి వసతి కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, తడ

10న డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా

నాయుడుపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 10వ తేదీన ఏపీ నైపుణాభివృద్ధి, ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజ్, సి.డాప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. 13 బహుళ జాతి కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయన్నారు. 700 మందికి ఉపాధి కల్పించే దిశగా ఎంపికలు ఉంటాయన్నారు. పది, ఇంటర్, డిగ్రీ బీటెక్, డిప్లొమా, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చునన్నారు. ముందుగా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొంటారన్నారు.

తప్పులు లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: రీసర్వే జరిగిన రెవిన్యూ గ్రామాల్లోని రైతులకు తప్పులు లేకుండా ఉండే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి తెలిపారు. శనివారం మండలంలోని మైలాంగంలో రీసర్వే తరువాత మంజూరైన 422 నమూనా పాస్ పుస్తకాలను తనిఖీ చేశారు. ప్రతి రైతు తన పొలం వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో తెలుసుకుని ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. తహసీల్దారు శైలకుమారి, మండల సర్వేయరు నాగరాజు, సర్పంచి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలిస్తున్న ఆర్డీవో కిరణ్మయి

నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: స్థానిక బీసీ గురుకులంలో పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణ సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఉప కార్యదర్శి పి.మాధవయ్య కోరారు. శనివారం ఆయన పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల ఇంటెన్సివ్ పరీక్ష ప్యానెల్‌ను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన మార్గ దర్శనం చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలపట్ల భయాన్ని వీడాలన్నారు. సరైన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. నూరు శాతం ఉత్తీర్ణ సాధించి పాఠశాలకు గుర్తింపు తేవాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపల్ పి.శ్రీనివాస్, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీసీ గురుకులాల ఉప కార్యదర్శి మాధవయ్య

విద్యుత్తు లైన్లకు మరమ్మతులు

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: మండలంలోని దొరవారిసత్రం, ఏకొల్లు, అక్కరపాక, కుప్పారెడ్డిపాలెం, ఎన్ఎంఅగ్రహారం గ్రామాల్లోని విద్యుత్తు లైన్లకు శనివారం అధికారులు మరమ్మతులు చేపట్టారు. స్థానిక ఏఈ జగదీష్ సిబ్బందితో కలిసి వేలాడుతున్న విద్యుత్తు తీగలను బాగు చేయించారు. గ్రామాల్లో అంతరాయం లేకుండా సరఫరా అందిస్తామన్నారు.

కుష్ఠుపై అవగాహన

ఓజిలి, న్యూస్‌టుడే: మండలంలోని కొత్తపేట గ్రామంలో ప్రజలకు వైద్యాధికారులు డాక్టర్ మోహన్‌రంగ ఆధ్వర్యంలో కుష్ఠుపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్మంపై మచ్చలు ఏర్పడటం, స్పర్శ లేకుండా పోవడం, కళ్లు మూసుకు పోవడం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కుష్ఠుపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి ప్రవీణ, సుభాషిణి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు విరాళం

నాయుడుపేట, న్యూస్‌టుడే: పట్టణంలో సీఎస్ తేజా సెంటర్ ఆవరణంలో ఏర్పాటు చేస్తున్న స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు నూతన విగ్రహ ఏర్పాటుకు దొరవారిసత్రం మండల నెలబల్లి గ్రామానికి చెందిన తెదేపా నాయకులు రాయపాటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లక్ష రూపాయలు విరాళాన్ని సూళ్లూరుపేటలో శనివారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సమక్షంలో నిర్వాహకులకు అందజేశారు. వీరి వెంట తెదేపా నాయకులు శ్రీనివాసులునాయుడు, ఆకుతోట రమేష్, రఫీలు ఉన్నారు.

కియోస్క్ యంత్రాలు.. వినియోగిస్తే ఒట్టు

బాలాయపల్లి, డక్కిలి, న్యూస్‌టుడే: అన్నదాతకు మెరుగైన సేవలందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రాలు నిరుపయోగంగా మారాయి. వైకాపా పాలనలో ఆర్భాటంగా రూ.కోట్లు ఖర్చుచేసి ప్రారంభించి మూలన పడేశారు. రైతులకు ఉపయోగపడతాయని ఏర్పాటు చేసినా అనాలోచిత నిర్ణయాలతో ఆశయం నీరుగారుతోంది.

మండలం	కియోస్క్ యంత్రాలు
బాలాయపల్లి	15
డక్కిలి	14
వెంకటగిరి	14

● ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, బ్యాంకింగ్ సేవలకు గత వైకాపా ప్రభుత్వం కియోస్క్ యంత్రాలను ఆర్‌బీకేల వారీగా సరఫరా చేశారు. అంతర్జాలంతో వీటిని వినియోగించాల్సి ఉంది. జగన్ పాలనలో అవగాహన లేమితో యంత్రాలను ఇచ్చి అనేక చోట్ల ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించలేదు. ప్రత్యామ్నాయంగా అప్పట్లో సిబ్బంది తమ ఫోన్లకు సంబంధించి హాట్‌స్పాట్ ద్వారా అంతర్జాలాన్ని కలిపి కొంతమేర సేవలందించారు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో కియోస్కల జోలికెళ్లడం లేదు. ఫలితంగా అవి క్రమేణ మరమ్మతులకు గురవుతున్నాయి. వెంకటగిరి మూడు మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫర్టిలైజర్స్ వంటివన్నీ సింగిల్‌విండో సొసైటీల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో యంత్రాలతో పనిలేకుండా పోయిందని సిబ్బంది తెలిపారు. యూరియా కార్డులు ఇతర రిజిస్ట్రేషన్లు వంటివి వ్యవసాయ, ఉద్యాన సహాయకుల ఫోన్ యాప్‌ల ద్వారా నిర్వహిస్తున్నారు.

ఒకటి రెండు మొరాయింపు

అనసూయ, ఏడీఏ వెంకటగిరి

మూడు మండలాల్లో కలిపి 43 కియోస్క్ యంత్రాలు ఉన్నాయి. ఒకట్రెండు చోట్ల సాంకేతికంగా పని చేయడం లేదు. రైతులకు ఫర్టిలైజర్స్ వంటివన్నీ సొసైటీల ద్వారా విక్రయిస్తున్న కారణంగా వాటి అవసరాలు లేవు. దీంతో ప్రస్తుతం వినియోగించడం లేదు.

లింగసముద్రంలో నిరుపయోగంగా కియోస్క్ యంత్రం

స్వయం సహాయక మహిళలకు అక్షర జ్ఞానం

అక్షర జ్ఞానం పుస్తకాలతో తెదేపా నేత చెంచురామాచారి, మహిళలు

చిట్టమూరు, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల్లో 35 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులైన మహిళలకు కూటమి ప్రభుత్వం అక్షర జ్ఞానం అందిస్తోందని దీనిని నిరక్షరాస్యులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెదేపా బీసీ సెల్ నియోజకవర్గ కార్యదర్శి కాపులూరు చెంచురామాచారి కోరారు. మండలంలోని ఎల్లసిరిలో 70 మంది మహిళలకు అక్షర జ్ఞానం అందించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన పుస్తకాలను శనివారం ఆయన పంపిణీ చేశారు. వీరికి విద్య నేర్పేందుకు ఏడుగురు వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు పోచారెడ్డి ప్రతాప్‌రెడ్డి, గుండుబోయిన రామయ్య, వీవోఏ కాలేబీ తదితరులు పాల్గొన్నారు.

రూ.2.30 లక్షల అపరాధం

డక్కిలి, న్యూస్‌టుడే: మండలంలో మద్యంతాగి వాహనాలు నడిపిన 16 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శనివారం వారిని వెంకటగిరి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి విష్ణువర్మ రూ.2.30 లక్షలు అపరాధం విధించినట్లు ఎస్సై శివశంకర్‌రావు తెలిపారు. సంక్రాంతి పండుగల నుంచి నిర్వహించిన తనిఖీల్లో ఓ ఆటోవాల, 15 మంది ద్విచక్ర వాహనదారులను గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. ఆటో వాలాకు రూ.25 వేలు, 11 మంది ద్విచక్ర వాహనదారులకు రూ.15 వేలు చొప్పున మరో నలుగురికి రూ.10 వేల వంతున అపరాధం విధించినట్లు తెలిపారు.

ఎమ్మెల్యేను కలిసిన వైకాపా నాయకులు

వాకాడు, న్యూస్‌టుడే: వైకాపాకు చెందిన వాకాడు మండలం దుగరాజపట్నం వైకాపా నాయకులు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌ను గూడూరులో శనివారం కలిశారు. ఎంపీటీసీ సభ్యురాలు సన్నారెడ్డి శైలజ, సర్పంచి వైలంగారి శ్రావణి, ఎంపీటీసీ భర్త సన్నారెడ్డి చంద్రభూషణ్‌రెడ్డి, ఆయన సోదరుడు వైకాపా నేత రామచంద్రారెడ్డి, సర్పంచి భర్త మహేంద్ర, వీరి అనుచరులతో కలసి తెదేపాలో చేరనున్నట్లు తెలిపారు. వీరంతా సోమవారం వాకాడులో ఎమ్మెల్యే ద్వారా పార్టీ కండువాలు కప్పుకుంటున్నట్లు తెదేపా నేత సన్నారెడ్డి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో తెదేపా విజయం సాధించడమే తమ లక్ష్యమన్నారు.

సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి

నాయుడుపేట, న్యూస్‌టుడే: కేంద్రం అమలు చేస్తున్న నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెకు సంఘీభావం ప్రకటించాలని కోరుతూ శనివారం సీఐటీయూ నాయకులు నాయుడుపేట పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాయకులు ముకుందా, మహేష్‌బాబు, సతీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్‌కోడ్, కార్మిక చట్టాలతో పనిదినాలు పెరుగుతున్నప్పటికీ కనీస వేతనాలు పెరిగే అవకాశం లేదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా తల పెట్టిన సార్వత్రిక సమ్మెలో వ్యాపారులు, కార్మిక సంఘాలు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

నాయుడుపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు

తొమ్మిది మందిపై కేసు

బాలాయపల్లి, న్యూస్‌టుడే: పెరిమిడికి చెందిన మహిళ తన భర్తతో పాటు అత్తింటివారి వేధింపులపై ఇచ్చిన ఫిర్యాదుపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్సై గోపి కథనం మేరకు.. వెంకటరమణమ్మ ఫిర్యాదు మేరకు ఆమె భర్త మధుసూదన్ మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

హెచ్చరిక నోటీసు

B.E., LL.B., MBA, M.A. (Pub. Ad), M.A.
PIN : 524401

ప్రతిభ కనబరిచారు.. పతకాలు పొందారు

వెంకటగిరి, న్యూస్‌టుడే: వారంతా పేదింటి విద్యార్థినులు. తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయినుల ప్రోత్సాహంతో విద్యలో ప్రతిభ చాటుతున్నారు. ప్రభుత్వ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయి నుంచే కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచారు వెంకటగిరికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినులు.

రైతులకు సేవ: శ్రీవిద్య

పట్టణానికి చెందిన సౌందర్య, నాగరాజు కుమార్తె శ్రీవిద్య జడ్పీ బాలి కోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో జిల్లా సాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదగా రూ.ఐదు వేలు నగదు అందుకుంది. గతంలో జాతీయ ఉపకార వేతనానికి ఎంపికైంది. సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో ప్రతిభ చాటింది. భవిష్యత్తులో వ్యవసాయాధికారిణి కావడమే తన ధ్యేయమని తెలిపింది.

సమాజసేవే లక్ష్యం: జోత్స్న

పట్టణానికి చెందిన గుత్తేదారుడు సురేష్, మహేశ్వరి కుమార్తె జోత్స్న. జడ్పీలో 9వ తరగతి చదువుతోంది. వినియోగదారుల దినోత్సవం పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అక్కడ 4వ స్థానం దక్కించుకుంది. ఈ పోటీలో ప్రతిభ చాటడంతో రూ.ఐదు వేలు నగదు ప్రోత్సాహకం అందుకుంది. భవిష్యత్తులో పోలీస్ ఉద్యోగంలో స్థిరపడి సమాజ సేవ చేయడమే తన ధ్యేయమని తెలిపింది.

బ్యాంకు మేనేజర్‌గా రాణిస్తా: మునిభావన

పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నరసింహులు, దేవి కుమార్తె మునిభావన. జడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. వ్యాసరచన పోటీలో ప్రతిభ కనపరచి జిల్లా స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. వినియోగదారులు పడుతున్న కష్టాలపై స్పష్టంగా వివరించింది. దీంతో జిల్లా స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. సత్యసాయి సేవా ట్రస్ట్ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనపరచి జిల్లా స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది.

ఇంజినీరుగా స్థిరపడతా: లావణ్య

పట్టణంలోని గురవులవారి వీధికి చెందిన చేనేత కళాకారుడు ప్రసాద్, తేజశ్రీ కుమార్తె లావణ్య. వ్యాస రచన పోటీల్లో జిల్లా స్థాయిలో రెండో స్థానంలో నిలిచి రూ.మూడు వేలు బహుమతి అందుకుంది. తల్లి దండ్రులు పడుతున్న కష్టాలను గుర్తించిన విద్యార్థిని జాతీయ ఉపకార వేతనానికి ఎంపికైంది. సత్యసాయి ట్రస్ట్ నిర్వహించిన పోటీ పరీక్షలో ప్రతిభ కనపరచింది. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడమే తన లక్ష్యమని తెలిపింది.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు వెలమ అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' వెలమ అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెం ప్రధాన రహదారిలోని రత్నమాల రెసిడెన్సీలో ఉన్న 'ఈనాడు' కార్యాలయం వేదికగా కార్యక్రమం జరుగుతుంది. ★ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, ఫిబ్రవరి 08న) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ★ మరిన్ని వివరాలకు 91549 18858, 80086 21414 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సప్ నంబర్లకు పంపొచ్చు. -న్యూస్‌టుడే, అక్కయ్యపాలెం

వైద్యాధికారిపై త్రిసభ్య కమిటీ విచారణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే : ఆంధ్ర వైద్య కళాశాల మెడిసిన్ విభాగ సహ ప్రొఫెసర్ డాక్టర్ గోపాలరావుపై వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పీజీలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కొందరు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)కు ఫిర్యాదు చేశారు. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం.సంధ్యాదేవి ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వి.మన్మథరావు, ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి.సునీల్‌కుమార్, ఘోషాసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ ఉషాప్రసాద్‌తో ఏర్పడిన కమిటీ విచారణ చేసింది. మెడిసిన్ విభాగం ఆచార్యులు, సహ, సహాయ ఆచార్యులతో పాటు పీజీలతో కమిటీ సభ్యులు మాట్లాడారు. నివేదికను ఏఎంసీ ప్రిన్సిపల్ ద్వారా ఎన్ఎంసీకు పంపనున్నారు.

సాగర శిలపై.. తేనె'పట్టు'

జూ పార్క్ సమీప సాగర తీరంలో అలలు కాస్త వెనక్కి వెళ్లడంతో రాళ్లు, శిలలు బయటపడ్డాయి. ఆ శిలలపై రంగు రంగుల నాచు, నత్తగుల్లలు, ఇతర పురుగులు అతుక్కుని తేనెపట్టు మాదిరిగా ఉంది. దీన్ని 'సీ హనీ కూంబ్- సముద్రపు తేనెపట్టు' అని పిలుస్తారని ఉమ్మడి విశాఖ జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. సమూహంగా ఉండే పురుగుల్లో కొన్ని విషపూరితమైనవి ఉంటాయని ఆయన వివరించారు. -న్యూస్‌టుడే, సాగర్‌నగర్

అక్షర రూపంలో.. విజ్ఞానం నీ చేతిలో!!

★ ఆకట్టుకునే కథలు.. స్ఫూర్తినిచ్చే జీవిత చరిత్రలు
★ ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలకు భారీగా పుస్తకాలు

ఈనాడు, విశాఖపట్నం: ఎప్పుడూ పాఠ్య పుస్తకాలే చదవాలంటే విద్యార్థులు విసిగిపోతారు. అప్పుడప్పుడు కథలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, ఇతర సాహిత్య పుస్తకాలు చదవమంటే ఇటు వైపు కూడా ఆసక్తి చూపుతారు. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల్లో భాషా సామర్థ్యాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా కృషి చేస్తోంది. సమగ్ర శిక్ష కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రంథాలయాలన్నింటికీ కథల పుస్తకాలు సరఫరా చేసింది.

మింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతున్న విద్యార్థులు

స్వయంగా అధ్యయనం

పాఠశాల స్థాయిలో గ్రంథాలయాలను బలోపేతం చేస్తే విద్యార్థులు స్వయంగా అధ్యయనం చేసే అలవాటు పెరుగుతుంది. పాఠ్య పుస్తకాలతోపాటు అదనపు విజ్ఞానం పొందుతారు. గ్రంథాలయం కోసం కేటాయించిన సమయాన్ని ఉపాధ్యాయులు సమర్థవంతంగా నిర్వహించాలి. విద్యార్థులు పుస్తకాలు చదివేలా చర్యలు తీసుకోవాలి. - డా.బి.చంద్రశేఖర్ రావు, ఏపీసీ, సమగ్ర శిక్ష

★ 'నో బ్యాగ్ డే' రోజున గ్రంథాలయాన్ని వినియోగించుకునేలా, ఇంటికి తీసుకెళ్లి చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కథలు చెప్పి.. తిరిగి పిల్లలతో చెప్పిస్తున్నారు. తద్వారా వారిలో పఠనాసక్తి పెరిగిందని చెబుతున్నారు.

అందరికీ ఉపయుక్తమయ్యేలా..

★ అన్ని వయసుల విద్యార్థులకు ఉపయోగపడేలా వివిధ భాషల పుస్తకాలు సరఫరా చేశారు. 566 పాఠశాలలకు నేషనల్ బుక్ ట్రస్ట్, సాహిత్య అకాడమీ తదితర ప్రముఖ పబ్లికేషన్స్ నుంచి 69,002 పుస్తకాలు సరఫరా చేశారు. ఒక్కో ప్రాథమిక పాఠశాలకు సుమారు 400, ఉన్నత పాఠశాలలకు 1000 పుస్తకాలు అందజేశారు.

★ వాటిలో బాలల సాహిత్యం, కథలు, విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం, జీవన నైపుణ్యాలు, విలువల విద్య, జీవనశైలి ఆధారిత, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలున్నాయి.

★ ఈ గ్రంథాలు విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతోపాటు సృజనాత్మకత, ఆలోచనాశక్తి, భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడతాయి.

సాహసం.. మా పథం!!

నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం రాత్రి నిర్వహించిన బైక్ రేసింగ్ పోటీలు అబ్బురపరిచాయి. 6లో

SITE FOR SALE
P.M.PALEM, I.T. PARK CENTERలో 700 గజాలు అమ్మకం. 100, 200 చ॥గ॥ విడివిడిగా కూడా అమ్మబడును.
BOYAPALEMలో 1500 గజాలు అమ్మకంనకు కలదు. Nr. 100 FT Rd, PARTS గా కూడా అమ్మబడును.
8074219582

ఎక్కడికక్క'డీ' విధంగా

★ జాతీయ రహదారిపై ప్రమాదకర పరిస్థితులు
★ రెప్పపాటులో బలవుతున్న ప్రాణాలు

ఈనాడు–విశాఖపట్నం: నున్నటి జాతీయ రహదారి అది. గంటకు వేగ పరిమితి సరాసరిన 100-120 కి.మీ. కన్ను మూసి తెరిచేలోగా చిన్నపాటి నిర్లక్ష్యాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలో లేన్ క్రమశిక్షణ పాటించకపోవడం, రోడ్డుపై లోపాలు, వాహన చోదకుల నిర్లక్ష్యం వెరసి ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు నిత్యం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

పెందుర్తి వద్ద ప్రమాదాలకు కేంద్రంగా మారిన అసంపూర్తి నిర్మాణం

అడ్డదిడ్డంగా నడిపి ఆయువు తీస్తున్నారు..

విశాఖ నగరంలోంచి వచ్చే వాహనాలు ఆనందపురం కూడలి, వేములవలస ప్రధాన దారిలో ప్రయాణించి వెల్లంకి గోకార్టింగ్ వద్ద హైవే ఎక్కేలా మార్గం ఇచ్చారు. ఇక్కడి సర్వీసు రోడ్డులో కళాశాలకు, సమీపంలోని కాలనీలకు చేరుకునేందుకు వాహనాలు వ్యతిరేక దిశలో వెళుతున్నాయి. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి ఆనందపురం లోపలికి వచ్చే వాహనాలు, ఆనందపురం నుంచి హైవే ఎక్కే వాహనాలతో రద్దీ వేళల్లో ప్రమాదకరంగా మారుతుంది.

గతేడాది ఎన్‌హెచ్-16పై ఇలా...

క్షతగాత్రులు:	388
మృతులు	149
ప్రమాదాలు:	420

★ గుర్రంపాలెం జంక్షన్ పైవంతెనకు ముందు నగరంలోకి (పెందుర్తి, గుర్రంపాలెం) వెళ్లేందుకు అనధికారికంగా మార్గం ఇచ్చారు. అదే దారిలో పినగాడి ఫ్లైఓవర్ దాటగానే లెఫ్ట్‌లో ప్రవేశం సైతం అనధికారికంగా ఇచ్చిందే. ఇక్కడ నిత్యం ప్రమాదకరంగా ఉంటోంది.

ఇష్టారాజ్యంగా రోడ్లపైనే

ఆనందపురం గోకార్టింగ్ సమీపంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఇచ్చిన చోట లారీలు రోడ్డుపైనే నిలుపుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం నుంచి ఆనందపురంలోకి వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, తండ్రి తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఆనందపురం (దుక్కవానిపాలెం), మర్రిపాలెం టోల్ ప్లాజాలు దాటగానే హైవేలో రెండువైపులా లారీలు నిలిపే బే సౌకర్యం లేదు. దీంతో టోల్ ప్లాజాలు దాటగానే ఎటుచూసినా ప్రమాదకరంగా నిలుపుతున్నారు. టోల్ ప్లాజాలతోపాటు, వేములవలస ఎస్సీకాలనీ సమీపంలో లారీ బే ఏర్పాటుకు రోడ్డు భద్రత సమీక్షలో గుర్తించినా అమలు చేయలేదు.

అర్థం కాక..: జాతీయ రహదారిపై ఆనందపురం వంతెనపై నేరుగా వెళితే అనకాపల్లికి, పక్క నుంచి వెళితే విశాఖ సిటిలోకి వెళ్లేందుకు 'వి' ఆకారంలో మార్గం ఇచ్చారు. ఇక్కడ అవగాహన లేక, ఎటు వెళ్లాలో వెంటనే గుర్తించలేక ఒక్కసారిగా చోదకులు వాహనాలు పక్కకు తిప్పినప్పుడు, బ్రేక్‌లు వేసినప్పుడు వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగం అదుపుగాక ఢీ కొంటున్నాయి.

ఇక్కడ గుర్తించలేదో అంతే: విశాఖ నుంచి అనకాపల్లి వెళ్లేదారిలో రాజయ్యపేట దాటగానే పెందుర్తి చెరువు సమీపంలో రెండు ఫ్లైఓవర్లుకు గానూ, ఒకవైపే పనులు పూర్తయ్యాయి. ఎడమ వైపు వంతెనపైనే రెండుగా విభజిస్తూ తాత్కాలిక డివైడర్లు పెట్టి వాహనాలు రాకపోకలు సాగేలా చూస్తున్నారు. అయితే విశాఖ, అనకాపల్లి ఎటు వైపు నుంచి వచ్చినా ఈ వంతెన వద్దకు రాగానే ఆరు వరుసల దారి ఒక్కసారి మూడు వరుసల దారిగా మారడంతో వాహనాలు ఒకదానినొకటి అధిగమించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో పదికిపైగా ప్రమాదాలు జరిగాయి. నలుగురు మృత్యువాతపడ్డారు.

'చూసే'.. రాసుకోమంటున్నారా?

★ కొరవడిన ఇన్విజిలేటర్ల పర్యవేక్షణ
★ స్క్వాడ్ తనిఖీల్లో ముగ్గురు నర్సింగ్ విద్యార్థుల డిబార్

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కేజీహెచ్ ఆవరణలోని నర్సింగ్ స్కూల్‌లో జరుగుతున్న వార్షిక పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోందని ఫిర్యాదులు అందడంతో... నేషనల్ నర్సింగ్ కౌన్సెల్‌కు చెందిన డైరెక్టర్ పి.సుశీల, బృంద సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కాపీయింగ్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. ఈనెల 5న ప్రారంభమైన పరీక్షలు 13 వరకు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన దాదాపు 2 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కొన్ని ప్రైవేటు సంస్థల యాజమాన్యాల ప్రతినిధులు తమ విద్యార్థులను ఏదో విధంగా పాస్ చేయించుకోవాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కుతున్నారు. వారిచ్చే కాసులకు కక్కుర్తి పడుతున్న పలువురు ఇన్విజిలేటర్లు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇక్కడి వ్యవహారాలను వైద్యాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి మాస్ కాపీయింగ్ నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

WANTED STAFF
+ SITE / RESIDENT ENGINEER (CIVIL) B.TECH/DIPLOMA (CIVIL)
+ SITE SUPERVISOR/ OFFICE ASSISTANT (COMPUTER KNOWLEDGE) DEGREE (CONSTRUCTION FIELD)
+ ACCOUNTANT (CONSTRUCTION FIELD),
+ DRIVER
EXPERIENCE FOR ABOVE 3 TO 15 YEARS
PREFERRED: MES/ DGNP / CPWD/RAILWAY
S.V.S.ENTERPRISES NAD, VSP
CONT: 7032170174
Mail id: constructionsenginneers2016@gmail.com

సాగరంలో రయ్‌రయ్.. గాలిలో హాయ్‌హాయ్

రుషికొండ సాగర తీరంలో సాహస పర్యాటకానికి డిమాండ్ పెరిగింది. బోటుషికార్, పారామోటరింగ్‌కు ఎక్కువ మంది సందర్శకులు ఆసక్తిచూపుతున్నారు. –ఈనాడు, విశాఖపట్నం

पीएम श्रीकेन्द्रीय विद्यालय क्रमांक 1 श्रीविजयनगर, विशाखापट्टनम
PM SHRI KENDRIYA VIDYALAYA NO.1 SRIVIJAYANAGAR
104 Area, Industrial Estate, Visakhapatnam-07
प्रत्यक्ष साक्षात्कार/ WALK-IN-INTERVIEW
पात्र और इच्छुक उम्मीदवार सत्र 2026-27 के लिए निम्नलिखित पदों पर संविदा आधार पर आयोजित प्रत्यक्ष साक्षात्कार में भाग ले सकते हैं। उम्मीदवारों से अनुरोध है कि वे अपने मूल प्रमाणपत्रों एवं उनकी फोटोस्टेट प्रतियों के साथ उपस्थित हों।
Eligible and interested candidate may attend Walk-in-interview for the preparation of select panel of Contractual Staff for the academic year 2026-27 as per the schedule & posts given below
PGT (All Subjects), TGT(All Subjects), PRTs, Balavatika Teachers, Sports Coach, Yoga Coach, Special Educator, Computer Instructor, Nurse and Counselor
INTERVIEW Date: 19-02-2026, Registration: 9.00 AM-11:00 AM
Venue : PM SHRI KENDRIYA VIDYALA NO.1 Srivijayanagar
Please bring orginal certificates, passport size photo, Filled in Bio data form & one set of attested copies of certificates for each post separately. Any other information related to this visit the website https://no1srivijayanagar.kvs.ac.in

9 నుంచి 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ'

గురుద్వారా, న్యూస్‌టుడే: విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే దిశగా ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలోని 13 జిల్లాలకు చెందిన వినియోగదారులు 86884 00499 ఫోన్ నెంబర్ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. గురుద్వారా దరి సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, హెచ్చు తగ్గులు, కొత్త సర్వీసుల జారీ, సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చునన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అమ్మ కావాలి..! నాన్న!

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తల్లికోసం విలపించిన చిన్నారి

లారీ కింద ద్విచక్ర వాహనం

వసుంధర (పాతచిత్రం)

రోదిస్తున్న శ్రీనివాసరావు, కుమారుడు దేవాంశ్

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: 'నాన్నా.. అమ్మ కావాలి. అమ్మా.. లే అమ్మ' అంటూ ఆ చిన్నారి చేసిన రోదన చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. అక్కడున్న అందరి కళ్లు చెమ్మగిల్లాయి. అమ్మ ఇక తిరిగిరాదని బిడ్డకు చెప్పలేక అతన్ని ఓదారుస్తూ.. భార్యను కోల్పోయి ఆ భర్త పడిన బాధ వర్ణనాతీతం. ఈ హృదయవిదారక దృశ్యం శీలానగర్ కూడలి వద్ద శనివారం కనిపించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్ఎస్‌టీఎల్‌లో విధులు నిర్వహిస్తున్న ఎం.శ్రీనివాసరావు ఎన్ఏడీలో నివాసముంటున్నారు. శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై భార్య వసుంధర(32), కుమారుడు దేవాంశ్(4)తో కలిసి అత్తవారింటికి అనకాపల్లి వెళ్తున్నారు. శీలానగర్ కూడలిలో రహదారి రద్దీగా ఉండటంతో సేవామార్గం వైపు నుంచి వెళ్తుండగా..వెనుక నుంచి వచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొని కొంతదూరం లాక్కెళ్లింది. భర్త, కుమారుడు రోడ్డువైపు పడిపోగా.. వసుంధర మీది నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతిచెందింది. అక్కడ చిన్నారి దేవాంశ్ అమ్మ కావాలంటూ చేసిన రోదన చూపరుల కంటతడి పెట్టించింది. తండ్రి బిడ్డను ఓదారుస్తూ.. కళ్లముందు చనిపోయిన భార్యను చూసి రోదించిన తీరు కన్నీళ్లు తెప్పించింది. శ్రీనివాసరావు, దేవాంశ్‌లకు కూడా స్వల్ప గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

NOW LATEST 2026 KURTI SET MODELS ON EXHIBITION
JSR SILKS
Jagadamba Theatre Complex, Jagadamba centre, Visakhapatnam

నాటి దారుణాలపై ఫిర్యాదుల వెల్లువ

ఈనాడు, విశాఖపట్నం: గత ప్రభుత్వంలో తయారు చేసిన విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్‌ప్లాన్‌లో అనేక చోట్ల రోడ్లను ఇష్టానుసారంగా ప్రతిపాదించారు. ప్రజల ఆస్తులకు నష్టం కలిగించే రీతిలో ఇవి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఆ మాస్టర్‌ప్లాన్ పునఃపరిశీలనకు అవకాశం ఇచ్చింది. ప్రజల నుంచి మళ్లీ అభ్యంతరాలు స్వీకరించింది. వీటిల్లో అత్యధికంగా రోడ్లకు సంబంధించినవే వచ్చాయి. కొన్ని చోట్ల రోడ్లను మళ్లీ కొత్తగా మార్చి ప్రతిపాదించాలని, మరికొన్ని ప్రాంతాల్లో అసలు వద్దని వినతులొచ్చాయి. మొత్తంగా 3,723 అభ్యంతరాలు రాగా 2,605 కేవలం రోడ్ల మీదే వచ్చాయి. అనకాపల్లి, పెందుర్తి, విశాఖ, మధురవాడ, ఆనందపురం, విజయనగరాల్లో 80 శాతం ఫిర్యాదులు వాటి మీదే ఉన్నాయి.

★ విశాఖ బీచ్ రోడ్డు నుంచి భోగాపురానికి గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించనున్నారు. ఇందులో భాగంగా రుషికొండ ముందు పైవంతెనలు నిర్మించనున్నారు. ఇక్కడున్న ఓ హోటల్ వైపు కాకుండా మరో వైపు ప్రజల ఆస్తులకు నష్టం కలిగేలా ప్రణాళిక ఉందని వినతులు అధికంగా వచ్చాయి. దీనికి ప్రత్యామ్నాయంపై ఇటీవల ఉన్నతాధికారుల సమీక్షలో నిర్ణయించారు.

జోన్ల వారీగా వచ్చిన వినతుల వివరాలు..

జోన్	మొత్తం	రోడ్లపై వచ్చినవి
అనకాపల్లి	374	327
గాజువాక	305	156
పెందుర్తి	190	117
విశాఖ	687	542
మధురవాడ	460	398
ఆనందపురం	177	146
భీమిలి	831	441
విజయనగరం-1	301	213
విజయనగరం-2	398	265

★ భీమిలి వద్ద అప్పటి వుడా ఒక లేఅవుట్ అభివృద్ధి చేసింది. ఇందులో 500 ప్లాట్ల మీదుగా రోడ్డు ప్రతిపాదించగా అనేక ఫిర్యాదులందాయి. పునఃపరిశీలన సమయంలోనూ 200కు పైగా దరఖాస్తులు వచ్చాయి.

★ భోగాపురం మండలంలోని అనేక లేఅవుట్లలో ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లు మీదుగా, చెరువుల మీదుగా రోడ్లు ప్రతిపాదించారు. ఇటీవల అభ్యంతరాల స్వీకరణలోనూ విజయనగరం గ్రామీణం నుంచి 301 దరఖాస్తులొస్తే వాటిల్లో 213 కేవలం రోడ్లపైనే ఉన్నాయి.

నగరానికి కేంద్రమంత్రి పెమ్మసాని రాక

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మద్దిలపాలెంలోని ఓ సమావేశ మందిరంలో నిర్వహించే 'బడ్జెట్ ప్రచార అభియాన్-2026' కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం తిరుగు పయనమవుతారు.

నేషనల్ సిల్క్ ఎక్స్‌పో
డైరెక్ట్ వీవర్స్ ప్రదర్శన మరియు అమ్మకం
వివాహ సీజన్ ప్రత్యేకం
7 నుండి 11 ఫిబ్రవరి
హోటల్ గ్రీన్ పార్క్
వాల్తేరు మెయిన్ రోడ్డు, విశాఖపట్నం
భారతదేశం నలుమూలలా ప్రామాణికమైన & నమ్మకమైన సిల్క్ & కాటన్ చీరలు వీవర్స్ ధరకు మాత్రమే
అన్ని లేటెస్ట్ వెరైటీలు & కొత్త డిజైన్‌లు
సిల్క్ & కాటన్ శారీ | డిజైనర్ వేర్ | ఎథ్నిక్ వేర్ | కుర్తీ & డ్రెస్సెస్ | ఫ్యాషన్ జ్యూయలరీ | హ్యాండ్ క్రాఫ్టెడ్ టెక్స్‌టైల్స్
UP TO 50% DISCOUNT
M: 9441987009 | Entry Free | All UPI Online / Debit & Credit Cards Accepted

ప్రజారోగ్యం 'నీరు'కారే..!

★ కుళాయి నీటిలో కలుస్తున్న మురుగు
★ నమూనాలకు చేసిన పరీక్షల్లో వెల్లడి

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: నగరంలో సరఫరా అవుతున్న నీటిలో కాలుష్య కారకాలు అధికమవుతున్నాయి. గత నాలుగు నెలల్లో పెదవాల్తేరు ప్రాంతీయ ప్రజా ఆరోగ్య ప్రయోగశాలలో వివిధ నీటి నమూనాలను పరీక్షించగా ఈ విషయం వెల్లడైంది. ప్రైవేటు కార్యాలయాలతోపాటు పోర్టు ట్రస్ట్, మహావిశాఖ నగరపాలక సంస్థ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలతో పాటు వివిధ పరిశ్రమల నుంచి అధికంగా పరీక్షల కోసం నీటిని తీసుకొస్తున్నారని ప్రయోగశాల శాస్త్రవేత్త శ్రీనివాసరావు తెలిపారు.

నీటి పరీక్షలు చేస్తున్న సాంకేతిక సిబ్బంది

నిర్వహించే పరీక్షలు ఇలా: నీటిలో హానికరమైన కెమికల్, బాక్టీరియా, రంగు, రుచి, వాసన, ఫ్లోరైడ్, క్లోరిన్, టర్బుడిటీ, పీహెచ్ లాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయి ఆహార ప్రయోగశాలలో ప్రాంతీయ ప్రజా ఆరోగ్య ప్రయోగశాలను విలీనం చేయడంతో నమూనాల సంఖ్య పెరిగింది. జీవీఎంసీ ప్రతి రెండు రోజులకోసారి నీటి పరీక్షలు చేయిస్తోందని సిబ్బంది పేర్కొన్నారు. తాము తాగే నీరు సురక్షితమో కాదో తెలుసుకునేందుకు సాధారణ పౌరులు కూడా నీటి పరీక్షలు చేయించుకోవచ్చని చెప్పారు.

చేసిన పరీక్షలు. గుర్తించినవి ఇలా..

	నమూనాలు	బాక్టీరియా	కెమికల్
అక్టోబరు	2477	1059	1077
నవంబరు	999	388	407
డిసెంబరు	1026	364	376
జనవరి	1231	464	441

గుర్తించిన కీలక అంశాలు..

★ నగరంలోని పలు ఆర్వోప్లాంట్‌లు ఉత్పత్తి చేస్తున్న నీటిలో పీహెచ్ స్థాయి 7 కంటే తక్కువగా ఉంటోంది. ఫలితంగా జీర్ణవాహికలో ఎసిడిటీ పెరిగిపోతోంది. ఆ నీటిని తాగితే ఆహారం జీర్ణం కాక కడుపు ఉబ్బరం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

★ నగరంలో పలు చోట్ల కొళాయిల ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిలో క్లోరిన్ సరిగా కలపడం లేదు. దీంతో ఈ-కొలీ లాంటి బాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది.

★ పలుచోట్ల తాగునీటిలో భూగర్భ డ్రైనేజీ మురుగు కలుస్తున్నట్లు నిర్ధారణ అవుతోంది. తాగునీరు రంగు మారడానికి, దుర్వాసన రావడానికి ఇదొక కారణమని తేలింది. ★ నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలం కలుషితం అవుతోంది. ముఖ్యంగా తీర ప్రాంతంలో సముద్రపు నీరు భూగర్భంలోకి చొచ్చుకురావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

చదువు 'పేరు'తో దోపిడీ

నకిలీ లోగోలతో ప్రచారం

విద్యాశాఖ అనుమతుల్లేకుండా అడ్మిషన్ల పేరుతో వసూళ్లు

ఈనాడు–విశాఖపట్నం: ప్రముఖ సంస్థల లోగోలను పోలినట్లు నకిలీ లోగోలు తయారు చేసి కొందరు మోసం చేస్తున్నారు. విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్లు పేరుతో విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు గుంజుతున్నారు. జరిగిన అక్రమాలపై విద్యాశాఖ, పోలీసు శాఖలకు ఫిర్యాదు చేసి రెండు నెలలవుతున్నా కనీస చర్యలు శూన్యం. అంతిమంగా ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారు.

★ ఇటీవల కొన్ని ఆహార పదార్థాల బ్రాండ్ల పేర్లు, లోగోలను పోలినట్లు నకిలీవి సృష్టించి జనాల్ని మోసం చేశారు. కేసులు కూడా నమోదయ్యాయి. అయితే... తాజాగా ఓ విద్యా సంస్థ పేరుతో ఇలా చేసి బురిడీ కొట్టించారు. నకిలీ లోగో సృష్టించి, విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతుల్లేకపోయినా కళాశాల పెట్టి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారు. కొమ్మాది పరిధిలో కార్యాలయం ప్రారంభించారు. తగరపువలసలో కళాశాల నిర్వహిస్తామంటూ 2026-27కు ఎంపీసీ, బైపీసీ, నీట్, జేఈఈ శిక్షణకు అడ్మిషన్ల పేరుతో 130 మంది విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో ఓ విద్యార్థిని కట్టిన అడ్మిషన్ రూ.5,500లకు రశీదు అసలు కళాశాల పేరుతో బయటకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం పీఎం పాలెం స్టేషన్‌లో గత డిసెంబరు 22న ఫిర్యాదు చేసింది. కొమ్మాదితోపాటు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ నకిలీ లోగోలు, ప్రకటనలతో విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు, ఆర్ఐవోకు ఫిర్యాదు వెళ్లినా చర్యలకు వెనకడుగు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
THE EENADU WAY CLASSIFIEDS
లీగల్ ప్రకటనలు
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
అంత్యక్రియలు,
వేడుక ఏదైనా.. ఈనాడును చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. గజ దొంగయ్యాడు..!

★ ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు

వివరాలు వెల్లడిస్తున్న సీపీ శంఖబ్రతబాగ్చీ

కార్పొరేషన్, జగదాంబకూడలి, న్యూస్‌టుడే : పోస్టుగ్రాడ్యుయేషన్ చదివి, ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అచ్చి మహేష్‌రెడ్డి(సన్నీ) విలాసవంతమైన జీవితం కోసం చోరీలకు పాల్పడి... ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నామని సీపీ శంఖబ్రతబాగ్చీ తెలిపారు. శనివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వెల్లడించిన వివరాలివి. 'విశాఖలోని మాధవధారకు చెందిన సన్నీ తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పథక రచన చేస్తుంటాడు. ఇటీవల కొన్నాళ్ల నుంచి కాకినాడ పరిసరాల్లో ఉంటూ... అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి దొంగతనాలు చేశాడు. గత ఏడాది అక్టోబరు 10న గాజువాకకు చెందిన కె.శివరామకృష్ణ అరుణాచలం వెళ్లారు. 13న ఆయన ఇంట్లో చోరీ జరిగిందని చుట్టుపక్కల నివాసితులు ఇచ్చిన సమాచారంతో తిరిగొచ్చారు. 17 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు మాయమైనట్టు గుర్తించి, 14న గాజువాక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాజువాక క్రైం సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా... సన్నీపై ఆరిలోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ పోలీస్‌స్టేషన్లలో ఇదే తరహా కేసులు నమోదైనట్లు గుర్తించారు. 26 కేసుల్లో 1084.94 గ్రాముల బంగారం, 6333.5 గ్రాముల వెండి, రూ.40,500 నగదు చోరీ జరినట్టు పోలీసులు నిర్ధారించారు. నేర స్థలాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడంతో డీసీపీ కె.లతామాధురి, ఏసీపీ నరసింహమూర్తి, సౌత్ సబ్ డివిజనల్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు సవాల్‌గా తీసుకుని ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని గాజువాకలో అరెస్టు చేశారు. అతడిపై ఉన్న 26 కేసులకు సంబంధించి 699 గ్రాముల బంగారం, 3,805 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కాజేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారుతో పాటు, నెంబర్ ప్లేట్ లేని స్కూటీని, చోరీకి వినియోగించిన సామగ్రినిస్వాధీనం చేసుకున్నారు. సన్నీ 15 ఏళ్ల వయసులోనే దొంగతనాలకు పాల్పడడంతో.. పీఎంపాలెం స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదై, జువైనల్ హోంలో ఉండి, బయటకు వచ్చాడు' అని సీపీ పేర్కొన్నారు.

పోటీలను వీక్షిస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్.. స్టేడియంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, నటుడు రాంప్రసాద్

గాల్లో విన్యాసం... కళ్ల ముందు అద్భుతం

అలరించిన బైక్ రేసింగ్ పోటీలు



తరలివచ్చిన వీక్షకులు

పోటీల్లో ఆసక్తికర దృశ్యాలు

జాతీయస్థాయి మోటార్ బైక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోటీలు నగర వాసులను అలరించాయి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఈ పోటీలను మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, తదితరులు వీక్షించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. మిరుమిట్లు గొలిపే కాంతుల నడుమ సాగిన పోటీల్లో ...బైక్‌లతో అంతెత్తున గాల్లో దూకిన తీరు చూసి ఆశ్చర్యపోయారు. సాహసంతో కూడిన ఈ పోటీలు ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకర్షించాయి. – న్యూస్‌టుడే, విశాఖ క్రీడలు

చోడవరం కోర్టుల సముదాయంలో మొక్క నాటుతున్న విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు

చోడవరంలోనే మాదక ద్రవ్యాల కేసుల విచారణ

విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు

చోడవరం, న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాల (ఎన్‌డీపీఎస్) కేసులకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేయడం, బెయిల్ మంజూరు తదితర పూర్తిస్థాయి విచారణ చోడవరం తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో చేపట్టేలా చర్యలు తీసుకున్నామని విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. ఇకపై మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించి న్యాయపరమైన అంశాల విషయమై న్యాయవాదులు విశాఖకు రావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చోడవరంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు (సీనియర్ డివిజన్) పరిశీలన నిమిత్తం శనివారం జిల్లా జడ్జి వచ్చారు. కోర్టు సముదాయంలో మొక్కలను నాటారు. తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి (ఎఫ్‌టీసీ) హరినారాయణ, సీనియర్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కె.గౌరీశంకరరావు, వీడీఎం జి.స్వర్ణ ఉన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లాజీరావు, ప్రధాన కార్యదర్శి చీపురుపల్లి సూర్యనారాయణ, న్యాయవాదులు మంథా గౌరీశంకర్, పోతల ప్రకాశరావు, కాండ్రేగుల డేవిడ్‌లు పాల్గొన్నారు. స్వయంభూని సన్నిధిలో: చోడవరం కోర్టుకు వచ్చిన జిల్లా జడ్జి పట్టణంలోని స్వయంభూ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. దేవదాయ శాఖ ఈవో సత్యనారాయణమూర్తి, ఛైర్మన్ పసుమర్తి సాంబల పర్యవేక్షణలో అర్చక బృందం శ్రీనివాస్, విఘ్నేష్ ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.

స్వచ్ఛత కోసం 'పరుగులు' తీయ్..!

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులో శనివారం ఉదయం శిఖర్ సే సాగర్ తక్ పేరుతో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహావిశాఖ నగర పాలక సంస్థ, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన 3కే పరుగును జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రారంభించారు. సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుమార్ దిలీప్, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి పంకజ్ జైన్, ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.పి.సింగ్ కలిసి 5కే, 10కే పరుగులను ప్రారంభించారు. అనంతరం ఆర్.కె. బీచ్‌లో ఏర్పాటు చేసిన మత్స్య సైకత శిల్పాన్ని, విద్యార్థుల పెయింటింగ్ పోటీలను తిలకించారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చిన్నారులను అభినందించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, డి.వి.రమణమూర్తి, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ సంజయ్ మహరాజ్‌తో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జలచరాల సైకత శిల్పం

పెయింటింగ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

కనులపండువగా సీతారాముల శోభాయాత్ర

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: భద్రాచలం నుంచి రప్పించిన సీతారాముల ఉత్సవ విగ్రహాలతో శనివారం ఆర్.కె.బీచ్‌లో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. కాళీమాత ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్రను విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. వందలాది మంది భక్తులు దారి పొడవునా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకుసాగారు. వై.ఎం.సి.ఎ. వరకు ఈ యాత్ర కొనసాగింది. శ్రీరామాలయ నిర్వహణ సేవా సంఘం, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, సీఎంఆర్ గ్రూపు సంస్థల అధినేత మావూరి వెంకటరమణ, దక్షిణ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు

పాఠశాలల్లో 'విద్యాంజలి-2.0' అమలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కేంద్రం ప్రవేశపెట్టిన 'విద్యాంజలి-2.0'ను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పక్కాగా అమలు చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ (అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్) చంద్రశేఖర్ సూచించారు. శనివారం పాతనగరంలోని క్వీన్‌మేరీ పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారులు బి.పైడపునాయుడు, బి.పుష్పరాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దాతలు, సేవా సంస్థలతో పాటు వివిధ సంస్థల సీఎస్ఆర్ నిధులు సమీకరించి పాఠశాలల్లో వసతులు మెరుగుపర్చాలన్నారు. విద్యాంజలి కార్యక్రమ లక్ష్యాలపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో రిసోర్స్‌పర్సన్ కె.కనకరాజు, సెక్టోరియల్ అధికారి జి.లక్ష్మి, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏపీసీ చంద్రశేఖర్

త్వరితగతిన క్రమబద్ధీకరణ ప్రక్రియ

రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ విద్యాధరి, డీఆర్వో సత్తిబాబు, ఆర్డీఓలు, ప్రత్యేక ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్ఐలతో సమీక్ష నిర్వహించారు. "గాజువాక ప్రాంతంలో జీఓ 45 కింద వెయ్యి పట్టాలను ఈనెల 18న పంపిణీకి సిద్ధం చేయాలి. జీఓ 299 కింద కన్వేయన్స్ డీడ్స్ ప్రక్రియ వేగవంతం చేయాలి. యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ త్వరితగతిన చేపట్టాలి. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే అడ్డంకుల్ని పరిష్కరించాలి. మార్చి 31వ తేదీలోపు క్రమబద్ధీకరణ పూర్తి చేయాలి. జీఓ 388 కింద దరఖాస్తు చేసిన వారు నిర్ణీత రుసుము చెల్లించకపోతే... వారంతా జీఓ 30 కింద దరఖాస్తులు చేసుకునేలా అవగాహన కల్పించాలి.." అని కలెక్టర్ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్, చిత్రంలో జేసీ విద్యాధరి

ఆకట్టుకుంటున్న వస్త్ర ప్రదర్శన

కార్పొరేషన్, న్యూస్‌టుడే : నగరంలోని గ్రీన్‌పార్క్ హోటల్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్‌పో వస్త్ర ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. శనివారం ప్రారంభమైన ప్రదర్శన ఈనెల 11 వరకు కొనసాగుతుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్ర ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచామన్నారు. రాయితీ ధరలపై విక్రయాలు జరుపుతున్నామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

కల్యాణ ముత్యాలకు రూ.19 లక్షల విరాళం

భద్రాచలం, న్యూస్‌టుడే: విశాఖపట్నానికి చెందిన భక్తులు జి.పుష్పారావు కుటుంబ సమేతంగా శనివారం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. మార్చి 27న శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ నిర్వహించే సీతారాములవారి కల్యాణంలో ఉపయోగించే ముత్యాల కోసం రూ.19 లక్షల విరాళాన్ని దేవస్థానం ఖాతాకు జమ చేశారు. ఈ మొత్తాన్ని తలంబ్రాలలో వాడే ముత్యాల నిమిత్తం వెచ్చించాలని ఈఓ దామోదర్‌రావును కలిసి కోరారు. దాతలు ప్రధాన ఆలయంలో ధ్రువమూర్తులతో పాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయుణ్ని లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి వైదిక పెద్దల ఆశీర్వచనం పొందారు.

ఈఓ దామోదర్‌రావుతో విరాళం అందించిన భక్తులు

'జీవన సాఫల్య పురస్కారం' ప్రదానం

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కిడ్నీ వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ నెఫ్రాలజిస్టు, ఎన్టీఆర్ వర్సిటీ విశ్రాంత ఉప కులపతి డాక్టర్ టి.రవిరాజుకు జీవన సాఫల్య పురస్కారం దక్కింది. ఈనెల 6 నుంచి కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నగరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ(ఐఎస్ఎన్), సదరన్ ఛాప్టర్ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా విశాఖకు చెందిన డాక్టర్ రవిరాజుకు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన సేవల్ని పలువురు ప్రశంసించారు. సమావేశంలో డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియం, డాక్టర్ సుందర్, డాక్టర్ నిరంజన్‌కుమార్, డాక్టర్ కేసీ.గురుదేవ్, డాక్టర్ భూషణ్‌రాజ్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ నాగరాజ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ రవిరాజుకు పురస్కారం అందజేస్తున్న నిర్వాహకులు

'చంద్రుని నేల ఒక శక్తిమంతమైన ఉష్ణ నిరోధకం'

డాక్టర్ కరణం దుర్గాప్రసాద్‌ను సత్కరిస్తున్న విద్యార్థులు, ఆచార్యులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ సీనియర్ శాస్త్రవేత్త, చంద్రయాన్-3లోని 'చస్ట్' ప్రయోగ ముఖ్య పరిశోధకులు డాక్టర్ కరణం దుర్గా ప్రసాద్ శనివారం ఆంధ్రవిశ్వవిద్యాలయం వాతావరణ శాస్త్రం, సముద్ర విజ్ఞాన విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా 'చస్ట్' టు మూన్ అండ్ మార్స్ (చంద్రుడు, అంగారకుడి దిశగా అన్వేషణ) అనే అంశంపై ఆయన మాట్లాడారు. చంద్రుని ఉపరితల ఉష్ణ, భౌతిక ధర్మాలను అధ్యయనం చేయడానికి రూపొందించిన చస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) పరికరం ద్వారా కనుగొన్న అంశాలను వివరించారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై మొట్టమొదటి సారిగా ఉష్ణోగ్రత ప్రొఫైల్‌ను ఈ పరికరం అందించిందన్నారు. చంద్రుని నేల ఒక శక్తిమంతమైన ఇన్సులేటర్‌గా (ఉష్ణ నిరోధకం) పనిచేస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైందని చెప్పారు. భవిష్యత్తులో చంద్రునిపై నివాసాలు నిర్మించడానికి లేదా వనరులను సేకరించడానికి ఈ ఫలితాలు ఎంతో కీలకంగా నిలుస్తాయన్నారు. ఇతర గ్రహాలపై రోవర్లను సురక్షితంగా దించడానికి, నడపడానికి వాతావరణశాస్త్ర నిపుణుల అవసరం ఎంతో ఉందని చెప్పారు. అంగారక గ్రహ వాతావరణాన్ని అధ్యయనం చేయడం ద్వారా భూమితో సహా ఇతర గ్రహాల శీతోష్ణస్థితిని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.

'అనుసంధాన రహదారులు పూర్తి చేయాలి'

మాట్లాడుతున్న ఏపీఏటీప అధ్యక్షుడు డాక్టర్ కె.కుమార్‌రాజా, చిత్రంలో ఉపాధ్యక్షులు ఒ.నరేష్‌కుమార్, డి.ఎస్.వర్మ

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే : విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధాన రహదారుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం (ఏపీఏటీప) ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఏపీఏటీప అధ్యక్షుడు డాక్టర్ కె.కుమార్‌రాజా, ఉపాధ్యక్షులు ఒ.నరేష్‌కుమార్, డి.ఎస్.వర్మ శనివారం సాయంత్రం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. 'ఈ ఏడాది జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోతే... ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. విశాఖ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా విద్యుత్తు బస్సులు ఏర్పాటు చేయాలి. రామకృష్ణ బీచ్, వుడా పార్కు, గాజువాక, సీతమ్మధార తదితర ప్రాంతాల్లో వ్యాపార లాంజ్‌లు ఏర్పాటు చేసి, ప్రయాణికుల విశ్రాంతికి సౌకర్యాలు కల్పించాలి. గతేడాది విశాఖ విమానాశ్రయం నుంచి మొత్తం 29,96,963 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినా... విశాఖ విమానాశ్రయం నుంచి ప్రధాన నగరాలకు రోజూ ఉదయం 5.30 నుంచి 8.30 గంటల వరకు 3 విమానాలు, రాత్రి 9 నుంచి 12 గంటల వరకు 3 విమానాలు కొనసాగించాలి. కుప్పం, నెల్లూరు, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రణాళిక రూపొందించడం అభినందనీయం' అని వారు పేర్కొన్నారు.

'కాలుష్య నియంత్రణ ఉద్యమానికి కలిసి రావాలి'

ఎంవీపీకాలనీ నుంచి సముద్రంలోకి వెళ్తున్న మురుగును చిత్రంలో చూపిస్తున్న సత్యనారాయణ

సీతంపేట, న్యూస్‌టుడే : నగరంలో కాలుష్య నియంత్రణ చర్యలపై జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దృష్టి సారించడం లేదని పర్యావరణవేత్త, జలబిరదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. శనివారం ఆయన విశాఖ పౌరగ్రంథాలయంలో విలేకరులతో మాట్లాడారు. "పరిశ్రమల ద్వారా వచ్చే వందల కోట్ల ఆదాయం కోసం సముద్రం ద్వారా లభించే లక్షల కోట్ల ఆదాయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. కాలుష్య కారకాలన్నీ సముద్రంలోకి చేరడంతో ఎంతో నష్టం జరుగుతుందని ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వి.వి.ఎస్.ఎస్.శర్మ వెలుగులోకి తీసుకొచ్చారు. కాలుష్య నియంత్రణకు సంబంధించిన పలు అంశాలపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించాను. ఈ పోరాటానికి ప్రజల మద్దతు ఇవ్వాలి" అని సత్యనారాయణ కోరారు.

క్యాన్సర్ ఆసుపత్రికి రూ.9.60 లక్షల పరికరాలు అందజేత

ఆసుపత్రికి ఆధునిక పరికరాలు అందించిన షిప్‌యార్డు డైరెక్టర్ కమొడోర్ రాకేష్‌ప్రసాద్

సింధియా, న్యూస్‌టుడే : హిందుస్థాన్ షిప్‌యార్డు సంస్థ తన సామాజిక బాధ్యతలో భాగంగా లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రికి రూ. 9.60 లక్షలు విలువ చేసే ఆపరేషన్ థియేటర్, సర్జికల్స్ సమకూర్చింది. ఈ సందర్భంగా షిప్‌యార్డు కార్పొరేట్ ప్లానింగ్ డైరెక్టర్ కమొడోర్ రాకేష్ ప్రసాద్ మాట్లాడుతూ... ప్రాంతీయ సామాజిక పురోగతికి హిందుస్థాన్ షిప్‌యార్డు కృషిచేస్తోందన్నారు. ఈ పరికరాలు ఆధునిక వైద్య సేవలకు దోహదం చేస్తాయన్నారు. ఇరు సంస్థల అధికారులు పాల్గొన్నారు.

మర పడవలకు కలర్‌కోడ్ తప్పనిసరి

వన్‌టౌన్, న్యూస్‌టుడే : సముద్రంలో వేట సాగించే మర పడవల ఆపరేటర్లు కలర్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని మత్స్యశాఖ విశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు సూచించారు. ఐఎఫ్ఆర్, మిలాన్ నేపథ్యంలో శనివారం చేపలరేవులో బోటు ఆపరేటర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కలర్ కోడ్ పాటిస్తే బోట్లు గుర్తింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సముద్ర జలాల్లో యుద్ధనౌకల విన్యాసాల నేపథ్యంలో 17 నుంచి 19 వరకు మరపడవల ద్వారా చేపల వేట నిషేధమన్నారు. సమావేశంలో మెరైన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రమేష్, నౌకాదళం అధికారి మధుసూదన్, మత్స్యశాఖ ఏడీ ఆశాజ్యోతి, బోటు ఆపరేటర్ల సంఘం నాయకులు కొండబాబు, లక్ష్మణరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు

ఉక్కులో స్వల్ప విద్యుత్తు అంతరాయం

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కర్మాగారంలో శుక్రవారం ఉదయం సుమారు గంటపాటు విద్యుత్తు అంతరాయం కలగడంతో ప్రధాన విభాగాలైన బ్లాస్ట్ ఫర్నేస్, ఎస్ఎంఎస్, సింటర్‌ప్లాంట్లపై స్వల్ప ప్రభావం పడినట్లు సమాచారం. గ్రిడ్ నుంచి వచ్చే విద్యుత్తు మెయిన్ రిసీవింగ్ స్టేషన్(ఎంఆర్ఎస్) వద్ద ఈ ఇబ్బంది తలెత్తింది. ఆ విభాగాల్లో ఉత్పత్తిపై కొంతమేర ప్రభావం పడినట్లు తెలిసింది. అంతరాయానికి కారణాలు, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు యాజమాన్యం శనివారం కమిటీ వేసింది.

ఐక్య పోరాటాలతో ప్రయోజనం

కరపత్రాలు ప్రదర్శిస్తున్న సిటూ నాయకులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన లేబర్‌కోడ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ సహ సమన్వయకర్త కేఎం.కుమారమంగళం కోరారు. శనివారం జగదాంబకూడలి సమీప ఎల్లమ్మతోట సీఐటీయూ(సిటూ) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సమ్మెకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, కార్మికులకు తీవ్రనష్టం కలిగిస్తున్న కేంద్రం తీరుపై ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ నాయకులు ఆర్‌కేఎస్‌వీ. కుమార్, సాగర్, శ్రీనివాస్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ★ జీవీఎంసీలో పని చేస్తున్న ఆర్పీలు(రిసోర్స్ పర్సన్) సమ్మెలో పాల్గొంటారని సిటూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

అకుంఠిత దీక్షతోనే రాణింపు

జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందుకున్న విద్యార్థులతో చిత్రకళానిలయం వ్యవస్థాపకులు సూర్యనారాయణ

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: అంకుఠిత దీక్ష, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని చోడవరం సబ్ రిజిస్ట్రార్ గీతాలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ప్రేమ సమాజంలో శనివారం చిత్రకళా నిలయం వ్యవస్థాపకులు బొడ్డేడ సూర్యనారాయణ ఆధ్వర్యంలో 8వ జాతీయ బాలబాలికల చిత్రకళ ప్రదర్శన పోటీలను సబ్ రిజిస్ట్రార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటా చిత్రకళా ప్రదర్శన పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. చదువుతోపాటు ఇష్టమైన రంగంలో ప్రతిభ కనబరిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. సూర్యనారాయణ మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి సుమారు రెండు వేల మంది బాలబాలికలు పంపించిన చిత్రాలను పోటీల్లో ప్రదర్శించామన్నారు. వీటిలో 200 చిత్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఒక పాఠశాల నుంచి వంద ఎంట్రీలకు మించి పంపిన యాజమాన్యానికి ఉత్తమ చిత్రలేఖన ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేశామని తెలిపారు. విశాఖ టింపనీ స్కూల్ విద్యార్థిని తన్వీ ప్రణీత ప్రథమ బహుమతికి ఎంపికైందన్నారు. ద్వితీయ బహుమతికి ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. అనంతరం పుస్తకావిష్కరణతోపాటు సబ్ రిజిస్ట్రార్‌ను సన్మానించారు.

MARGADARSI CHIT FUND PVT. LTD.

Chit Groups are available at our **MVP COLONY** Branch

Chit Group	Duration In Months	Monthly Installment	Chit Value
LT CC	50	60,000	30,00,000
LT X	50	20,000	10,00,000
LT T	50	10,000	5,00,000
LT S	50	6,000	3,00,000
LT P	50	4,000	2,00,000
FT VZ	40	1,25,000	50,00,000
TT T	30	10,000	3,00,000
ST V	25	1,00,000	25,00,000
ST X	25	20,000	5,00,000

Please Contact Branch Manager **Mr. M. SUDHAKAR**, for further details.
Mobile Nos. **80085-96280**, Landline: **0891-2724848, 2710591.**

లైంగిక వేధింపులపై ఫిర్యాదు...విచారణ

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఓ విభాగాధిపతి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదు అందిందని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్‌కు శనివారం ఈ ఫిర్యాదు అందగానే న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సీతామాణిక్యం ఆధ్వర్యంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ)ని నియమించారన్నారు. సదరు విభాగాధిపతి లైంగికంగా వేధిస్తున్నారని ఓ విద్యార్థి నుంచి ఫిర్యాదు అందిందన్నారు. ఈ విషయమై ఐసీసీ కమిటీ ఛైర్మన్ సీతామాణిక్యం మాట్లాడుతూ ఫిర్యాదులో విద్యార్థిని పేరులేదన్నారు. విచారణ కోసం శనివారం మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5గంటల వరకు కమిటీ సభ్యులం వేచి ఉన్నామని, ఎవరూ విచారణకు హాజరుకాలేదని తెలిపారు. ★ ఆయనపై 2017లో ఇలాంటి ఫిర్యాదు అందడంతో అప్పట్లో విచారణ జరిపి ఏయూ దూర విద్యా కేంద్రానికి మార్చినట్లు తెలిసింది. తర్వాత మళ్లీ ప్రస్తుత విభాగానికే మార్చడం గమనార్హం.

నకిలీ పత్రాలు సృష్టించిన వ్యాపారి అరెస్టు

విశాఖలీగల్, న్యూస్‌టుడే : నకిలీ పత్రాలు సృష్టించి, రూ.6.59 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టి.. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన నిందితుడిని అరెస్టు చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ విశాఖ జోన్ యూనిట్ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు.. నంద్యాల ప్రాంతానికి చెందిన షేక్ షబ్బీర్ మినరల్స్ వ్యాపారం చేస్తూ... పన్ను ఎగవేతకు పాల్పడ్డాడు. దీంతో అతడిని అరెస్టు చేసి విశాఖలోని ఆర్థిక నేరాల నియంత్రణ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించిందని అధికారులు తెలిపారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	125	117
లైవ్	152	137
డ్రెస్డ్	220	244
స్కిన్‌లెస్	251	254

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **శ్రీ చిదంబరం గారు**
స్క్రీన్-2: **మన శంకర వరప్రసాద్ గారు**

గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ మహాత్మ జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎ.రూప తెలిపారు. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.

మాతృ మరణాలు నివారించాలి

మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

వన్‌టౌన్, న్యూస్‌టుడే : జిల్లాలో మాతృ మరణాలు నివారించాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని..గత ఏడాదిలో జరిగిన ఘటనలపై ఆరా తీశారు. గర్భిణులకు ప్రసవ సమయంలో అవసరమయ్యే సేవలు అందించేందుకు స్థానిక ఏఎన్ఎంలు అందుబాటులో ఉండాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్‌ప్రసాద్, ఏపీవీవీపీ డాక్టర్ ఉషాప్రసాద్, వీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమిని, కేజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ లూసీ, డీఐఓ డాక్టర్ ఎన్వీ.సమత తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే హడలిపోతున్నారు. – పైడంనాయుడు, పరవాడ ✓: త్వరలో సంబంధిత సిబ్బందిని రప్పించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జునరావు, డిప్యూటీ ఎంపీడీవో, పరవాడ

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం సీబీఎం చర్చి దారిలో వ్యర్థాలు, చెత్త పేరుకుపోయాయి. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని కోరుతున్నాం. – పి.సూర్యనారాయణ, ✓: పరిశీలించి చర్యలు చేపడతాం. పేరుకుపోయిన చెత్తను తొలగిస్తాం. – పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి సబ్బవరం.

?: పెదగొల్లలపాలెంలో చెత్తను సంపద తయారు చేసే కేంద్రానికి తరలించాల్సి ఉండగా గెడ్డలో వేస్తున్నారు.– దినేష్ కుమార్, ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం చెత్తను తరలించే ఏర్పాటు చేస్తాం. – చైతన్య, మండల వార్డు సచివాలయ అధికారి, సబ్బవరం.

వేపగుంట, న్యూస్‌టుడే: ?: కోట నరవ కాలనీలో మురుగు కాలువలు శుభ్రతకు నోచుకోవడంలేదు. – వెంకటేశ్వరరావు, ✓: సంబంధిత సిబ్బందితో కాలువలు శుభ్రం చేయిస్తాం. – కృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టరు.

‘పడ’కేసిన ప్రాథమిక ఆసుపత్రి..!

వైద్యుల కొరత.. అరకొర సౌకర్యాలు
సబ్బవరం పీహెచ్‌సీ దుస్థితిదీ

సబ్బవరం, న్యూస్‌టుడే

సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దీన్ని యూజీపీహెచ్‌సీ డీగ్రేడ్ చేయడంతో పలు వైద్య సేవలు అందకుండా పోయాయి. వైద్య సిబ్బందిని కూడా తగ్గించేశారు. దీంతో స్థానికులు వైద్య సేవల కోసం విశాఖపట్నం, అనకాపల్లి వెళ్లవలసి వస్తోంది.

✦ పీహెచ్‌సీ భవనం నిర్మించి సుమారు 50 ఏళ్లు దాటడంతో శిథిలమైంది. గోడలు బీటలు వారాయి. స్లాబ్ పెచ్చులూడటంతో వర్షం పడితే నీరు కారిపోతోంది. మరుగుదొడ్లు శిథిలమయ్యాయి. గతంలో ప్రసూతి వార్డు, జనరల్ వార్డు, అత్యవసర వార్డు ఉండేవి. ఆయా గదులు శిథిలం కావడంతో వాటిల్లోని పడకలను ఆపరేషన్ థియేటరులో ఏర్పాటు చేశారు. ఇటీవల

ఆపరేషన్ థియేటర్‌లో పడకల దుస్థితి

పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఈ ఆసుపత్రిని సందర్శించినప్పుడు కొత్త భవనం నిర్మించి 50 పడకల ఆసుపత్రిగా మార్చి అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఏడాదైనా ఇంత వరకు అడుగు కూడా ముందుకు పడలేదు. దీనిపై ప్రధాన వైద్యుడు ఎన్ఎస్ఆర్ చక్రవర్తి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి చెందిన దస్త్రం ప్రస్తుతం ఆరోగ్య శాఖ డైరెక్టరేట్‌లో ఉందని చెప్పారు.

‘నాడు.. నేడు’ ఇలా..

✦ 30 పడకల ఆసుపత్రి స్థాయిని 6 పడకల ఆసుపత్రిగా మార్చేశారు. అప్పట్లో 45 మంది వైద్యులు, సిబ్బంది ఉండగా, ప్రస్తుతం 14 మంది పనిచేస్తున్నారు. ✦ గతంలో ఎక్స్‌రే ప్లాంటుతో పాటు ఒక రేడియో గ్రాఫర్ ఉండేవారు. ప్రస్తుతం రేడియో గ్రాఫర్ ఉండగా ఎక్స్‌రే ప్లాంటు పనిచేయడంలేదు. ✦ కు.ని.ఆపరేషన్లు తప్ప మరే ఇతర శస్త్ర చికిత్సలు జరగడంలేదు ✦ యూజీపీహెచ్‌సీగా ఉన్నపుడు 24 గంటలు ఆసుపత్రి పనిచేసేది. ఇప్పుడు రాత్రి సమయంలో అత్యవసరమైతే కాల్ డాక్టర్లు మాత్రమే వస్తున్నారు.

✦ **రూ.2.5కోట్లు వచ్చే అవకాశం ఉంది:** ఆసుపత్రి అప్‌గ్రేడ్ కోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఆసుపత్రి మరమ్మతుల కోసం రూ.80 లక్షల వరకు నిధులు ఉన్నాయి. దీనితో కలిపి రూ. 2.5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఆయా నిధులు విడుదలైన వెంటనే ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం. – పంచకర్ల రమేశ్‌బాబు, పెందుర్తి ఎమ్మెల్యే

మత్స్యకారులకు కూటమి అండ

వన్‌టౌన్, న్యూస్‌టుడే : రాష్ట్రంలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం ఆయన విశాఖ చేపలరేవును సందర్శించారు. ఇటీవల బంగ్లాదేశ్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న 9 మంది మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరకులు అందించారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు పట్టాభిరామ్, విశాఖ దక్షిణం తెదేపా బాధ్యులు సీతంరాజు సుధాకర్, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండిబాబ్జీ, మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు పాల్గొన్నారు.

బాధితులతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీభరత్

కొవ్వూరి వెంకటరెడ్డి చిరస్మరణీయులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రజాబంధు కొవ్వూరి వెంకటరెడ్డి ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు అన్నారు. శనివారం కొవ్వూరి వెంకటరెడ్డి వర్ధంతిని బీచ్‌రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

వెంకటరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యేలు వెలగపూడి, గణబాబు

పగులుతున్న పైపుగొట్టాలు.. పట్టించుకోని యంత్రాంగం

సుజాతనగర్(పెందుర్తి), న్యూస్‌టుడే : జీవీఎంసీ 97వ వార్డు సుజాతనగర్, కార్మికనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పైపు గొట్టాలు పగిలిపోయి ధ్వంసమవుతున్నా యంత్రాంగం పట్టించుకోవడంలేదని నివాసితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో జలజీవన్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు తవ్వి చదును చేసే క్రమంలో భూమిలో ఉన్న భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, తాగునీటి పైపులైన్ల గొట్టాలు ధ్వంసమవుతున్నాయి. పాడైపోయిన చోట పైపులైన్లను మరమ్మతు చేయాలని కోరినా సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. జీవీఎంసీ ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

కదలని మురుగు.. వదలని దుర్వాసన

చినముషిడివాడ(పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ దరి నాగేంద్ర కాలనీలో మురుగు సమస్యతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని నివాసితులు వాపోయారు. ఈ ప్రాంతంలో పక్కా కాలువలు లేకపోవడంతో పాటు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో కచ్చా కాలువల్లో మురుగు నిలిచిపోతోంది. జీవీఎంసీ సంబంధిత అధికారులు స్పందించి మురుగు సమస్య పరిష్కరించాలని కోరారు.

రాత్రిపూట ఆర్టీసీ సర్వీసులను నడపాలని వినతి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆర్టీసీ సర్వీసులను రాత్రిపూట కూడా నడపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్యదర్శి వర్గ సభ్యులు బి.గంగారావు కోరారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెం డిపోలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా అవసరాలకు 1760 కొత్త బస్సులను కొనుగోలు చేసి నడపాలన్నారు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందని, అయితే అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గీతం కళాశాలకు కేటాయించిన 27 బస్సులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిలిపివేసిన రూట్లలో సర్వీసులను తిరిగి కొనసాగించాలని కోరారు.

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

పెందుర్తి, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపిన వివరాలిలా.. జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ ఎస్టేట్ కాలనీలో నివాసం ఉంటున్న బాబు కేవీఎస్ఎన్ గుప్తా (37) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 2న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ మేరకు ఆయన భార్య శనివారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతలు హెచ్‌సీ జి.అప్పారావుకు అప్పగించారు.

ప్రమాదంపై సమగ్ర విచారణకు డిమాండ్

పరవాడ, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా నక్కపల్లి హెటెరో మందుల కంపెనీలో ఈనెల 6న జరిగిన ప్రమాదంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కంపెనీలో భద్రతా ప్రమాణాలను అమలుచేయక పోవడంతో స్లాబ్ పెచ్చులూడి పడి విధుల్లో ఉన్న ఒక ఉద్యోగి మృతిచెందగా మరొకరు గాయపడ్డారన్నారు. మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలి

వి.జుత్తాడ(పెందుర్తి), న్యూస్‌టుడే: పిల్లలు చదువుకునే వయసులో క్రమశిక్షణ కల్గిఉంటే జీవితంలో కష్టాలు ఎదుర్కొనే ధైర్యం వస్తుందని పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ సూచించారు. పెందుర్తి మండలం వి.జుత్తాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ‘బాలిక భద్రత - మాదకద్రవ్యాల నియంత్రణ’ అనే అంశంపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పాఠశాలలో, బయట బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అవగాహన సదస్సులో పాల్గొన్న సీఐ సతీశ్‌కుమార్, ఉపాధ్యాయులు

ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ 1వ యూనిట్‌లో శనివారం ఉదయం విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించారు. 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో వారం రోజుల క్రితం సంస్థ అధికారులు ఉత్పత్తిని నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 1, 2, 3, 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి యధావిధిగా జరుగుతోందని కార్మిక వర్గాలు తెలిపాయి.

వాడచీపురుపల్లిలో నేటి నుంచి రామచంద్రమ్మ ఉత్సవాలు

వాడచీపురుపల్లి(పరవాడ), న్యూస్‌టుడే: పరవాడ మండలం వాడచీపురుపల్లిలో శ్రీరామచంద్రమ్మ ఉత్సవాలు ఈనెల 8, 9, 10తేదీల్లో నిర్వహించనున్నారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో విద్యుత్తు దీపాల అలంకరణతో పాటు భారీ ఎల్ఈడీ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8న ఉత్తరాంధ్ర స్థాయి షటిల్ పోటీలు, 9న జిల్లా స్థాయి కోలాటం పోటీలు ఉంటాయి. 10న ఉదయం 4గంటల నుంచి అమ్మవారి దర్శనాలు, ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం అమ్మవారి అనుపోత్సవం, రాత్రి 7గంటలకు బాణసంచా కాల్పుల ప్రదర్శన, రాత్రి 9గంటల నుంచి 14 వేదికలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ఉత్సవ కమిటీ ఛైర్మన్ మాసవరపు అప్పలనాయుడు తెలిపారు.

రామచంద్రమ్మ అమ్మవారు

10న పరదేశమాంబ పండగ

పరవాడ, న్యూస్‌టుడే: శ్రీ పరదేశమాంబ అమ్మవారి పండగను ఈనెల 10న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ వద్ద విద్యుత్తు దీపాలంకరణ చేశారు. ఆరోజు ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు, ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి భక్తులకు అన్నసమారాధన ఉంటుందన్నారు. సాయంత్రం అనుపోత్సవం, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

పరదేశమాంబ అమ్మవారు

కలియుగ దైవానికి వైభవంగా తోమాలసేవ

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపురంలో కొలువైన కలియుగ దైవం వెంకటేశ్వరస్వామికి శనివారం తోమాలసేవ ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్షి రామానుజాచార్యులు నేతృత్వంలో వేదపఠనాల మధ్య శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు జరిపారు. వివిధ వర్ణాల పూలు, తులసి మాలలతో అలంకరించి సహస్రనామార్చన చేశారు. ధూపదీప సేవలు చేసి విశేష నివేదనలు సమర్పించారు.

శ్రీనివాసుడు

భక్తిశ్రద్ధలతో సీతారాముల తిరువీధి ఉత్సవం

సింహపురికాలనీ(వేపగుంట), న్యూస్‌టుడే: సింహపురికాలనీ సీతారామాలయం వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం సీతారాముల తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కాలనీలో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

తిరువీధి రథంపై సీతారాములు, ఆంజనేయస్వామి

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు



పరవాడ, న్యూస్‌టుడే: ఈ.బోనంగి ఫార్మాసిటీ పునరావాస కాలనీ కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీహరికృష్ణ మాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అభిషేకాలు, గోత్రనామాలతో అర్చనలు చేశారు.

వీరాంజనేయస్వామి తీర్థ మహోత్సవం

సబ్బవరం, న్యూస్‌టుడే: చినయాతపాలెంలో శనివారం వీరాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు సబ్బవరం తహసీల్దారు బి.చిన్నికృష్ణ బహుమతులు అందించారు. కార్యక్రమంలో శరగడం దుర్గినాయుడు, దొడ్డి అప్పలనాయుడు, మళ్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక వ్యవహారాలపై విద్యార్థులకు అవగాహన

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: ఆర్థిక వ్యవహారాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం శనివారం నరవలోని బెహరా విద్యాసంస్థల ప్రాంగణంలో జరిగింది. ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోని ఆర్థిక నేరాలతో అంతా మోసపోతున్న తరుణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (సెబీ) శిక్షకులు మాడెం శ్రీను హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీంతో పాటు రహదారి భద్రతపై రోడ్ సేఫ్టీ శిక్షకులు టి.తిరుపతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ రహదారుల్లో ఎక్కడైనా ప్రమాదం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1033 నంబర్‌కు సమాచారం అందిస్తే వెంటనే రహదారి భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని సహకారం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌వోడీ నారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కామేశ్ అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న మాడెం శ్రీను

చురుగ్గా భూగర్భ విద్యుత్తు తీగల పనులు

వేపగుంట కూడలిలో భూగర్భ విద్యుత్తు తీగల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ జోన్-3లో గల సబ్‌స్టేషన్ల పరిధిలో ఈ పనులు ప్రారంభించారు. మార్చి నాటికి ఈ పనులు పూర్తిచేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. – న్యూస్‌టుడే, వేపగుంట

రూ.250 కోట్లతో.. ఏపీఈపీడీసీఎల్ జోన్-3 పరిధి సబ్‌స్టేషన్లు ఆర్ఆర్‌వీపురం, చీమలాపల్లి, విరాట్‌నగర్ ఎస్ఎస్ ప్రాంతాల్లోని ఫస్ట్ ఫేజ్‌లోని, పెందుర్తి, సుజాతనగర్, అప్పన్నపాలెం సబ్‌స్టేషన్ల పరిధిలో సుమారు రూ. 250 కోట్లు వెచ్చించి భూగర్భ విద్యుత్తు కేబుల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఈ పనులు చేయించేందుకు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని అధికారులు చెబుతున్నారు.

వేపగుంట - నాయుడుతోట రహదారిలో జరుగుతున్న భూగర్భ విద్యుత్తు తీగల నిర్మాణ పనులు

నిర్మాణం ఇలా.. 33 కేవీలైన్‌కు ఐదున్నర అడుగుల గొయ్యి, 11 కేవీ లైన్‌కు 0.9 మీటర్లు తవ్వుతారు. ఇసుక వేసి అందులో విద్యుత్తు తీగలు పెట్టి తరువాత మళ్లీ ఇసుకతో పూడుస్తారు. అనంతరం సిమెంట్ టైల్స్ వేస్తారు. దానిపైన వార్నింగ్ కేబుల్ పెట్టి మట్టితో పూడుస్తున్నారు. ఎక్కడైతే రోడ్డుని తవ్వారో అక్కడ మళ్లీ రహదారి మరమ్మతు పనులు చేస్తున్నారు.

వాహనదారులు జరభద్రం..

వేపగుంట, నాలుగు రోడ్ల కూడళ్లలో ఈ పనులు జరుగుతున్నాయి. దీని కోసం నాలుగు వైపులా గోతులు తవ్వుతున్నారు. దీంతో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రధాన రహదారుల్లో పనులు వేగంగా పూర్తిచేయించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ జోన్‌లో 20 కిలోమీటర్ల మేర జరుగుతున్న పనులకు రహదారుల్లో తవ్వకాలు జరుగుతున్న దృష్ట్యా వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడపాలని పెందుర్తి ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

పాఠశాలల అభివృద్ధికి విద్యాంజలి తోడ్పాటు

పెందుర్తి, న్యూస్‌టుడే: పాఠశాలల అభివృద్ధికి విద్యాంజలి పథకం తోడ్పాటు అందిస్తుందని పెందుర్తి ఎంఈవోలు సువర్ణ, మధుమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పథకానికి సంబంధించిన అవగాహన కార్యక్రమం శనివారం పెందుర్తి పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ సందర్భంగా ఎంఈవోలు మాట్లాడుతూ.. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యాంజలి పథకంలో నమోదు చేసుకోవాలన్నారు. పాఠశాల అవసరాలైన వాలంటీర్లు, పుస్తకాలు, ల్యాబ్‌లు, మౌలిక వసతులకు సమాజం నుంచి సహాయం పొందడానికి విద్యాంజలి దోహదం చేస్తుందన్నారు. పాఠశాల యూడైస్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పెందుర్తి మండలంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న ఎంఈవోలు సువర్ణ, మధుమూర్తి

పెందుర్తి ఎంపీపీకి రేపు విశ్వాస పరీక్ష

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణిపై మెజారిటీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు గత నెల 19న విశాఖ ఆర్డీవో సుధాసాగర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. ఆ మేరకు నిబంధనల ప్రకారం విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు ఆర్డీవో చర్యలు తీసుకున్నారు. నిర్ణీత గడువు అనంతరం ఈనెల 9న విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే బలపరీక్షకు హాజరు కావాలని ఆర్డీవో పేరిట మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండు అప్పలరాజు మండల ప్రాదేశిక సభ్యులకు నోటీసులు జారీ చేశారు.

రెండు వారాలుగా శిబిరంలో ఎంపీటీసీలు..

గత నెల 20న అవిశ్వాస తీర్మానం నోటీసులు అందుకున్న ఎంపీటీసీ సభ్యులను రెండు వారాలుగా ప్రత్యేక శిబిరానికి తరలించారు. వారంతా ప్రస్తుతం ఊటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 9న విశ్వాస పరీక్ష నేపథ్యంలో వారంతా వెనక్కు వచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వైకాపా నుంచి ఎంపీపీ పదవిని కాపాడుకునే ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. విశ్వాస పరీక్షలో ఎంపీపీ పాల్గొని ఎదుర్కొంటారని తెలుస్తోంది. విశ్వాస పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో గుండు అప్పలరాజు తెలిపారు. ఆర్డీవో సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా తమ మద్దతును తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింత

గురుద్వారా, న్యూస్‌టుడే: ఆటోలో మర్చిపోయి వదిలేసిన సంచిని ద్వారకా పోలీసులు గంటల వ్యవధిలో కనిపెట్టి తిరిగి బాధితులకు అప్పగించారు. క్రైం ఎస్ఐ రాజు తెలిపిన వివరాలిలా.. నగరానికి చెందిన సువర్ణ అనే మహిళ శనివారం ఉదయం ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కి 11 గంటలకు ద్వారకానగర్ కూడలిలో దిగారు. ఆ సమయంలో ఆటో వెనుక పెట్టిన బంగారు ఆభరణాలున్న సంచిని మర్చిపోయారు. ఇంటికి వెళ్లి పరిశీలించగా కనిపించలేదు. దీంతో వెంటనే ద్వారకా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజు వెంటనే స్పందించి అక్కడున్న సీసీ ఫుటేజీల ద్వారా తక్కువ సమయంలోనే ఆటోను కనిపెట్టి ఆభరణాల ఉన్న సంచిని యజమానికి అప్పగించారు. ఈ సందర్భంగా మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

మహిళకు బంగారు ఆభరణాలు అందజేస్తున్న క్రైం ఎస్ఐ రాజు

ప్రకృతి సాగుతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు

సబ్బవరం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు వస్తాయని, తద్వారా రైతులకు మంచి లాభాలు కూడా వస్తాయని గ్రామ హార్టీ కల్చర్ సహాయకురాలు సేవిత అన్నారు. సబ్బవరం మండలం బంగారమ్మపాలెం గ్రామాన్ని నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ గ్రామంగా గుర్తించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులంతా ఎన్ఎంఎన్ఎఫ్ కిందికి రావాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు కంటిపల్లి పెంటారావును సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచి దాడి లావణ్య, డి.కన్నంనాయుడు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వీఏఏ లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

రైతు పెంటారావును సత్కరిస్తున్న నిర్వాహకులు

బీఐఎస్ ప్రమాణాలపై అవగాహన అవసరం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ ఆచార్య ఎం.శశి మాట్లాడుతూ విద్యా సంస్థలను పరిశ్రమలతో అనుసంధానించేందుకు బీఐఎస్ ప్రమాణాలను అవగాహన చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు విద్య, వృత్తి పరమైన అంశాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఆచార్య సీఎన్‌వీ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో బీఐఎస్ ప్రమాణాల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆచార్య జీవీ శివకృష్ణరావు మాట్లాడారు. కార్యక్రమానికి విద్యుత్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య టి.ఆర్. జ్యోత్స్న అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన, సాంకేతిక క్విజ్, రీల్స్ తదితర పోటీలు జరిగాయి. విజేతలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆచార్య కె.రామసుధ, ఆచార్య వి.వి.ఎస్.భాస్కరరెడ్డి, ఆచార్య జి.భీమేశ్వర, తదితరులు పాల్గొన్నారు.

ఏయూలో 11న రక్తదాన శిబిరం

ఏయూ ప్రాంగణం: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 11న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఏయూ వైద్యాధికారి డాక్టర్ రమేశ్వర్ తెలిపారు. ఆరోజు ఉదయం 9.30గంటల నుంచి సౌత్ క్యాంపస్ లోని వైద్య కేంద్రంలో ఈ శిబిరం జరుగుతుందన్నారు. హెల్పింగ్ హార్ట్స్ - విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు.

జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీలో పోలీసుల తనిఖీలు

తనిఖీల్లో పాల్గొన్న ఎస్ఐ లక్ష్మి, ఏఎస్ఐ కాళీప్రసాద్, సిబ్బంది

పెందుర్తి, న్యూస్‌టుడే : జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి నల్ల క్వారీ సమీపంలోని జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీలో శనివారం పెందుర్తి పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. ఎస్ఐ పి.లక్ష్మి, ఏఎస్ఐ బి.కాళీప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది కాలనీలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 12 వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాలనీలోని ఇద్దరు రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేసి వారి కదలికలపై ఆరా తీశారు.

కావలెను
గాజువాక ఆఫీస్ నందు పనిచేయుటకు
OFFICE BOYS కావలెను
అర్హత: 10th Class
వయస్సు: 25 to 35 years
KRANTHI PROPERTIES
CHETTIVANIPALEM, GWK
✆9177298298
Contact Timings: 10 AM to 8 PM

NRI'S INDIAN SPRINGS, VISAKHAPATNAM
WANTED TEACHERS
For all the subjects for PRE-PRIMARY, PRIMARY, HIGH SCHOOL & COORDINATORS, PET'S, OFFICE ASSISTANTS and AYAS.
Interested candidates attend the Demo and interviews from 14-02-2026 (SATURDAY) ONWARDS at Lakshminagar Branch, Chinamushidiwada, Vizag.
SALARY NEGOTIABLE. CONTACT FOR THE FURTHER DETAILS:
7702200442, 7416939898, 8977044167, 8977044165

(c) eenadu

EENADU eClassifieds

AUTO

VEHICLES FOR SALE

Doctor Driven Hyundai Verna-2016 High end diesel 82,000 KM, white, single owner good condition ✆ 9985264307, 9885035905.

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

WANTED DEALERS/AGENTS

బ్రాండెడ్ క్లీనింగ్ ప్రోడక్ట్సుకు డీలర్స్ (40% ప్రాఫిట్) కావలి***కంపెనీ మార్కెటింగ్ సపోర్ట్ ఉంటుంది ***మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, M/F కావాలి (శాలరీ 24000). ✆ 8125736395

BUSINESS OFFER

Business Sale I Fashion Store Men's Clothware for Goodwill Sale. Shop at MVP Sector-8. ✆ 9000450772, 9963955082.

Promote Apex Solar Business with Just 3600/- Earn Daily Good Income + Get 6000/- Worth of Digital Marketing Course Free ✆ 9133752959.

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

Good Running Ladies Boutique Since 15 Years on PM Palem Main Road, Vizag is for sale. Contact: 9247268246.

ఫెన్సింగ్ వేయబడును. మీ రియల్ ఎస్టేట్‌లో, మీ పొలంలో గానీ వేయబడును. అన్ని రకాల మొక్కలు 3 Years warrantyతో వేయబడును. C:8074323184.

FOR SALE

HASHTAG KITCHENS
Opp: SBI MADHAVADHARA RESTAURANT
for Sale. Fully equipped Multi Cuisine Restaurant
SELLING PRICE- 20,00,000/- Negotiable
Interior are done and Counter Seating Every thing Newly Constructed Ready to use
✆ 9949139009

Good Running Women's Wear Sarees, Dresses, Matchings Shop Nr. Main Centre in Rented Premises for Sale. 7981369049.

TOP RUNNING Restaurant for sale Near Madhurawada, Vizag beside Highway Point. ✆ 99088 67145.

Ladies Blouse & Dress Children Fashion Dot Pattern Cutting Software with Printer is for sale. Ph: 8985180700.

మంచి రన్నింగ్‌లో ఉన్న టిఫిన్ సెంటర్ & రెస్టారెంట్ & ఫాస్ట్ ఫుడ్ సెంటర్ & దాబా అమ్మకమునకు కలదు. (మెటీరియల్ + గుడ్ విల్) @ వెంకన్నపాలెం, Nr. చోడవరం. Call: 9121732661

School for Sale 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు అవసరమైన అన్ని గుర్తింపులు (Recognitions) ఉన్నాయి. ✆ 9032888615, 9391173385.

BUILDING CONSTRUCTION

LRS BPS
INITIAL APPLICATION FEE ONLY Rs. 10,000/-
N. SAMPATH REDDY
Licensed Civil Engineer
9989966440, 9908613579

CONTACT FOR..
BPS LRS
✆ 8885594477

TDR
BUYING/SELLING
(TDR Specialist)
9393991299
9391002982

TDR
AP & TELANGANA BONDS BUY & SALE
KAMESH
92 92 15 15 15

Sahitya Group an ISO Certified Com. ఇండివిడ్యువల్ హౌసెస్, అపార్ట్‌మెంట్స్ మెటీరియల్‌తో 1500/- per Sft. ✆ 9346843006.

ARCHITECT & ENGINEERS

BUILDING PLANS
STRUCTURAL DRAWINGS
INTERIORS
3D ELEVATIONS
BUILDING PLAN APPROVALS
BUILDING CONSTRUCTION
77802 47072

WATER PROOFING

27 సం॥ Exp తో పాత, కొత్త వాల్ క్రాక్స్, చెమ్మలు, స్లాబ్, ట్యాంక్, బాత్‌రూమ్‌లీకేజ్, ప్రెజర్ గ్రౌంటింగ్, చెదలు, బొద్దింకలు, పెస్ట్‌కంట్రోల్, గ్యారంటీ 9676276693

శ్రీ సాయి వాటర్ ప్రూఫ్ వర్క్స్ గ్యారెంటీతో మీ బాత్‌రూం లీక్స్, వాటర్ ట్యాంక్ లీక్స్, వాల్ క్రాక్స్, స్లాబ్ లీక్స్. వర్క్ ఫెయిల్ అయితే డబ్బులు వాపస్. ✆ 9701107676.

వన్‌టైమ్ ట్రీట్‌మెంట్ - లైఫ్‌టైమ్ సెటిల్‌మెంట్‌ః అన్ని రకాల స్లాబ్‌లు, బాత్‌రూమ్స్, వాటర్ ట్యాంకులు, రెయిన్ వాటర్ లీకులు లైఫ్‌టైమ్ గ్యారంటీ కావాలంటే 33 సం॥ల అనుభవం గల మా సంఘమిత్ర బిల్డింగ్ డాక్టరు దగ్గర ఉన్న స్పెషల్ కెమికల్ ఫార్ములాతో ట్రీట్‌మెంట్ చేయించుకోండి ✆ 9393900900.

EDUCATION

COACHING CENTRES

SAINIK SCHOOL ENTRANCE COACHING
LONG TERM 2026-27
We got 25 Seats in Aissee 2025
HOSTEL FACILITY AVAILABLE
RAO'S SAINIK ACADEMY
DWARAKANAGAR, VISAKHAPATNAM-16
9059131444

NEMANIS' INSTITUTE
3 Days a Week 2 Hours per Day
THE DROP-OUTS' SCHOOL, OPEN 10th
చదువు మానేసిన వారికి బడి.
వారానికి 3 రోజులు 2 గంటల క్లాస్
All subjects Rs. 2000/- నెలకు
✦ Special English for all age groups
✦ Telugu/ Hindi Medium. Rs. 2K PM
✦ Spoken German Rs. 5K PM.
Location: A/28, VUDA Secure, NTR Marg, Sagar Nagar, Vizag
WhatsApp: 93967-93617

HOME TUITIONS

IIT- JEE Maths Home Tui/Tui (Exp. 15 yrs.) 6th- 10th, Inter +1, +2, Engg. (Maths) (On/Off Line Avl.) by M.Sc. Gold Medalist. ✆ 7989090341.

TVR Home Tutions IPE+ JEE Main + NEET & Long Term Classes Maths Physics Chemistry 20 + Yrs Exp. Faculty Ph : 9391999934

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్
మార్ట్ గేజ్ లోన్
హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా
అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital
లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ చేసి 20,000 రూ. క్యాష్ ప్రైజ్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

FOOD

రాజుల రుచికరమైన భోజనం: హాస్టల్స్, బ్యాచిలర్స్‌కు, ఓల్డేజ్ హోమ్స్‌కు (VEG / NON VEG) ఆర్డరుపై తయారు చేయబడును. ఫోన్: 6302297538

HOME NEEDS

PEST CONTROL

RK Pest Control. Spl in Cockroaches, White Ants, Mosquitoes, Fogging & Wood Borers. Full Guarantee. ✆ 9989299267, 9989092567.

INDUSTRY

బేకరీ ఐటమ్స్ తయారు చేయు పరిశ్రమ అమ్మకం
Sweets, Dry Fruits, Nuts, Cookies మరియు Bakery Items తయారు చేయు పరిశ్రమ BHPV ఆటోనగర్ నందు అమ్మకము లేదా లీజునకు కలదు.
98496 36969

విజయనగరం జిల్లా R.అముదాలవలస రాజాం దగ్గర 1.30 ఎ॥ల్లో వర్కింగ్‌లో ఉన్న మెషినరీతో జీడిపప్పు ఫ్యాక్టరీ అమ్మకం. 9441032514, 9100038693

INDUSTRIAL SHED

పెందుర్తి MSME ఇండస్ట్రియల్‌పార్క్‌లో అద్దెకు షెడ్ కలదు. సైజు (65x150) సంప్ర॥ 9848294957, 9494126429.

PEOPLE CARE

OLD AGE HOME

Vizag Oldage Home: Nutritious Food, 24 Hrs. Medical Care, Homely Atmosphere. Cont: 9866134357, 9666347885.

గోల్డేజ్ రిహాబ్
EX.ఆర్మీ డాక్టర్లచే 1979నుండి
100 Luxury Rooms
Sea, Hill & Forest View
RUSHIKONDA & MADHURAWADA
9248445590/91

శ్రీవైష్ణవి రిటైర్మెంట్ హోమ్స్, హాస్పిటల్, హోమ్ నర్సింగ్, బేబీకేర్, ఫిజియోథెరపీ, A/C, NonA/C @MVP/ సీతమ్మధార/ విశాలాక్షినగర్/ P.M.పాలెం. నరసింహారెడ్డి: 9676000633

శ్రీనిజ ఓల్డేజ్ హోమ్: వృద్ధులకు, పేషెంట్లకు ఏసీ, నాన్ ఏసీ రూములతో రిటైర్మెంట్ హోమ్స్, ఇంటి వద్దకే సేవలు. రామటాకీస్. PG for Ladies also ఫోన్:8919106992, 9059595022

అక్కయ్యపాలెం అబీద్‌నగర్‌లో మదర్ & ఫాదర్ రిటైర్మెంట్ హోమ్ ఆధునికవసతులతో డాక్టర్ & నర్సింగ్ పర్యవేక్షణలో వృద్ధులు & పేషెంట్లకు సేవలు 7794948777.

REAL ESTATE

GENERAL

228 Sq.Yds. VUDA 2 Plots 9K/ Sq.Yd. Akkivaram Bhogapuram Airport Road @ 201 Sq.Yds. DTCP Plot 15K/Sq.Yd. Bhogapuram TollPlaza, NH * 275 S.Yds. VUDA Plot 14K/Sq.Yd. Raghu Engg. College Vizag-VZM Highway Mohita. 9000953954.

170 sq Maddilapalem, MVP - 289 House, Kapuluppada 311, Subbalakshmi Nagar 500, 3/4 BHK. ✆ 95530 32796.

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, తెల్లాపూర్ & మోకిలా, తుక్కుగూడ పరిసరాలలో ప్లాట్స్ అమ్మదలచిన కొనదలచిన. సంప్రదించండి: 9963077477.

విశాఖ సిటీ మరియు అతి చేరువలో ఇంటి స్థలములు, ఫామ్ ల్యాండ్స్, Flats కలవు. అందుబాటు మంచి ధరల్లో కావలసినవాళ్లు Ct: 9581456897.

FLAT FOR SALE

AKKAYYAPALEM

2 BHK 1050 Sft 3 Connecting Balconies at Akkayyaplem Main Rd, Comm. Building New Lift & Spacious Car Parking. 9848455833.

1350 Sft. Fully Furnished 3BHK 5 Yrs Old 4th Flr with Car parking immediate Sale @ Akkayyapalem. 9346842819, 9246646518.

2BHK 900sft W/F, 4th Flr Flat with Fully Furnished Lift, Car Park, CC TV. @ Lalithanagar, Akkayyapalem. ✆ 9346301188

One BHK - 655 Sft. Flat No: 303 of 2003 Year at Srinivasa Nagar, Near Old Sangam Office Adjacent to GVMC Kalyana Mandapam is for sale. Contact: 8985180700.

AUTONAGAR

1000 Sft East & West facing Flat for sale at Mindi Village, Nr. BHPV Vijayadurga Colony. Flat cost 33 Laks. Ph: 9951316250.

ANAKAPALLI

2&3 BHK Dlx, 100 Ft Rd Facing Flat with Car Parking, Lift, Generator @ Ring Road, Nr. Rly Station Anakapalli. ✆ 9885657999.

2&3 BHK Deluxe Flats, Carparking, Lift, Generator @ New Colony, SR. Hotel Back side, Anakapalli, Booking. ✆ 9885657999.

BEACH ROAD

In Official Colony 3BHK Flat Resale, 1490Sft. Semi furnished Marble Floored 3sides open 4th Flr. with Pujaroom, Sea view, CC Camera, Security, Lift & Parking. 9051573038.

2278 Sft. East 1st Flr. 5 Years Old UDS: 93 Sq.Yds. corner Flat for Sale. VUDA Park, Near Beach Road. 9652236857, 9030036857.

3BHK East Facing 1850 Sft. East Point Colony. Including All Amenities. Total Price 1.75 Cr. Cont: 7036209907.

3BHK South East Facing 1540 Sft. 14 Years Old at Kirlampudi Layout. Cost 1.3 Cr. Cont: 7036209907.

FLATS FOR SALE
SUPER PREMIUM LUXURY 3 BHK Flats (2500 Sq Ft)
with Premium Italian Marble, Luxury Kohler Fittings & Complete Luxury Interiors & Home Automation and Beach View at DASPALLA HILLS.
✆ 6302382058

Sale/Rent: 4B/R with attached Bathrooms, Sea View. 3,100 Sft. Apt. with 3 Car Parkings at Pandurangapuram. 9246675860.

DWARAKANAGAR

New 950 sft 2bhk EF 3bhk 1250 WF 700 sft 1bhk EF with car, lift Gen etc at Madhuranagar DWK. ✆ 9246622644, 9063703383

GAJUWAKA

Group House 3 BHK 1400 Sft 1st Floor W/F Gajuwaka, VUDA Colony, Opp. Timpany School @ Out Rate 40 Lakhs. ✆ 9959515777.

New 2 BHK Flat with Car Parking and Lift 200 Feet from Main Road Behind Joyalukas Old Gajuwaka. ✆8008831019.

★ 3 BHK 1500+100 Sft.1st floor, Lift 5 Yrs. Old N/F with car parking Nr. Karnivanipalem, Gajuwaka Ph: 9866774890, 9182637832

3 BHK IN GAJUWAKA
READY TO MOVE
CHINNAGANTYADA
NEAR CMR CENTRAL
✆ 8977999861

కూర్మన్నపాలెం MVVపార్క్ గేటెడ్ కమ్యూనిటీ E/F 2 BHK 895 Sft., 8th ఫ్లోర్ D-బ్లాక్, ఫ్లాట్ నెం.814, టూవీలర్ పార్కింగ్-2, 32L అమ్మకం. 7075553377

JAGADAMBA

Dabagardens 1025 Sft North Facing Flat For Sale Behind BSNL Office Spot Registration Parties. ✆ 9866677717.

3 BHK, West Facing, 4th Floor, 1450 Sft, New Flat, Prakashrao Peta, Opp. Judge court, VSP. Ph: 8328305699.

FLAT FOR SALE
25లక్షలకె కొత్త 1BHK
(2వాష్ రూమ్స్) సెల్లార్ బైక్ పార్కింగ్ 400Sft
వైజాగ్ రైల్వే స్టేషన్‌కి దగ్గర SVC సినిమా హాల్ ఆనుకొని వీధి
888 55555 13

KOTHAVALASA

Flat for sale at Vasant Vihar, 2 B/R 640 Sft with Car Parking at Kothavalasa, Vizianagaram Dist. Contact: 9937184746.

KOMMADI

FLATS FOR SALE
FLATS FOR SALE WEST FACING
HARE KRISHNA HOMES
2BHK AND 3BHK
@PARADESIPALEM VISAKHAPATNAM
CONT: 7382836588 7396583399

KURMANNAPALEM

3 BHK 1223 Sft 3 Yrs Old S/W Facing with Cupboards, Lift, Car Parking, Vadlapudi, Near Sivalayam, VEPZ Road. 9949701827.

MADHURAWADA

3-BHK Flat For Re-Sale, South Facing, 2355 Sft, UDS 70 Sq.Yards, 2nd Floor, On PM-Palem Main Road. Call: 8800771193

3BHK 1580 Sft. E/F & 2BHK 1220 Sft. W/F Flats Sale 60Ft Road, Nr. 100Ft Road Opp. SBI Sai Priya Layout. ✆ 9966671599.

1980 Sft E/F 3 BHK, One Flat per Floor Superior Quality @Madhurawada, Possession Jul 2026, Sri Constructions. 9177448893.

2 BHK Flat 1100 sft Top Floor (8th) near Itsez, Midhilapuri clny reach @ (9632542429) for more details

FLAT FOR SALE
MADHURAWADA
1350 SFT - 3 BHK
Good Ventilation
Semi Furnished
UDS 53.4 SQ.YDS
✆ 98496 11547

NEW FLATS FOR SALE
MIDHILAPURI VUDA COLONY
MADHURAWADA
3BHK - 1400 Sq.Ft. - EAST FACE
3BHK - 1400 Sq.Ft. - SOUTH FACE
READY TO OCCUPY
NO GST - OC ISSUED BY GVMC
BULK WATER SUPPLY RECEIVED
LAST FEW FLATS AT BEST PRICE
8822882828, 7075425471

975 Sft 2 BHK North Facing Fully furnished 9 Yr Old Flat @ Midhilapuri (UDS-35 Syd) @ 45 L (NGTBL) ✆ 9393268194, 7075923628

3BHK 1500 Sft. Flat for Sale @ Ayodhyanagar Near Opp. Sakshi Press Madhurawada, 1KM from IT SEZ, 3rd Floor (Level 4) Front Side North Facing, Rs. 4100 Per Sft. Ph.: 9441606666.

Ready to Occupy 3BHK 1700 Sft. Premium Flats. No GST. SBI Colony, PM Palem, Madhurawada. Contact: 9866595659.

Rs.3999/- Per Sft. New 3BHK 1800 Sft North Facing, No GST, Last 2 Flats Only, Nr. Saipriya Layout, P.M.Palam. ✆ 9848111520.

Madhurawada 1800 Sft, 50 Sq.Y UDS 3BHK, Carparking, Lift, Modular Kitchen, Chimney opp:D-mart ABC Nest Apts ✆ 9704629001.

3 BHK Kiran Arcade HPL Colony Road No. 12 PM Palem. ✆ 9866699575

1515 Sft., 3 B/R, W/F, 4 Flats for Sale. Vidhya Lakshmi Enclave, Sound 'N' Sound Layout, P.M.Palem Madhurawada. ✆ 9849084355.

2 BHK 3 BHK Gated Community Flats @ PM Palem Company Price - 5500/- Offer Price 4599/- Contact: 9912172672, 8978126373.

50 Lakhs Final, No Bargain, 1200 Sft, 3BHK, 3rd Floor West Facing Flat, 6 Years Old. P.M. Palem. Contact: 9059837191.

New Delux 3BHK 1300 Sft. W/F with All Amenities Incl. GST Near PM Palm Last Bus Stop. Call ✆ 9440190039.

Ready to occupy 1750 + 80 Sft 3 BHK Flat E/F with Cupboards & Ceiling Complete Midhilapuri Colony. 9492959596, 9618427958

1100 Sft. 2 BHK Flat Sale, East Facing, Car Parking. Amrutha Arcades, Nr. Car Shed, P.M. Palem. No Brokers. ✆ 9966779784.

FLATS FOR SALE
MADHURAWADA
KOMMADI
2 BHK-1240 Sft. E/F
2 BHK-1075 Sft. E/F
3 BHK-1615 Sft. S/F
2 BHK-1100 Sft. N/F
Handover Shortly
Direct Owner / Builder
✆ 6305272331

FLAT FOR SALE
3BHK 2000 Sft
5th Floor Ready to Occupy, Very Nr. to Highway Road
@ MADHURAWADA
Srivalli Nagar Behind GVMC Zonal Office (Cost 75 Lakhs)
Only 1Flat Available
PH: 8985079692

3 BHK 1350 + 80 Sft N/F 1st ఫ్లోర్ 46.7 న్యూ ఫ్లాట్, కార్‌షెడ్‌దరి, P.M.పాలెం. బయ్యర్స్ మాత్రమే. సంప్ర॥ 88015 26321.

MVP COLONY

1950 Sft. 3BHK Luxury Flat @ Sector-12, MVP Colony N/F. 1 Flat per Floor under Construction. Hurry!! Last Flat Special Price - Special Offer Free Modular Kitchen ✆ 9440115466, 9441968288.

Pedawaltair 3 BHK 1490 Sft. 4 BHK 3000 Sft. Nr. Visakha Eye Hospital and MVP Colony 3 BHK 1295 Sft. Flats for Sale. No GST, Ready to Occupy @ MVP Colony, Sector-1. ✆ 9888859333.

3 BHK FEW FLATS FOR SALE
1800 Sq.Ft
1815 Sq.Ft
N/F & S/F
at LAWSONS BAY COLONY
Opp. Kamat, Vizag.

✆ 95050 54890

Ready to Occupy. New 3 Bed Room, 1600 Sft., N/F Flats for sale @ Lawsons Bay Colony, Vizag. ✆ 9949292699

Peda waltair Visakha Eye Hospital Opposite Flat for Sale 3 BHK N/F 2 Floor 1450 Sft. 12 Year Old ✆ 9542162799.

FLAT FOR SALE
EAST POINT COLONY
4100Sft 4BHK
DUPLEX FLAT
3 Car Parkings
9849279035

MVP ఉషోదయ జంక్షన్ 3BHK 1400 sft NE/F 1st Floor కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్, 6Yrs Old, కప్‌బోర్డ్స్. ఫోన్: 8885555513

MADDILAPALEM

2 Bed Room flat Near Krishna College (Under Construction) 800 Sft. Flat for Sale Contact: 9989143245.

New 3BHK 1300 Sft. Luxury South Facing Flat with extordinary Interior Nr. Krishna College Maddilapalem ✆ 7702892529.

ఫ్లాట్ అమ్మబడును. డైరెక్ట్ పార్టీస్ మాత్రమే. 2 BHK, 800 Sft, East Facing, KRM Colony, శివాలయం దగ్గర, VSP. ఫోన్: 72870 66419

విశాఖపట్నంలోని మద్దిలపాలెంలోని KRM కాలనీలోని శివాలయం సమీపంలోని GA రెడ్డి ఆర్కేడ్‌లోని 3వ అంతస్థులో 1600 SFT ఫ్లాట్ అమ్మకానికి కలదు. Ph: 9014566040

MURALINAGAR

2BHK 975 Sft. for Sale. S/F Car Parking. Sri Varalakshmi Enclave-1, Madhavadhara, Opp. New Ram Sai Hotel. ✆ 6304798296.

3 BHK 1500 Sft. with Cupboards, Lift, Car Parking, Generator at Venkatesh Residency, Murali Nagar for sale. Ph: 9885364151

Last 2 Units 3BHK, 1300 Sft. N/F, Ready to occupy Flats at Muralinagar. Only 3.5KM from Inorbit Mall. 9490278257.

New 2 B.H.K flat for sale at Madhavadhara near East park E\F, car parkg & lift availble. Ph: 9855321992

Ground Floor flat for sale Reddy kanchara palem beside arch Phone: +91 88978 52955, 8555966679

2 BR-2 New Flats- 900 S.Ft at Madhavadhara, near Madhava Swamy Kalyana Mandapam, Visakhapatnam-7. ✆ 7661091361

3BHK, 2210 sft- East Facing F/10 2400 sft- West Facing F/3 & 4 Flats for Sale @ Hema Abodes Pvt Ltd, Birla Junction, Muralinagar, VSP. Ph: 9885553333, 7036553333

N A D

NE Facing 3BHK, 1375 Sft. UDS: 68.75 Yds. Renovated 10Y, Furnished Flt-115, Vasavi Paradise, NAD Jn., Cont: 6301537635, 9032361435.

Ready to Occupy Kothapalem (Narava Rd) Nr. Gopalapatnam 2BHK 1050+60 Sft Carpark, E,W,N & S Facings Flats @36 L. ✆ 7013286265.

2BHK 940 Sft S/F (UDS 35 Sq.yd) Car parking, Sampat Enclave NAD Jn., Subramanyam Swamy Temple Ct : 9441101303.

3 BHK 5TH Floor 1775 sq.ft. South facing RRtowers Gopalapatnam nr rhythu bazar. Ph: 9492024753

810 Sft, 2 BHK East Face, Grnd Flr, 9Yrs, 31 Sqyds UDS, 10ft Rd, Bike Park @ Karasa, NAD @ 29L Fix, Loan Avail. ✆ 9246665299.

New 2BHK 900SFT (28L) East Facing, Lift, Car Parking, Kothapalem, Near Gopalapatnam, Visakhapatnam. ✆ 9396292426

PENDURTHI

3Bhk flat for sale, 10yrs old, 1260+60 sft, 3rd flr w/f nr. Sub-reg office chinamusidiwada. Ph: 9440673310, 8919637375

New 2 BHK 1250 Sft. Luxury N/F flats (G+3 House) Car parking 30 ft. CC Road front at Pendurthi ✆ 9949347651, 8096589747.

RLY. NEW COLONY

FLAT FOR SALE
NEW 3BHK 1430 SFT
Car Parking, Lift, C.C. Camera, North & South Facing
@ Rly New Colony, Beside Pollocks School
9969369369

RAMNAGAR

60 Lakhs Final No Bargain E/F, 2BHK, 3rd Floor with Cupboards, Car park, Lift, 9 Year Running, Jail Road Jn., ✆ 9059837191.

RUSHIKONDA

FLAT FOR SALE
Ready to occupy
3 BHK, E/F, 1880 SFT
(Including Car Parking)
Opp. Hotel Raddison Blue, Near ISKON Temple at RUSHIKONDA
No Mediators
✆ 63053 86699

SIRIPURAM

CHINAWALTAIR

3 BHK
East & West Facing
1539 SFT
Ready to Move in THREE Months
Road Opp. 3 Town Police Station
✆ 95734 93811

3BHK, 2025sft 16Yrs Old, 2nd Floor 2 Car Parking, 9 Floors building @ M.V.V. Royal Palace, Waltair Up Lands, Vinnis Back Side. ✆ 9440569779

1.16 CR Siri Avenue Apartment 3BHK N/F 1375 Sft UDS 46 Sqy Jos Alukas Jewellery Road Opp Sampath Vinayaka Swamy Temple. 9849352323.

New Project 3BHK 2195 Sft, 2225 Sft N/F&E/F & GF Commercial Floor with 2Carparking beside green Park Hotel ✆ 8309594174

Gated Community Balaji 99 Apartments 2720 Sq.Ft, Fully Furnished Flat with Carparking, S/F-Flat. Siripuram Vizag. ✆ 9491911592, 8341055577.

SEETHAMMADHARA

FLATS FOR SALE
SEETHAMMADHARA
DOCTORS COLONY
3 BHK DELUXE
EAST SIDE ROAD
Road side balconies
South Facing Fully Ventilated Premium Flats
✆ 9912247666 7386857246

East Facing 3BHK 5th floor fully furnished 2000 SFT, car parking & all amenities. Near Alluri Statue. Ph: 8639774647

Group House 416 Sft 1St Flr for Sale, UDS 33 Sqyds Nakkavanipalem, Near Jayabheri 200 Ft Road. ✆ 9059433767, 9505653052

3 BHK 1485 Sft. E/F, 5th Flr, 19 Years Old, Newly Renovated Flat for Sale 2 Road corner, Seethammadhara. 9848681811.

MARRIPALEM

RENT / LEASE
3 Floors Building For RENT / LEASE
Each 2000 sft
Total 6000 sft,
Opp: Rythu bazaar KANCHARAPALEM
✆ 9290550344

Continued on Page No's 16 & 17

LUXURY FLATS FOR SALE
@ MADHURAWADA
LAST FEW FLATS AVAILABLE
All 3BHK Luxury Flats
North, East, West Facing
1335 - 1950sft
Next to Car Shed Signal, Madhurawada

SRI RAJASRI CONSTRUCTIONS
9000772798

TRIPLEX LUXERY VILLAS FOR SALE
RANGING FROM 5000 TO 6000 Sft.

EQUIPPED WITH ELEVATOR
ACCESS TO CLUB HOUSE & SWIMMING POOL
☞ PRIME LOCATION AT YENDADA
☞ CLOSE TO 100 FEET ROAD
☞ NH5 TO GITAM MEDICAL COLLEGE AND RUSHIKONDA BEACH
✆ 97036 98666

Vaibhav Aavaas
@ Atchuthapuram
Behind HP Petrol Bunk, Duppituru Village, Vizag.
Sri Vaibhava Sai Homes Pvt Ltd.
Flat Sizes: 790 Sft to 1000 sft
2 BHK Flats
Starting from
24 Lakhs
Including
✦ Air Conditioner
✦ Chimney
✦ Wood work
✦ Modular Kitchen
Rental Guarantee from the day of Registration

For Details Contact Ph: 99889 62777, 81423 45687

NEWLY LAUNCHED
AAVINASH PROPERTIES
PVR HIGHWAY CITY
near Bhogapuram International Airport
SUBH AARAMBH FOR YOUR ENTERPRISE


Perfect for
Showrooms Hotels IT Offices Logistics
NH facing Commercial Plots
Maximum Visibility
NH Connectivity | High Footfall | Rapid Growth Zone
Contact ✆ 98668 44433, 99922 73747

STARTS 51 LAKHS
STUDIO FLATS READY TO OCCUPY
1BHK, 2BHK & 3BHK
572, 938,1463 sft
MODERN & HIGH STANDARDS, AMENITIES
INVEST EARN START Today
RENTAL INCOME Tie up/MNC Clients
SHOPS, OFFICES ATTACH TOILETS, CIELING WITH LIGHTS FANTASTIC GLASS CHAMBERS
PREMIUM COMMERCIAL SPACE
983, 1027, 1114, 1222, 1391 SFT
DESIGNED WITH: Reception, Spacious Workstations, MD Rooms, Meeting Hall ,Pantry, Attach Toilet, Car Parking
2 GLASS LIFTS, WALLS & CORRIDORS
WELL DESIGNED WITH HIGH-CLASS ITALIAN TILES
ASN CITY CENTRE
1ST LANE DWARAKANAGAR,VIZAG
✆ 9398016747/ 9348802456/ 8106082982

SALE / LONG LEASE
BUILD TO SUIT COMMERCIAL BUILDING 33,000 SFT,
6 FLOORS, TWO CELLARS
SEETAMMADHARA-MAIN ROAD, VISAKHAPATNAM

CONTACT: 78427 21333

MVV BUILDERS
— Building Trust Since 1995 —
100+ projects completed with a reputation for quality, integrity & timely delivery.
MVV GREEN FIELD LIVE THE PRIME LIFE
✆ 95179 91799
SPECIAL OFFER : ₹5999 ₹4999/- PER SFT ONWARDS
Available:1411-1723 sft., HURRY! LIMITED PERIOD OFFER

BEST PRICE IN YENDADA
NO COMPARISONS | NO COMPETITION
EXCLUSIVE CLUBHOUSE WITH TOP CLASS AMENTIES
READY TO MOVE | NO GST | 5 ACRES | 4 BLOCKS 3 BHK | 550 UNITS
HURRY UP LIMITED FLATS AVAILABLE
3 BHK FLAT@MADHURAWADA FOR THE PRICE OF 2 BHK@YENDADA
MVV&GV SUNRISE
Nearest to all upcoming IT companies, Malls,Star Hotels & Metro stations
SPECIAL OFFER 4999/- ₹ 3999/- sft
READY TO OCCUPY
NO GST
Limited period offer! hurry

HURRY! LAST FEW FLATS AVAILABLE
3 BHK FLATS 1925 to 2258 Sft. RTC Colony, MADHURAWADA
RERA Regd. No.P03280031929
✆ 99486 61600
MVV ORION

LUXURY 2&3 BHK FLATS
1100 sft -1765 sft.
KOMMADI
₹4999/- sft
✆ 99486 61600 GRAB NOW
MVV GV THE GRAND
Just Pay 10%
NO PRE EMI FOR 24MONTHS
Mega Luxurious Gated Community of Andhra Pradesh
RESORT STYLE LIFE STYLE


Railway Station in 30mins | Zoo Park in 10mins | Airport in 40mins | Highway in 1min | Beach in 10mins
2 & 3 BHK 1390 - 2090 SFT | 75000 SFT CLUBHOUSE | 9.15 Acres | 5-Towers 25 Floors
BLOCK 1 ₹6999/- ₹6499/- Onwards
BLOCK 2, 3, 4, 5 ₹5999/- ₹5499/- Onwards
HURRY! LIMITED PERIOD OFFER!!
✆ 99486 61600
MVV CRYSTAL HOMES NO GST
LOCATED IN MARIKAVALASA 3999/- ₹3799/- sft
EAST FACING - 2 BHK: 1031 SFT & 1137 SFT

EENADU Classifieds

FLAT FOR SALE

SUJATHANAGAR

Ready to Occupy, 2B/R, 1000 Sft. East, West facing, RERA Appd. #SreeSaiMangal Enclave, TeachersLayout, Sujathanagar. 8886868053

New 2BHK 1100 Sft. Luxury West Face Flats with Extorinary Interior Nr.Jogulamba BusStop Chinamushidiwada ✆ 7702892529

2 BHK Flat 1060 sft, with 80 sft car park 100 mtrs from Highway, Sujatha Nagar 4th flr, S/F. Ph: 9949003740

3 BHK, 1800 Sft, East facing, 3rd Floor, 3 Years old, Furnished, Teacher Layout, Sujathanagar. 8328305699.

2 BHK North Facing 1050 Sft + 80 Sft Car Parking in 1st Floor, Sujathanagar, Papayyarajupalem. Contact: 9493708200.

సుజాతనగర్ BRTS మెయిన్ రోడ్ ఆనుకొని ఉన్న హైటెక్ అపార్ట్‌మెంట్‌లో 2Bhk 1050sft, E/F, కార్ పార్కింగ్ లిఫ్ట్ సదుపాయాలతో ఫ్లాట్ అమ్మకం. ✆ 9866707382

SIMHACHALAM

West facing 2 BHK flat for sale at Gosala Jn., BRTS facing, Vepagunta. Contact: 8919218815

SHEELANAGAR

3 BHK, 1230 SFT, E/F Deluxe Flat for sale. 4th Floor, No Common Walls, Two sides road in Sheela Nagar, Near KIMS Hospital. Ph: 9441262376

YENDADA

2BHK Flat for Sale. W/F 1010 S.Ft, Car parking 9Yrs Old. 40 Sq.y UDS. MVV Builders, Prime Location NH Road Near By @ 45L. ✆ 98662 43026

Yendada, MVV Signature Apartment 1250sft, 3BHK, E/F, Flat for sale @ Yendada Petrol Bunk Back Side. Ph: 9666881222

LUXURIOUS FLATS FOR SALE
Luxurious
3 BHK NEW FLATS
@ YENDADA EAST & WEST FACING, AREA 2876 Sft, CLEAR TITLE;
RERA APPROVED; No GST
9849112363

MK one
@ YENDADA
FLATS FOR SALE
MK-ONE High-Rise
25 FLOORS APARTMENT
Gated Communiity
2350, 2580, 3030, 3510 Sft Available
733 733 9997

2BR 1015 Sft NF 4th Floor sea view 8yrs old sagar nagar nr. More with all amenities 46 Lakhs ✆ 9848199093, 9059582180.

Flat for sale 1500sft 3bhk uds 64 sq.yds visalakshi Nagar 2road corner east facing. brokers excuse. Ph: 8897796666

MK One Seaview Luxury Flat 2350 Sft. 14th Floor West Facing Flat for Sale at Yendada, VSP. ✆ 8074879185, 7093508848.

Yendada, Canara Bank Back Side: W/F, 2 BHK (1000 S.Ft.) Flat & Bhogapuram Highway E/F, 200 Yards Plot. ✆ 99499 01986.

GENERAL

Yendada Furnished 2BHK 1150 Sft South Face For Sale At Spark GVR Enclave. Contact: 9885110815

Urgent Sale 600 Sft S. B/R 2nd Floor Opp. Jagannadha Temple Road, China Waltair. Contact: 8886332955.

Sale New East 1150Sft 2 BHR 2nd Flr Car Parking PM Palem Last Busstop, Ceiling Cup Board work, Direct Owner. 7075524689

Sale Prime Ltn. 100Mtr H/W BStop 1800Sft 3BHK 4th Flr West C/Parking, JR Nagar, Venkojipalem 85 Lac (Negotiable) 7075524689

FLATS FOR SALE
2 BHK 1200 Sft E/W Facing at RUSHIKONDA. Occupy within 3 Months
3 BHK 1650 SFT N/S FACING NEAR CRICKET STADIUM, P.M.PALEM
SIRI BUILDERS
✆ 9397667799, 8464912345

ఫ్లాట్ అమ్మకం
విశాఖపట్నం, బక్కన్నపాలెం గ్రామం వద్ద "విరాట్ బ్లాక్" లోని "ఉత్కర్ష విబోడ్స్" యొక్క 4వ అంతస్తులో 1494 చ॥అ॥ల విస్తీర్ణంతో, కార్ పార్కింగ్‌తో సహా గల ఫ్లాట్ నెం.502 యొక్క కనీసపు ధర రూ.51,64,000/- గా నిర్ణయించి వేలము నందు అమ్మబడును.
92466 11933

వైజాగ్ సీతమ్మధార B.S. లేఅవుట్ వేజురాయల్ అపార్ట్‌మెంట్ 2BHK 1000SFT 3ఫ్లోర్ విత్ కబోర్డ్స్ AC, ఫ్యాన్, కార్ పార్కింగ్‌ది అమ్మకము. 7799663999

2,3 BHK, VZM జమ్మునారాయణపురంలో G+3 (డీలక్స్ ఫ్లాట్స్) 950, 1300 Sftలు వరుసగా 25, 29 Lks N,S/F కార్‌పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్, 100% వాస్తు రెడీ టు ఆక్యుపే C: 7032505552.

FLAT FOR SALE
1700 Sft, North facing
Duplex 3 BHK FLAT
with wood work, UDS 70 Sq Yards, 13 years old
SEETHAMMADHARA @ 1.3 CR
Dircet Parties only
Cont: 99661 95222 81421 95222

HOUSE FOR SALE

ATCHYUTAPURAM

121Sq. yards నార్త్, ఈస్ట్ కార్నర్ రెండు అంతస్తులు, మంచి లోకేషన్, మంచి రెంట్స్ వస్తాయి. తక్షణమే అమ్మకానికి ✆9885824528.

BHOGAPURAM

World class Villas with Lift provision Starting @ 1.5 Cr. 100% Vasthu Nr. Bhogapuram Airport and Beach. ✆ 8919342351.

GAJUWAKA

Gajuwaka 3500Sq.yds Site, G+3 Bldg @ SreeKanya Theatre 2nd Lane Right side 10th House for sale. ✆9704012866, 7760232232

JAGADAMBA

G+2 Floor, Independent House for Sale. East Facing, 41.22 Sqyds. (838 Sft.) at Changalaraopeta, I Town Area. ✆ 8374450315.

45 గజాలు, 3 అంతస్తుల దక్షిణ రోడ్ ఫేసింగ్ ఇల్లు+షాపు అమ్మబడును. అల్లిపురం వేంకటేశ్వరమెట్ట. 28 వేలు అద్దె వచ్చును. లోన్ ఉంది. ✆ 9032989121.

KURMANNAPALEM

Group House 2400 Sft Total Ground Floor at Desapatrunipalem Near Steel Plant Township. Final Rate 50 Lakhs. ✆ 8074229758

పాత వడ్లపూడి NH5 దగ్గర W/F 214 గ॥ల్లో 6000 Sft గల బిల్డింగ్ అమ్మకం నెలకి రెంట్ 40 వేలు వస్తుంది. రేటు 1.5 Cr. ✆ 9032461673.

MADHURAWADA

G+2 Floors (6000 Sft)
Individual Building for Sale at MIDILAPURI VUDA Colony, MADHURAWADA

1000 Sft. HALL, 4 BED ROOMS, CAR PARKING, FULLY FURNISHED
6300014824

Madhurawada Nr. NH-5, 233 Yard Individual House (P.M.Palem Last Bus Stop 111 Yard) House for Sale. Ph: 7993756689.

మధురవాడ RTC డిపోదగ్గర్లో 78 గజాలు VUDA Approved 3 Floor Building 72 గజాలు పట్టా రిజిస్ట్రేషన్ అమ్మకానికి కలదు. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్ 7396159392

MVP COLONY

House for Sale 289 Sq.Yards MVP Sector-12, Near Ushodaya Junction. Contact: 9849660366, 9393103485.

950 Sft 2 B/R Group House Mamatha Enclave, G/F Old Venkojipalem, Near Yellamamba Temple, Visakhapatnam. ✆ 9989964882.

160 Sq.yds. 3 Floor Building for Sale at Shivajipalem, Nr. 6 Water Taps Jn., Per Monthly Rent: 50,000/- ✆ 7569411138.

MVP Colony 189 sq.yards South, West, corner bit 3stored Building 1Lakh Rent per month, No brokers. 9666968544, 8978887569

MURALINAGAR

300 Sq.yds Individual House G+1 South West Facing, Car Parking @ Muralinagar, Nr. Ramalayam. ✆9704012866, 7760232232.

MARRIPALEM

3Floor Res Building @ JyothiNagar Marripalem Site Area 288 Sq.Yds. (Year of construction 2008) Ph : 9701055567

N A D

Very Nr. To Rotary Flyover Jn. Comml. E/F 30' Road (40x62) 275 Sqyds 2 Storied BLDG. @ 1,20,000/- Per Sqyd. Negotiable. 9440190930.

PENDURTHI

Chinnamusidiwada, VUDA, Ind. House for Sale, 167 Sq.yrds, East facing, RCC Slab House, VUDA Colony. 8328305699.

Pendurti-Juthada G+1 N/F 140 SYds & Duplex Houses W/F, W/S corner, 85 SqYd Houses for Sale. Loans avail. 9440165171, 9398796679

House for Sale at Chinamushidiwada VUDA Colony MIG-90, Double Bed Room, 167 Sq.yds at Pendurthi. ✆ 9937184746.

పెందుర్తి BRTS రోడ్‌కి కాలేజీ బస్టాప్‌కి దగ్గరలో 120 చ॥గ॥ 2 ఫ్లోర్లు, ఒక్కొక్క ఫ్లోరు 2 BHK ఒక షాప్ ద్రోణంరాజునగర్, ✆ 7981170903.

వేపగుంట దరి పెదగాడిలో 103 చ॥గ॥, G+1 E/F 40 ఫీట్ రోడ్డు రెడీటు ఆక్యూపే, లోన్ సదుపాయం. Ph: 8341114844, 9885794767.

పెందుర్తిదరి చింతలపాలెంలో స్థలాలు & క్రొత్త ఇండిపెండెంట్ ఇల్లు కలవు. బ్యాంక్‌లోన్ కూడా మేము చూస్తాము. ✆ 9885390901, 9603955410.

పెందుర్తి జుత్తాడలో, N/F, సెల్లార్ +G+3 హౌస్ అమ్మకం 140 చ॥గ॥ + 60 గ॥ గార్డెన్, 30 అడుగుల CC రోడ్డు, ✆ 9949347651 / 8096589747.

RLY. NEW COLONY

కంచరపాలెం కప్పరాడ Govt. హాస్పిటల్ వద్ద 120 గ॥లో Indp. 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అమ్మబడును. అద్దె-20 వేలు. ✆ 8008117879, 9701516235

SEETHAMMADHARA

359 Sq.yds. E/F 3 Floors Building for Sale at Seethammadhara, ASR Nagar, Genuine Buyers only. ✆ 9989441234, 9246676722.

233 Sqyds North Facing 7 Bed Rooms, 4 Bath Rooms Independent 2 Stored House at Seethammadhara. Cont: 7207134455.

Seethammadhara 267 Sq.yds N/F & 300 N/W Semi Commercial old buildings for Sale. Direct buyers Only. 9951217927.

SUJATHANAGAR

DUPLEX VILLAS FOR SALE
151 S.Q. Yards
North, South, East facing Duplex Villas for Sale at SUJATHA NAGAR
No Mediators
✆ 63053 86699

వైజాగ్ వేపగుంటదరి చీమలపల్లినందు 267 చ॥గ॥ N/Fతో నిర్మించిన డాబా ఇల్లు కరెంటు, GVMC వాటర్, కార్ పార్కింగ్ సదుపాయంతో. 8500268133.

చిన్నముషిడివాడ వుడా కాలనీ వీరనగర్ లేఅవుట్‌లో 40fts రోడ్స్‌తో VUDA W/F 100 చ॥గ॥లో 2BHK G+2 డూప్లెక్స్ ఇల్లు అమ్మకం ✆ 9182637832

YENDADA

ఆనందపురం 123 గ॥ G+1 కమర్షియల్ బిల్డింగ్ SouthFacing Rents 20 వేలు. రేటు 90,00,000 లక్షలు & ఎండాడ 80 గ॥ల్లో 3 ఫ్లోర్‌బిల్డింగ్ 30Ft.Rd. Eastfacing 20 వేలు Rents 1,10,00,000 కోటి పదిలక్షలు. ✆ 7989314024, 9951456241

GENERAL

*423Sq.Yds. Ground Flr. Residential Building at Srinagar, Nr. Ragavendra School, Gajuwaka. ✆ 9866645889/ 9866895777.

For Sale on Plot 426 Sqyds with Duplex House, N/F Dasapalla Hills, Visakhapatnam (No Middleman Please) Cont: 7674838202.

Sujatha Nagar Alivelumanga Temple Beside VUDA 3 Floor Building cost 1.5 Cr. Loan available. 7913043334, 9550922999.

284 Sq.Yds (32X80), 9-7-23 Sivajipalem East Facing 30 Feet Road, 1,20,000/- Sq.Yds No Mediator's Contact: 9493596458.

వేపగుంటదరి లక్ష్మీపురంలో E/N/F 120, 135 చ॥గ॥లో ఇండివిడ్యువల్ ఇల్లులు అమ్మబడును. బ్యాంక్ లోన్ సౌకర్యం & స్థలంలు అమ్మకం. 8143142265.

విజయనగరం హైవే రఘు కాలేజ్ ఆపోజిట్ 800 మీటర్స్ 1000 గజాలు అమ్మకానికి కలదు. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్. ✆ 7396159392.

LAND FOR SALE

ANANDAPURAM

ఆనందపురం పూలమార్కెట్ నుండి 2KM దూరంలో ఆనందపురం పంచాయతీ పరిధిలో స్క్వేర్‌బిట్ 10 సెంట్లు భూమి అమ్మకానికి కలదు. సెల్. 7729827395.

ANAKAPALLI

Land for Sale 48 Cents. Location Anakapalli Opp: Petrol Bunk near by Panjab Dhaba. Site visit serious Buyers only. Contact: 9949468456.

ATCHYUTAPURAM

విశాఖపట్నం నుంచి 50 km దూరం, 20 cents farm ల్యాండ్ పరవాడలో అమ్మకంనకు కలదు #8374816236

KOTHAVALASA

57 Cents Agrl Land Beside 40' BT Rd. 1KM Themidi (Vill) Main Rd., Vizag to Aruku Road. 5KM S.Kota Jn. 9885428964/ 9985194195.

MADHURAWADA

Commercial Site for sale 259 Sq.Yds. N.H. Facing Marikivalasa W/N Corner bit spot Regi. no brokers ✆ 7396090099.

NARSIPATNAM

Narsipatnam (A.P) 100 Acre Teak Plantation with 50000 fully grown Trees for outright Sale/ Development/ Marketing partnership. Only Financially sound parties Contact: 8099999007

YELAMANCHILI

యలమంచిలి దరి విలేజ్ కొక్కిరపల్లిలో 5 ఎకరాలు D.పట్టా కొబ్బరితోట సోలార్ చుట్టూ కంచె ఒక రూమ్ అమ్మకానికి కలదు. 9652820620, 8106699746

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

Darlapudi, Near Bulk Drug Park, Nakkapalli, 1 Acre Agriculture Prime Land @ 95 Laks, Suitable for Mango, Coconut, Cahsew Farm. Only Buyers can Call. No Brokers. ✆ 9177095073.

పూసపాటిరేగ 'మం' గోవిందాపురం రోడ్డు హైవేకి 1/2KM తారురోడ్డు ఫేసింగ్ 9&4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకు కలదు. ✆ 9440255187.

వ్యవసాయ భూమి అమ్మకం సాలూరు మండలం, దత్తివలస గ్రామం మొత్తం విస్తీర్ణం: 8.96 ఎకరాలు ధర: ఎకరాకు ₹26 లక్షలు (నెగోషియబుల్) ఫోన్: సి.హెచ్.రవీంద్ర కుమార్ — 9885074949

105 Cents రాజపులోవ నుండి 1KM విజయనగరం రోడ్డుకి అనుకొని పెట్రోల్ బంకు దగ్గర కమర్షియల్ సైటు 25K PYD ఇంటరెస్టు పార్టీ ఓన్లీ. Cont: 9000175310.

ఆంధ్ర, తెలంగాణాలో ఏరకమైన క్వారీల్యాండ్స్ ఉంటే (గ్రానైట్, ఏఇతర క్వారీల్యాండ్స్) రిజిస్ట్రేషన్‌ల్యాండ్స్ ఉంటేమాకు వాట్సాప్‌కాల్‌చేసి వివరాలు చెబితే, వచ్చిచూసి కొంటాము. వాట్సాప్‌కాల్స్ మాత్రమే. ఆంధ్ర శబరిమలై ఛైర్మన్, కుసుమంచి శ్రీనివాసరావు. 9550258507

PLOT FOR SALE

ANANDAPURAM

Excellent VMRDA Approv N/E/W 40' B.T. Rds Face 600Sqy. Plot 200Mts. From NH, in Gated Community Layout Gidijala is for Sale. Ph: 9949566909

VUDA 100, 120, 238, 300 SYDS, E/F, W/F, N//F, 100 Mtrs From NH-16, Neela Kundilu Jn, Close To Google Data. Ph: 9502069015

Tallavalsa E 400, N-200, 267 Syds N+E Ready for Constrctn. GTD,. Comnuty Spot Reg. Loan Availbl ✆ 8688926789, 7674909589.

350 Sq.yds Sontyam Layout MIG-A13 Direct VMRDA Plot Urgently Sale Serious Buyer Call Only Cont: 9246627196.

533 Sq.Yds & 500 Sq.Yds S/W Corner VUDA Approved Plots @ Suvarnakuteer Layout Gidijala, Sontyam for Sale. ✆ 9246672533

గూగుల్ డేటా సెంటర్‌కి అతిచేరువలో ఆనందపురం దగ్గర VMRDA అప్రూవల్ లేఅవుట్‌లో ప్లాట్స్ తక్కువ ధరలలో అమ్మకం. 9951611123.

ఆనందపురం తగరపువలస భోగాపురం రణస్థలం పూసపాటిరేగ VZM హైవేఆనుకుని VMRDA &APRERA అప్రూవ్డ్ Gtd.Commnty లో ప్లాట్, ఫ్లాట్స్ మహేంద్ర ప్రాజెక్ట్స్. 9394077999

పెందుర్తి- ఆనందపురం NH-16 హైవేకి దగ్గరలో నీలకుండీల జం॥ గూగుల్ డేటా సెంటర్ దగ్గర W/F ఉడా ప్లాట్ 45x60= 300 గ॥, గ॥ 16,000/- ఫిక్స్ బ్యాంక్‌లోన్ సదుపాయం కలదు. ✆ 9502191141.

400 చ॥గ॥ VMRDA అప్రూవ్డ్ E/F ప్లాట్లు శ్రీలక్ష్మీకృష్ణవిహార్ లేఅవుట్, భీమందొరపాలెం(v) ఆనందపురంలో అమ్మకంనకు కలదు. డైరెక్ట్‌పార్టీస్. 9000256022

AKKAYYAPALEM

PLOT FOR SALE
250 Sq.yds (45×50), WEST FACING, 40 Feet Road, TSN Colony, DONDAPARTHY.
NO AGENTS
✆ 8309740523

ANAKAPALLI

అనకాపల్లి బుచ్చయ్యపేట రోడ్‌కి దగ్గరలో అతి తక్కువ ధరలో ప్లాట్స్ కలవు. ✆ 9866022961.

అనకాపల్లి RTC కాంప్లెక్స్ దగ్గర AMAL కాలేజ్ వెనుక 162 గ॥ N/F పంచాయతీ లేఅవుట్‌లో ప్లాటు అమ్మకం. స్పాట్ రిజిస్ట్రేషన్ సంప్ర 6302888458

ATCHYUTAPURAM

Atchyuthapuram vkpcpir approved 300 syds North facing 80 feet road facing site for sale. Call: 83280 55788.

అచ్యుతాపురం టు గాజువాక మెయిన్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ బిట్ 20 సెంట్లు భూమి సుమారు 960 గజాలు అమ్మకమునుకు కలదు. Cell: 9393271777.

BEACH ROAD

760SqY, N/F, 40'Rd.Face, Layout SqYd 35K, 500 Mtrs from Beach Rd. RERA & VUDA, Bank Loan 22K 1 Sqyd. at INS Kalinga. 7989080994

BHEEMILI

Excellent VUDA approved 334 Sqyds N/F Ready to Construct Plot near Bank Colony Bheemili is for Sale. Cont: 7330838776.

Plot For Sale @ Bheemili, Dorathota-Bheemili Rd, South - 564 Sqyds, 100 Mtrs only Main Road. Cell: 7670965093, 9030098363.

200 Sq yards North East corner bitt in VUDA Approved Layout at Bheemili, VSP. Contact: 7382149955.

Fortune Hills (VUDA), 267 & 534 SYDS, E/F, 40x60 & 80x60, Opp. Raghu Engg., Dakamarri, * 2.60 Acres sale Rangapuram, L. Kota. Ph: 9502069015

PLOTS FOR SALE
- 888.88 Sq.yds 2 Plots South facing (VUDA Approved layout)
- 444.44 Sq.yds North facing (LRS Applied Plots)

@ INS KALINGA, BHEEMILI
98488 77544, 91606 78799

Bheemili Dhorathota VUDA Approved 360 Sq. North East Corner. 289 Sq. E/F Plots Sale. No Mediators Only. Direct Parties. Ph: 8073033857.

VUDA approved 487 Sq.Y beside Goldstar Layout, Dorathota, Bhimili. Buyers only ✆ 7396819103, 9676684514.

Nagarapalem 8000Sqyds 30 Ft & 10 Ft Road Entrance 400 Mts to beach Road to Boyapalem. ✆ 9704012866, 7760232232.

భీమిలి GPR లేవుట్ వుడా పంచాయతీ బిట్స్ అమ్మబడును కొనబడును. పంచాయతీ 300 గ॥ N/F @ 18K/-, 400 గ॥ &200 గ॥ @12K. 7386520369.

BHOGAPURAM

Bhogapuram VMRDA approved Plots 500 Mtrs. to Highway, Ready for Construction with all amenities. Ph: 9394143777.

VUDA proposed Plots at Gantlam, Savaravilli-Bhogapuram - Sizes: 167/ 183/ 390 Sq.yds. E/W Face. Contact: 8142539756.

Sunray Village Layout 1388Sq.yds, N/F Plot for Sale Nr.Club House Savaravilli at Bhogapuram Direct buyers Only.8309950167

PLOT FOR SALE
BHOGAPURAM
EAST, NH-16 167, 200, 334, 400, 600 Sq.yds, PHASE-1, 2, 3, 4, 6....
VMRDA (RERA) GATED COMMUNITY LAYOUT,
Nr. MIRACLE SOFTWARE,
Nr. INTERNATIONAL AIRPORT.
BANK LOAN FACILITY.
"Best price.. Get Own.."
✆ 9346516388

Bhoomatha, Prasanthvihar, Housing colony, Near Raghu College, 188 Sq.yds South Facing plot @ 20000/- Negotiable. ✆ 9849661099.

Direct NH-5 N/F Commercial Plots 400, 600 Sq.Yds & VUDA, RERA, 200 Sq.Y. E/F plots at Pusapatirega, Nr. Airport. ✆ 8897956418.

Bhogapuram Beach Rd Facing Gated Comm VMRDA Plots & Villas with Swimming Pool, Club House 70% Bank Loan. ✆ 8712354999.

Rs.14500/- Per Sq.yds Bhogapuram Airport Nr. Tollgate Highway Facing Layout 202 Sq.Yds Aproved Plot E/F. ✆ 9603434344

Plots for sale in Prime area exactly opposite to Bhogapuram Airport in Redcarpet North facing 471 sq.yds and 266 sq.yds. contact: 9848605355

534 Sqyds VUDA Approved 3 Roads Corner Plot in Raja Infra Layout @ Akkivaram Near Bhogapuram for immediate Sale. Genuine Buyers only. ✆ 7032871499

200 Sqyds Plot for Sale at Bhogapuram, NH facing VMRDA & RERA Approved Layout contact: 6300043281, 9000562466.

Rs.22000/- Per Sqy. Bhogapuram Opp. GumCity, Highway Facing Layout, 60 Ft Road Facing, Semi Commercial 300sqy S/F Approved Plot. ✆ 9348738659

Bhogapuram, Bheemili VMRDA Layouts New & Resale Plots 167, 267 500 1000 sq.yds near to Airport. ✆ 9966311167.

ఇళ్ళ స్థలాలు అమ్మకం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఇళ్ళ స్థలాలు కేవలం
గజం 3999/- మాత్రమే
7095002999

భోగాపురం & ఎయిర్‌పోర్ట్ హైవేకి 1KM దగ్గరలో 60' తార్‌రోడ్‌కి ఆనుకొని 30 సెంట్లు S/F స్థలం అమ్మకం. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్. 9492746527.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ పోలిపల్లి వద్ద NH-5 ఆనుకొని 1000 చ॥గ॥లు 2 బిట్లు స్థలం అమ్మకమునకు కలవు. ✆ 9550329507, 9440193463.

HOUSE PLOTS FOR SALE
SQYD 7500/-10 KM TO BHOGAPURAM AIRPORT, 2KM TO JONNADA RINGROAD, NEAR 4 ENG COLLAGES, BT ROAD APPROACH, GVMC LIMITS, BHEEMIL SRO VIZAG DISTRICT
KALINGA PROPERTIES (Direct owners)
✆ 8009777977

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి అతి దగ్గర ముంజేరు నీలాద్రి టౌన్‌షిప్ ఉడాఅప్రూవల్ 200చ॥గ॥(60x30) W/F అర్జెంట్ సేల్ 6281018335, 9701347962

ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి అతిచేరువలో భోగాపురం టోల్‌గేట్ దగ్గరలో VMRDA లేఅవుట్‌లో ప్లాట్స్ అమ్మకం. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 8897030313

భోగాపురం Airport దగ్గరలో 27లక్షలు గల ప్లాట్లు 17 లక్షలకే పొందే అవకాశం. VMRDA, RERA APPROVED. 9701598389.

భోగాపురం హైవేరోడ్డు ఆనుకుని ఉన్న VMRDA లేఅవుట్‌లో ప్లాట్లు అమ్మకానికి కలవు. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ✆ 9490489566, 9908892389.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరలో 383 చ॥గ॥ 46x75 ఈస్ట్ ఫేస్ హైవేకి 500M దూరంలో VMRDA &VUDA అప్రూవల్ ఓనర్ ప్లాట్. 9398844051.

భోగాపురం- శ్రీకాకుళం నేషనల్ హైవేకి దగ్గరలో 190 ఎ॥ VMRDA టౌన్‌షిప్‌లో ఫేజ్-1 N/F, 200+200=400 చ॥గ॥, గ॥ 8000 ఫిక్స్ బ్యాంక్‌లోన్ సదుపాయం. 9502191141.

Rs.16000/- చ॥గ॥ భోగాపురం ఎయిర్‌పోర్ట్ హైవేకి 500 Mtrsలో 167 చ॥గ॥ W/F చుట్టూ ఫెన్సింగ్‌తో VUDA అప్రూవ్డ్ ప్లాట్ అమ్మకానికి కలదు. ✆7780354216

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరలో హైవేని ఆనుకొని S/E కార్నర్ 200 చ.గ. ఉడా Plot అమ్మకంనకు కలదు. ఫోన్: 7386438888, 8985367663.

CHODAVARAM

SS Vally A. కొత్తపల్లి K. కోటపాడు దగ్గర 23 ఎకరాల లేఅవుట్‌లో 145 చ॥గ॥ 521 Plots అమ్మకానికి కలదు. Ph.: 8977612333.

GAJUWAKA

167 Sq.Yds East Facing Plot For Sale at VUDA 40 Feet Road, Samathanagar, Gajuwaka, Vizag. Contact: 9652222678.

KOTHAVALASA

Goldeen Future Developers - Kothavalasa: Sq.Yard @ 11,999/- in 266 Acres, Free Regg, Loan. ✆ 90005 69895 / 93964 49680.

Santhapeta Near Kothavalasa 1 KM to Highway 40 Ft Roads East, DTCP, 3 Plots, Each 202Sq.yds, No Broker ✆ 9542733399.

13,500/- కే గజం కొత్తవలస జం॥కి కేవలం 1KM లో ఉడా అప్రూవ్డ్. వెంటనే ఇల్లు కట్టుకునేలా ఇళ్ళ స్థలం అమ్మకం. ✆ 9652635807.

Rs.8999/-Per Sq.Yds కొత్తవలస పోలీస్‌స్టేషన్‌కి 2kmలో 222 చ॥గ॥ N/E కార్నర్ VUDA అప్రూవ్డ్ అర్జెంటు సేల్ (నో మీడియేటర్స్). ఫోన్ : 7893653636

KOMMADI

325 Sq.yds 65'x45' NW Corner 30' Rd AU Teachers Layout Kommadi No Broker's. Call: 7993599575

KURMANNAPALEM

300 S.yds S/F Desapatrunipalem 40' Road & 172 Sqyds N/F Vinayakanagar Layout Kurmannpalem ✆9848152703, 7989017900.

484 sq.yds (242+242) plots at Talarivanipalem near Aganampudi VUDA approved. ✆ 9290151755

కూర్మన్నపాలెం రాజీవ్‌నగర్‌లో MIG-I ఉడా S/F, 96 చ॥గ॥ అమ్మకమునకు కలదు. స్పాట్ రిజి॥వారికి తగ్గింపు కలదు. 9848496317, 7801056074

స్టీల్‌ప్లాంట్‌క్వార్టర్స్‌కి 1KM దూరంలోఉన్న దేశపాత్రునిపాలెంలో 900 గ॥ స్థలం మెయిన్‌రోడ్డునుంచి 2వబిట్ Saleకికలదు. 9849551282, 9963632244

KAPULUPPADA

186 Sq.Yards East Facing VUDA Approved Plot for Sale at Kapuluppada. Ph: 8523002263

భీమిలి బీచ్ రోడ్డుకి అతి సమీపంలో కాపులుప్పాడ ఏరియాలో ఉడా అప్రూవల్ లే అవుట్‌లో 200, 167 చ॥గ॥ ప్లాట్ తక్కువ ధరల్లో అమ్మకం. 6309488679.

LANKELAPALEM

PLOT FOR SALE
267 Sq.Yds,(40x60) PLOT West Facing, 4th bit from Highway @ RAJUPALEM,3KM from LANKELAPALEM (side road of APOLLO TYRES)
7349572001

176 Sq.Yds N/F in Residential area very near to Lankelapalem Junction and NH-way Ph No: 9441367511.

350 Sq.Yds, 3 Bits, 3 Roads Corner Nr. MBA College, 1KM to Lankelapalem Jn., to Sabbavaram Road. ✆ 9849084355.

లంకెలపాలెం జం॥ నుంచి 300 మీ॥ దూరంలో జాతీయ రహదారిని ఆనుకొని 209 చ॥గజాల స్థలం అమ్మకానికి కలదు. ✆ 9704614814.

MADHURAWADA

545 Sq.Yds. Panchayat Bit, Mahalaxmi Nagar Layout Madhurakallivanipalem, Gambhiram. Ph: 7731919854, 7799188992.

Excellent VUDA Approved A.U.Teachers Layout 311 Sqy N/F Plot, Opp. Park is for Sale at Madhurawada. Ph: 8978522999

Plot 267 Sq.yd. Madhurawada PM Palem NGO Society Surya Tulasinagar behind cricket stadium. Ph: 9440665668

Madhurawada kapuluppada vuda plots 216, 245 267, 751, 960, 1000 1200, 4200, details: 9866883434.

Madhurawada VUDA Approved South West Corner 1100 Sq.Yds. Aiswarya Layout. Direct Parties Only. Cont: 8073033857.

Chandrampalem, Madhurawada 150 Sq.Yds. South Road. Hit Site for Sale in Chandrampalem Gramam. Con: 8073033857.

Madhurawada VUDA Approved South West Corner 800 Sq.Yds SKML Layout 60x120 near RTC Colony. Direct Parties. 8073033857

P.M.Palem, Commercial 80 Ft. Road 160 Sq., 311 Sq. Cricket Stadium Opp. 60 Ft. Road 260 Sq. Kommadi 267 Sq., E/F, 311 Sq.W/F. 40 Ft. Road. ✆ 6302379709.

Midhilapuri VUDA Colony 217 Yds., P.M.Palem Cricket Stadium Opp. 60 Ft. Road Semi Commercial 267 Yds (Kommadi 267, 311, 622 Yds) VUDA Approved Sites. ✆ 8179369758.

Madhurawada Commercial Site 600, 1200 Yard NH-5 Facing (IT SEZ Jn., 1000 Yard 80 Ft. Road Facing Site) ✆ 8328461652.

110 S/F (49L), 111 E/F (House), 167 S/E, 168 W/F, 207 (E,N,S Corner) 200 S/W, Madhurawada, 200 E/F (65 L) 400 N/E, Kommadi. 300 N/S, Sagarnagar. ✆ 8309028771.

Site for sale 191 Sq.yds North West Corner Baba College Road Last Bustop, P.M. Palem. ✆ 9440974059, 8688694166.

VUDA PLOT FOR SALE
- NORTH EAST CORNER
- 383 SQ.YDS
- LAKE VIEW LAYOUT

@MADHURAWADA, Near Registrar Office
✆ 9948333303

మధురవాడ సినీపోలిస్ వెనుక 800 గజాల సైట్ ఫర్ సేల్. క్లియర్ డాక్యుమెంట్స్ No బ్రోకర్స్ డైరెక్ట్ ఓనర్. సంప్ర : 9030688999.

MURALINAGAR

Immediate Sale 200 Sq.yards, LRS (VUDA) approved, South Facing, Near Birla Jn. Kalinga Nagar, Madhavadhara, ✆9440605235.

N A D

East Facing Residential plot 306 yds Viman nagar NAD Vizag for Sale contact: 94410 21552

NARSIPATNAM

నర్సీపట్నం శారదానగర్ శ్రీరామరాజునగర్ నందు బైపాస్ రోడ్డు E/F, 2BH ప్లాట్స్ (మున్సిపల్ అప్రూవల్) అమ్మకానికి కలదు. SBI లోన్ సదుపాయం. 9908605656

PENDURTHI

200 Sq.y VUDA Site S/F RK Township, Seshadri Nagar Nr. National Highway Road, Pendurthi For Sale. ✆ 9493529724, 8074199615.

పెందుర్తి BRTS రోడ్డుకి 300 మీటర్లు అఖిలేశ్వరి హాస్పటల్ బ్యాంక్‌కాలనీ E/F 221 గ॥ స్థలం అమ్మకం. 20' రోడ్డు. 8247809482, 7799771199

చినముషిడివాడలో N/F 400 గ॥లు & N/F 133 గ॥లు 167 గ॥లు స్థలంలు అమ్మకంనకు కలవు. 6281307400, 9985049722.

పెదగాడి జనచైతన్య లేఔట్‌లో L.P.No.14/2012 N/W కార్నర్ ప్లాట్ (267 Sq.Yards) అమ్మకమునకు కలదు. ఫోన్ : 9966888444

పెందుర్తి- కొత్తవలస (దేశపాత్రునిపాలెం) Sai Bharati (VUDA) 200 (EAST), 450 Sq.d (N-E) అమ్మకానికి. 9912102520, 8555881570.

RUSHIKONDA

Rushikonda-Chepalupada Beach Rd., Nr.Blue Marino 400& 200 Syds Nidigatu HarbourCity Beside 200Syds VUDA Plots. 8822909999.

Sagar Nagar Nr. Beach Road 500 Yds (Yendada 300, 700 Yds) (Rushikonda Nr. Radisson Hotel 601, 775 Yds) (Tarakarama Layout 167, 596 Yds) VUDA Sites. Ph: 8179369758.

SABBAVARAM

PLOTS FOR SALE
సబ్బవరం: V.V. రామారావు VUDA లే-అవుట్ కాలనీలో 433.33 గజాలు, 40 ఫీట్ రోడ్స్, 2 స్థలాలు, ఈస్ట్ ఫేసింగ్‌లో వెంటనే అమ్మబడును.
CONTACT
9542166678

సబ్బవరం జం॥ & అసుకపల్లి మెయిన్ రోడ్డుకి 500 మీ॥ దూరంలో ఇల్లు స్థలములు & కొత్తవలస దగ్గరలో ఫామ్ ల్యాండ్ చ॥గ॥ 4,500/- ✆ 8125341776

SEETHAMMADHARA

505 SqYd S/F Plot for Sale at Sithammmadhara, Doctors Colony, Old ACB Office Road, VSP. Cont: 9542588664 / 9848069317.

293 Sq.Yrds N/F Four Storied (Old) Near Ganesh Babu Hospital, seethamadara@5.50 cr. Buyers only. 99661 95222, 81421 95222.

SUJATHANAGAR

Plot : 135 S.Y (43x28) @ 36000/-, 248 S.Y. (80x28) @ 42,000/- in sujathanagar, Opp : Satyasaibaba Temple, C1 Zone Park for Sale. Ct : 9848482728, 9346826838.

VUDA 216 Sq.Yds West Face Plot for sale at Chinamushidiwada, Nr. Sarada Peetam with Bank Loan. 9494183627, 9059503475

SIMHACHALAM

VUDA LP 200Sqyds N/F 40ftRoads at SRPuram Near Adavivaram to Sontyam Road, Rdy to Build House Rate PerSqy. 23000/- Rate Per Sqy.23,000/- Bank Loan Available.✆9346109000

పెందుర్తి, ఆనందపురం NH5 గండిగుండంజంక్షన్ రామవరంరోడ్డు, NH5, 300Mts. VMRDAAprvd. ప్లాట్లు 200 చ.గ. W/F కలవు. 7288055558

SHEELANAGAR

170 గ॥ E/F, 144 గ॥ E/F-3 బిట్లు 116.66 గ॥ (35x30)W/F, 110 గ॥ (32x31)W/F 30Ft. BT రోడ్స్ GVMC లిమిట్స్ దుర్గానగర్ పెదనరవ రెడీటుకనస్ట్రక్షన్ రీజనబుల్ రేట్స్ 9291504988.

TAGARAPUVALASA

400 SqY, 770 SqY (VUDA approved), 3865 SqY Surrounded by Residential Area Near Tagarapuvalsa. Mob: 9848426532.

"Vizag-Vizianagaram" Tagarapu Valasa, near Avanti College 603 N/E Corner Plot for Sale Sq.Yd, Rs.25000/- Also Available for Lands Layout Purpose we buy Plots and Lands Around Vizag-Vizianagaram. Cont: 9849356645.

166.66 Sq.Yds Plot No: 10 Subhagruha Venture Approved by VMRDA Korada Vill. Next to Rajapulova Jn., Padmanabham 9989964882

VZM ROAD

9500/- VUDA Plots @ Jonnada SwathI Promoters, VZM Road, West Facing 240 Sq.Yds, LP No. 77/2007 ✆ 9848112187, 8121216789.

167 Sq West, VMRDA Diamond City, Backside of Raghu Engg. College @ Fortune Hills VUDA Layout 5KM to Airport ✆ 8522814321

109 Sq.Yds. విజయనగరం రామనారాయణం టెంపుల్‌కి 6 కి.మీ॥ దూరంలో సైట్ అమ్మకానికి కలదు. Contact 9494760691.

చెల్లూరు బైపాస్ దగ్గర VZM టౌన్ లిమిట్ ఉడా అప్రూవ్ లేఅవుట్ 167 గజాలు - 19 లక్షల నుంచే భోగాపురం ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 20 నిమిషాలు 80% బ్యాంక్‌లోన్ అర్హత ✆ 7799551096.

19 లక్షలకే 240 గజాలు విల్లా Plot ఈస్ట్ రోడ్డుపోటు KVR లేక్‌వ్యూ లేఅవుట్, విజయనగరం టౌన్ @ రామనారాయణం టెంపుల్ ✆ 9493707594.

TUNI

తుని, D.మార్ట్ ప్రక్కన మున్సిపల్ లే-అవుట్ 40x60 స్థలములు 265 చ॥గ॥ x 4. అమ్మకంనకు కలవు. నో బ్రోకర్స్. ✆ 98485 82586, 92474 69099.

తుని, D.మార్ట్‌కి ఎదురుగా NH.5కి ఆనుకొని 3500గజాలు (60x600) కమర్షియల్ స్థలము అమ్మకంనకుకలదు. నోబ్రోకర్స్. ✆ 9848582586, 9247469099

GENERAL

Bhimili Harbour City Phase1 VMRDA 200 Yds. W/F Dhorathota 200 Yds. W/F Dabbanda 2223 Sq.Yd. N/W Facing Plots. 8759199999.

Kothavalasa Near Register office VUDA Approval Plots 70% Bank Loan. Contact: 9493670167.

357Sq.yds. Site in layout beside NH Nathavalasa Toll Nearby Road to Airport for Immediate Sale. No Brokers. 8247382793.

విజయనగరం దగ్గర కోరుకొండ ఇంటర్‌నేషనల్ స్కూల్ మెయిన్‌రోడ్డు ప్రక్కన 58x95=612 గ॥ ఉడా సైట్ N/E కార్నర్ గ॥ 9000/- లకే. 9959637799.

కలిదిండి గ్రూప్
అందిస్తున్న అద్భుతమైన రిసార్ట్ ప్లాట్లు
విజయనగరం మరియు అనకాపల్లి సమీపంలో
- కాపుకాస్తున్న మామిడి చెట్లతో కూడిన ప్లాట్లు
- 33 అడుగుల అంతర్గత రోడ్లు
- రిసార్ట్ సదుపాయాలతో
- 200, 500, 1000 చ॥గ॥లలో
- చ॥గ॥ 3999/- (అనకాపల్లిలో)
- 4999/- (విజయనగరంలో)

మరిన్ని వివరాలకు
కలిదిండి గ్రూప్
88860 88852
88860 88853

SITE FOR SALE
విశాఖపట్నం జిల్లా, తగరపువలస, అవంతి కాలేజ్ నుండి Divis కి వెళ్లే రోడ్డు మూలకుద్దు గ్రామం గోస్తనీ River View
3600 Sq. Yd.
Near Bhogapuram, International Airport.
✆ 7386373388

★ Nr.THAGARAPUVALASA, POLIPALLI హైవే ఫేస్ (Nr. Bhogapuram Intl. ఎయిర్‌పోర్ట్, బీచ్ కారిడార్, మెట్రో)
★ ANANDAPURAM, నీలకుండీలు హైవే, గండి గుండం (Nr. గూగుల్ డేటా సెంటర్)
★ BHOGAPURAM హైవే ఫేస్
★ RAGHU COLLEGE ROAD ఫేస్.
★ చ॥గ॥ 6500/-,12K,15K,21K, 26K.
★ గేటెడ్ కమ్యూనిటీ VMRDA Plots, బ్యాంకు లోన్స్‌తో
✆ 9247457590

HOUSE PLOTS FOR SALE
SQYD 7500/-10 KM TO BHOGAPURAM AIRPORT, 2KM TO JONNADA RINGROAD, NEAR 4 ENG COLLAGES, BT ROAD APPROACH, GVMC LIMITS, BHEEMIL SRO VIZAG DISTRICT
KALINGA PROPERTIES (Direct owners)
✆ 9114911473

వేపగుంట జంక్షన్‌కు 6KM దూరంలో GVMC పరిధిలో తక్షణమే ఇల్లు కట్టుకునే స్థలం చ॥గ॥ 15 వేలు మాత్రమే. Ph: 8179735533.

వారాహి ఫామ్‌హౌస్ వైజాగ్‌లో 290Sq.Yd. (6 సెంట్లు) స్థలం ఆఫర్ 5,55,555/- (1 BHK, రెయిన్‌డాన్స్ & పూల్) MNR స్పేస్, 9393120181, 7675873076

భూమి పూజకు సిద్ధం హైవే హారిజోన్ 08-02-26 శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీకాకుళం నేషనల్ హైవే ఆనుకొని SUDA అప్రూవ్డ్ ప్లాట్స్ 167, 200 Sq అమ్మకం కలవు బ్యాంక్ లోన్ కలదు. 8790388887.

వైజాగ్ తర్లువాడ గూగుల్‌డేటాసెంటర్, ITహబ్ దగ్గర ఉడా 300గ॥ నీలకుండీలు-గిడిజాల ఉడా N/F 622,778&1555గ॥ 60&40' రోడ్స్ 9885166445

మధురవాడ- మిథిలాపురికాలనీ రెవిన్యూ లేఅవుట్ ఉడా అప్రూవ్ బిట్ నెం. III, PlotNo: 192, 220చ॥గ॥ (34'x60') అమ్మకం, నోబ్రోకర్స్. 6303235803.

అమరావతి రాజధానికి అతిదగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఔట్ LPNOతో E5,E7 4వేన్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ॥13500/- మాత్రమే. 9346492840, 9848366789.

PLOT FOR SALE
311 Sq yards (40x70) South facing, 60 ft Road, VUDA Approved L.P.No: 8/2000, SAI PRIYA LAYOUT Beside JATHARA
MADHURAWADA
@ 80,000/- Sq Yards
Dircet Buyers only
Cont: 99661 95222 81421 95222

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

N&E faced office space (3250 Sft) for sale @ Sheela Nagar facing NH-16 opp D-Mart with rest rooms & 2 Parkings 8885063890.

2600 Sq.Ft. Commercial Space for Sale. Near Madhavadhara VUDA Colony Corner Building. Near 48 Last Bus Stop, Vizag. Now receiving Rs.70,000/- Month Rent. ✆ 8143099665.

4000 Sft. Commercial Space, 2nd, 3rd Flr (1,30,000 Rent PM each floor) at Ramnagar Main Road @ 8999/- per sft. ✆ 9246643439.

Dwarakanagar Commercial 162 Sq.Yds G+2 Getting Rent 1,50,000/- & 292 Sq.Yds M.V.P. Colony 167 Sq.Yds Plot for Sale. ✆ 8599996668

డాబా గార్డెన్స్ నందు 1000 చ.గ.ల గోడౌన్స్ అమ్మకమునకు కలదు. Ph: 7337231537

LEASE

GENERAL

Fully Covered 3000 Sft Industrial Shed 1.40 Acre is Ready Long Lease in Anandapuram Nr. Google Data Center. 9494666686.

610 Sq.yards Commercial Plot for 15 Years Lease at Beside 100 feet Road, Simhachalam, VSP. Ct: Kiran 9346213129.

Fully furnished Plug and Play Property for Lease @ Yendada. Ideal for Service Apartments / Guest Stay. 9 AC Rooms with quality furniture. Fixtures & Appliances, Well maintained, Ready to Operate Zero Setup Cost, Start from Day1, Suitable for Corporate / Managed Stays Ph: 9966224472, 9561976668.

నాణ్యమైన ప్రజా సేవలపై దృష్టి

అల్లూరి డీపీఓకి ప్రశంసాపత్రం అందజేస్తున్న కమిషనర్ కృష్ణతేజ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రభుత్వ లక్ష్యాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సమష్టిగా పని చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ సూచించారు. శనివారం ఆయన విశాఖపట్నం, అల్లూరి, పోలవరం జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దు. అసంపూర్తిగా ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ఈనెల 15 నాటికి ఆస్తి పన్నుల వసూళ్లు పూర్తి చేయాలి. ఉద్యోగుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఒకేసారి 77 మందికి సీఈఓలుగా, మరో పది వేల మందికి పదోన్నతులు కల్పించడమే అందుకు నిదర్శనం. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేస్తే, మరింత ప్రగతి సాధ్యమవుతుంది. విధులను విస్మరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు' అని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ పనితీరు చూపిన విశాఖ, అల్లూరి జిల్లాల డీపీఓలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌తో పాటు ఇతర పంచాయతీ అధికారులు, కార్యదర్శులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. జడ్పీ సీఈఓ నారాయణమూర్తి, డిప్యూటీ సీఈఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంస్కారం లేని చదువు వ్యర్థం

మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు



వెంకయ్యనాయుడుకి పుష్పగుచ్ఛం అందిస్తున్న పాఠశాల యాజమాన్యం

పెందుర్తి, న్యూస్‌టుడే: చదువు ఎంతో ముఖ్యం.. దీంతో పాటు సంస్కారం అవసరం. సంస్కారం లేని చదువు వ్యర్థమని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉపాధ్యాయులు, విద్యార్థులకు సూచించారు. శనివారం పెందుర్తిలోని బాలాజీ హైఫీల్డ్స్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. విద్యా సంస్థల ఛైర్మన్ మండవ రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు విద్యార్థులు, ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. పిల్లలకు పెద్దలను గౌరవించడం, కుటుంబంతో కలిసి జీవించడం, ప్రకృతిని ప్రేమించడం, సాటి మానవులపై కరుణ చూపడం నేర్పించాలని సూచించారు. దేశంలో కులాలకు అతీతంగా అనేక మందికి అద్భుతమైన తెలివితేటలున్నాయన్నారు. కేంద్రం అందిస్తున్న పద్మశ్రీ పురస్కారాలు సామర్థ్యం ఉండి గుర్తింపు రాని వారికే ఎక్కువగా ఉంటున్నాయన్నారు.

నైపుణ్యాభివృద్ధిని చదువులో ఒక భాగం చేయాలన్నారు. ఆర్థిక శక్తి లేకపోయినా తెలివితేటలుంటే సులభంగా జీవించవచ్చన్నారు. కన్నతల్లిని, మాతృభూమిని, అమ్మభాషను మరిచిపోవద్దని పిలుపునిచ్చారు. తొలుత ఆయనకు విద్యాసంస్థల యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. పాఠశాల ఆవరణలో వెంకయ్యనాయుడు మొక్కలు నాటారు. కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, విద్యావేత్త అశోక్, కనకమహలక్ష్మీ సహకార బ్యాంకు ఛైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు, సామాజికవేత్త వేణుగోపాల్, మహరాజ కో-ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ కె.రాజు, శ్రావణ్ షిప్పింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

'జ్ఞాననిధి... ఆచార్య చందు సుబ్బారావు'



సంస్మరణ సభలో నివాళి అర్పిస్తున్న సాహితీవేత్తలు

సీతంపేట, న్యూస్‌టుడే: సైన్స్, సాహిత్య రంగాలకు అనేక సేవలు అందించిన జ్ఞాననిధి ఆచార్య చందు సుబ్బారావు అని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం శ్రీనగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చందు సుబ్బారావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు సాహితీవేత్తలు నివాళి అర్పించారు. యూపీఎస్సీ పూర్వ సభ్యులు ఆచార్య కె.ఎస్.చలం అధ్యక్షత వహించిన కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, విశ్వహిందీ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆచార్య వి.బాలమోహన్ దాస్ తదితరులు పాల్గొని... చందు సుబ్బారావు సేవల్ని ప్రశంసించారు. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, ఆచార్య రాజేంద్రప్రసాద్, డాక్టర్ ఎం.శ్రీనివాస్, డాక్టర్ శైలజ, టి.ప్రకాష్, జేవీ. సత్యనారాయణ మూర్తి, డాక్టర్ డీవీ సూర్యారావు, చందు సుబ్బారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

'వైకాపా నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు'

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ జరిగినా, ఆ పార్టీ నాయకులు యథేచ్ఛగా అబద్ధాలు చెబుతున్నారని విశాఖ ఎంపీ శ్రీభరత్ ధ్వజమెత్తారు. శనివారం రైల్వే న్యూకాలనీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైకాపా నాయకులు తమ ఎజెండాను నెరవేర్చుకోవడానికి వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు. ఎన్‌డీడీబీ నివేదికలో జంతుకొవ్వు ఉందని తేలిందని, ఆ విషయమే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు. సిట్ విచారణలోనూ నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిందని గుర్తు చేశారు. అయితే అసలు కల్తీయే జరగలేదని వైకాపా నాయకులు మాట్లాడటం, వారి బరితెగింపు ధోరణికి నిదర్శనమన్నారు. దీనిపై జాతీయ మీడియాకు వైకాపా అధికార ప్రతినిధులు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని స్వయంగా అప్పటి తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఒప్పుకున్నారన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ దశ మారబోతోందని పేర్కొన్నారు.

అప్పన్న సన్నిధిలో తనికెళ్ల భరణి

తనికెళ్ల భరణిని సత్కరిస్తున్న పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు, చిత్రంలో నటుడు గౌతంరాజు

సింహాచలం, న్యూస్‌టుడే: ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, మరో నటుడు గౌతంరాజు శనివారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వీరికి అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు స్వామివారి ప్రసాదం అందజేశారు.

రుషికొండ ఐటీ హిల్స్‌కు రెండు ఆర్టీసీ బస్సులు

బస్సులను ప్రారంభిస్తున్న రవాణాశాఖ మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు తదితరులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీకి త్వరలో 750 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. రుషికొండ ఐటీ హిల్స్‌కు వెళ్లే ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రెండు బస్సులను శనివారం మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విశాఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. భవిష్యత్తులో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సరసన నిలుస్తుందన్నారు. స్త్రీ శక్తి పథకంలో విశాఖ రీజియన్ ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత ఆర్టీసీలో సుమారు 6,500మందికి పదోన్నతులు కల్పించామన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు నాలుగుకోట్ల మంది ప్రయాణాలు చేశారన్నారు. ఆర్టీసీలో కార్గో విభాగాన్ని బలోపేతం చేశామన్నారు.

కార్యక్రమంలో భాగంగా విధుల్లో ప్రతిభ చూపిన సిబ్బందికి మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆర్టీసీ విజయనగరం జోన్ ఈడీ జి.విజయగీత మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన బస్సులు కొత్తవలస, విజయనగరం ప్రాంతాల నుంచి నడుస్తాయన్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ దొన్ను దొర, ఆర్ఎం బి.అప్పలనాయుడు, డిపోల మేనేజర్లు, యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

EENADU Classifieds

LEASE/ RENT

GENERAL

LEASE 35,000 Squre Feet BUILDING FOR LEASE AT MADHURAWADA NEAR CARSHED JUNCTION. Suitable for Schools, Colleges etc. CONTACT 9908261912

Long Lease/Rent 5000 Sft. with Shed, 2 Floors Building with Shop, Near to Highway B Block, Autonagar, Vizag. Ph: 9949082222, 9949775504, 9437783111

Industrial Plot Lease /Rent Plot No: 48 (1800 Sqyds+RCC Buil/Shed/Open Space Aganampudi, Nr. Cancer Hospital. Cont: 9866645889, 9866895777.

WANTED

GENERAL

Wanted Site for Petrol Bunk in & around Visakhapatnam, Size 30Mx30M. Long Lease or Sale Clear Title. ✆ 9246645339.

Wanted Plot 267 to 300 Sq.Yds. Plot Sale / Development between Madhavadhara, MVP Colony, Direct Parties only. 9390850051.

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

WANTED One Independent Building for School purpose or old School setup in front of big road within main city of Vizag. Contact Ph: 94408 78272

భీమిలి, సంగివలస, కొమ్మాది ప్రాంతాలలో 3 బెడ్‌రూమ్ హౌస్ 30Ft రోడ్, ఇండిపెండెంట్ హౌస్ కావలెను సంప్ర. వాట్సాప్/ ఫోన్: 7337456288

TO LET

AKKAYYAPALEM

New 3 Bed Room Flat 1600 SFt. GF, Woodwork / Car Park/ Lift @ NGGO's Col., Akkayyapalem for Resi. Ph: 8332825878, 9989024538.

BEACH ROAD

2 BHK East Facing Indp. House for Rent in Lawsonsbay Colony, Beach Road with Cars Parking. Cont: 9573251409.

GAJUWAKA

@Old Gajuwaka Burma Bazar Backside 3B/R Independent House with ac 2000 Sft Car park Only for Family. ✆ 9246621836.

KURMANNAPALEM

Tolet Spacious 3bhk in Kurmannapalem central area, Acs, beds, fridge etc. Ideal for company GH and family. contact: 9866182944

MVP COLONY

Lawsonsbay Colony 3BHK 2600 Sft. 1st Flr. for Rent for Office/ Residence. Each Flr. 1 Flat. Good Interiors. 9849363118.

2BHK, 1200 SFt. Semi Furnished Flat (No Lift, Only Bike Park) on 3rd Flr. for Rent at S-5. Nr. MVP Double Rd. Rent: 13,500/- including Maintenance. Cont: 9866813355.

MADDILAPALEM

Tolet: New flat, 1680 sft, 3 BHK, North facing, Good interiors near krishna college, vsp. Ph: 8464858263

RUSHIKONDA

New 3BHK 1675 Sft. N/F Cupboards Lift Car Parking All Amenities behind Gitam Eng Clg. Families Only. ✆ 9848017428.

RAMATALKIES

For Rent: Pent House 3BHK 4th Floor with lift & Car parking, 1450 Sq.Ft Behind Ramatalkies Theatre. ✆ 9710947109

SIRIPURAM

2BK flat at siripuram Ville royale available for rent Con No: 9999799430

SEETHAMMADHARA

Tolet Single Bed Room is available for Rent Seethammadhara North Extension Layout. Ph: 9491906340.

1600 Sft. Nr. SFS School, Seethammadhara. Suitable for any Commercial/ Guest House/ IT Office for Rent. Ct.: 9866890860.

GENERAL

Shop for Rent. 360 Sq.ft Dondaparthi main circle, Visakhapatnam. ✆ 9704190842.

2BHK Flat in 2nd Floor North Facing with Semi Furnished Achuri Apartments Seethammadhara. ✆ 9437491950/8018395636

2BHK For Rent Back Side Taj Hotel, RK Beach, 1100sft, 2bedroom, 2 Bathroom, 3 Balconies, Near Novotel Hotel, Vizag. Ph: 9182219698.

2 BHK for rent /sale at Seethampeta Visakhapatnam. Contact: 9866676562 or 7702509578

2 BHK 975 Sft Fully Furnished AC TV Fridge Cots Inverter Dining Sofas at Sanivada Aganampidi Near to NH. contact: 8143233692

For Rent 3BHK with no wood work, beside Vizag Vibes Hotel, Visalakshinagar. Cont: 9908727323

COMMERCIAL

ANANDAPURAM

Rent at Anandapuram Jn., Shops of 400 Sft. Each @ Ground, 1st Flr. & 800 Sft. Each @ 2&3rd Floor. Cont: 9848798168, 7036775891.

AKKAYYAPALEM

3 Floors-Each Floor 1350 Sft Commercial Space For NBFCS, Offices, Service Centers, Institutes, Narasimhanagar. ✆ 9966611854

To-Let Commercial Shop/ Office 1000 Sft. Akkayyapalem Main Road Nr. Sangam Office Bus Stop Cont: 9493174782/ 9493546007.

DWARAKANAGAR

Commercial Space 2nd Floor (725 – 1375) Sft Near Helapuri Hotel, RTC Complex Signal East Facing. ✆ 9849995599.

GAJUWAKA

Godown (Ware House) 700 Sft Open Place, 9000 Sft 3 Floors Office Space 4500 Sft All In One Premises for Rent @ Gajuwaka Industrial Estate E-Block, Vizag. 9849113137.

GODOWN FOR LEASE GAJUWAKA AUTONAGAR D EXT. 13000 SFT GODOWN WITH 74 HP POWER ✆9848771300

JAGADAMBA

3000 Sft. Commercial Space Ground Floor, East Facing for long lease, Opp. Melodi Theatre, Jagadamba Jn. 9494666686.

MADHURAWADA

Tolet/Long lease Madhurawada 1100 Sft Commercial Maruti PDN Paradise car shed. Highway facing. For Clinics, Banks, Offices. 94406 31208.

3200 sft commercial space for rent in Ground & 1st floor in prime locality near NH16 Highway of PM Palem 80 feet road with lift and parking. Preferred for Office or Corporates Call or msg: 9059209162

MVP COLONY

Tolet Commercial Space, Ground Floor, 2300 Sft, Road Point, Sector-1, @ MVP Colony. Ph : 98857 07988, 80083 71382

Commercial Space for Rent/ Lease 550 Sft. First Floor @ J.R. Nagar Venkojipalem near Lansum Square M.V.P. Double Road JN., V.S.K.P. ✆ 8718888197.

MADDILAPALEM

New 4500 Sft 3 Floors Office Commercial Space Opp: Kalabarati, Pitapuram Colony, Cellar Lift Ready to Rent. ✆ 9866431649.

PENDURTHI

Commercial Space for Rent Banks/Shops/Stores Sree Challapalli Enclave, Pendurthi, Pulagavanipalem Road. 2934 Sft. Contact: 8886672207, 6281261043.

RAMNAGAR

4 FLOORS OF COMMERCIAL SPACE FOR RENT 12000 Sft., 1st, 2nd, 3rd & 4th Floor, Each Floor 3000 Sft., Parking & Lift Available. Opp. Agarwal Eye Hospital, Ramnagar, Main Road, Vizag. Ideal for Showrooms, Corporate Offices & Hospitals. Ph: 98854 65865

Ramnagar Nr. Care Hospital G.Flr Comml 2500 Sft @ 1,25,000/- 1st Flr 2100 Sft 3 B/R Furnished @ 36K. ✆ 9246212671/ 9866735212.

2304 S.Ft. 1st Floor SEMI COMMERCIAL SPACE FOR LEASE Total First Floor 2304 S.Ft. at CBM Compound, Near VIP Road, VIZAG ✆ 99495 44424

RAMATALKIES

Ground Floor Commercial 2500 Sq.ft for Rent ideal for showrooms. Rama Talkies main Road, CBM Compound. Ph: 9030033244.

SIRIPURAM

Dasapalla Hills 3BHK Furnished Flat 2nd Floor 1550 Sft. Attached Bath Rooms, A.C., Modular Kitchen. Cont.: 9394708899.

SEETHAMMADHARA

Commercial Space 2000 Sft. for Rent at Seethammadhara NRI Road, SBI Bank, For Office / Clinics / Bank / MNC. Ph: 9014171258.

To-Let for Commercial 3rd Floor Beside AMG Hospital, Nakkavanipalem, Visakhapatnam. 9848579492, 7780396741.

Commercial Office Space 2200 Sft. For Rent, Seethammadhara, B.S.Layout, behind 4th Town P.S., VSP. ✆ 9963324242, 9848199077.

2 B/R, Drawing Room, Dining Hall, Kitchen, Balconeys & exclusive Car parking @B.S.Layout, N.E Sithammadara, near Pure 'O' Natural, Vizag. Flat in RAJ Towers available for Rent. Contact: 9441306364, 9930196364

YENDADA

Commercial Property for Rent Ground Floor with 1700 Sft. Carpet area at Yendada (Near SBI) Cont: ✆ 8179256722.

GENERAL

TO LET (COMMERCIAL) COMMERCIAL BUILDING/ SPACE 1500 SFT at Veterinary Colony, Visalakshinagar, Visakhapatnam. Ideal for Bank/ Corporate Office/IT. Parking available. 7981685667

TOLET COMMERCIAL 3500 SFT in first floor

RING ROAD OPPOSITE CIRCUS GROUNDS in VIZIANAGARAM 77026 12347

Office space (1000 SFT) Available at 1st Floor Satya Enclave Opp: Prince Apartment parallel lane to VIP road, VSP. Cont:9440193125.

SECOND SALE

Sell& Buy Old Furniture/ Cots/ Almars/ Fridges/ Sofas etc. on your behalf Masetty &Co. Nehru Bazar, Dwk ✆ 0891-2798616, 2563759

JOBS

Wanted Sales Staff (M/F) Shridurga Enterprises. Exclusive Ayurvedic Showroom, Hotel Green Park Rd., Jagadamba Jn., 9440513448

Part Time Job Opportunity in MNC any Retd. Person/ Sr. Citizen / Housewives, Age : 30-70yrs. 10th Pass Fixed Salary, PF, ESI Cont : 9966385515.

ITI/ Diploma/ B.Tech, Civil or Any Degree Holders M/F with M.S. Office knowledge at Aditya Architects & Engineers, Sankaramatam Road, Vizag. ✆ 9440195777, 9182377149.

Wanted Male Admin Incharges, Marketing Staff and Female Telecallers (Must be Married) Qualification any Degree. Age Limit 25 to 45 Years. Salary: 12000/- to 22000/-. Working Location: Master Minds College, Vizag. Contact: 80085 57071, 92487 22267.

Wanted Cashier-1 Waiters -5, Stall Boys-5, Captain-1 to work at Subbaiahgaru Hotel, Vizag. Contact (✆): 8919836717.

Wanted Female Receptionist and Female Maths Tutor Job Location Near RTC Complex Contact : 98850 80592

Require Accountant-Male only. Qlf: B.Com., M.Com., MBA(Finance) Salary 15K-20K(Negotiable) Job @ Madhurawada, Job Role-Tally, Prime, E-Invoicing, M.S.Office, GST TDS. Walk-In: Sat-Sunday. 9942323499. 10AM-1PM.

Store Manager & Business Dev-A2 Playmore Gaming Zone Vizag 5+ yrs Exp. Edu: BBA/ Grad. Sal: 20 K+ Call: 9603077960.

Wanted MBA Qlf. Staff for HR Dept. Dharithri Advisory Nr. RTC Complex, Vizag. Ph.: 9676538666. Internships available.

Receptionist Female/ Office Assistant for Front Office with communication skills required for a construction firm. Near Jagadamba Junction, Vizag. 9290016616.

Wanted Saree Shop 1) Cashiers, System Operators Content CreatorsEditors Salegirls, Security Gards. 6304492504, 8008352727.

Sales Executive to work in Ceramic Tiles Company for Vizag Area. Qlf: BA/BBA with 2 yrs exp. in sales. ✆ 9848110029.

Office Asst with Computer Knowledge (Female) & DTP Operator for a Reputed Ad Agency, R&B Jn. Nr. NAD. ✆ 9121216401.

Wanted Driver Full / Part time. Contact: 9848185652.

Wanted Tally Operator to work Place Gajuwaka, Autonagar Contact Cell: 9440939930.

Wanted Counter Sales Men (Inter/ Degree) Location: Bhuvaneswari Paints (Ramatalkies And Marripalem). Ph: 9703009555.

Urgent Requirement for Civil engineers Exp. 3-5 Yrs to work on site in & Around Vizag for Company Located at Yendada. Cont: 8977458111.

***Wanted Sales** Boys & Girls Chandana Fabrics, Gajuwaka. Cont: 9441020003.

Shriram Finance Wanted Managers for BDM Role M/F Sly: 20K-45K. Exp in Life, Health, Motor Prefered. Ph: 9391565225.

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

An environmental consultancy firm in Vizag is seeking a Technical Asst with a degree in Chemical/ Civil Engineering or M.Sc. Environmental Sciences, along with working knowledge of EIA/EMP preparation & environmental regulatory processes. GIS skills and strong technical documentation abilities will be an added advantage. ✆ 9609509999.

WANTED ఆంధ్రప్రదేశ్‌లో నెం.1 రియల్ ఎస్టేట్ & కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేయుటకు ఈక్రింది ఫుల్‌టైమ్ / పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు ఆహ్వానం.
❖డిప్యూటీ డైరెక్టర్స్ (T) - 4
❖సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ - 6 (30k+)
❖వైస్ ప్రెసిడెంట్స్ - 10 (15k+Sal+Commi)
మార్కెటింగ్ అనుభవం + టీమ్ ఆర్గనైజ్ చేయగలిగిన వారికి ప్రాధాన్యత. House Wives & Retired persons also apply
బి.లక్ష్మణరావు, MVP కాలనీ, VSP ✆7989291294

WANTED BTAH, Gajuwaka, Vizag.
1. SUPERVISORS Mechanical for Dumpers
2. WELDERS
3. ELECTRICIAN for Dumpers
4. MECHANICS for Loaders & Excavators
5. SUPERVISORS (STORE) for Dumper Spares
9966228132

WORKSHOP CALL "CAREER OPPORTUNITY IN REPUTED BANK & FINANCIAL SERVICES - TRAINING PROVIDED" LOOKING FOR STABLE INCOME + LONG TERM CAREER. Join our career opportunity workshop designed for career restart, Retired but not tired officials, Educated House wives and anyone intrested in finance and wealth creation.
BENEFITS:
❖Flexible working opportunity
❖Unlimited income potential
❖Career as an financial Partner
❖Stock market basics & fundamentals
❖Certifications included
HAND HOLDING AND MENTORSHIP PROVIDED
CAD LABS, R&B Jn., NAD Jn., VSP ✆7036416761

WANTED Dip / BE / Mech / QA / QC / Retd, Fluent English / Hindi - Vizag Locals Preferred. Interested candidates are please share your CV whatsapp Ph. No. ✆7680955815 STRESZA SYSTEMS GAJUWAKA, VIZAG

WANTED Urgently required for Construction Company in Visakhapanam
❖ACCOUNTANT with 8 to 10 Years, Tally Exp. (Vizag - Aganampudi)
❖ENGINEER (QA/QC) with 4 to 6 Years, (Pan India)
Immediate joining candidates will be preferred.
RATNADHAR INFRA LIMITED AGANAMPUDI, VIZAG ✆9550620212 8885264123

WANTED SUPERVISOR Salary: Approx 25k
● Should be able to speak English or Hindi
● Preferred with some basic accounts Background
● Should have 5 years of experience
8008070165 TSB CONSULTANCY, Waltair, Vsp

వైజాగ్‌లో ప్రముఖసంస్థకు కొత్తగాబ్రాంచిలు ప్రారంభిస్తున్న సందర్భంగా 30 సంగలు పైబడిన M/F హౌస్‌వైఫ్స్/ రిటైర్డ్‌పర్సన్స్ మేనేజర్స్‌గా కావలెను. మంచిజీతం +Incen కలదు. 9550097707

టాటామోటార్స్ కమర్షియల్ వెహికల్ వర్క్‌షాప్‌లో పనిచేయుటకు మెకానిక్ హెల్పర్స్ లారీ ఎలక్ట్రీషియన్స్ సూపర్‌వైజర్స్ Exp. ఉన్నవారు కావలెను. 8977112399.

ఋషికొండ దగ్గర హోటల్‌లో పనిచేయుటకు అనుభవం గల వంట. టీ మాస్టార్స్, టిఫిన్, చైనీస్ నాన్‌వెజ్ చేయుటకు సూపర్‌వైజర్స్ & సర్వీస్‌బాయ్స్ ✆9849896688.

విశాఖపట్నం నందు హోటల్‌లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, హౌస్‌కీపింగ్, బెల్ బాయ్స్, స్టాఫ్ కావలెను. సంప్రదించండి. ✆ 9246234599.

MVP లో గల ప్రముఖ రెస్టారెంట్‌లో పనిచేయుటకు Non-Veg మాస్టర్స్ (2) & వెయిటర్స్ (స్త్రీలు) కావలెను. ✆ 8247721345, 6301169467.

అర్జెంట్‌గా కావలెను ప్రైవేట్ బ్యాంక్స్ & పవర్ ప్లాంట్స్ MNC Ltd.,లో పనిచేయుటకు P.O's, క్యాషియర్స్, క్లర్క్స్, మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, ట్రైనీ ఇంజినీర్స్ (G.T.E) అటెండర్స్ (కంప్యూటర్ & D.E.O's) టెలీకాలర్స్ Q: 10th, ఇంటర్ ఏదీ డిగ్రీ, డిప్లొమో & బి.టెక్., MBA, MCA, ITI, M/F జీ: 16 to 45K, Age: 18 to 36 ✆ 7799992384

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

మీరు ఏ ఇన్సురెన్స్‌లైఫ్, జనరల్ & హెల్త్, చిట్స్, పోస్టల్ ఏజెంట్‌గా చేస్తున్నారా అయితే 50 లక్షలు సంపాదించుకొనే సువర్ణావకాశం. Ct: 9542064694.

స్త్రీలు కావలెను (20 నుండి 50) తెలుగులో మంచి వాక్చాతుర్యంతో మాట్లాడగలిగే వారికి జీ: 9000 & బోనస్ మీ బయోడేటా వాట్సప్ ✆ 8074051881 గాజువాక.

కుక్స్, బేబీకేర్, ఆయాలు, వార్డ్‌బోయ్స్, నర్సులు, హెల్పర్స్ కావలెను. డ్యూటీ 10 /12 /24 గంలు. జీ 18-25 వేలు + వసతి +భోజనం @ వైజాగ్ ✆ 9666600858.

ఉచితహాస్టల్‌తో శిక్షణ& ఉపాధి నిరుద్యోగ యువతీ/యువకులకు ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అసెంబ్లీ ఆపరేటర్, M.S.Office, స్పోకెన్‌ఇంగ్లీష్‌పై శిక్షణ ఇవ్వబడును. 9704633675, 7331144859.

లాసన్స్ బే కాలనీ నందు సెలూన్ షాప్‌లో పనిచేయుటకు తెలుగు, హిందీ తెలిసిన అనుభవంగల సూపర్‌వైజర్ (సీనియర్ సిటిజెన్‌కు ప్రాధాన్యత) మరియు హెల్పర్ కావలెను. Con: 9985671776, 7013242468.

RKS ఫౌండేషన్‌లో పనిచేయుటకు GNM B.Sc నర్సు అనుభవంగల స్టాఫ్, 20 వేలు జీతం & వార్డ్‌బాయ్స్, ఆయాలు, జీతం 15 వేలు, ఫుడ్, అకామిడేషన్ ఫ్రీ. సికింద్రాబాద్- 9676532323.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో Dy. డైరెక్టర్స్-4 Sr. వైస్ ప్రెసిడెంట్స్-6 పనిచేయుటకు వయస్సు: 35+ కల్గిన M/F కావలెను. జీ: 15-20K+ ఇన్సెంటివ్. చిట్‌ఫండ్స్, ఇన్సూరెన్స్, R/Eలలో చేసినవారికి ప్రాధాన్యత. 9885494169

ప్రముఖ FMCG సంస్థలో పనిచేయుటకు ఫ్రెషర్స్ (M) సేల్స్/మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను ఆకర్షణీయమైన జీతం, పెట్రోల్, ఇన్సెంటివ్. ✆ 8897455789, 9390918114

కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు * కంప్యూటర్ ఆపరేటర్ (F) * సూపర్‌వైజర్ * ఆఫీస్‌బాయ్ * సర్వెంట్స్ కావలెను. వాట్సాప్: 9949129054, 9347473257.

త్రీ వీలర్ షోరూంలో పనిచేయుటకు ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం 20,000/- సంప్రదించండి. ✆ 9989039966.

వైజాగ్‌లో వృద్ధులకు, బెడ్ పేషెంట్లకు సేవచేయుటకు కేర్ టేకర్స్, ఆయాలు కావలెను. సంప్రదించండి. 7997772025.

విశాఖపట్నం నరసింహనగర్లో గల మాబ్రాంచ్‌లో చేయుటకు కంప్యూటర్ అనుభవంగల టెలీకాలర్స్(F), మార్కెటింగ్ Exes. (M), ఆఫీస్ బాయ్ కావలెను. 9246644499

మా ఆఫీస్‌నందు పనిచేయుటకు ఏదైనా ఇంటర్/ డిగ్రీ కల్గిన పురుష అభ్యర్థులు టెలీకాలర్, సూపర్‌వైజర్, 30 సంలలోపు ✆ 8688926789/ 9246638799

WORKERS, /DESIGNERS, FLEX Machine operators-Flex Boards తయారుచేయుటలో అనుభవం కలవారికి ప్రాధాన్యత .HINDUSTAN GLOW SIGNS, Behind Sri Durga Ganepathi Temple, సీతంపేట -98483 11737

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

ఉస్మాన్ బైండింగ్‌లో & జిరాక్స్ షాప్‌లో పనిచేయుటకు బైండర్స్, జిరాక్స్ తెలిసిన స్టాఫ్ కావలెను జీతం: 20,000, 11,000 వైజాగ్. ✆ 8096205520, 8074561863

Axis Bank, IDFC, CITY యూనియన్ బ్యాంకులో Asst. మేనేజర్స్, క్యాషియర్స్ కావలెను (ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్) కలదు ✆ 8121847899.

వైజాగ్ మల్కాపురంలో కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. (అవుట్‌సోర్సింగ్) జీతం:22,000/- అర్హత ఏదీ డిగ్రీ, బి.టెక్, MBA (స్త్రీ / పురుషులు) వయస్సు: 35 సం||లోపు ✆ 8121847899.

వైజాగ్ రెస్టారెంట్‌లో పనిచేయడానికి యువకులు కావలెను (వెయిటర్లు), భోజనం & వసతి కల్పించబడును. అనుభవం అవసరం లేదు. ✆ 9676575827.

20 మంది ఉండే గర్ల్స్ హాస్టల్‌నందు అక్కడేఉండి పనిచేయుటకు వంటమనిషి, పనిమనిషి కావలెను. ఫుల్లీ ఫర్నిష్డ్ లేడీస్ హాస్టల్ లీజుకు కలదు. 7337473659

కళాసీలు కావలెను. భువనేశ్వర్ పెయింట్స్ & హార్డ్వేర్, రామ టాకీస్ మరియు మర్రిపాలెం, వైజాగ్. Ph: 8886571718.

శ్రీ భారత బాల వికాస, విశాఖపట్నం (B.O.), (భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ) A.Pలోని జిల్లాల్లో మండలాలవారీగా మండల కో-ఆర్డినేటర్స్ Q: 10+2, వయస్సు: 42, జిల్లా ఇన్‌ఛార్జ్ వయస్సు: 37, మంచి జీతం, డిగ్రీ ఆటో. Cont: 8309417526

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిల్ ఇంగ్లీష్ ఏదైనా 2 బాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 776006

Male/ Female హౌస్‌కీపింగ్ స్టాఫ్ ఫ్యామిలీతో PM Palem నందు ఉన్న ఫంక్షన్ హాల్‌కు కావలెను. Ph: 9346184828

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంజిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168

MARKETING/ SALES

Wanted immediately Marketing Managers Education: Any Degree Earn up to 2 to 3 lakhs. contact: 9959083267

FACULTY/ TEACHERS

Wanted Teachers for all Subjects, Primary & Higher Classes at Vizag. Contact: 9866979696, 9490990946.

Wanted Teachers for KG to 7th Class Maths, Schience, Hindi, English, Social, Chinnamusidiwada Cont: 9110723438, 9573968872.

Wanted Physical Science Teacher (6th 10th Std.) & GK Faculty, Qlf: B.Tech or M.Sc or B.Sc. Dwarakanagar, Vizag. ✆ 9059131444.

Wanted exp. & qulfd. School Academic Incharge (M/F), Salary - 20 to 25,000/- & LKG, UKG Teachers. Salary Negotiable. Sri Krishna School, Maddilapalem. ✆ 8106321819.

Wanted Principals & Academic Deens for Classes VI to X and for Primary I to V (E.M) Qualified, Experienced are preferable. Communication Skills must. Salary: 50,000/- to 70,000/-. Contact: Sri Gayatri Vidyanilayam, Visakhapatnam. Ph: 9246612798, 9246742789.

పట్టాభిరెడ్డి గార్డెన్స్‌లో CBSE 5th Class చదువుతున్న అమ్మాయికి ఇంగ్లీష్, హిందీ బోధించుటకు టీచర్ కావలెను. ✆7981940111, 9491788178.

DRIVERS

Wanted Travel Experience Car Drivers. Contact: 7008284510.

పరవాడ ప్లాస్టిక్ కంపెనీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ & డ్రైవర్స్ (హెవీ/లైట్) కావలెను. జీతం 15 నుండి 20 వేలు సంప్ర|| 9493969749/ 9848899279.

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 Sundays with live examples- Institute For Accountants. ✆ 9292959527, 9640054074

Wanted we need Accountant with Tally Experience and please send Resume to nknathan2007@gmail.com ✆ 7989789962.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

MEDICAL

Wanted Female Pharmacist (B Pharmacy) for Kameswari Medicals, Gopalapatnam, Visakhapatnam. Cont: 9393031193.

NAD జంగి దగ్గర ఫార్మశీలో పనిచేయుటకు అనుభవం కలిగిన సేల్స్ బాయ్స్ & గర్ల్స్ & నర్సింగ్ గర్ల్స్ కావలెను. ✆ 6300429836, 7799666444.

SECRETARIAT- OFFICE STAFF

Just retired fit persons to work as supervisor for apartment with computer knowledge. Person age 50-65 from NAD to Muralinagar area. Ph: 9885551250

SECURITY GUARDS

స్కూల్‌లో పనిచేయుటకు అనుభవం ఉన్న సెక్యూరిటీగార్డు మరియు ఆయమ్మ కావలెను. వీరు భార్యభర్త అయి ఉండవలెను. ఇద్దరికి 18,000/- మరియు వసతి ఇవ్వబడును. శ్రీకృష్ణా స్కూల్, మద్దిలపాలెం. 8106321819.

సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీఆఫీసర్స్ కావలెను. Security Supervisors (Male only గాజువాక&వైజాగ్ సిటీ) మంచిజీతం ఇవ్వబడును . ✆ 9642333199.

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమర్‌నాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

కాశీ చార్‌ధామ్ నేపాల్+ముక్తినాథ్ కర్ణాటక, కేరళ +శబరి గంగాసాగర్+ కామాఖ్య, కులుమనాలి ద్వారకలు+జో|| సిక్కిం, మేఘాలయ. సాయిచరణ్. ✆ 93983 36779.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

భీమిలి

సినిమాలు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్ - మన శంకర వరప్రసాద్ గారు
రాములమ్మ - భర్త మహాశయులకు విజ్ఞప్తి
తాతా - చిదంబరం గారు
సప్తగిరి - విత్‌లవ్

నేడు ప్రాంగణ ఎంపికలు

తగరపువలస, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో తగరపువలస అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ ఛైర్మన్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ టెస్ట్‌కు వివిధ కళాశాలలకు చెందిన దాదాపు 2 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

గీతంలో 12 నుంచి జాతీయ సదస్సు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్ వర్సిటీ స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జాతీయస్థాయిలో 'గీతం కెమిస్ట్రీ రీసెర్చి కాన్ఫరెన్స్ (జీసీఆర్‌సీ-2026)'ను నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహక కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎన్‌వీఎస్ వేణుగోపాల్, కన్వీనర్లు డాక్టర్ అనిక్‌సేన్, డాక్టర్ ఎం.సురేశ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 'అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్' అనే అంశంతో రసాయన శాస్త్రం, పదార్థ విజ్ఞాన శాస్త్రంలో ఆధునిక పరిశోధనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, న్యూస్‌టుడే: ?: మొగదారమ్మకాలనీ (మధురవాడ)లో పరిసరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. - కాలనీవాసులు ✓: పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటాం. - సంతోష్, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్.

?: గాయత్రీనగర్ (మధురవాడ) ఎఫ్‌సీపీ లేఅవుట్‌లో కాలువలు అధ్వానంగా ఉన్నాయి. - లేఅవుట్ వాసులు ✓: కాలువల్లో పూడిక తొలగిస్తాం. - సాయికుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: మధురవాడ ప్రధాన దారిలో ఫుట్‌పాత్‌పై వేసిన పలకలు విరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. - మధురవాడ వాసులు ✓: క్షేత్రస్థాయిలో దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటాం. - అయ్యప్పనాయుడు, జెడ్జీ

?: పీఎంపాలెం దరి వేపచెట్లపార్కు పరిసరాల్లో ఆకతాయిల బెడద తీవ్రంగా ఉంది. - కాలనీవాసులు ✓: సంబంధిత ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేస్తాం. - పీఎంపాలెం గస్తీ పోలీసులు

?: న్యాయ కళాశాల(ఎండాడ) నుంచి రుషికొండ ఐటీ సెజ్‌కు వెళ్లే దారిలో చెత్తను ఎక్కడికక్కడ గుట్టలుగా పోయడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. - వీరభద్రరావు ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - అయ్యప్పనాయుడు, జెడ్జీ

?: లక్ష్మీవానిపాలెం(మధురవాడ)లో సరైన కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం. - లక్ష్మీవానిపాలెం వాసులు ✓: క్షేత్రస్థాయిలో దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటాం. - అయ్యప్పనాయుడు, జెడ్జీ

వంతెన ఎప్పటికి పూర్తవుతుందో?

దశాబ్దాలుగా సాకారం కాక అవస్థలు

పద్మనాభం, న్యూస్‌టుడే

పద్మనాభంలోని పాండ్రంగి వంతెన నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎప్పటికి పూర్తవుతుందో ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ వంతెన నిర్మాణానికి రెండు దశాబ్దాలుగా రాజకీయ నాయకులు శంకుస్థాపనలు చేయడం పరిపాటిగా మారింది. పనులు మాత్రం ముందుకు కదలడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పాండ్రంగి వంతెన నిర్మాణ పనులు

■ అది పాండ్రంగి గ్రామం. స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జన్మించిన వీర భూమి. స్వాతంత్ర్యం సిద్ధించి 78 సంవత్సరాలు గడుస్తున్నా వర్షాల సమయంలో చేరుకోవాలంటే ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్లాల్సిందే. గతంలో గోస్తనీ నది దాటడానికి తెప్పలు వినియోగించేవారు. 1998లో లెవెల్ కాజ్‌వే నిర్మించారు. దానిపై నుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.

■ వర్షా కాలం వస్తే వణుకే: వర్షాలు కురిసి నది ఉద్ధృతంగా ప్రవహిస్తే కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోతుంది. ఆ సమయంలో పాండ్రంగి, సామయ్యవలస, మునివానిపేట తదితర గ్రామాల ప్రజలకు ఇబ్బందులే. చాలా మంది నీటిలో దిగి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. పక్కనున్న రేవిడి వెళ్లాలంటే సాధారణంగా ఒక కిలోమీటరు. అదే కాజ్‌వే నీట మునిగితే చుట్టూ తిరిగి సుమారు 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.

■ 2004లో రూ.2 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. తర్వాత కాలంలో 4, 6, 10 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా అదే పరిస్థితి. చివరకు 2023లో రూ16.50 కోట్లు అంచనా నిధులతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంతలో ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిధులు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. సమస్యను స్థానిక నాయకులు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా నిధుల కొరత లేకుండా పనులు జరిగేలా అధికారులను ఆదేశించారు. అన్నీ బాగున్నాయనుకున్న సమయంలో నదిలో వరద ప్రవాహం పెరగడంతో మరలా పనులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు పది రోజుల క్రితం తిరిగి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు.

ప్రస్తుత పరిస్థితి: వంతెన నిర్మాణ పనులు ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం పైలింగ్ పనులు జరుగుతున్నాయి. భూమి లోపలకు 36 మీటర్ల లోతు వరకు ఇనుప చువ్వలు చొప్పించి కాంక్రీటుతో నింపే పనులు నడుస్తున్నాయి. నిర్మాణ పనులు ఆపకుండా కొనసాగిస్తే ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టొచ్చు. అప్రోచ్ రోడ్డు, రక్షణ గోడల నిర్మాణం వంటివి పూర్తి కావడానికి సుమారు రెండేళ్లు పట్టవచ్చునని అధికారులంటున్నారు.

ఆన్‌లైన్‌లో 'వ్యవసాయ యంత్ర' సేవలు

పద్మనాభం, న్యూస్‌టుడే: క్యాబ్ బుకింగ్ తరహాలో ఎప్పుడైనా ఎక్కడైనా ప్రతి రైతు వ్యవసాయ యంత్ర సేవలు పొందవచ్చునని భీమునిపట్నం వ్యవసాయ శాఖ ఏడీఏ బి.విజయ్‌ప్రసాద్ అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉబరైజేషన్ ఆఫ్ ఫామ్ మిషనరీ పథకంపై అభ్యుదయ రైతులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఏడీఏ మాట్లాడుతూ రైతుకు కావాల్సిన ట్రాక్టర్లు, రొటో వేటర్లు, వరి కోత, నూర్పిడి, స్ప్రేయర్లు తదితర యంత్ర పరికరాలకు 'ఏపీఏఐఎంఎస్' యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. తద్వారా కూలీల ఖర్చు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రతి రైతు తమ ఫోన్లో ఏపీఏఐఎంఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయాధికారి ఎంవీఎస్.చలం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు అభ్యుదయ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏడీఏ విజయ్ ప్రసాద్

స్వామి, అమ్మవార్లు

ఘనంగా అప్పన్న నిత్య కల్యాణం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి నిత్య కల్యాణోత్సవం శనివారం సింహగిరిపై ఘనంగా జరిగింది. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేద మంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయోత్సవాన్ని కమనీయంగా జరిపించారు. భక్తులు పాల్గొని స్వామిని సేవించారు.

గరుడ వాహనంపై గోవిందుడి తేజసం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో శనివారం గరుడ వాహన సేవ ప్రత్యేక పూజా కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. అర్చకులు స్వామి వారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని వెండి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. తులసీదళాలతో అష్టోత్తర శత నామార్చన జరిపారు. భక్తులు స్వామికి ప్రదక్షిణలు చేశారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

గరుడ వాహనంపై పూజలందుకున్న గోవిందరాజ స్వామి

స్వర్ణ పతక విజేతకు సత్కారం

సంగివలస(తగరపువలస), న్యూస్‌టుడే: గత ఏడాది డిసెంబరులో బిహార్‌లో జరిగిన సౌత్ ఏషియన్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణపతక విజేత జూరెడ్డి హైమావతిని సంగివలస ఎన్నారై కళాశాలలో శనివారం సత్కరించారు. విశాఖ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం సహాయ కార్యదర్శి, తగరపువలస అసోసియేషన్ కార్యదర్శి మాకాల శంకర్‌రావు, తదితరులు శాలువా కప్పి, జ్ఞాపికను అందించారు. ఈమె ప్రస్తుతం ఎన్నారై మెడికల్ కళాశాలలో బ్యాడ్మింటన్ కోచ్‌గా విధులను నిర్వహిస్తున్నారు. భీమిలి అసోసియేషన్ ప్రతినిధులు చెరుకూరి దేవుళ్లు, డాక్టర్ నవీన్ గుప్తా, చిల్ల రమణ, ఆదినారాయణ, శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు.

హైమావతిని సత్కరిస్తున్న తగరపువలస బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేయాలి

చిట్టివలస (తగరపువలస),న్యూస్‌టుడే: రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని సీపీఐ ఏరియా కార్యదర్శి కానూరి రాంబాబు అన్నారు. తగరపువలస ప్రధానరోడ్డులోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. గోస్తనీ నది నీరు వృధాగా పోకుండా చిట్టివలస పూనిగట్టును చెక్‌డ్యాంగా అభివృద్ధి చేయాలన్నారు. తగరపువలసలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను నిర్మించాలని, ప్రధాన రోడ్డును విస్తరించాలని, చిట్టివలస చెరువు సహజత్వం దెబ్బతినకుండా సుందరీకరణ చేయాలన్నారు. కొండపేట అంబేడ్కర్, సంతపేట ఎన్టీఆర్ పార్కులకు పూర్వవైభవం తెచ్చే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు మోర అప్పలరాజు, మావూరి వీర్రాజు, పల్ల లక్ష్మణరావు, నూలు ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులు పెంచాలని డిమాండ్

మధురవాడ, న్యూస్‌టుడే: పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వాటి సంఖ్యను పెంచాలని సీపీఎం నాయకులు డి.అప్పలరాజు డిమాండ్ చేశారు. శనివారం మధురవాడ కూడలి వద్ద బస్సు ప్రయాణికుల కష్టాలు తీర్చాలని స్థానిక సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అందరూ స్వాగతించారని, ఈ క్రమంలో బస్సుల సంఖ్య పెంచకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. విద్యార్థులు, ... వెళ్లే రోగులు బస్సుల్లో అవస్థలు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులు ఎం.వి.ప్రసాద్, కాకర నాగరాజు, ఎ.గురుమూర్తిరెడ్డి, డి.తులసి, సీహెచ్.శేషుబాబు, లలిత, యు.ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మధురవాడ బస్టాప్ వద్ద నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలిలోని జీవీఎంసీ మినీ స్టేడియంలో మూలకుద్దు గల్లీరోడ్డు కేథరిన్ విద్యాలయం క్రీడా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైక్లింగ్‌తో పాటు కప్పగెంతులు వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం పరుగు పోటీలు నిర్వహించి ఉత్సాహపర్చారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజేతలకు స్కూల్ డైరెక్టర్ ఆర్.ఆలీవర్, వ్యవస్థాపకులు ఆర్.డి.రత్నరాజు చేతులమీదుగా పతకాలు అందించారు.

విజేతలకు పతకాలు అందిస్తున్న నిర్వాహకులు

గంజాయి సరఫరా కేసులో ఒకరి అరెస్టు

తిమ్మాపురం (గ్రామీణభీమిలి), న్యూస్‌టుడే: గంజాయి అక్రమ సరఫరా కేసులో భీమిలి పోలీసులు శనివారం ఒకర్ని అరెస్టు చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో తిమ్మాపురానికి చెందిన మైలపల్లి ప్రవీణ్‌కుమార్ వద్ద రెండున్నర కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి గంజాయి విక్రయించిన అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీకి చెందిన ఆనంద్‌ను శనివారం పట్టుకుని రిమాండ్‌కు తరలించామన్నారు.

మద్యం దుకాణం వద్ద కొట్లాట

సంగివలస (తగరపువలస), న్యూస్‌టుడే: తగరపువలస జాతీయరహదారి ప్రాంతంలోని సంగివలస వద్దనున్న ఓ మద్యం దుకాణం వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన కొట్లాటపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వలందపేట గ్రామానికి చెందిన నవీన్‌ను సబ్బివీధికి చెందిన సాంబ బీర్ సీసాతో కొట్టడంతో తల, ముఖంపై గాయాలయ్యాయి. క్షతగాత్రుడు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దాకమర్రిలో రెండిళ్లలో చోరీ

దాకమర్రి (తగరపువలస),న్యూస్‌టుడే: తగరపువలస-విజయనగరం రోడ్డులోని దాకమర్రి పార్క్‌వ్యూ లేఅవుట్‌లోని రెండిళ్లలో చోరీ జరిగింది. అమెరికాలో ఉంటున్న ... వెంకట సుబ్రహ్మణ్యం, సీహెచ్.ఉమామహేశ్వరిల ఇళ్లల్లోని ... వెండి సామగ్రి అపహరణకు గురైంది. బాధితుల కుటుంబీకులు భీమిలి క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ లేఅవుట్‌లో పెద్దగా జన సంచారం ఉండకపోవడంతో చోరీ ఎప్పుడు ఎలా జరిగింది అనేదానిపై సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. క్రైం ఎస్ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డివైడర్ ఢీకొని వ్యక్తికి గాయాలు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: ఎండాడ పనోరమ హిల్స్ రోడ్డులో శనివారం జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో మధురవాడ వాంబే కాలనీకి చెందిన అజిత్‌కుమార్ చౌహాన్ (35) తీవ్రంగా గాయపడినట్లు సీఐ జి.బాలకృష్ణ తెలిపారు. రుషికొండ నుంచి ఇంటికి వచ్చే క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి రహదారి మధ్యలో విభాజకాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అపస్మారకస్థితిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సీఐ పేర్కొన్నారు.

భీమిలిలో రక్తదాన శిబిరం నేడు

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలిలోని కలిగొట్ల స్నిగ్ధశ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక డచ్‌రోడ్డులోని ఫౌండేషన్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగుతుందన్నారు. విశాఖ బ్లడ్ సెంటర్ సిబ్బందితో దాతల నుంచి రక్తాన్ని సేకరించనున్నారు.

'విద్యాంజలి'తో విప్లవాత్మక మార్పులు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: విద్యాంజలి కార్యక్రమంతో విప్లవాత్మక మార్పులు రానున్నాయని మండల విద్యాశాఖాధికారి ఎం.శివరాణి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో చిట్టివలస జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు శనివారం నిర్వహించిన శిక్షణకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయా పాఠశాలలకు అవసరమైన ... విద్యాంజలి వెబ్‌సైట్‌లో ఎలా రిజిస్టర్ కావాలో వివరించారు. రాష్ట్ర, జిల్లా రిసోర్స్‌పర్సన్లుగా కె.సోమేశ్వరరావు, నందగోపాల్ శిక్షణ ఇచ్చారు. ఎంఈవో-2 అయిపిల్లి, ప్రధానోపాధ్యాయులు వై.జగన్నాథస్వామి, తదితరులు పాల్గొన్నారు.

చిట్టివలస జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న రిసోర్స్‌పర్సన్లు

పాఠశాలల అభివృద్ధే లక్ష్యం

పద్మనాభం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో చేపడుతున్న విద్యాంజలి 2.0 కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందని ఎంఈవో పి.రమణ అన్నారు. రేవిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యాంజలి పథకాన్ని రూపొందించిందన్నారు. కె.మోహన్, ప్రశాంతి రిసోర్స్ పర్సన్‌లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎంఈవో-2 ఎస్.బాబూలాల్, రేవిడి హెచ్ఎం వి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు శిల్పారామంలో నృత్య ప్రదర్శనలు

కొమ్మాది, న్యూస్‌టుడే: మధురవాడ శిల్పారామం (జాతర) కళావేదికపై ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పరిపాలనాధికారి రమేష్‌రెడ్డి తెలిపారు. మధురవాడకు చెందిన శ్రీబంగారమ్మ తల్లి కోలాటం గ్రూపు సారథ్యంలో కూచిపూడి నృత్యాలతో పాటు కోలాటం ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

ఇళ్ల స్వాధీన పత్రాల అందజేత

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి పరిధిలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు శనివారం గృహనిర్మాణ శాఖ ఇళ్ల స్వాధీన పత్రాలను పంపిణీ చేసింది. భీమిలి ఎగువపేట వార్డు సచివాలయం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు చేతులమీదుగా 40 మంది లబ్ధిదారులకు ఈ పత్రాలను అందజేశారు. త్వరలో వీటిలో గృహప్రవేశాలు చేసుకోవాలని ఆయన కోరారు. వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు, గృహనిర్మాణ వర్క్ ఇన్‌స్పెక్టర్లు రమణ, లక్ష్మి పాల్గొన్నారు.

ఇళ్ల స్వాధీన పత్రాలతో లబ్ధిదారులు

స్కూటీకి నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: పీఎంపాలెం యూపీహెచ్‌సీ ప్రాంగణంలో గురువారం అర్ధరాత్రి ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టిన ఘటనలో నిందితుడు వడ్డాది రాము (21) పోలీసులకు చిక్కినట్లు సీఐ జి.బాలకృష్ణ తెలిపారు. తాను మద్యం మత్తులో ఆర్‌హెచ్ కాలనీ నుంచి యూపీహెచ్‌సీ వద్దకు ద్విచక్రవాహనం తీసుకు వచ్చి నిప్పు పెట్టానని, ఎలాంటి పాత కక్షలు లేవని నిందితుడు విచారణలో వెల్లడించాడన్నారు. బాధితుడు ఓ.గౌరీ ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై డి.రాము కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు. అలాగే ఆర్‌హెచ్ కాలనీలో ఆకతాయిల చేష్టలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఇప్పటికే కొంత మంది యువకులను శనివారం స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు.

విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన నేత్ర పరీక్షల్లో దృష్టి లోపం ఉన్న వారికి శనివారం కళ్లద్దాలను పంపిణీ చేశారు. గత వారం విశాఖ ప్రాంతీయ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన నేత్ర శిబిరంలో దృష్టి సమస్య ఉన్న వారిని గుర్తించి ఎంఈవో శివరాణి ఆధ్వర్యంలో కళ్లద్దాలను అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు పొన్నగంటి రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మురుగు కూపంలో తాగునీటి పైపులు

పద్మనాభం, న్యూస్‌టుడే: ప్రజలు అనారోగ్యం బారినపడకుండా సురక్షిత తాగునీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చించి గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నాయి. అయితే రెడ్డిపల్లి గ్రామంలో మురుగు నీటిలోనే తాగునీటి పైపులైన్లు దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా స్పందించి తాగునీటి పైపులు మురుగునీటిలో లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

రెడ్డిపల్లి గ్రామంలో కోరాడ వెళ్లే మార్గం వద్ద ఇలా..

చెత్తకు నిప్పు.. తప్పదు ముప్పు

ఎండాడ, న్యూస్‌టుడే: తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించాల్సింది పోయి ఎక్కడికక్కడ పారిశుద్ధ్య సిబ్బంది నిప్పు పెట్టడంతో స్థానికులు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది. 8వ వార్డు పరిధి ఎండాడ, ముబారక్‌కాలనీ, దసపల్లాలేఅవుట్ తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. చెత్తకు నిప్పు పెట్టడంతో ఆయా దారిలో రాకపోకలు సాగించడం వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గోతులు పూడ్చివేత

ఎండాడ, న్యూస్‌టుడే: 8వ వార్డు పరిధి దసపల్లాలేఅవుట్(ఎండాడ) నుంచి బీచ్‌రోడ్డుకు వెళ్లే దారి పక్కన మంచినీటి మరమ్మతులు కోసం తవ్విన గోతులు ప్రమాదకరంగా ఉన్నాయని ఈ నెల 6న 'ఈనాడు'లో 'ఆదమరిస్తే.. ప్రమాదమే' శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఏఈ సురేశ్ తమ సిబ్బందితో గోతులను పూడ్చారు.



'ఐఎఫ్ఆర్' భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: భారత రాష్ట్రపతి విశాఖ పర్యటన, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)-2026 భద్రతా ఏర్పాట్లలో భాగంగా రుషికొండ మెరైన్ పోలీసుస్టేషన్‌లో సీఐ వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐఎఫ్ఆర్ దృష్ట్యా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తీరప్రాంతాల పరిధిలోని హోటళ్లు, రిసార్ట్‌లు, లాడ్జిల యాజమాన్య ప్రతినిధులు, నిర్వాహకులతో పలు అంశాలపై చర్చించారు. అనుమానితుల విషయంలో తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నిబంధనల మేరకే బస చేసేందుకు అనుమతించాలన్నారు. ఈ క్రమంలో పోలీసులకు సహకరించాలని లేనిచో చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎస్సై జి.మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మెరైన్ సీఐ శ్రీనివాసరావు

నేడు కల్యాణోత్సవాల సన్నాహక సమావేశం

పద్మనాభం, న్యూస్‌టుడే: పద్మనాభం క్షేత్రంలో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి వార్షిక తిరు కల్యాణోత్సవాల నిర్వహణపై ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పీఎల్ఎన్.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కొండ దిగువ ఉన్న కుంతీమాధవ స్వామి ఆలయం ప్రాంగణంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న సమావేశానికి ఉత్సవ కమిటీ ప్రతినిధులు, మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

(c) eenadu

విశాఖ తూర్పు

మాతృ మరణాలు నివారించాలి

వన్‌టౌన్, న్యూస్‌టుడే : జిల్లాలో మాతృ మరణాలు నివారించాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని..గత ఏడాదిలో జరిగిన ఘటనలపై ఆరా తీశారు. గర్భిణులకు ప్రసవ సమయంలో అవసరమయ్యే సేవలు అందించేందుకు స్థానిక ఏఎన్ఎంలు అందుబాటులో ఉండాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్‌ప్రసాద్, ఏపీవీవీపీ డాక్టర్ ఉషాప్రసాద్, వీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమిని, కేజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ లూసీ, డీఐఓ డాక్టర్ ఎన్.వీ.సమత తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య	పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769
	మద్దిలపాలెం: 9912120229

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : ?: తొమ్మిదో వార్డు పరిధి పాతపందుల పారం కొండవాలు ప్రాంతంలో ఇటీవల దోమలు ఎక్కువ అయ్యాయి. చర్మవ్యాధులు, జ్వరాలు వస్తున్నాయి. – రాజారావు, పాతపందుల పారం. ✓: కొండవాలులో ఫాగింగ్ చేయించి దోమల నివారణ చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్ బోయిన, మలేరియా ఇన్‌స్పెక్టర్

ఎఫ్‌ఎంకాలనీ(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: ఎంవీపీకాలనీ మత్స్యకాలనీ మూలపాలెంలో కాలువలు శిథిలమై మురుగు పారుదల కావడం లేదు. – మారయ్య, ఫిషర్‌మెన్ కాలనీ. ✓: ఈ విషయమై ఇటీవల గుత్తేదారుతో మాట్లాడాం. త్వరలో కాలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. – అప్పలనాయుడు, ఏఈ

మద్దిలపాలెం, న్యూస్‌టుడే ?: 15వ వార్డు హెచ్‌బీకాలనీ ప్రాంతంలో యూజీడీ లీకుల కారణంగా రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోంది. దుర్వాసనతో రాకపోకలు సాగించలేకపోతున్నాం. – మోహన్, హెచ్‌బీకాలనీ ✓: తక్షణమే సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం. – రహీం, యూజీడీ విభాగ ఏ.ఇ.

స్పందనకు వందనం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 19వ వార్డు లాసన్స్ బే కాలనీలో రహదారిపై వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని శనివారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. వెంటనే సిబ్బంది చేత వ్యర్థాలు తీయించి పరిసరాలను శుభ్రం చేయించారు.

ఇందిరానగర్ (విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: పదో వార్డు ఇందిరానగర్, రాజీవ్‌నగర్‌లలో భూగర్భ డ్రైనేజీ తరచూ పొంగిపోతోందని, దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు 'ఈనాడు మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై శుక్రవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు యూజీడీ ఏఈ శ్రీనివాస్ స్పందించారు. ఆయన ఆదేశంతో సూపర్‌వైజర్ చంద్రశేఖర్ సిబ్బందితో శనివారం మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించారు.

'ఎక్సలెన్స్' కొంతే..!

■ అందుబాటులోకి రాని వృద్ధులు, డీ అడిక్షన్ విభాగాలు
■ సిబ్బంది నియామకంలో జాప్యమే కారణం

అకడమిక్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కుర్చీలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే

ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలోని 'సెంటర్ ఫర్ ఎక్సలెన్స్' సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సుమారు రూ.30 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని అభివృద్ధి చేశారు. రోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి పలు నూతన విభాగాలు ఏర్పాటు చేశారు. వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచారు. గతంలో అన్ని వర్గాలకు ఓపీ విభాగం ఒకచోట నిర్వహించేవారు. ప్రస్తుతం వేరు వేరుగా వైద్యం అందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక వైద్య నిపుణులను నియమించారు. పిల్లలకు వసతికోసం ప్రత్యేక భవనం అందుబాటులోకి తెచ్చారు. అయితే ఏడాదైనా ఇప్పటికీ వృద్ధులు, డీ అడిక్షన్ విభాగాలు అందుబాటులోకి రాలేదు.

▲ **రెండేళ్ల తర్వాత ప్రారంభం:** ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాల నిర్మాణం 2023లో అప్పటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఏడాదిపాటు అలాగే వదిలేశారు. ఎట్టకేలకు గతేడాది అధికారికంగా ప్రారంభించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వృద్ధుల కోసం 20 పడకలతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినా సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. అడిక్షన్ (వ్యసన విముక్తి వార్డు) 30 పడకలతో ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.

▲ **ప్రారంభంకాని నర్సింగ్ కోర్సులు:** మానసిక వ్యాధులకు సంబంధించి సైకియాట్రీ నర్సింగ్, క్లినికల్ సైకాలజీ, సైకియాట్రీ సోషల్ వర్క్ కోర్సులు ఇక్కడ నిర్వహించాల్సి ఉంది. ఒక్కో కోర్సులో 40 మంది చొప్పున 120 మంది నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వి.రామిరెడ్డి మాట్లాడుతూ క్లినికల్ సైకాలజీ విభాగం ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఆర్.సి.ఐ.కి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఆర్‌సీఐ బృందం పరిశీలించి సీట్లు మంజూరు చేస్తుందన్నారు. సైకియాట్రీ సోషల్ వర్క్ కోర్సుకు సిబ్బందిని నియమించామని, త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. చైల్డ్ సైకియాట్రీ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభించామన్నారు. రీ హ్యాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్నామని, ప్రతి రోజు ఓపీ 35 వరకు నమోదవుతోందని చెప్పారు.

'ప్రజా సమస్యలు పరిష్కరించండి'

మాట్లాడుతున్న తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు, చిత్రంలో కమిషనర్ కేతన్‌గార్గ్

కార్పొరేషన్, న్యూస్‌టుడే : తూర్పు నియోజకవర్గంలోని ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు, అధికారులు, విభాగాధిపతులతో శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. శిథిలావస్థలో ఉన్న రహదారులు, కాలువలను పునరుద్ధరించాలన్నారు. జీవీఎంసీకి చెందిన స్థలాలను పరిరక్షించి, మాస్టర్ ప్లాన్ రహదారులను త్వరితగతిన నిర్మించాలన్నారు. తాగునీటి శుద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, యూజీడీలో లోపాలను సరిదిద్దాలన్నారు. కమిషనర్ కేతన్‌గార్గ్, ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకర్‌రావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్, అదనపు కమిషనర్ వర్మ, డీసీపీ మధుసూదనరావు, జెడ్సీ శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

సాహితీలోకానికి చందు సుబ్బారావు ఎనలేని సేవలు

చందుసుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి, పట్టాభిరామ్ తదితరులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ప్రముఖ సాహితీవేత్త చందు సుబ్బారావు సాహితీ లోకానికి ఎనలేని సేవలు అందించారని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో మృతిచెందారు. శనివారం ఎంవీపీకాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా చందు సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభ్యుదయ రచయితల సంఘంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సి. హెచ్. వి. పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీహెచ్‌ను సందర్శించిన ఎంఎస్ఎంఈ డైరెక్టర్లు

సిరిపురం(ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: సిరిపురంలోని రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్.టి.హెచ్)ను శనివారం ఎం.ఎస్.ఎం.ఇ. డైరెక్టర్లు సందర్శించారు. ఈ సందర్భంగా హబ్ సీఈవో రవి ఈశ్వరపు వారికి స్వాగతం పలికారు. హబ్‌లో ఉన్న అంకుర సంస్థల గురించి తెలుసుకున్నారు. ఆయా సంస్థల ఎకోసిస్టమ్ నిర్మాణం, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై చర్చ జరిగిందని సీఈవో తెలిపారు. పర్యటనలో ముగ్గ రాజారావు, నీలాపు విజయానంద రెడ్డి, కేవన్ ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఎస్.ఎం.ఇ. డైరెక్టర్లతో మాట్లాడుతున్న రవి ఈశ్వరపు

బాలుడు, కుటుంబ సభ్యులతో వైద్య బృందం

బాలుడికి ఎముకమజ్జ మార్పిడి శస్త్రచికిత్స

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: హెల్త్‌సిటీ మెడికవర్ ఆసుపత్రిలో నగరానికి చెందిన ఏడాదిన్నర బాలుడికి ఎముక మజ్జ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ సాహితీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సమస్యతో బాలుడి శరీరంపై దద్దుర్లు, తరచూ అలర్జీలు, ప్లేట్‌లెట్ల లోపం తలెత్తిందన్నారు. దీని కారణంగా తీవ్ర రక్తస్రావం జరిగి భవిష్యత్తులో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంటుందన్నారు. దీంతో శస్త్రచికిత్స చేసి ఎముక మజ్జ మార్పు చేశామన్నారు. ఈ సందర్భంగా వైద్యులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఐదుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైంది. శనివారం ఎంవీపీకాలనీలోని తన కార్యాలయంలో ఎంపీ శ్రీభరత్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సి. హెచ్. వి. పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులతో ఎంపీ శ్రీభరత్, పట్టాభిరామ్ తదితరులు

డ్రోన్‌లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న శిక్షకులు

ఉచిత శిక్షా అభియాన్‌తో మహిళా సాధికారత

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: డ్రోన్ శిక్షణ తరగతులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయని డాక్టర్ వీఎస్‌కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి.విజయబాబు అన్నారు. ప్రధానమంత్రి ఉచిత శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు డ్రోన్ పైలట్, సర్వేయింగ్, మ్యాపింగ్ తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారితకు ఏర్పాటు చేసిన ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను విద్యార్థినులు వినియోగించుకుని ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శిక్షకులు కె.కృష్ణారావు, జి.నరేష్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి.జయ, ప్రోగ్రాం సమన్వయకర్త జి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

■ **రోలర్ స్కేటింగ్ విజేతలకు అభినందనలు**

శివాజీపాలెం(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ఇటీవల విశాఖ ఉత్సవ్‌లో భాగంగా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో అండర్-11 విభాగంలో రోలర్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శివాజీపాలెం, స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న 8 మంది క్రీడాకారులు పతకాలు సాధించారని సి.హెచ్. సింహాద్రి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయా క్రీడాకారులను శివాజీపార్కులో అభినందించారు.

■ **యూజీడీ పనుల పరిశీలన**

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 15వ వార్డు ఉమానగర్‌లో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ(యూజీడీ) పనులను శనివారం వార్డు కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య పర్యవేక్షించారు. పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలని గుత్తేదారుడు, సంబంధిత విభాగ సిబ్బందికి తెలిపారు.

■ **శాంతిధామంలో శివరాత్రి వేడుకలు**

మురళీనగర్, న్యూస్‌టుడే: సెక్టార్-7 ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాంతిధామంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 12న ఉదయం 8 గంటలకు దివ్యపతాక ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు బి.కె.అపరంజి తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.

■ **మత్స్యకారులకు కూటమి అండ**

వన్‌టౌన్, న్యూస్‌టుడే : రాష్ట్రంలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం ఆయన విశాఖ చేపలరేవును సందర్శించారు. ఇటీవల బంగ్లాదేశ్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న 9 మంది మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరకులు అందించారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు పట్టాభిరామ్, విశాఖ దక్షిణం తెదేపా బాధ్యులు సీతంరాజు సుధాకర్, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండిబాబ్జీ, మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు పాల్గొన్నారు.

స్తంభాలు సరే..వీధి దీపాలేవి?

హనుమంతువాక నుంచి పాతవెంకోజీపాలెం వెళ్లే మార్గంలో చర్చి వెనుక ప్రాంతంలో రాత్రుళ్లు చీకట్లు అలుముకుంటున్నాయి. ఇక్కడున్న స్తంభాల్లో కొన్నింటికి దీపాలు బిగించలేదు. కొన్నింటికి దీపాలున్నా వెలగడం లేదు. దీంతో స్థానికులు చీకటి పడితే రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. తక్షణం అధికారులు స్పందించి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, విశాలాక్షినగర్

దర్పణం

కొవ్వూరి వెంకటరెడ్డి చిరస్మరణీయులు

వెంకటరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యేలు వెలగపూడి, గణబాబు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రజాబంధు కొవ్వూరి వెంకటరెడ్డి ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు అన్నారు. శనివారం కొవ్వూరి వెంకటరెడ్డి వర్ధంతిని బీచ్‌రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

బీఐఎస్ ప్రమాణాలపై అవగాహన అవసరం

కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య శశిని సత్కరిస్తున్న ఆచార్యులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ ఆచార్య ఎం.శశి మాట్లాడుతూ విద్యా సంస్థలు పరిశ్రమలతో అనుసంధానించేందుకు బీఐఎస్ ప్రమాణాలను అవగాహన చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు విద్య, వృత్తి పరమైన అంశాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఆచార్య సీఎస్‌వీ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో బీఐఎస్ ప్రమాణాల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆచార్య జీవీ శివకృష్ణారావు మాట్లాడారు. కార్యక్రమానికి విద్యుత్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య టి.ఆర్. జ్యోత్స్న అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన, సాంకేతిక క్విజ్, రీల్స్ తదితర పోటీలు జరిగాయి. విజేతలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆచార్య కె.రామసుధ, ఆచార్య వి.వి.ఎస్.భాస్కరరెడ్డి, ఆచార్య జి.భీమేశ్వర, తదితరులు పాల్గొన్నారు.

కదలరు.. వదలరు..!

ఏయూ దూరవిద్యా కేంద్రంలో ఇదీ పరిస్థితి

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: విద్యార్థులకు సేవలు అందించడంలో ఏయూ దూర విద్యా కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. కొందరు ఉద్యోగులు రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడే తిష్ఠ వేశారు. వివిధ పనులపై వచ్చే విద్యార్థులను పలుమార్లు తిప్పడం, పనులు సకాలంలో చేయకపోవడం.. అడిగినంత మొత్తం చెల్లించే వారి పనులు చేస్తున్నారని వీరిపై ఇటీవల ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత సంచాలకులు ఏయూలోనే చదివారు. ఆ రోజుల్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇప్పటికీ అదే సీటులో కనిపించడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిసింది. ఇలా 20ఏళ్ల నుంచి 30ఏళ్లు ఒకే స్థానంలో పనిచేస్తున్నవారు పదుల సంఖ్యలో ఉన్నారు.

★ గతంలో ఏయూ దూరవిద్య, ఆన్‌లైన్ కేంద్రంలో 130మంది వరకు ఉద్యోగులు ఉండేవారు. వారిలో చాలా మంది ఉద్యోగ విరమణ చేయడంతో ప్రస్తుతం సుమారు 85మంది ఉంటున్నారు. ఈ-1 సెక్షన్‌లో ఆరుగురు, ఈ-2 సెక్షన్‌లో ఏడుగురు, ఈ-3లో ఇద్దరు, అకౌంట్స్ విభాగంలో ఇద్దరు ఉద్యోగులు 20ఏళ్లకు పైగా పనిచేస్తున్నారని సమాచారం. మరో పక్క సంచాలకుల ఛాంబర్‌లో సూపరింటెండెంట్‌తోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక ఉద్యోగి ఉన్నారని చెబుతున్నారు.

★ **మద్యం తాగి విధులకు..:** ఏయూ పాఠశాలలో పనిచేసిన ఓ ఉపాధ్యాయుడిపై వేధింపుల ఆరోపణలు రావడంతో కొన్నేళ్ల కిందట ఏయూ దూరవిద్య, ఆన్‌లైన్ కేంద్రానికి బదిలీచేశారు. ఆయన సరిగా విధులు నిర్వహించకపోగా మద్యం తాగి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడు వద్ద ప్రస్తావించగా తిష్ఠ వేసిన ఉద్యోగుల విషయాన్ని ఇప్పటికే వీసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పాఠశాల నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు సరిగా పనిచేయడం లేదన్న విషయం మా దృష్టికి రాగా హెచ్చరించామన్నారు.

ఏయూ సమాచారం

ఏయూలో 11న రక్తదాన శిబిరం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 11న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఏయూ వైద్యాధికారి డాక్టర్ రమేశ్వర్ తెలిపారు. ఆరోజు ఉదయం 9.30గంటల నుంచి సౌత్ క్యాంపస్‌లోని వైద్య కేంద్రంలో ఈ శిబిరం జరుగుతుందన్నారు. హెల్పింగ్ హార్ట్స్ - విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు.

రహదార్లు మిలమిల.. కూడళ్లు కళకళ

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన(ఐ.ఎఫ్.ఆర్) నేపథ్యంలో బీచ్ రోడ్డును మెరిపిస్తున్నారు. రహదార్లపై బీటీ లేయర్ వేయడంతో గతంలో గుంతలతో నిండిన మార్గం ప్రస్తుతం తళుకులీనుతోంది. తీరంలో పర్యాటకులను ఆకట్టుకోవడానికి గతంలో ఏర్పాటు చేసిన బొమ్మలకు రంగులు వేశారు. డైనోసార్, పులి, ఏనుగు, జీబ్రా బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా డివైడర్లు, పుట్‌పాత్‌లకు రంగులు వేశారు. విద్యుత్ దీపాలంకరణ చేయడంతో కూడళ్లు రాత్రివేళ రంగుల్లో వెలుగులీనుతున్నాయి. ఇటీవల సాయంత్రం 4 గంటల నుంచే పర్యాటకులు పెద్ద సంఖ్యలో తీరానికి చేరుకొని కుటుంబ సభ్యులతో ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరుతున్నారు.

జీబ్రా, డైనోసార్ ఆకృతులు

పులి బొమ్మ

రాత్రివేళ ఆర్టీసీ సర్వీసులను నడపాలని వినతి

మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న జగ్గునాయుడు, గంగారావు తదితరులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆర్టీసీ సర్వీసులను రాత్రి వేళ కూడా నడపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్యదర్శి వర్గ సభ్యులు బి.గంగారావు కోరారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెం డిపోలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా అవసరాలకు 1760 కొత్త బస్సులను కొనుగోలు చేసి నడపాలన్నారు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందని, అయితే అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గీతం కళాశాలకు కేటాయించిన 27 బస్సులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిలిపివేసిన రూట్లలో సర్వీసులను తిరిగి కొనసాగించాలని కోరారు.

రూ. 16లక్షలతో కాలువల నిర్మాణం

కాలువ నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బంది

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెద జాలరిపేటలో కాలువ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ కాలువలు శిథిలమవడంతో వర్షం పడితే చాలు వరదనీరు రహదారులపై ప్రవహించేది. స్థానికుల వినతి మేరకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జీవీఎంసీ అధికారులతో మాట్లాడారు. సుమారు రూ. 16 లక్షల నిధులతో 140 మీటర్ల మేర కాలువ నిర్మాణం చేపట్టారు. అలాగే వాటిని ఆనుకొని రహదారిని కూడా నిర్మిస్తున్నారు. అయితే కొంతమంది కాలువలపై బడ్డీలు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో వాటిని తొలగించకుండానే కాలువ నిర్మాణం చేపట్టడంపై స్థానికులు విమర్శిస్తున్నారు.

విజేతలకు బహుమతుల ప్రదానం

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే : జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నాయి. శనివారం మహిళల 53 కిలోల విభాగంలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులకు నగరానికి చెందిన రిఫరీ కంచరాన సూర్యనారాయణ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

CHANGE OF NAME OF SHIP

We, MAT MARINE SERVICES PRIVATE LIMITED, "Flat No. G-4, Abhi Residency, Prasanth Nagar, Kondapur, Hyderabad-500084 Rangareddi, Telangana, India, Ph No.: 94408 50669, E-mail ID: matmatrineservices2@gmail.com" are the owner of the ship named "SAI SOWBAGHYA" Official No: 4242 of Port of Registry: VISAKHAPATNAM. We intend to change the name of vessel to "MAT ANKUR". If anyone has objection, the same may be communicated within 10 days from the date of this advertisement to:
The Registrar of Indian Ships
MERCANTILE MARINE DEPARTMENT
#7-8-26/A, HARBOUR PARK DOWN, BESIDE RK MISSION, VISAKHAPATNAM-530003
Tel: 0891-2525475, 2502148
E mail: sic.vizag-mmd@gov.in

పశుసంవర్ధకశాఖ స్థలం ఆక్రమిస్తే కఠిన చర్యలు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : హనుమంతువాక జాతీయరహదారుల సంస్థకు ఎదురుగా ఉన్న పశుసంవర్ధకశాఖ స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీడీ డాక్టర్ నీలయ్య హెచ్చరించారు. స్థలంలో ఇసుక, ఇటుక, పిక్క తదితర భవననిర్మాణ సామగ్రిని వేసి అనధికార వ్యాపారం చేస్తున్న ఆక్రమణదారులతో శనివారం ఆయన మాట్లాడారు. సోమవారానికి కల్లా ఖాళీచేయాలని లేదంటే భూఆక్రమణ కేసులు పెడతామని హెచ్చరించారు. పగలూరాత్రీ లేకుండా భారీ లారీలు, ఆటోలు ఇక్కడ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయని, దుమ్ము, ధూళి భరించలేకున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో డీడీ ఆక్రమణదారులను హెచ్చరించారు.

స్థానికులతో మాట్లాడుతున్న డీడీ డాక్టర్ నీలయ్య

పోగొట్టుకున్న బంగారు ఆభరణాల అప్పగింత

మహిళకు బంగారు ఆభరణాలు అందజేస్తున్న క్రైం ఎస్ఐ రాజు

గురుద్వారా, న్యూస్‌టుడే: ఆటోలో మర్చిపోయి వదిలేసిన సంచిని ద్వారకా పోలీసులు గంటల వ్యవధిలో కనిపెట్టి తిరిగి బాధితులకు అప్పగించారు. క్రైం ఎస్ఐ రాజు తెలిపిన వివరాలిలా.. నగరానికి చెందిన సువర్ణ అనే మహిళ శనివారం ఉదయం ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కి 11 గంటలకు ద్వారకానగర్ కూడలిలో దిగారు. ఆ సమయంలో ఆటో వెనుక పెట్టిన బంగారు ఆభరణాలున్న సంచిని మర్చిపోయారు. ఇంటికి వెళ్లి పరిశీలించగా కనిపించలేదు. దీంతో వెంటనే ద్వారకా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజు వెంటనే స్పందించి అక్కడున్న సీసీ ఫుటేజీల ద్వారా తక్కువ సమయంలోనే ఆటోను కనిపెట్టి ఆభరణాల ఉన్న సంచిని యజమానికి అప్పగించారు. ఈ సందర్భంగా మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎట్టకేలకు ట్రాఫిక్ సిబ్బంది నియామకం

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : పెదగదిలి కూడలిలో ఎట్టకేలకు ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందిని నియమించారు. కూడలి ప్రమాదకరంగా మారిందని 'ఈనాడు'లో పలుమార్లు కథనాలు రావడంతోపాటు స్థానిక సంఘాల నాయకులు నగర పోలీస్‌కమిషనర్ తదితర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కూడలిలో సిబ్బందిని నియమించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఉదయం, సాయంత్రం చాలా రద్దీగా ఉంటోందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున సిబ్బంది నియామకం చేపట్టడం సంతోషంగా ఉందని పెదగదిలి అంబేడ్కర్ సేవాసంఘం ప్రతినిధులు గోవింద్, సియ్యాద్రి శ్రీనివాసరావు తెలిపారు. సిగ్నల్ లైట్లు చాలా కాలంగా వెలగటం లేదని, అలాగే సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని, ఆయా సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నారు.

పెదగదిలి కూడలిలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న పోలీస్ సిబ్బంది

NRI'S INDIAN SPRINGS, VISAKHAPATNAM
WANTED TEACHERS
For all the subjects for PRE-PRIMARY, PRIMARY, HIGH SCHOOL & COORDINATORS, PET'S, OFFICE ASSISTANTS and AYAS.
Interested candidates attend the Demo and interviews from 14-02-2026 (SATURDAY) ONWARDS at Lakshminagar Branch, Chinamushidiwada, Vizag.
SALARY NEGOTIABLE. CONTACT FOR THE FURTHER DETAILS:
7702200442, 7416939898, 8977044167, 8977044165

(c) eenadu

విశాఖ ఉత్తరం

• విశాఖ ఉత్తరం • విశాఖ దక్షిణం

బాల్య వివాహాలను అరికట్టాలి

కార్యక్రమంలో పాల్గొన్న సీడీపీవో నీలిమ, తదితరులు

మాధవధార, న్యూస్‌టుడే: బాల్య వివాహాలను నిర్మూలించి వారి హక్కులను కాపాడుదామని అర్బన్ సీడీపీఓ కె.నీలిమ అన్నారు. జీవీఎంసీ 53వ వార్డు జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో శనివారం బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాల్య వివాహాల నిరోధక చట్టం గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ శ్రీలత, సూపర్‌వైజర్ జ్యోతి, టీచర్లు బేగం, మౌలాబీబీ పలువురు తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

మాధవధార, న్యూస్‌టుడే: ?: 51వ వార్డు అంబేడ్కర్‌కాలనీ గెడ్డలో వ్యర్థాల నిల్వతో దుర్వాసన వస్తోంది. – పి.ఆర్.నాయుడు ✓: సిబ్బందిని పంపించి గెడ్డను శుభ్రం చేయిస్తాం. – వెంకటరమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

గురుద్వారా, న్యూస్‌టుడే: ?: టీపీటీకాలనీ కో-ఆపరేటివ్ బ్యాంకు రహదారిలో గోతులతో ఇబ్బంది పడుతున్నాం. – శర్మ ✓: పరిశీలించి గుంతలు పూడ్చి వేస్తాం. – రవి, జీవీఎంసీ వర్క్ ఇన్‌స్పెక్టర్

● బాధ్యులపై చర్యలకు డిమాండ్

సీతంపేట, న్యూస్‌టుడే : హైదరాబాద్‌లోని తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావ్ పులే విగ్రహాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని భీమ్ సేన్ వార్ అధ్యక్షులు కె. చిన్నారావు శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

● విజేతలకు బహుమతుల ప్రదానం

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే : జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నాయి. శనివారం మహిళల 53 కిలోల విభాగంలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులకు నగరానికి చెందిన రిఫరీ కంచరాన సూర్యనారాయణ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

● ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ

సీతంపేట(రాజేంద్రనగర్), న్యూస్‌టుడే : రాజేంద్రనగర్ ప్రిజమ్ కళాశాలలో శనివారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. నిర్మాణ్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో 9 కంపెనీలకు చెందిన సీఈఓలు పాల్గొని... డిగ్రీ మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ డి.సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి డి.విజయారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

● ఆలయాల వార్షికోత్సవాలు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే : జీవీఎంసీ 44వ వార్డు రామచంద్రనగర్‌లో శనివారం శివసాయి ఆలయం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు పాల్గొని పూజలు చేశారు. అర్చకులు మణికంఠ శర్మ, గౌరీ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

గురుద్వారా, న్యూస్‌టుడే: నక్కవానిపాలెం ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయంలోని అభయాంజనేయ, సుబ్రహ్మణ్యస్వామి ఉప ఆలయాల వార్షికోత్సం శనివారం ఘనంగా జరిగాయి. అర్చకులు ఉమా మహేశ్వరశర్మ వేదమంత్రాలతో ఇరు విగ్రహాలకు పంచామృతం, ఫలరసాలతో అభిషేకాలు చేశారు. పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ నిత్య దాత వెంకట విజయ గోపాల్‌రాజు, ఆలయ సిబ్బంది చంద్రశేఖర్ పాల్గొన్నారు.

● కనకమహాలక్ష్మికి తులసీదళార్చన

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరం బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి శనివారం సహస్ర తులసీదళార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారిని పట్టుచీరతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు.

పూజల్లో పాల్గొన్న భక్తులు

● శాంతిధామంలో శివరాత్రి వేడుకలు

మురళీనగర్, న్యూస్‌టుడే: సెక్టార్-7 ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాంతిధామంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 12న ఉదయం 8 గంటలకు దివ్యపతాక ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు బి.కె.అపరంజి తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.

● నేడు మాధవధారలో తీర్థ మహోత్సవం

మాధవధార, న్యూస్‌టుడే: మాఘమాసం మూడో ఆదివారం మాధవధారలో వెలసిన మాధవస్వామి ఆలయంలో ఆదివారం తీర్థ మహోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వాములకు ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం ఉంటుందన్నారు. జలధార వద్ద స్నానమాచరించేందుకు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.

● నేటి నుంచి దుర్గాలమ్మ జాతర

పూర్ణమార్కెట్(అల్లిపురం), న్యూస్‌టుడే: పూర్ణమార్కెట్ సమీప శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలను ఆదివారం నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పైలా శేఖర్‌బాబు పేర్కొన్నారు. 8న చాటింపు, రాట పూజ ఉంటుందన్నారు. 15 వరకు పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి... 16న ప్రధాన ఉత్సవం జరిపిస్తామన్నారు.

అంతర్గత మార్గాలు.. అధ్వానం..!

కార్పొరేషన్, న్యూస్‌టుడే

నగర పరిధిలో చేపడుతున్న రహదారుల నిర్మాణం, గోతుల పూడ్చివేతపై విమర్శలు వస్తున్నాయి. అవసరమైన చోట తాత్కాలికంగానే పనులు చేస్తున్న అధికారులు... అవసరం లేని చోట ప్రజాధనాన్ని వృథా చేస్తూ నూతన రహదారులు నిర్మించడంపై, అంతర్గత మార్గాలను విస్మరించడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు.

తాత్కాలికంగా గోతుల్ని పూడ్చుతున్న కార్మికులు

ఇదీ పరిస్థితి..!

★ నగరంలోని కొన్ని రహదారులు గోతులతో అధ్వానంగా మారాయి. నిత్యం రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించారు.

★ జీవీఎంసీ పరిధిలో మరమ్మతులకు గురైన రహదారుల వివరాలు సమర్పించాలని ప్రధాన ఇంజినీర్ కోరగా... వార్డు కార్యదర్శులు, సహాయ ఇంజినీర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అయితే ప్రధాన రహదారుల్లో ఏర్పడిన గుంతల్ని మాత్రమే గుర్తించారు.

★ అలా 4,732 గుంతల్ని గుర్తించి నివేదించారు. ఆ నివేదిక ఆధారంగా రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు అప్పగించారు. పనులు దక్కించుకున్న గుత్తేదారులు.. ప్రధాన రహదారుల్లో గోతుల్ని మాత్రమే పూడ్చుతున్నారు.

పనుల్లో నిర్లక్ష్యం...!

ప్రధాన రహదారులపైనే అధికారుల దృష్టి

★ నగరంలోని ప్రధాన బీటీ (బ్యుటమినస్) రహదారుల్లో ఏర్పడిన గోతుల్ని పూడ్చేందుకు..

.. గుత్తేదారులు ఓ వాహనంలో బీటీ మిశ్రమాన్ని తీసుకొచ్చి, గోతుల్లో పోసి చదును చేసి వెళ్లిపోతున్నారు. బీటీపై రోలింగ్ చేయకపోవడంతో వేసిన గంటల వ్యవధిలోనే బీటీలోంచి రాళ్లు పైకి తేలిపోతున్నాయి.

★ అంతర్గత రహదారుల్లో గోతుల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వాటికి మరమ్మతులు లేకపోవడంతో రాకపోకలు సాగించే వారు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. రహదారుల పునరుద్ధరణకు కచ్చితమైన ప్రణాళికలు తయారు చేసి, కొత్త బీటీ లేయర్ వేయాలని పలువురు కోరుతున్నారు.

మత్స్యకారులకు కూటమి అండ

బాధితులతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీభరత్

వన్‌టౌన్, న్యూస్‌టుడే : రాష్ట్రంలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం ఆయన విశాఖ చేపలరేవును సందర్శించారు. ఇటీవల బంగ్లాదేశ్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న 9 మంది మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరకులు అందించారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు పట్టాభిరామ్, విశాఖ దక్షిణం తెదేపా బాధ్యులు సీతంరాజు సుధాకర్, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండిబాబ్జీ, మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల వినియోగంతో అనర్థాలు

కంచరపాలెం, న్యూస్‌టుడే : సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం నివారించేందుకు యువకులు చొరవ చూపాలని సీపీ శంఖబ్రత బాగ్చీ పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ కెమికల్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనమవుతాయని, ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.రమణ, అధ్యాపకులు కుమార్, శ్రీకాంత్, ప్రదీప్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న సీపీ శంఖబ్రతబాగ్చీ

రాత్రిపూట ఆర్టీసీ సర్వీసులు నడపాలని వినతి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆర్టీసీ సర్వీసులను రాత్రిపూట కూడా నడపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యులు బి.గంగారావు కోరారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెం డిపోలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా అవసరాలకు 1760 కొత్త బస్సులను కొనుగోలు చేసి నడపాలన్నారు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందని, అయితే అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గీతం కళాశాలకు కేటాయించిన 27 బస్సులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిలిపివేసిన రూట్లలో సర్వీసులను తిరిగి కొనసాగించాలని కోరారు.

ఆలయ పాలక మండలి ప్రమాణస్వీకారం

సీతంపేట, న్యూస్‌టుడే : సీతంపేట దుర్గా గణపతి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. ఛైర్మన్‌గా నమ్మి రవికుమార్, మరో 9 మంది సభ్యులు ప్రమాణం చేశారు. ఎంపీ శ్రీభరత్, ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు పట్టాభిరామ్, జనసేన, భాజపా నాయకులు ప్రకాష్, కిశోర్ తదితరులు హాజరై కమిటీని అభినందించారు.

సీతంపేట దుర్గాగణపతి ఆలయ కమిటీ సభ్యులతో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే : రైల్వేన్యూకాలనీ ముఖద్వారం వద్ద ఉన్న శ్రీలక్ష్మీ గణేష్ ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం జరిగింది. ఛైర్మన్‌గా దువ్వి కాశీప్రసాద్‌తో పాటు మరో ఎనిమిది మంది సభ్యులు ప్రమాణం చేశారు. ఎంపీ శ్రీభరత్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మాతృ మరణాలు నివారించాలి

వన్‌టౌన్, న్యూస్‌టుడే : జిల్లాలో మాతృ మరణాలు నివారించాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని..గత ఏడాదిలో జరిగిన ఘటనలపై ఆరా తీశారు. గర్భిణులకు ప్రసవ సమయంలో అవసరమయ్యే సేవలు అందించేందుకు స్థానిక ఏఎన్ఎంలు అందుబాటులో ఉండాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్‌ప్రసాద్, ఏపీవీవీపీ డాక్టర్ ఉషాప్రసాద్, వీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమిని, కేజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ లూసీ, డీఐఓ డాక్టర్ ఎన్‌వీ.సమత తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

కార్పొరేషన్, న్యూస్‌టుడే : నగరంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం పలు ఎంఎస్ఎంఈలకు రుణ ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతన్‌కుమార్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలు ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక, వ్యాపార రంగాల అభివృద్ధికి అవసరమైన రుణాలు అందిస్తున్నామన్నారు.

చెక్కు అందిస్తున్న బ్యాంక్ ప్రతినిధులు

'ప్రజా సమస్యలు పరిష్కరించండి'

మాట్లాడుతున్న తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు, చిత్రంలో కమిషనర్ కేతన్‌గార్గ్

కార్పొరేషన్, న్యూస్‌టుడే : తూర్పు నియోజకవర్గంలోని ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు, అధికారులు, విభాగాధిపతులతో శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. శిథిలావస్థలో ఉన్న రహదారులు, కాలువలను పునరుద్ధరించాలన్నారు. జీవీఎంసీకి చెందిన స్థలాలను పరిరక్షించి, మాస్టర్‌ప్లాన్ రహదారులను త్వరితగతిన నిర్మించాలన్నారు. తాగునీటి శుద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, యూజీడీలో లోపాలను సరిదిద్దాలన్నారు. కమిషనర్ కేతన్‌గార్గ్, ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకర్‌రావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్, అదనపు కమిషనర్ వర్మ, డీసీపీ మధుసూదనరావు, జెడ్సీ శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, తదితరులు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే : జీవీఎంసీ 26వ వార్డు శాంతిపురం, చాకలిపేటలో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపనలు నిర్వహించారు. శాంతిపురంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, కార్పొరేటర్ ముక్కా శ్రావణి పాల్గొని భూమి పూజ చేశారు. చాకలిపేట, లలితానగర్‌లో రోడ్లు, కాలువల అభివృద్ధికి రూ.19.95 లక్షలు, శాంతిపురంలో కల్వర్టుల నిర్మాణానికి రూ.19.23 లక్షలు వెచ్చిస్తున్నామన్నారు. జీవీఎంసీ డీఈ శ్రీనివాసరావు, ఏఈ లావణ్య, సచివాలయం ఉద్యోగులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

కంచరపాలెం, తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే : జీవీఎంసీ 47వ వార్డులో రూ.1.70 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు శంకుస్థాపన చేశారు. తిక్కవానిపాలెం కాలనీలో కళావేదిక, సంజీవయ్యకాలనీలో వాకింగ్ ట్రాక్, కొండవాలు ప్రాంతాల్లో సామాజిక భవనాలు నిర్మిస్తున్నామన్నారు. జెడ్సీ రాము, డీఈ భరణి, ఈఈ పద్మావతి, ఏఈ మీనా, కూటమి నాయకులు పాల్గొన్నారు.

వేట విరామ పరిహారానికి విన్నపం

వన్‌టౌన్, న్యూస్‌టుడే : అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), మిలాన్ దృష్ట్యా ఈనెల 14 నుంచి 21 వరకు సముద్ర జలాల్లో చేపల వేట నిలిపేస్తున్నందున వేట విరామ పరిహారం చెల్లించాలని పలువురు మత్స్యకారులు కోరారు. ఈ మేరకు వారు శనివారం కలెక్టర్, మత్స్యశాఖ జేడీలను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు అందించారు. 8 రోజుల పాటు వేట నిలిపేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని సంఘం అధ్యక్షులు తెడ్డు పరసన్న వివరించారు. సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మత్స్యశాఖ జేడీకి వినతి అందజేస్తున్న మత్స్యకారులు

గ్రంథాలయాల అభివృద్ధే లక్ష్యం

మాట్లాడుతున్న సతీష్‌కుమార్

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : జిల్లాలో గ్రంథాలయాలను మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసి, అమలు చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వన్నెంరెడ్డి సతీష్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, దాతలు, వివిధ సంస్థల చేయూతతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. పాఠకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బి.కుమార్‌రాజా తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీహెచ్‌ను సందర్శించిన ఎంఎస్ఎంఈ డైరెక్టర్లు

సిరిపురం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: సిరిపురంలోని రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్.టి.హెచ్)ను శనివారం ఎం.ఎస్.ఎం.ఇ. డైరెక్టర్లు సందర్శించారు. ఈ సందర్భంగా హబ్ సీఈవో రవి ఈశ్వరపుతో ముచ్చటించారు. హబ్‌లో ఉన్న అంకుర సంస్థల గురించి తెలుసుకున్నారు. ఆయా సంస్థల ఎకోసిస్టమ్ నిర్మాణం, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై చర్చ జరిగిందని సీఈవో తెలిపారు. పర్యటనలో ముగడ రాజారావు, నీలాపు విజయానంద రెడ్డి, కేఎన్ఎస్ ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

న్యాయ సలహా శిబిరానికి స్పందన

సమావేశంలో పాల్గొన్న ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే : రైల్వేన్యూకాలనీలో శనివారం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సలహా శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని సొసైటీ అధ్యక్షుడు హైదర్‌అలీ సింకా తెలిపారు. నగరానికి చెందిన న్యాయవాదులు ఎం.ఏ.రజాక్ ఖుర్షాన్, ఎస్.కె.షరీఫ్, ఎస్.కె.మదీనావలీ పాల్గొని పలువురికి న్యాయ సలహాలు అందించి, కుటుంబ సమస్యలు పరిష్కరించారు. సామాజిక బాధ్యతగా సొసైటీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని సభ్యులు తెలిపారు. కమిటీ ప్రతినిధులు ఎస్.కె.అహ్మద్‌వలీ, మునీర్ ఖాన్ బాబా, సయ్యద్ అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల బలోపేతమే ధ్యేయం

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన 'విద్యాంజలి-2.0'పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఎంఈఓలు డి.రామారావు, కె.ఎ.బాలమణి సూచించారు. శనివారం సీతమ్మధార మండలంలోని ప్రధానోపాధ్యాయులకు 26వ వార్డు ఎన్‌జీజీఓఎస్ కాలనీ మండల విద్యాశాఖ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అసిస్టెంట్ ఏఎంఓ జి.లక్ష్మి, రిసోర్స్ పర్సన్లు రమేష్, రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు.

సదస్సులో పాల్గొన్న ఎంఈఓలు రామారావు, బాలమణి, తదితరులు

మాధవధార, న్యూస్‌టుడే: విద్యాంజలి చేయూత పథకం ద్వారా పలు పాఠశాలల్లో మౌలిక వసతులు, మానవ వనరుల కల్పనకు దోహదపడుతుందని డిప్యూటీ డీఈఓ ఏ.సోమేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మాధవధార ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో నిర్వహించే ఉపాధ్యాయుల శిక్షణకు ఆయన హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏర్పాటైన ఈ విద్యాంజలి పథకంలో దాతలు, పూర్వ విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేస్తే పాఠశాలల అభివృద్ధికి మరింతగా ప్రోత్సాహం అందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విద్యాంజలి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, పలువురు దాతలు నమోదయ్యేలా ఉపాధ్యాయులంతా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ డి.దివాకర్, ఆర్పీలు నాయుడు, జగన్, ప్రధానోపాధ్యాయులు హేమలత, వేణుగోపాల్, ఆర్.శ్రీనివాసరావు, సాయిలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డిప్యూటీ డీఈఓ ఏ.సోమేశ్వరరావు

కేంద్రమంత్రికి స్వాగతం

మంత్రికి పూల మొక్క అందిస్తున్న పట్టాభిరామ్, తదితరులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : విశాఖ పర్యటన నిమిత్తం శనివారం రాత్రి విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు పట్టాభిరామ్, కార్యదర్శి కృష్ణ ఘన స్వాగతం పలికారు. మంత్రికి పూల మొక్క అందించి, శాలువాతో సత్కరించారు.

కార్మికుల మనుగడకు ముప్పు

అల్లిపురం, న్యూస్‌టుడే : కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ విధానంతో కార్మికుల మనుగడకు ముప్పు పొంచి ఉందని అఖిలపక్ష ఆటోమోటార్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి ఆరోపించారు. శనివారం అల్లిపురం సీపీఐ కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జి.వామనమూర్తి మాట్లాడుతూ... ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కార్మిక హక్కుల్ని భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. నూతన చట్టాలతో సమాన పనికి సమాన వేతనం, సమ్మె హక్కు, సంఘం ఏర్పాటు హక్కు, 8 గంటల పని విధానం... తదితరాలను కార్మికులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా 12న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను అన్ని కార్మిక సంఘాలు విజయవంతం చేయాలన్నారు. కార్మిక సంఘాల నాయకులు పి.గోవింద్, షేక్ రెహమాన్, కొండబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంఘీభావం తెలుపుతున్న కార్మిక సంఘాల నాయకులు

PUBLIC NOTICE

Notice is hereby issued that my client Sri Sanapala Varaha Lakshmi Narasimham filed **W.P. No. 33704 / 2025** before the Hon'ble High Court of Andhra Pradesh challenging the inclusion of my client's portion of land admeasuring 256 Sqyds in **Survey No. 24/1, Madhavadhara Village,** Visakhapatnam (Urban) Mandal, Visakhapatnam District, in the List of Prohibited Properties under Section 22A of the Registration Act, 1908, and the Hon'ble High Court vide Order dated **04-12-2025,** was pleased to dispose of the said case by directing the Respondents therein i.e. the District Collector, Visakhapatnam, the Joint Collector and Competent Authority, Urban Land Ceiling, Visakhapatnam and the Tahasildar to consider my client's representation dated 25-04-2025 and conduct the **necessary enquiry by hearing all the concerned parties.**

Therefore, the public is hereby cautioned that any person who deals with / enters into any transaction of any kind in respect of the aforesaid property shall do so entirely at his/her/its own risk, cost and consequences thereon.

SRI. SANAPALA VINOD KUMAR & MD ASIF, Advocates
D.No. 39-14-6, Kodanda Complex, Murali Nagar
Visakhapatnam- 530007, **Ph: 8919465352**

పోగొట్టుకున్న బంగారు ఆభరణాల అప్పగింత

మహిళకు బంగారు ఆభరణాలు అందజేస్తున్న క్రైం ఎస్ఐ రాజు

గురుద్వారా, న్యూస్‌టుడే: ఆటోలో మర్చిపోయి వదిలేసిన సంచిని ద్వారకా పోలీసులు గంటల వ్యవధిలో కనిపెట్టి తిరిగి బాధితులకు అప్పగించారు. క్రైం ఎస్ఐ రాజు తెలిపిన వివరాలిలా. . నగరానికి చెందిన సువర్ణ అనే మహిళ శనివారం ఉదయం ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కి 11 గంటలకు ద్వారకానగర్ కూడలిలో దిగారు. ఆ సమయంలో ఆటో వెనుక పెట్టిన బంగారు ఆభరణాలున్న సంచిని మర్చిపోయారు. ఇంటికి వెళ్లి పరిశీలించగా కనిపించలేదు. దీంతో వెంటనే ద్వారకా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజు వెంటనే స్పందించి అక్కడున్న సీసీ ఫుటేజీల ద్వారా తక్కువ సమయంలోనే ఆటోను కనిపెట్టి ఆభరణాల ఉన్న సంచిని యజమానికి అప్పగించారు. ఈ సందర్భంగా మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

వార్డుల్లో ఉచిత వైద్య సేవలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాతనగరం స్వామి వివేకానంద సేవా సంస్థ ఆవరణలోని వృద్ధాశ్రమంలో శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్నేహ సంధ్య ఏజ్‌కేర్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ సూర్యతేజ ఆధ్వర్యంలో పలువురికి వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు ఎస్.అప్పారావు, ఫౌండేషన్ ప్రతినిధులు ప్రసాద్‌నాయుడు, కేశవరావు, పుండరీకాక్షయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.

కంచరపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 54వ వార్డు జ్యోతినగర్‌లో శనివారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. సెవెన్‌హిల్స్ ఆసుపత్రి వైద్యులు హాజరై స్థానికులకు వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేశారు. జ్యోతినగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.వి.రమణారెడ్డి, ఎస్.రవి, ప్రతినిధులు సుగుణ, రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో పాల్గొన్న వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వైద్య సిబ్బంది

THE KARUR VYSYA BANK LTD.,
KVB Karur Vysya Bank Smart way to bank
Kakinada- Bhanugudi Branch, D.No.2-27-14/1, Gokula Street, Srinagar, Bhanugudi Junction, Kakinada, Andhra Pradesh -533003.

TENDUR CUM AUCTION OF VEHICLE

Name of the Borrower: Mrs. Vuyyuri Soujanya, W/o. Gopivarma (A/c No. 4871775000000368)

Reg.No	MAKE/MODEL/Mfg Year	Reserve Price	EMD
AP 40 DB 8337	MARUTI SUZUKI - GRAND VITAARA BREZZA SMART HYBRID SIGMA 1.5L 5MT 2024	Rs. 10,00,000/-	Rs. 1,00,000/-

- **Vehicle available for Inspection:** During Bank working hours at **The Karur Vysya Bank Ltd., Divisional Office**, Dr.No. 47-10-15, Shop No.1, A G Avenue, First Floor, Opp: Pollock School, 2nd Lane, Dwarakanagar, Visakhapatnam-530016.
- Venue of Auction: The Karur Vysya Bank Ltd., Divisional Office (controlling office), Dr.No.47-10-15, Shop No.1, A G Avenue, First Floor, Opp: Pollock School, 2nd Lane, Dwarakanagar, Visakhapatnam-530016.
- **Date/Time of Auction: 20.02.2026 at 04.00 PM (Bids accepted upto 02.00 PM)**
- Bank reserves the right to postpone or cancel or modify any terms and conditions of this sale without adducing any reasons and decision of the Bank will be final and binding on all parties and in all respects.
- **The vehicle will be sold in "As is where is and whatever there is" condition.**
- **The Bank reserves its right to accept/reject any tender without assigning any reason thereof.**
- **Successful bidder has to pay applicable GST charges.**

For further details and applications of tender along with terms & conditions of auction, you may visit The Karur Vysya Bank Ltd., Kakinada - Bhanugudi Branch at the above address or The Karur Vysya Bank Ltd, Divisional office, 2nd Lane, Dwarakanagar, Visakhapatnam.

For further details & and Terms & conditions of the auction/sale, Please contact: : 95025 46161

Date: 07-02-2026 **Branch Manager**

గాజువాక

• గాజువాక • విశాఖ పశ్చిమం

సంత్ రవిదాస్ జీవితం స్ఫూర్తిదాయకం

పాతకర్ణవానిపాలెం(పెదగంట్యాడ), న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శనివారం భగవాన్ సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా గాజువాకలో పలుచోట్ల వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ములకలపల్లి ప్రకాశ్ ఆధ్వర్యంలో చర్మకారులను సత్కరించారు. భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నర్సింగరావు, భాజపా నాయకులు శంకరరావు, రంగనాయకులు, మనోహర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంత్ రవిదాస్‌కు నివాళులర్పిస్తున్న కన్వీనర్ నర్సింగరావు, ప్రకాశ్ తదితరులు

ప్రశాంతంగా గేట్ పరీక్ష

అక్కిరెడ్డిపాలెం: ప్రతిష్ఠాత్మకమైన గేట్ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. షీలానగర్ ఐయాన్ డిజిటల్ కేంద్రంలో గేట్ పరీక్ష నిర్వహించారు. సుమారు 200 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రతీ ఒక్కరిని సిబ్బంది తనిఖీ చేసి నిబంధనల ప్రకారం లోపలికి అనుమతించారు. పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో నిర్వాహకులు, పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ముందుచూపు కరవై.. తవ్వేస్తే చెరువై!

దర్పణం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పెదగంట్యాడలో డ్రైనేజీని తవ్వే క్రమంలో తాగునీటి పైపులైను శనివారం సాయంత్రం ధ్వంసమైంది. దీంతో 160 డయా హెచ్‌డీపీఈ లైను పగిలింది. దీంతో చెరువు మాదిరిగా నీరు కాలువలో మడుగు కట్టింది. సిద్ధేశ్వరం రిజర్వాయర్ నుంచి పెదగంట్యాడ చుట్టుపక్కకాలనీలకు ఈ లైను ద్వారా నీరు సరఫరా చేస్తుంటారు. ఒక్కసారిగా పగిలిపోవడంతో ఆదివారం నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. రెండు రోజుల క్రితమే సిద్ధేశ్వరం రోడ్డులో ఇలాగే పైపు పగిలిపోతే నేటికీ మరమ్మతులకు నోచుకోలేదు. ఇప్పుడు పెదగంట్యాడ వంతు వచ్చింది. అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘సౌర’తో.. విద్యుత్తు కష్టాలకు తెర!

గాజువాక స్టీల్‌సిటీ ఐటీఐకి ఎన్టీపీసీ చేయూత

గాజువాక, న్యూస్‌టుడే : విద్యుత్తు కోత ఉంటే గాజువాక స్టీల్‌సిటీ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) అభ్యర్థులకు కష్టాలు వెన్నంటేవి. తరచూ విద్యుత్తు హెచ్చుతగ్గులు చుక్కలు చూపించేవి. నెలైతే రారెత్తించే విద్యుత్తు వాడకం బిల్లు గుండెలు గుబేలు మనిపించేది. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కలిగిస్తూ ఎన్టీపీసీ యాజమాన్యం సామాజిక బాధ్యత నిధులు(సీఎస్సార్) రూ.20 లక్షలతో కొత్తగా గ్రిడ్ కనెక్టడ్ రూఫ్‌టాప్(జీసీఆర్‌టీ) సోలార్ సిస్టం అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా 45 కిలోవాట్ల సామర్థ్యం గల విద్యుత్తు లభిస్తుండడంతో ఐటీఐ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. : గాజువాక వికాస్‌నగర్‌లో 20.15 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశాబ్దాల క్రితం ఈ ఐటీఐ వెలిసింది. 13 ట్రేడ్లు, 800 మంది వరకూ అభ్యర్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. నెలకు 70 కిలోవాట్ల విద్యుత్తు వాడకంకాగా, నెలైతే రూ.1.30 లక్షలు బిల్లుల రూపేణా చెల్లిస్తున్నారు. సౌర విద్యుత్తు సదుపాయం కల్పించాలని ఐటీఐ ప్రిన్సిపల్ కె.ఎస్.శ్రీనివాసరావు పలుమార్లు ఎన్టీపీసీ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై రెండు నెలలుగా కసరత్తు చేసిన యాజమాన్యం ఐటీఐలో వసతులు, అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ సదుపాయం కల్పించింది.

గాజువాక స్టీల్‌సిటీ ఐటీఐపై రూఫ్‌టాప్ సోలార్

★ భవనంపై మొత్తం 78 ప్యానళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును నేరుగా విద్యుత్తు గ్రిడ్ (డిస్కం)కు అనుసంధానం చేస్తారు. సోలార్ నుంచి వచ్చే కరెంటు గ్రిడ్‌కు వెళ్తుంది. నెట్ మీటరింగ్ స్కీం ద్వారా వాడిన కరెంటు, ఉత్పత్తిచేసిన కరెంటు మధ్య తేడా ఆధారంగా బిల్లు వస్తుంది. అంటే నెలకు 70 కిలోవాట్ల విద్యుత్తు ఖర్చయితే అందులో సోలార్ సిస్టం ద్వారా 45 కిలో వాట్లు వస్తే నెలవారీ బిల్లు 70శాతం ఆదా అవుతుందని ఐటీఐ అధికారులు భావిస్తున్నారు. రెండో విడతలో మరో 25 కిలోవాట్ల సౌర పలకలు అందించడానికి ఎన్టీపీసీ యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ వ్యవస్థను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

బాల్యం నుంచే భవిష్యత్తుకు బాటలు: ఎంపీ

గాజువాక, న్యూస్‌టుడే : విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి శ్రీనగర్‌లోని యాపిల్-ఐ పాఠశాల వార్షికోత్సవానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పాఠశాల ఛైర్మన్ తలశిల బలరామకృష్ణ, కరస్పాండెంట్ టి.ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ జయశ్రీ శర్మ, కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్, తెదేపా నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, పప్పు రాజారావు, కార్పొరేటర్లు రామారావు, ముత్యాలునాయుడు తదితరులు పాల్గొన్నారు.

వేడుకలో పాల్గొన్న విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా, యాపిల్-ఐ పాఠశాల ఛైర్మన్ బలరామకృష్ణ, తదితరులు

గోపాలపట్నంలో సినిమాలు

శ్రీనరసింహ: మన శంకర వరప్రసాద్‌గారు, నరసింహ : ఓంశాంతి..శాంతి శాంతిః, మౌర్య : అరెంజ్
ఎస్టీబీఎల్‌లో: స్క్రీన్-1: బరాబర్ ప్రేమిస్తా, స్క్రీన్-2: నారీ నారీ నడుమ మురారి, స్క్రీన్-3: అనగనగా ఒకరాజు
స్క్రీన్-4: మన శంకర వరప్రసాద్‌గారు

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
గాజువాక: 98494 65088
పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

న్యూస్‌టుడే, గాజువాక, పెదగంట్యాడ

సమస్య: గాజువాక వంటిల్లు నుంచి అంబేడ్కర్ కాలనీ దారిలో డివైడర్‌ను చెత్తతో నింపేస్తున్నారు. ప్రత్యేక శుభ్రత పనులు చేపట్టాలి. –మురళీకృష్ణ, గాజువాక, **సమాధానం:** సిబ్బందిని పంపి చర్యలు తీసుకుంటాం. –కిరణ్‌కుమార్, ఏఎంఓహెచ్, ?: సత్యనారాయణపురం, పెదగంట్యాడ పాత ఊరు దారిలో అక్కడక్కడ మాత్రమే వీధి దీపాలు వెలుగుతున్నాయి. చీకట్లో ఇబ్బందులు పడుతున్నాం. –అప్పలనాయుడు, పెదగంట్యాడ, ✓: దీపాలను పునరుద్ధరిస్తాం. –శివ, వీధి దీపాల నిర్వాహకుడు.

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 92వ వార్డు శ్రీరామ్‌నగర్‌లో వీధిదీపాలు వెలగడం లేదు. – రాజు, శ్రీరామ్‌నగర్, ✓: దీపాలు మరమ్మతులు చేపడతాం.– గోవింద రావు, వీధిదీపాల నిర్వాహకుడు. ?: జీవీఎంసీ 90వ వార్డు లక్ష్మీనగర్‌లో రోడ్డు నిర్మించాలి. – అంజిబాబు, లక్ష్మీనగర్, ✓: రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. – వెంకటలక్ష్మి, పనుల విభాగం డీఈ

స్తంభం అడ్డంకి తొలగించారు

స్పందనకు వందనం

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 68వ వార్డు మింది గ్రామంలో చౌక ధరల దుకాణం దరి పిండి మిల్లు సమీపంలో రోడ్డుపై విద్యుత్తు స్తంభం ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. సమస్యకు స్పందించిన విద్యుత్తు విభాగం అధికారులు శనివారం స్తంభాన్ని రోడ్డు మీద నుంచి పక్కకు తరలించారు.

వైద్య శిబిరం విజయవంతం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: వాంబేకాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి, మెడికవర్, ఐ డెంటల్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో వైద్య బృందం ఆరోగ్య తనిఖీలు జరిపి మందులు పంపిణీ చేసింది. ఆలయ ధర్మకర్త మంజుల, ఛైర్మన్ దొడ్డి రమణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వైద్య సేవలు పొందుతున్న స్థానికులు

అవగాహన కల్పిస్తున్న డాక్టర్ సంకేత్ కొట్ని తదితరులు

వైద్య బృందం కంటి పరీక్షలు జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు సహాయ సహకారాలందజేశారు.

గాజువాక, న్యూస్‌టుడే: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాల్లో భాగంగా శనివారం పాతగాజువాకలో పద్మజా హాస్పిటల్, హెచ్‌సీజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష, మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులకు కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సంకేత్ కొట్ని ఆరోగ్య తనిఖీలు జరిపారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ జి.సింహాచలం, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

సందడిగా జంతువుల దినోత్సవం

శ్రామికనగర్(గాజువాక), న్యూస్‌టుడే: చట్టివానిపాలెం భాస్కర్ విద్యానికేతన్‌లో శనివారం జంతువుల దినం ఘనంగా జరుపుకొన్నారు. బాలబాలికలు వివిధ జంతువుల బొమ్మలను ముఖాలకు తగిలించుకుని ఆటపాటలతో సందడి చేశారు. పాఠశాల డైరెక్టర్ పి.భాస్కరరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జంతువుల వేషధారణలో చిన్నారులు

రాత్రిపూట ఆర్టీసీ సర్వీసులు నడపాలని వినతి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆర్టీసీ సర్వీసులను రాత్రిపూట కూడా నడపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్యదర్శి వర్గ సభ్యులు బి.గంగారావు కోరారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెం డిపోలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా అవసరాలకు 1760 కొత్త బస్సులను కొనుగోలు చేసి నడపాలన్నారు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందని, అయితే అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతం కాలాలకు అనుగుణంగా 27 బస్సులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిలిపివేసిన రూట్లలో సర్వీసులను తిరిగి కొనసాగించాలని కోరారు.

సీఎం సహాయనిధి అందజేత

గాజువాక, న్యూస్‌టుడే: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పరిమితమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వి.మురళీకృష్ణకు సీఎం సహాయనిధి నుంచి రూ.4లక్షల చెక్కును ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శనివారం అందజేశారు. సింహగిరికాలనీలో బాధితుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తూ అనారోగ్యం పాలై మంచానికే పరిమితమయ్యారని, వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఈ సాయం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, పలువురు తెదేపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

గుల్లల వీర్రాజు జీవితం ఆదర్శం

బీసీరోడ్డు(గాజువాక), న్యూస్‌టుడే : షిప్‌యార్డు రచయితల సంఘం సభ్యుడు, గేయ, కథల రచయిత గుల్లల వీర్రాజు జీవితం ఆదర్శనీయమని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం బీసీరోడ్డు ఫంక్షన్ హాల్లో వీర్రాజు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచించిన ‘భక్తి సూక్తి సుమాలు’ పద్య శతక గ్రంథాన్ని మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షుడు శాంతారామ్, కళారత్న సుంకరచలపతిరావు ఆవిష్కరించారు. సభ్యులు సత్యనారాయణ, జి.ఎస్.బాలు, జీవీఎస్ మురళీ, కె.అప్పలరాజు, చిత్రకారుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పతకాలు సాధించిన క్రీడాకారులకు సత్కారం

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3), న్యూస్‌టుడే : విశాఖ వుడా పార్కులో గత ఏడాది డిసెంబరు 5 నుంచి 15 వరకూ జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు అమరావతిలో శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉక్కునగరం రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పతకాలు సాధించిన 41 మంది క్రీడాకారులను అధికారులు సత్కరించి పతకాలు అందజేశారు. ఉక్కునగరం రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కరరావు, కోచ్‌లు అమిత్ గడయ్, కాశీ, గోపి క్రీడాకారులను అభినందించారు.

పతకాలు సాధించిన క్రీడాకారులు

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన: ఎమ్మెల్యే గణబాబు

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. గోపాలపట్నంలోని ఆయన కార్యాలయంలో యూనిట్ బూత్ ఇన్‌ఛార్జీలతో సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందేవిధంగా కృషి చేయాలన్నారు. త్వరలోనే టిడ్కో, సెంటు స్థలం గృహాలు లబ్ధిదారులకు అందిస్తామన్నారు. మీ ప్రాంతంలో సమస్యలను నేరుగా తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. కార్పొరేటర్లు బొమ్మిడి రమణ, దాడి వెంకటరమేశ్, గల్లా చిన్నా, శరగడం రాజశేఖర్, పశ్చిమ యువ నాయకులు పి.మౌర్యసింహా తెదేపా నాయకులు అజయ్‌కుమార్, కోరాడ శ్రీనివాసరావు, తోటరత్నం, తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న గణబాబు

భావ వ్యక్తీకరణలో భాష ముఖ్యం

సింధియా, న్యూస్‌టుడే : పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు భావాన్ని వ్యక్తపర్చడంలో భాష ప్రాధాన్యాన్ని తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారిణి ఈపీఎస్ భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక భాష్యం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక అవగాహనలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నారులకు భావ వ్యక్తీకరణపై పలు అంశాలను సూచించి అనంతరం వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.

షాట్‌పుట్‌లో బంగారు పతకం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేపాల్‌లో ఈనెల 2న నిర్వహించిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో గాజువాకకు చెందిన విశ్రాంత ఉక్కు ఉద్యోగి మర్ల భాస్కరరావు బంగారు పతకం సాధించారు. నేపాల్ దేశం పోఖ్రాలో జరిగిన పోటీల్లో వివిధ దేశాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొనగా అథ్లెటిక్ షాట్‌పుట్ విభాగంలో 60 ఏళ్లు పైబడిన గ్రూపులో ఈ పతకాన్ని కైవసం చేసుకున్నారు. వచ్చే మే నెలలో శ్రీలంకలో జరగనున్న పోటీలకు అర్హత పొందినట్లు భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

మల్కాపురం: చింతలోవ కొండవాలుపై నివాసితులకు తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని వార్డు కార్పొరేటర్ గల్లా చిన్నా అన్నారు. జీవీఎంసీ 63వ వార్డులో శనివారం జీవీఎంసీ తాగునీటి విభాగం ఆధ్వర్యంలో రూ.16లక్షలు విలువచేసే కొత్త పైపులైన్ల పనులకు శంకుస్థాపన చేశారు.

తిరుమల బాలాజీకి ప్రత్యేక పూజలు

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : షీలానగర్ వీఎస్ఈజెడ్ ప్రాంగణంలోని శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో శనివారం బాలాజీకి ప్రత్యేక పూజలు జరిగాయి. సుప్రభాతసేవ, తోమాల సేవ, అభిషేకం, అర్చన అనంతరం సుందరంగా అలంకరించి విశిష్ట పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన జరిగింది. సాయంత్రం శ్రీవారి ఉత్సవమూర్తులను ఊరేగించి ఆలయ ప్రాంగణంలో సహస్రనామార్చన చేపట్టారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

అన్న ప్రసాదానికి క్యూ కట్టిన భక్తులు

వైభవంగా శ్రీగౌరీపరమేశ్వరుల సంబరాలు

గోపాలపట్నం (కొత్తపాలెం), న్యూస్‌టుడే : జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెంలో శ్రీగౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం శ్రీగౌరీపరమేశ్వరుల అనుపోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధాన రహదారిలో భారీ పరస జరిగింది. పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు, కార్పొరేటర్ వెంకటరమేశ్ పాల్గొన్నారు.

అమ్మవారి సారె ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

పారిశ్రామిక వాడకు.. కొత్తశోభ..!

మల్కాపురం, న్యూస్‌టుడే : నావికాదళం ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న పలు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నేపథ్యంలో పారిశ్రామికవాడ ముస్తాబవుతోంది. మల్కాపురం నుంచి షిప్‌యార్డు, డాక్‌యార్డు మీదుగా కాన్వెంట్ కూడలి వరకు రోడ్లు, ఫుట్‌పాత్‌ల మరమ్మతులు, డ్రైనేజీల పూడిక తీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. విభాగినిలకు రంగులు అద్దుతున్నారు.

మల్కాపురం పోలీసుస్టేషన్ ఎదుట రహదారి మధ్యలో విభాగినికి రంగులు వేస్తున్న సిబ్బంది

గెడ్డల ఆధునికీకరణపై దృష్టిసారించాలి

ఎన్ఏడీకూడలి (బుచ్చిరాజుపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 52వ వార్డు మర్రిపాలెం వుడాలేవుట్, శాంతినగర్, సంజీవయ్య నగర్, గణేశ్‌నగర్, జాతీయరోడ్డులో పశ్చిమ జోనల్ కమిషనర్ హైమావతి శనివారం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని గెడ్డలను పరిశీలించారు. వేసవిలోనే గెడ్డల ఆధునికీకరించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మూర్తి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గెడ్డలను పరిశీలిస్తున్న జెడ్సీ హైమావతి

బీసీ సింహగర్జన విజయవంతానికి పిలుపు

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న పీఏసీ సభ్యులు అప్పలరాజు

ఎన్ఏడీకూడలి(బుచ్చిరాజుపాలెం), న్యూస్‌టుడే: ఈనెల 22న విజయవాడలోని భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ.. జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెంలోని భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయంలో పీఏసీ సభ్యులు నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరించారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్రయాదవ్, నాయకులు కె.అప్పలరాజు, అశోకరత్నం, అనుపమ యాదవ్, ఎ.రమణ, శ్రీనివాసరావు, ఆనందరావు, రాజారావు పాల్గొన్నారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

సింధియా, న్యూస్‌టుడే: పుష్కర కాలంగా కార్మికులను పట్టిపీడిస్తున్న సమస్యల నేపథ్యంలో దేశవ్యాప్త కార్మిక సమ్మె అనివార్యమైందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ నాయకులు కాండ్రేగుల సత్యాంజనేయ అన్నారు. శనివారం 61వ వార్డు గ్రామ మండలిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు. ఈపీఎఫ్ సమస్యపై కోర్టు తీర్పుని కూడా కేంద్రంలో భాజపా అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. తొలుత దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ గోడపత్రికలను విడుదల చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు గుడాల రాంబాబు, త్రినాథ్, అప్పారావు, కనకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రికలు విడుదల చేస్తున్న రాష్ట్ర ఏఐటీయూసీ నాయకులు సత్యాంజనేయ, తదితరులు

వైద్యులు, సిబ్బంది పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

సింధియా, న్యూస్‌టుడే: అత్యంత పరిశుభ్రత పాటిస్తూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగులకు వైద్యసేవలందించాలని ఐఎన్ఎస్ ధన్వంతరి యూనిట్ వైద్యులు సూచించారు. ఈ మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు నేవీ వర్గాలు వెల్లడించాయి. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్‌కు చెందిన ధన్వంతరిలో శానిటైజేషన్ ప్రక్రియలో ఆరు దశలను విశదీకరించారు. ఇటీవలే లక్షద్వీప్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వైద్య శిబిరాల ఏర్పాటుతో శానిటైజేషన్ విధానంపై ప్రాధాన్యత ఏర్పడింది. కమాండ్ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

శానిటైజేషన్‌పై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న దృశ్యం

కనకమహాలక్ష్మికి తులసీదళార్చన

పూజల్లో పాల్గొన్న భక్తులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరం బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి శనివారం సహస్ర తులసీదళార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారిని పట్టుచీరతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు.

వాహనాలతో సరి.. దారి ఎట్టా మరి?

మల్కాపురం, న్యూస్‌టుడే : పారిశ్రామిక వాడలో రహదారులు నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అయితే మల్కాపురం కూడలి నుంచి షిప్‌యార్డు కూడలి వరకు చాలా చోట్ల వాహనాలు రోడ్ల మీద నిలిపి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

ఫోకస్

ఆర్టీసీ బస్సులు పెంచాలని ధర్నా

పెట్రోలుబంకు కూడలిలో ధర్నాలో పాల్గొన్న సీపీఎం నాయకులు

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ.. గోపాలపట్నం సీపీఎం జోన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్‌బంకు కూడలి నుంచి బీఆర్టీఎస్‌రోడ్డులో శనివారం ధర్నా, ర్యాలీ శనివారం నిర్వహించారు. జోన్ నాయకులు బి.వెంకట్రావు మాట్లాడుతూ.. స్త్రీశక్తి పథకం ప్రారంభించినప్పటి నుంచి బస్టాపుల్లో బస్సులు నిలపడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో బి.రమణి, ప్రభావతి, గోవిందరావు, ప్రభు, అప్పలరాజు పాల్గొన్నారు.

సింధియా(గాజువాక డిపో), న్యూస్‌టుడే: ఉదయం.. సాయంత్రం వేళల్లో రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచాలని విశాఖ జిల్లా సీపీఎం కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండు చేశారు. శనివారం గాజువాక డిపో వద్ద ధర్నా చేపట్టారు. పార్టీ ప్రతినిధులు పై.పైడిరాజు, ఆర్.లక్ష్మణమూర్తి, పెంటారావు, శ్రీనివాసరావు, వాసు, నీలయ్య, రాజేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

గాజువాక డిపో వద్ద..

కార్మికుల మనుగడకు ముప్పు

అల్లిపురం, న్యూస్‌టుడే : కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ విధానంతో కార్మికుల మనుగడకు ముప్పు పొంచి ఉందని అఖిలపక్ష ఆటోమోటర్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి ఆరోపించారు. శనివారం అల్లిపురం సీపీఐ కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జి.వామనమూర్తి మాట్లాడుతూ... ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కార్మిక హక్కుల్ని భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. నూతన చట్టాలతో సమాన పనికి సమాన వేతనం, సమ్మె హక్కు, సంఘం ఏర్పాటు హక్కు, 8 గంటల పని విధానం... తదితరాలను కార్మికులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా 12న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను అన్ని కార్మిక సంఘాలు విజయవంతం చేయాలన్నారు. కార్మిక సంఘాల నాయకులు పి.గోవింద్, షేక్ రెహమాన్, కొండబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కావలెను
గాజువాక ఆఫీస్ నందు పనిచేయుటకు
OFFICE BOYS కావలెను
అర్హత: 10th Class
వయస్సు: 25 to 35 years
KRANTHI PROPERTIES
CHETTIVANIPALEM, GWK
9177298298
Contact Timings: 10 AM to 8 PM

WANTED TEACHERS
NURSERY to VII CLASS
SALARY Rs.7,000/- to Rs.14,000/-
Salary is subjected to experience & Qualification.
Wanted Office Incharge
Interviews on: 09-02-2026 to 11-02-2026
Between: 9.00AM to 4.00 PM
INTERESTED CANDIDATES CAN CONTACT IMMEDIATELY
LITTLE DIAMONDS EM SCHOOL
(Recognised by Govt. of AP)
Behind Lord Krishna Temple, Pedda Narava, VSP-530027
Ph: 8978361901, 9618429732, 9959673976

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

జాలరి/బెస్త అవివాహితులకు సువర్ణావకాశం
నేడు అవివాహితులకు ఈనాడు పెళ్లిపందిరి
ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, జాలరి/బెస్త అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026 ఆదివారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు 91549 18858, 80086 21414 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ చేయదలచిన అవివాహితుల బయోడేటా, ఫొటోలు పైన తెలియచేసిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

జిల్లాలో 3 చోట్ల ఫుడ్ పార్కులు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌లో(వీఈఆర్) భాగంగా బాడంగి, గరివిడి, ఎస్.కోటలో ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. పూసపాటిరేగ మండలం రెల్లివలసలో హెల్త్‌కేర్ ప్రాజెక్టు కోసం 201 ఎకరాలను గుర్తించామన్నారు. ప్రైవేటు పారిశ్రామిక పార్కులకు కేటాయించేందుకు ఎస్.కోట, కొత్తవలసలో భూములు సిద్ధం చేశామని, పది వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఎంవోయూలు చేసుకున్న పది కంపెనీలకు భూముల కేటాయింపు కోసం గ్రామసభల్లో తీర్మానాలు చేయాలన్నారు.

ఇంటింటా అక్షరం.. ఊరంతా వెలుగు

న్యూస్‌టుడే- రాజాం

దేశ (74.04), రాష్ట్ర (67.41) అక్షరాస్యత సగటు కంటే జిల్లాలో (58.49శాతం) చాలా తక్కువగా ఉంది. దీంతో కాంతులు విరాజిల్లేలా అక్షరాస్యత శాతం పెంచేలా యంత్రాంగం కృషి చేస్తోంది.

నిరక్షరాస్యత ఎన్నో కుటుంబాల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతోంది. దీన్ని రూపుమాపేలా ప్రతిఒక్కరూ చదువుకోవాలనే ధ్యేయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'అక్షరాంధ్ర' కార్యక్రమాన్ని తలపెట్టాయి. గతంలో ఉన్న ఉల్లాస్(అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) స్థానంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

రోజూ 2 గంటలపాటు..

ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. మొత్తంగా ప్రతి అభ్యాసి 100 గంటల పాటు శిక్షణ పొందాలి. 40 గంటల పాటు తరగతి పాఠాలు, 45 గంటలు సాధనా పత్రాలు, మోడల్ పేపర్లు, టీచింగ్, 15 గంటలు టీసీఎస్ సమకూర్చిన ఆడియో, విజువల్ పాఠాలు బోధిస్తున్నారు. అక్షరాలు, పదాలు రాయడం, పలకడం, అంకెలను గుర్తించడం, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నారు.

విజయనగరంలో శిక్షణ పొందుతున్న అభ్యాసకులు

ఇదీ షెడ్యూలు...

- ఫిబ్రవరి 27వ తేదీ నాటికి ఇన్విజిలేటర్లు, వాల్యుయేటర్ల నియామకం
- 28 ప్రీ ఫైనల్ పరీక్ష
- మార్చి 5-7 పరీక్షా కేంద్రాల గుర్తింపు
- 18న అమరావతి నుంచి ప్రశ్నపత్రాల రాక
- 29న తుది పరీక్ష
- ఏప్రిల్ 4న తుది ఫలితాలు నివేదించడం

ప్రగతికి దోహదం

అక్షర జ్ఞానం ఉంటే అన్నింట్లో ప్రగతి సాధించేందుకు వీలుంటుంది. పురుషులు, మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. మెప్మా, డ్వామా, డీఆర్‌డీఏ ఇలా.. మూడు విభాగాల నుంచి నిరక్షరాస్యులను గుర్తించి శిక్షణ ఇస్తున్నాం. మార్చి 29న వీరికి ఫైనల్ పరీక్షలు నిర్వహించాక ఈ విడత శిక్షణ ముగుస్తుంది.

– అడపా వేణుగోపాలకృష్ణ, నోడల్ అధికారి, వయోజన విద్య

ప్రతి పది మందికి ఒక వీటీ

ప్రతి పది మందికి బోధించేలా ఒక వాలంటీర్‌ను నియమించారు. క్షేత్రసహాయకులు, స్వయంశక్తి సంఘాల మహిళలు, మెప్మా సిబ్బందిని వాలంటీర్ టీచర్‌లుగా బాధ్యతలు అప్పగించారు. వీరిలో ఒక్కొక్కరూ పది మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. 2029 నాటికి రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.

జిల్లాలో పరిస్థితి..

మండలాలు	నగరం, పట్టణాలు	అభ్యాసకులు	డీఆర్‌డీఏ (మహిళలు)	డ్వామా (పురుషులు)	మెప్మా (మహిళలు)	వాలంటీర్ టీచర్లు
27	04	1,10,915	60,715	38,200	12,000	19,091

అటవీ, దేవాదాయశాఖ ఉద్యోగాలకు 6,700 మంది పోటీ

అధికారులకు సూచనలు చేస్తున్న డీఆర్వో నూకరాజు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: అటవీ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి గానూ జిల్లాలో ఈనెల 9 నుంచి 11 వరకు రాత పరీక్షలు జరగనున్నాయి. ఆఫ్‌లైన్ విధానంలో జేఎన్‌టీయూ, సీతం ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించనున్నారు. అటవీశాఖలో బీట్ అధికారి, సహాయ బీట్ అధికారి, థానేదార్, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ అధికారి గ్రేడ్-3 పోస్టులకు 6,700 మంది పోటీపడుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి డీఆర్వో నూకరాజు ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రవాణా, తాగునీరు, విద్యుత్తు, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. సందేహాల కోసం సహాయ కేంద్రాన్ని సంప్రదించవచ్చని, హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపుకార్డు తప్పనిసరి అని, చరవాణి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని స్పష్టం చేశారు.

9న రాత పరీక్ష

న్యాయవార్తా విభాగం, న్యూస్‌టుడే: జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న రికార్డు అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈనెల 9న రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మోతీ మహల్, ఎంఆర్ కళాశాలల్లో జరుగుతాయని చెప్పారు. హాల్ టిక్కెట్లను ఇప్పటికే అందించామని, జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. దానిపై ఫొటో లేనివారు గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలని, గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

షెడ్యూల్ ఇలా.. (పోస్టుల వారీగా)

- ఉదయం 10 నుంచి 11.30: రికార్డు అసిస్టెంట్
- మధ్యాహ్నం 1- 2: డేటా ఎంట్రీ ఆపరేటర్
- మధ్యాహ్నం 3- 4.30: ఆఫీస్ కోఆర్డినేటర్

ఆ అయిదేళ్లూ ఉపాధిలో అక్రమాలెన్నో!

● 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ దినకర్

మాట్లాడుతున్న దినకర్, చిత్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి

ఈనాడు, విజయనగరం: గత ప్రభుత్వ హయాంలో అయిదేళ్లూ ఉపాధి పథకంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇరవై సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ దినకర్ లంక పేర్కొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువగా జరిగాయన్నారు. వివిధ పథకాల అమలుపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో శనివారం జరిగిన సమీక్షలో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. వేతనదారుల జాబితాల్లో అనర్హుల పేర్లు చేర్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది నుంచి వీబీజీరామ్‌జీ పథకం అమల్లోకి రానుందని తెలిపారు.

పథకాల చేరువతో ఫలితం

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువైతే ఆశించిన ఫలితాలు లభిస్తాయని దినకర్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఏప్రిల్ నుంచి అమలు కానున్న వీబీ-జీరామ్‌జీ పథకం వల్ల గ్రామీణంలో శాశ్వత ఆస్తుల కల్పనకు అవకాశం కలుగుతుందన్నారు.

స్వచ్ఛమైన జీవజలం

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు జల్‌జీవన్ మిషన్, అమృత్-1, 2 పథకాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం నిధులు సద్వినియోగం చేయలేదన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, విద్యార్థులకు కంటి పరీక్షలపై ఆరా తీశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను ఎక్కువ మందికి వర్తింపజేయాలని సూచించారు.

పాఠశాలల తనిఖీ తప్పనిసరి

పాఠశాలల్లో నీటి పరీక్షలు నిర్వహించి, నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. 108, 104 వాహనాల సంఖ్య పెంచాలన్నారు. పేదలు ఇళ్ల దరఖాస్తులు చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు.

సూర్యఘర్‌లో ద్వితీయ స్థానం

పీఎం సూర్యఘర్ అమలులో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. 30,550 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లకు ఈ పథక ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విజయనగరానికి తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నాగావళి- చంపావతి- గడిగెడ్డ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని ఎమ్మెల్యే అదితి కోరారు. ఎమ్మెల్సీలు డాక్టర్ సురేష్‌బాబు, రఘురాజు పలు సమస్యలు ప్రస్తావించారు. ఈ సమావేశానికి వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, సీపీవో బాలాజీతో పాటు అధికారులు, భాజపా జిల్లా అధ్యక్షుడు రాజేశ్ వర్మ, తెదేపా, జనసేన నాయకులు పాల్గొన్నారు.

బోద బాధ లేకుండా!!

ఈనాడు, పార్వతీపురం మన్యం, పార్వతీపురం

పెదపెంకిలో డ్రైనేజీ పూర్తయిన ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుళాయి

ఉమ్మడి జిల్లాలోని బలిజిపేట మండలం పెదపెంకి, గుర్ల మండలం గూడెం గ్రామాలను బోద వ్యాధి వెంటాడుతోంది. రెండు జిల్లాల్లోని మరికొన్ని గ్రామాల్లో అరకొరగా కేసులున్నా.. ఆ రెండు ప్రాంతాలు మాత్రం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో మూల కారణమైన దోమల నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డ్రైనేజీల నిర్మాణంపై దృష్టిసారించింది.

స్పందించిన పవన్..

బాధితుల్లో 30 నుంచి 80 ఏళ్ల వయసు గలవారు ఎక్కువ మంది ఉన్నారని.. వ్యాధి తీవ్రత వల్ల చాలా మంది నడవలేక, పనులు చేయలేకపోతున్నారని.. జీవనోపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నామని.. పెదపెంకికి చెందిన కొందరు గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన గ్రామంలో ఎక్కడా మురికి నీరు నిల్వ ఉండకుండా, దోమలకు ఆవాసం లేకుండా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ.3.73 కోట్లు మంజూరు చేశారు.

ఇక్కడే ఎందుకు?

- పెదపెంకి, గూడెం గ్రామాల్లో బాధితులు ఎక్కువ మంది ఉండటానికి ప్రజల నివాస పరిసరాల్లో మురికినీటి నిల్వ ఉండటమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాడుకనీరు లోతట్టు ప్రాంతానికి చేరిన తర్వాత ఎటూ వెళ్లక రోజుల తరబడి ఉండిపోతోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి.
- బలిజిపేట మండలంలో 302 మంది బాధితులుండగా.. ఒక్క పెదపెంకిలో 192 కేసులున్నాయి.
- గుర్ల మండలంలో 82 మంది నమోదు కాగా. . గూడెంలో 63 మంది బాధితులున్నారు.

పనులపై ఆరా..

ప్రభావిత ప్రాంతాల్లో డ్రైన్లు

డ్రైనేజీ పనులపై ఇటీవల విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల డ్వామా, పీఆర్, తాగునీటి సరఫరా విభాగం అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆరా తీశారు. సాంకేతిక సమస్యలు ఉన్నాయనడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరికి పూర్తి చేయాలన్నారు. దీంతో కదలిక వచ్చింది. నాలుగు వారాల్లో పూర్తి చేస్తాం. మన్యంలో నియమించిన 299 మంది నిర్వాహకులకు విద్యాలయాల్లో పిల్లలకు మాత్రలు వేయించే బాధ్యత అప్పగించాం. – రామచంద్రరావు, డ్వామా పీడీ, భాస్కరరావు, డీఎంహెచ్‌వో, వై.మణి, డీఎంవో పార్వతీపురం

మాత్రల పంపిణీకి ఏర్పాట్లు..

- ఈ నెల 10న మాత్రల పంపిణీకి ఏర్పాటు చేసింది.
- బలిజిపేట మండలంలో 119 బృందాలు, గుర్ల మండలంలో 126 బృందాలు పనిచేస్తాయి.
- వైద్యాధికారి నేతృత్వంలో ర్యాపిడ్ బృందాలు ఏర్పాటుచేశారు.

నష్టం వాటిల్లితే ఫిర్యాదు చేయండి

మాట్లాడుతున్న సీజీఆర్‌ఎఫ్ ఛైర్మన్ సత్యనారాయణ

తెర్లాం, న్యూస్‌టుడే: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలకు సంబంధించి 2025లో 1,134 కేసులకు పరిష్కారం చూపించామని సీజీఆర్‌ఎఫ్ ఛైర్మన్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి బి.సత్యనారాయణ చెప్పారు. సీజీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం తెర్లాం విద్యుత్తు ఉపకేంద్రంలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. 126 కేసులకు సంబంధించి రూ.16,02,600లు నష్టపరిహారం వినియోగదారులకు అందజేశామన్నారు. అధికారులు, సిబ్బంది వల్ల వినియోగదారులకు నష్టం వాటిల్లితే 1912 నంబరుకు ఫోన్‌చేసి, ఫిర్యాదు చేయాలని సూచించారు. 2026లో ఇప్పటివరకు 47 కేసులు నమోదయ్యాయని చెప్పారు. విద్యుదాఘాతం వల్ల పశువులు చనిపోతే ఒక్కోదానికి రూ.1 లక్ష, వ్యక్తులకైతే రూ.5 లక్షలు పరిహారం వస్తుందని స్పష్టం చేశారు. సభ్యులు ఎస్.సుబ్బారావు, బి.సులేఖారాణి, ఎన్.మురళీ, ఈఈ రఘు, సాంకేతిక నిపుణుడు రాజశేఖర్, డీఈఈ ఉదయభానునాయుడు, ఏఈ తెంటు శ్రీనివాసరావు, లైన్ ఇన్‌స్పెక్టర్ బి.సూరి పాల్గొన్నారు.

వేడుకగా వెంకన్న తిరుప్పావడ సేవ

విజయనగరంలోని అయ్యన్నపేట అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తిరుప్పావడ సేవ ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతసేవ, నిత్యారాధన, బాలభోగం చేపట్టారు. అనంతరం కోట నుంచి జగన్నాథుని ఆలయం వరకు గరుడోత్సవం సాగింది. – న్యూస్‌టుడే, విజయనగరం కంటోన్మెంట్

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

నగరంలో పోర్టుసిటీ పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తొలిరోజు నైతిక విలువలు అంశంపై విద్యార్థులు నాటికలు, నృత్యాలు, ప్రదర్శించారు. నీతి, నిజాయితీ, బాధ్యతతో వ్యక్తిత్వం, విజయం వస్తుందని ప్రదర్శనల ద్వారా విద్యార్థులు వివరించారు. పాఠశాల ఛైర్మన్ రాజు, ఉపాధ్యక్షుడు చంటి, డైరక్టర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

తాళం తీయకుండానే వేలం

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

టిడ్కో లబ్ధిదారులకు కష్టాలు

ఈఎంఐలు చెల్లించాలని బ్యాంకర్ల ఒత్తిడి

ఈ బ్యానర్ చూశారా.. ఇదేదో రుణం ఎగ్గొట్టిన ధనవంతుడి ఇంటి కోసం పెట్టినది కాదండోయ్.. కూలి పనులు చేసుకుని, కుటుంబాన్ని పెంచే పేదల గూళ్ల వద్ద పరిస్థితి. ఓ పక్క అద్దె. . మరో వైపు ఈఎంఐలు కట్టలేక అష్టకష్టాలు పడుతున్న టిడ్కో లబ్ధిదారుల ఇళ్లను ఓ ప్రభుత్వ బ్యాంకు వేలంలో అమ్మేసేందుకు సిద్ధమైంది.. ఈ మేరకు ప్రకటనను సైతం జారీ చేసింది.

సారిపల్లి టిడ్కో సముదాయంలోని సీ బ్లాకు వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్

ఇదీ జరిగింది..

గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో 15 వేల మందికి ఇళ్లు మంజూరు చేశారు. వైకాపా వచ్చాక కొన్నింటిని రద్దు చేసింది. 12,962 గృహాల పనులకు అనుమతులు ఇచ్చింది. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకు సారిపల్లి, సోనియానగర్‌లో కేటాయించారు. ఈక్రమంలో కొందరు బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. వీరిలో గౌడు వీధికి చెందిన ఎల్.సోములమ్మకు సారిపల్లిలో సీ1 బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్న నాలుగో ఇల్లు దక్కింది. ఈమె రెండేళ్ల క్రితం ఆర్పీ ద్వారా యూబీఐ నుంచి రుణం తీసుకున్నారు. 430 చ.అ. ఇంటి కోసం రూ.3.65 లక్షలు పొందారు. గృహ సముదాయం వద్ద సౌకర్యాలు లేకపోవడంతో ప్రస్తుతం అద్దింట్లోనే ఉంటున్నారు. ఈలోపు ఈఎంఐలు కట్టాలని అధికారులు ఇంటికొస్తున్నారు. రోజు కూలీ కావడంతో ఆమె కట్టలేకపోతున్నారు.

రెండూ కట్టలేక..

నగరపాలక సంస్థ పరిధిలోని సారిపల్లి, సోనియానగర్‌లో 365 చ.అ., 430 చ.అ. ఇళ్ల లబ్ధిదారులు 1760 మంది ఉన్నారు. 1461 మంది బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. అయితే ఆ రెండు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. రోడ్లు, కాలువలు, దుకాణాలు లేకపోవడం, దూరం కావడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అధికారులు ఎనిమిది ఇళ్లకు వేలం పాట నిర్వహించనున్నట్లు బ్యానర్లు కట్టారు. లబ్ధిదారులు, బ్యాంకుల అధికారులతో మాట్లాడుతామని మెప్మా సీఎంఎం సన్యాసిరావు తెలిపారు.

బొబ్బిలి వీణ.. గట్టిగా మోగనుంది

● కళాకారులకు రాయితీపై ముడి సరకు

న్యూస్‌టుడే- బొబ్బిలి

ప్రసిద్ధి చెందిన బొబ్బిలి వీణకు మహర్దశ కలగనుంది. దశాబ్దాల సమస్యకు తెరపడనుంది. ముడిసరకు కొరతతో బొబ్బిలి వీణల తయారీకి ఇబ్బంది ఎదురవుతోందని, కళాకారుల సమస్యలను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన ప్రస్తావించడంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పందించారు. అటవీశాఖ ద్వారా రాయితీపై కలప సరఫరా చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు అధికారులు నిల్వలు సిద్ధం చేశారు. కళాకారులకు కలప రాయితీపై అందజేసే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనెలలో వర్చువల్‌గా ప్రారంభిస్తారని అటవీ రేంజ్ అధికారి బిర్లంగి రామనరేష్ తెలిపారు.

పనస కలపే ప్రధానం..

వీణను కేవలం పనస కలపతోనే తయారు చేస్తారు. అవసరమైన ముడిసరకు స్థానికంగా అందుబాటులో లేదు. ఒడిశా అడవుల్లోనే లభ్యమవుతోంది. అక్కడ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తయారీ ఖర్చు పెరుగుతోంది. వినియోగదారులకు భారంగా ఉంది. ఎప్పటి నుంచో పనస చెట్లు పెంచాలని, కలప డిపోను ఏర్పాటు చేసి రాయితీపై సరఫరా చేయాలని కోరుతున్నా నెరవేరలేదు. ఇప్పుడు అడుగులు పడడంతో ఎట్టకేలకు మోక్షం కలిగింది.

కళాకారులకు సగం ధరకే..

కలప కొనుగోలుకు వీణల కేంద్రానికి ప్రభుత్వం రూ.5 లక్షల రివాల్వింగ్ నిధి అందజేసింది. దీంతో అటవీశాఖ పనస కలప కొనుగోలు చేసి, కళాకారులకు అందజేయనుంది. బయట మార్కెట్‌లో అడుగు రూ. 600లు కాగా.. ఇందులో సగం ధరకే అందజేయనుంది. ఏడాదికి 2,240 అడుగుల కలప అవసరమని అధికారులు గుర్తించారు. జిల్లా అటవీ అధికారి కొండలరావు, ఇతర సభ్యులు దీనిపై సమగ్ర అధ్యయనం చేసి, నివేదిక అందించాక కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం 'ఒక జిల్లా- ఒక ఉత్పత్తి' కింద బొబ్బిలి వీణను ఇటీవల ఎంపిక చేసింది. ఇటీవల కేంద్రబృంద సభ్యులు వీణల కేంద్రాన్ని సందర్శించి చరిత్రను అధ్యయనం చేశారు. అన్నీ ఉన్నా.. కీలకమైన ముడిసరకు లేక వస్తున్న ఆర్డర్లను కళాకారులు వదులుకుంటున్నారు.

అటవీ అధికారులు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధం చేసిన కలప

ఆర్డర్ల మేరకు తయారు చేస్తాం..

వీణ తయారీలో ముఖ్యంగా పనస కలప మాత్రమే వినియోగిస్తాం. మన్నికతోపాటు పసుపు రంగులో ఉంటుంది. కలప ధర భారంగా ఉన్నా తరతరాలుగా అదే వాడుతున్నాం. దళారుల వద్ద కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వం ఎట్టకేలకు రాయితీపై ఇవ్వడంతో ఆనందంగా ఉంది. ఆర్డర్ల మేరకు తయారీ చేయగలం.

– సర్వసిద్ధి రామకృష్ణ, వీణల కేంద్రం ఇన్‌ఛార్జి, పెదపాటి వీరాచారి, కళాకారుడు

9 నుంచి 'డయల్ యువర్ సీఎండీ'

వ్యవసాయవిభాగం, గురుద్వారా, న్యూస్‌టుడే: విద్యుత్తు సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేలా ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. సంస్థ పరిధిలోని 13 జిల్లాలకు చెందిన వినియోగదారులు 86884 00499 ఫోన్ నంబర్ ద్వారా తమ సమస్యలు చెప్పొచ్చన్నారు. గురుద్వారా సమీపంలోని కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సరఫరాలో అంతరాయం, హెచ్చు తగ్గులు, కొత్త సర్వీసుల జారీ, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చునన్నారు. .

రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు

బ్లాక్‌స్పాట్ ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎస్పీ

డెంకాడ: రోడ్డు ప్రమాదాలకు కారణాలను అన్వేషించి నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎస్పీ దామోదర్ సిబ్బందిని ఆదేశించారు. రహదారి భద్రత కార్యక్రమంలో భాగంగా 16వ జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్ ప్రాంతాలను శనివారం ఎస్సై సన్యాసినాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదాల నియంత్రణకు సెంట్రల్ రెయిలింగ్, సైన్ బోర్డులు, లైటింగ్, జిగ్‌జాగ్ స్టాపర్లు, సర్వీసు రోడ్లపై వేగనియంత్రికల ఏర్పాటుకు లైన్ విభాగాల అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్బీ సీఐ లీలారావు పాల్గొన్నారు.

జ్ఞాపకాల మదిలో...

జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి

మీరు చూపిన ఆత్మీయత.. అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట.. మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.. ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని భావాలను అక్షరరూపంలో నివేదించడం తప్ప..

నిర్యాణం, వర్ధంతి, జయంతి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనలపై జీఎస్టీ 5% శాతం అదనం

ఈనాడు ప్రకటనల విభాగం

9000866020, 8008597609

(c) eenadu

ఒత్తిడిని జయిస్తే విజయం సొంతం

విద్యార్థులతో కలెక్టర్

పార్వతీపురం, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువులో ఒత్తిడిని అధిగమిస్తే విజయం సొంతం అవుతుందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు పరీక్షల భయాన్ని అధిగమించేందుకు శనివారం మధ్యాహ్నం విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. వారిలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పరీక్షలకు సమయం ఇంకా మిగిలే ఉందని, ప్రణాళికతో చదువుకుంటే ఫలితాలు సాధించే సత్తా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందన్నారు. ఉన్నతస్థాయికి చేరుకునేందుకు విద్య ఒక మెట్టుగా ఉపకరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠ్యాంశాలను భారంగా భావించకూడదని హితవు పలికారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిలో సాధించిన ఫలితాలు బంగారు భవితకు కీలక మలుపు అని పేర్కొన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు, డీఈవో బ్రహ్మాజీరావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి 42 వేల మంది విద్యార్థులు వర్చువల్‌గా పాల్గొన్నారని డీఈవో తెలిపారు.

ప్రభాకర్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
(ప్రభుత్వ యాజమాన్యంలోని గం షెడ్యూల్డ్ బ్యాంక్)
కంటోన్మెంట్ బ్రాంచ్, విజయనగరం రీజియన్

ఇ-వేలం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) నిబంధనలతో చదవబడిన సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తి అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకపు ప్రకటన

HL A/c No: 73181465241(OLD) & HL A/c No: 73181465354 (OLD)
HL A/c No: 637730000043629 (NEW) & HL A/c No: 637730000043636 (NEW)

ఋణగ్రహీత: శ్రీమతి కొప్పాక శ్రీనివాసరావు, తండ్రి ... & సహ-ఋణగ్రహీత: శ్రీమతి కొప్పాక సంతోషి, భర్త: శ్రీనివాసరావు ... విజయనగరం ...

సాధారణ ప్రజానీకానికి ముఖ్యంగా ఋణగ్రహీతలు మరియు హామీదారులకు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా వారి నుండి సెక్యూర్డ్ క్రెడిటార్ అనగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, కంటోన్మెంట్ బ్రాంచ్ వారికి రావాల్సిన బకాయి మొత్తం తేది.06.06.2025 నాటికి రూ.74,37,904/- (అక్షరాల డెబ్బై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు మాత్రమే) + కాంట్రాక్చువల్ రేటు ప్రకారం భవిష్య వడ్డీ మరియు ఇతర ఖర్చులతో కలిపి రాబట్టుకొనుటకు ఋణగ్రహీతలచే తనఖా/ఛార్జ్ చేయబడిన స్థిరాస్తులు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన విజయనగరం రీజియన్ యొక్క అధీకృత అధికారి అయిన సెక్యూర్డ్ క్రెడిటార్‌చే భౌతికంగా స్వాధీనత చేపట్టబడిన దిగువ తెలిపిన స్థిరాస్తి తేది.13-03-2026న "ఎక్కడ ఉన్నది అక్కడే", "అక్కడ ఏమున్నదో అదే మరియు అక్కడ ఏది ఉన్నా సరే" ప్రాతిపదికన విక్రయించబడును.

తేది.11-03-2026న లేదా అంతకు ముందు సాయంత్రం 05.00 గం॥ల లోపు ధరావత్తు సమర్పించడానికి చివరి తేది, రిజర్వు ధర మరియు బిడ్ పెంపుదల మొత్తం దిగువ తెలుపబడినవి.

ఇ-వేలం తేది & సమయం : 13-03-2026, ఉ॥11.00 గం.లకు
రిజర్వు ధరలో 10% ధరావత్తు సొమ్మును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, కంటోన్మెంట్ బ్రాంచ్ అకౌంట్ నెం.63771029380120, IFSC Code. UBIN0CG7999 ఖాతా వివరములకు ధరావత్తును ద్వారా తేది.11-03-2026, సా॥ 5.00 గం.ల లోపుగా పొందుపరచి జమ చేయాలి.

స్థిరాస్తి వివరములు

విజయనగరం, డెంకాడ మండలం, జొన్నాడ గ్రామం, జొన్నాడ గ్రామ సర్వే నెం. 24/26, 24/26పి లోని అక్షిత లే అవుట్ (ఎల్.పి. నెం.101/2015) వద్ద ప్లాట్ నెం.104, 105 లోని 180 చ॥గ॥ల విస్తీర్ణంలో గల ఆర్‌సిసి రూఫ్‌డ్ ఇంటి యావత్తు ఆస్తి శ్రీమతి కొప్పాక సంతోషి, భర్త : శ్రీనివాసరావు గారి పేరున కలదు. ప్లాట్ నెం.105 (విస్తీర్ణం : 90 చ॥గ॥లు) నకు కొలతలు : తూర్పు నుండి పడమర ఉత్తరం వైపు : 45 అ॥లు, తూర్పు నుండి పడమర దక్షిణం వైపు : 45 అ॥లు, ఉత్తరం నుండి దక్షిణం తూర్పు వైపు: 18 అ॥లు, ఉత్తరం నుండి దక్షిణం పడమర వైపు : 18 అ॥లు., ప్లాట్ నెం.104 (విస్తీర్ణం: 90 చ॥గ॥లు) నకు కొలతలు : తూర్పు నుండి పడమర ఉత్తరం వైపు : 45 అ॥లు, తూర్పు నుండి పడమర దక్షిణం వైపు : 45 అ॥లు, ఉత్తరం నుండి దక్షిణం తూర్పు వైపు: 18 అ॥లు, ఉత్తరం నుండి దక్షిణం పడమర వైపు : 18 అ॥లు., ఆస్తికి హద్దులు (విస్తీర్ణం : 180 చ॥గ॥లు): తూర్పు : 30 అ॥ల బిటి రోడ్డు, దక్షిణం : ప్లాట్ నెం.103, పడమర : ఇతరుల భూమి, ఉత్తరం : ప్లాట్ నెం.106.

రిజర్వు ధర : రూ.67,10,000/- | ధరావత్తు : రూ.6,71,000/-
బిడ్ పెంపుదల మొత్తం : రూ.10,000/-

బిడ్డర్లు తమ బిడ్లను సమర్పించి ఇ-వేలం అమ్మకపు ప్రక్రియలో పాల్గొనే ముందు వేలం అమ్మకానికి సంబంధించిన వివరణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం https://foreclosureindia.com వెబ్‌సైట్ మరియు (బ్యాంకుల వెబ్‌సైట్) టెండర్లను సందర్శించాలని సూచించారు. అధీకృత అధికారికి సాధ్యమైనంత ఉత్తమ సమాచారం మరియు జ్ఞానానికి, ఆస్తిపై ఎటువంటి భారం లేదు. ఆసక్తి గల బిడ్డర్ వేలం మరియు ఆస్తి తనిఖీ వివరాలను నిర్ధారించుకోవడానికి అధీకృత అధికారిని తేది.09-03-2026న సంప్రదించవచ్చు. ఫోన్ నెం. 9492468186, 9490153761, ఇ-మెయిల్ ఐడి : rmvizianagaram@apgvb.in

తేది : 06.02.2026 | సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి
ప్రదేశం : విజయనగరం | ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తరపున

విజేతలకు అభినందన

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: నేపాల్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్‌లో ఒకటో పట్టణ ఎస్సై అల్లి త్రినాథరావు, ఏఆర్ హెచ్‌సీగా పనిచేసే ఉద్యోగి విరమణ పొందిన మజ్జి శంకరరావు సత్తా చాటారు. త్రినాథరావు 100, 200 మీటర్ల పరుగు, ట్రిపుల్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో స్వర్ణం, శంకరరావు 100, 200 మీటర్ల పరుగు, 5 కి.మీ. నడక, పవర్‌లిఫ్టింగ్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించారు. శనివారం విజయనగరంలోని తన కార్యాలయంలో ఎస్పీ దామోదర్ వారిని అభినందించారు. ఏఎస్పీ పి.సౌమ్యలత, ఒకటో పట్టణ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి, ఎస్పీ సీఐ ఏవీ.లీలారావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పతకాలు సాధించినవారితో ఎస్పీ దామోదర్

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	137	244	254

SRI SAI SIVANI SCHOOL (SSSS)
(English Medium)
(Nursery to 7th Class)
Padalapeta Junction, Jammu, Besides Canara Bank, Vizianagaram Ph: 7601012045, 6301370618
WANTED
Interested and Qualified Teachers For Nursery to 7th class, P.R.O's For Admissions Purpose and Office Staff. Contact Immediately by Phone or Attend Personally For Interview From 9th to 11th February 2026. Between 10 AM to 5 PM.
Dhanalakshmi Guntreddi
ChairmancumCorrespondent

'ముంజేరు' ఘటనపై చర్యలకు ఆదేశిస్తాం

విజయనగరం అర్బన్, ఉడాకాలనీ, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం నగరంలోని జడ్పీ అతిథి గృహంలో వినతులు స్వీకరించారు. భోగాపురం మండలం ముంజేరులో జరుగుతున్న గొడవలు, అక్కడి దళితులకు న్యాయం చేసేందుకు విచారణ చేపడతామని చెప్పారు. భూ సమస్యలు, పట్టాల మంజూరు, కార్యకలాపాల రుణాలు తదితరాలపై దళిత సంఘాల నాయకులు బసవ సూర్యనారాయణ, ఆదాడ మోహన్, అశోక్, గండి సింహాచలం, పి.వెంకటరమణ, భానుమూర్తి, భీమారావు అర్జీలిచ్చారు. ● పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారంలో 48 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులు సర్వే చేస్తున్నారని, అడిగితే బెదిరిస్తున్నారని గ్రామానికి చెందిన నాగరాజు ఫిర్యాదు చేశారు. ● విజయనగరం పైడితల్లి దేవాలయంలో 300 ఏళ్లుగా సేవలందిస్తున్న సాకేటి వీధికి చెందిన దళిత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని భానుమూర్తి కోరారు. డీఆర్వో ఎం.నూకరాజు, ఆర్డీవో డి.కీర్తి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ అన్నపూర్ణమ్మ, ఈడీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారుల సమస్యలు వింటున్న ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం

అభివృద్ధిని అడ్డుకోవడమే వారి పని: కొండపల్లి

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి కనిపించడం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఎప్పుడూ ఆరోపణలు చేయడమే తప్ప, చర్చకు ఎందుకు రారని ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి శాఖనూ అవినీతిమయంగా మార్చేశారని ఆరోపించారు. విద్య, వైద్యం, సంక్షేమం విషయంలో పూర్తిస్థాయి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వారి పని అని మండిపడ్డారు.

అడ్మిషన్లు జరుగుచున్నవి
★ B.Sc (Nursing) - 4 Years, అర్హత: ఇంటర్ (Bi.PC) కలిగినవారు
★ GNM: నర్సింగ్ 3 సం॥లు, అర్హత: ఇంటర్ Any Group
కొద్ది సీట్లు మాత్రమే కలవు
లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్
K.L.పురం, Nr. RTO ఆఫీస్, విజయనగరం
Ph: 9440540314, 8374927774

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని కిల్తంపాలెం నవోదయ విద్యాలయంలో 2026 విద్యా సంవత్సరంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. 9వ తరగతిలో ప్రవేశానికి 797మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 453 మంది హాజరయ్యారని ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు. 56.84శాతం హాజరు నమోదైందన్నారు. 11వ తరగతికి సంబంధించి 877 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 336మందితో 38.31శాతం హాజరు నమోదైందన్నారు. ఎస్.కోట పట్టణంలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎస్.కోట, జామి, ఎల్.కోట, గంట్యాడ ఎంఈవోలు ఫ్లైయింగు స్క్వాడ్‌లుగా వ్యవహరించారు.

భవానీనగర్‌లో డా. వరలక్ష్మి పాఠశాల పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు

చదువు ఇష్టం లేక విద్యార్థిని పరారీ

ఇన్‌స్టాగ్రామ్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టిన పోలీసులు

గరివిడి, న్యూస్‌టుడే: పదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమైన కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. ఆమెను సురక్షితంగా శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్సై లోకేశ్వరరావు వివరాల మేరకు.. గరివిడి మండలానికి చెందిన బాలిక చీపురుపల్లిలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉంటూ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అనారోగ్యంతో ఇటీవల ఇంటికి వచ్చి, ఈనెల 2న తిరిగి బయల్దేరింది. పాఠశాలకు, వసతి గృహానికీ చేరుకోలేదు. తల్లిదండ్రులు శుక్రవారం గరివిడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉన్నట్లు తెలుసుకున్నారు. తల్లిదండ్రులతో ఆ ఖాతాకు వరుస మెసేజ్‌లు చేయించారు. స్పందించిన బాలిక వేరే వ్యక్తికి చెందిన చరవాణిలో తన ఇన్‌స్టా ఖాతా ద్వారా బదులు మెసేజ్ ఇచ్చింది. ఆ చరవాణి లోకేషన్ ట్రాక్ చేసి ఒడిశాలోని రాయగడలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆరా తీయగా.. చదువుపై ఒత్తిడిని తట్టుకోలేకనే ఇంటి నుంచి వెళ్లిపోయానని ఆమె తెలిపింది.

MIMS COLLEGE OF NURSING
NELLIMARLA, VIZIANAGARAM
Andhra Pradesh
B.Sc., Nursing Admissions - 2025-26
బి.ఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ - 2025-26
ELIGIBILITY: అర్హత
ఇంటర్మీడియట్, Intermediate సైన్స్ (Physics, Chemistry, Biology) ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఇంగ్లీష్ తప్పనిసరి.
NEET / APNCET అవసరం లేదు.
Contact No:98496 51236, 8790935854
Email ID: mimsconvzm@gmail.com

ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

సాలూరు, న్యూస్‌టుడే:పారిశ్రామిక శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 9న ప్రభుత్వ ఐటీఐలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ శ్రీనివాసాచారి, ట్రైనింగ్ అధికారి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. రాంకీ కార్బన్ లిమిటెడ్ కంపెనీ, వెల్‌కమ్ గ్రాండ్‌బే, డోజ్‌కో ఇండియా, యునైటెడ్ హార్డ్‌వేర్, రీ మాగ్నిసిటా, పాలీ ఫ్లెక్స్ కంపెనీలు (విశాఖపట్నం), పాటిల్ రైల్ ఇన్ఫ్రా(బొబ్బిలి), జెప్టో వేర్‌హౌస్ (మేడ్చల్), ఫ్లిప్‌కార్ట్ వేర్‌హౌస్ (విజయవాడ), ద్వారక ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెనెస్టా విండోస్, డోర్స్, ఎల్‌అండ్‌టీ కనస్ట్రక్షన్ (చెన్నై), యజాకి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ (తమిళనాడు), క్వెస్ కార్పొరేషన్.. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భోజనం, వసతి సౌకర్యంతో నెలకు రూ.10,500 నుంచి 15 వేలు జీతం వస్తుందన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

మార్టగేజ్ లోన్స్, బిజినెస్, హౌసింగ్‌లోన్స్ మరియు రైస్‌మిల్ వారికి లోన్స్ చేయబడును. Cont: 7207307421.

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

అదనపు ఆదాయం కొరకు "ఉచిత వ్యాపార అవగాహన సదస్సు" మరియు లంచ్ కలదు. పార్ట్‌టైం / ఫుల్‌టైమ్ Cont:9704914112.

ఫెన్సింగ్ వేయబడును. మీ రియల్ ఎస్టేట్‌లో, మీ పొలంలో గానీ వేయబడును. అన్ని రకాల మొక్కలు 3 Years warrantyతో వేయబడును. C:8074323184.

శ్రీకాకుళం టౌన్ కు దగ్గర ఉన్న డిగ్రీ కళాశాల & దూర విద్యా కేంద్రం అమ్మకం/లీజుకు కలదు cont 9666637151

FOR SALE

TOP RUNNING Restaurant for sale Near Madhurawada, Vizag beside Highway Point. ✆ 99088 67145.

BUILDING CONSTRUCTION

VZM & VSPలలో 30 సం॥ ఎక్స్‌పీరియన్స్‌తో ఎన్నో ప్రాజెక్టులు చేసిన ఇంజినీర్స్ టీమ్‌తో, మీరుకోరిన క్వాలిటీతో, 100% వాస్తుతో మీ బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్‌చేసి ఇవ్వగలము ✆ 8897745999, 9440932509.

EDUCATION

COACHING CENTRES

ECET-2026 Coaching VZM. Civil, Mechanical, CSE Hybrid mode: Online & Offline. C: 9347519652, 9347549652 www.vrkgateacademy.com

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
9390115506
9390115507
BHARAT BANK

ఇళ్ళ స్థలాలు, అపార్ట్‌మెంట్‌లు గృహములకు, బ్యాంకు, ప్రైవేటు లోన్‌లు, గవర్నమెంటు, ప్రైవేటు ఉద్యోగులకు పేస్లిప్‌తో లోన్‌లు ఇప్పించబడును. 2వ మార్ట్‌గేజ్ లోన్‌లు ఇప్పించబడును. కంచరపాలెంలో 100 గజాలలో ఉన్న మూడంతస్తుల బిల్డింగ్ అమ్మకము, సొంత పెట్టుబడితో వ్యాపారం చేయదలచినవారు సంప్రదించండి ✆ 8328609197.

HEALTH & CARE

NEURO

నిర్మల న్యూరో & జనరల్ మెడికల్ సెంటర్
మెదడు, నరములు & వెన్నెముక వ్యాధి నిపుణులు
Dr.Nirmala Vangapandu
Specialist in Brain & Nerve Problems & General Physician
R.T.C.కాంప్లెక్స్ ఎదురుగా, INOX మల్టీప్లెక్స్ వెనుక వైపు, VZM
FOR APPOINTMENT : 63054 71147

INDUSTRY

విజయనగరం జిల్లా R.అముదాలవలస రాజాం దగ్గర 1.30 ఎకరాల్లో వర్కింగ్‌లో ఉన్న మెషినరీతో జీడిపప్పు ఫ్యాక్టరీ అమ్మకం. 9441032514, 9100038693

MARRIAGE SERVICES

FUNCTION HALLS

శ్రీసాయి వాసవి తిరుమల కళ్యాణమండపం, మీ వివాహాది శుభకార్యములకు A/C ఫంక్షన్‌హాల్ సరికొత్త హంగులతో లభించును. వడమ రోడ్, పాలకొండ ప్రొ॥ H.V. సూర్యారావు ✆ 9440414683.

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, రాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

ఫెన్సింగ్ పోల్స్ మీ సొంత ఖాళీ స్థలంలో అతితక్కువ ధరకు వేయబడును. Plots, రెసిడెన్సియల్, కమర్షియల్ సైట్స్‌కు C: 8688009927.

FLAT FOR SALE

Flat for sale. Sai Amrutha Residency 1090 Sft S/F, Near Ayyappaswamy Temple, Pulbaag, VZM ✆ 9704505282, 8985152155.

Flat for sale at Vasant Vihar, 2 B/R 640 Sft with Car Parking at Kothavalasa, Vizianagaram Dist. Contact: 9937184746.

FLAT FOR SALE
25లక్షలకె కొత్త 1BHK (2వాష్ రూమ్స్) సెల్లార్ బైక్ పార్కింగ్ 400Sft వైజాగ్ రైల్వే స్టేషన్‌కి దగ్గర SVC సినిమా హాల్ ఆనుకొని వీధి
888 55555 13

2,3 BHK, VZM జమ్మునారాయణపురంలో G+3 (డీలక్స్ ఫ్లాట్స్) 950, 1300 Sftలు వరుసగా 25, 29 Lks N,S/F కార్‌పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్, 100% వాస్తు రెడీ టు ఆక్యుపై C: 7032505552.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

HOUSE FOR SALE

2 అంతస్థుల ఇల్లు అమ్మబడును

120 అడుగుల పొడవు, 19 అడుగుల వెడల్పు కలిగిన 2 అంతస్థుల ఇల్లు బాడంగి మెయిన్ రోడ్డులో APGVB బ్యాంకు ప్రక్కన అమ్మకమునకు కలదు. గృహ వినియోగం మరియు వ్యాపార నిమిత్తం ఉపయోగపడును.
సంప్రదించండి: ఫోన్: 7095521618

267 Sq.Yds. 45L (N/W), 44L (S/W) House, 222 Sq.Yds. N/W 75L at V.T. Agraharam, VZM. Cont: 8897096792.

పార్వతీపురం బెలగాం దాసరివీధిలో అన్ని సదుపాయములతో ఉన్న పెంకిటిళ్ళు అమ్మకంనకు కలదు. Contact: 8639244528.

LAND FOR SALE

LAND FOR SALE
2 ACRES LAND FOR SALE in Vizianagaram Near Lakidam Junction
Contact Owners Only
8341884889
8555949005

SITE FOR SALE
రాజాం నుండి రణస్థలం వెళ్ళే హైవే రోడ్డు మార్గములో (లక్ష్మీపురం-నందబలగ) 2.1/2 (రెండున్నర ఎకరాలు) స్థలం అమ్మకమునకు కలదు.
Contact: 9440561740, 9603879140

Land for Sale 50 Cents Two Road Corner Mango Garden Site Suitable for Farm House Near Bobbili ✆ 9885204366.

వ్యవసాయ భూమి అమ్మకం సాలూరు మండలం, దత్తివలస గ్రామం మొత్తం విస్తీర్ణం: 8.96 ఎకరాలు ధర: ఎకరాకు ₹26 లక్షలు (నెగోషియబుల్) ఫోన్: సి.హెచ్.రవీంద్ర కుమార్ - 9885074949

105 Cents రాజపులోవ నుండి 1KM విజయనగరం రోడ్డుకి ఆనుకొని పెట్రోల్ బంకు దగ్గర కమర్షియల్ సైటు 25K PYD ఇంటరెస్టు పార్టీ ఓన్లీ. Cont: 9000175310.

PLOT FOR SALE

"Vizag-Vizianagaram" TagarapuValasa, near Avanti College, 603 N/E Corner Plot for Sale Sq.Yd. Rs.25000/-. Also Available for Lands Layout Purpose. We Buy Plots and Lands around Vizag-Vizianagaram. Cont: 9849356645.

320 Sq.yds Plot for sale in D L Nagar, Near Lakiddam junction Vizianagaram. Contact: 9866411373

223 Sq.yds Plot For Sale in Maruti Nagar Phase 2, K L Puram Vizianagaram. contact: 9866411373

PLOT FOR SALE @ POOLBAGH ROAD, VZM
300 Sqyds at SRIRAM VISWAMARA LAYOUT
Municipality Limits VIZIANAGARAM.
Direct Parties, Loan Available
9642493519

ఇళ్ళ స్థలాలు అమ్మకం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఇళ్ళ స్థలాలు కేవలం గజం 3999/- మాత్రమే
7095002999

Plots for Sale KVR Sakthidhar Phase-4లో Plots 24, 42 అమ్మకానికి కలవు. సం॥ప్ర 7396291456.

భోగాపురం & ఎయిర్‌పోర్ట్ హైవేకి 1KM దగ్గరలో 60' తార్‌రోడ్‌కి ఆనుకొని 30 సెంట్లు S/F స్థలం అమ్మకం. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్. 9492746527.

విజయనగరం దగ్గర కోరుకొండ ఇంటర్‌నేషనల్ స్కూల్ మెయిన్‌రోడ్డు ప్రక్కన 58x95=612 గ॥ ఉడా సైట్ N/E కార్నర్ గ॥ 9000/- లకే. 9959637799.

146 చ.గ / ప్లాట్ /సూర్య లే అవుట్/ జమ్ము నారాయణపురం జంక్షన్ / VZM / కాంటాక్ట్ - 7036669975

VZM to YSRనగర్‌లో Govt.మెడికల్ కాలేజి దగ్గర శ్రీసత్యటౌన్‌షిప్ ప్లాట్ నెం.15, 200 Sq.y Sale కలదు ✆ 8978667107,9441607770

విజయనగరం ప్రదీప్‌నగర్‌లో మరియు వసంత్‌విహార్ వుడా అప్రూవ్డ్ లే అవుట్‌లో స్థలాలు అమ్మకమునకు కలవు. సంప్ర: 9440139666, 9440305444.

167 Sq West, VMRDA Diamond City, Backside of Raghu Engg. College @ Fortune Hills VUDA Layout 5KM to Airport ✆ 8522814321

Direct NH-5 N/F Commercial Plots 400, 600 Sq.Yds & VUDA, RERA, 200 Sq.Y. E/F plots at Pusapatirega, Nr. Airport. ✆ 8897956418.

Site for Sale 183 Sq. Yd Highway N/F Layout at Bobbili Town limit & 72 Sq.Yd Lanka St., North old House ✆ 9885204366.

Highway facing 261Sq.Y Site (VMRDA Approved) Akshaya Nagar in Nelivada Vill., Bondapalli Md. VZM Dist.for sale ✆ 9676743732

కలిదిండి గ్రూప్
అందిస్తున్న అద్భుతమైన రిసార్ట్ ప్లాట్లు విజయనగరం మరియు అనకాపల్లి సమీపంలో
✦ కాపుకాస్తున్న మామిడి చెట్లతో కూడిన ప్లాట్లు
✦ 33 అడుగుల అంతర్గత రోడ్లు
✦ రిసార్ట్ సదుపాయాలతో
✦ 200, 500, 1000 చ॥గ॥లలో
✦ చ॥గ॥ 3999/- (అనకాపల్లిలో)
✦ 4999/- (విజయనగరంలో)
మరిన్ని వివరాలకు
కలిదిండి గ్రూప్
88860 88852
88860 88853

వైజాగ్ తగరపువలసలో హైవేకు సమీపంలో ప్రఖ్యాత సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన వెంచర్‌లో ప్లాట్స్ అమ్మకానికి కలవు. ఫోన్: 7382425989

గంట్యాడ నేషనల్ హైవే ఆనుకొని ఉన్న 30 సెంట్లు కమర్షియల్ స్థలం అమ్మకమునకు కలదు. వివరములకు: 9988986666

109 Sq.Yds. విజయనగరం రామనారాయణం టెంపుల్‌కి 6 కి॥మీ॥ దూరంలో సైట్ అమ్మకానికి కలదు. Contact 9494760691.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరలో 383 చ॥గ॥ 46x75 ఈస్ట్ ఫేస్ హైవేకి 500M దూరంలో VMRDA &VUDA అప్రూవల్ ఓనర్ ప్లాట్. 9398844051.

దుప్పాడ (విజయనగరం) అష్టలక్ష్మి టెంపుల్‌కి వెళ్ళే దారిలో తిరుమల నగర్‌లోని నార్త్ ఈస్ట్ కార్నర్ 45x66 (330 గజాలు) అమ్మకానికి కలదు. Ph: 9182139528, 9010191500

19 లక్షలకే 240 గజాలు విల్లా Plot ఈస్ట్ రోడ్డుపోటు KVR లేక్‌వ్యూ లేఅవుట్, విజయనగరం టౌన్ @ రామనారాయణం టెంపుల్ ✆ 9493707594.

బొండపల్లి మండలం జియ్యన్నవలస గ్రామములో కస్తూరినగర్ SVN's లే అవుట్‌లో 260 చ॥గ॥ స్థలము అమ్మబడును. ✆ 7396543858.

గొట్లాం గ్రామములో మెయిన్‌రోడ్‌ను ఆనుకొని ఉన్న సూర్యనగర్ లేఅవుట్‌నందు 170 చ॥అ N/F స్థలము అమ్మబడును. వివరాలకు ✆ 9440932509.

COMMERCIAL SPACE FOR SALE

Family Restaurant in running condition for sale / lease prime location Ringroad, VZM. fully equipped with kitchen, AC, fridges, furniture, interiors and more. No Br. C: 9676867368.

SHOP FOR SALE

VZM టౌన్ కాంబోవీధి పట్నాయక్ హాస్పిటల్ దగ్గర బాలాజీ మార్కెట్ వెనుక 3 రోడ్ల జం॥ (పొ॥ 37X29 వె) 2 షాపులు అమ్మకానికి కలవు ✆ 9492444480

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

TO LET

To-let for Residence / Office. Chelluru, on VZM to VSP Highway, Near APSP Battalion. GF 1400 Sft, 1st Floor 1400 Sft, 200 Sq. Yds. Front Open area with Compound Wall. M. Divya. ✆ 7981266272.

To-let First Floor modern 2 Bed Portion with Car parking Dwarakanagar 5th lane Babametta, VZM C.T.Rao ✆ 9963154483.

1600 Sft. Nr. SFS School, Seethammadhara. Suitable for any Commercial/ Guest House/ IT Office for Rent. Ct.: 9866890860.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

3BHK North facing 1st Flr House for rent at Kanapaka, Ayyappa Colony Nr Collector Office, VZM. Ph: 9479026765.

East 315 sq.yards vuda near chellur vijayanagaram raipur highway. bhogapuram 226, 366, 393, 443, sq.yds for sale : ✆ 9490177389

COMMERCIAL

VZM, పద్మావతినగర్ 2వ రోడ్డులో 3 BHK ఇల్లు ఆఫీసుకు / ప్లే స్కూలుకు / సర్వీసింగ్ సెంటర్ మొ॥ అద్దెకు ఇవ్వబడును ✆ : 9441070368.

కమర్షియల్ స్పేస్ ఎత్తుబ్రిడ్జి డౌన్, మెయిన్‌రోడ్డు, R&B జం॥ VZM, 2200 Sft. 1st ఫ్లోర్ అద్దెకు కలదు. Cell: 8497961518.

Hostels / PG Accommodation /Reading Rooms. Full Building with 3 Floors & 12 spacious rooms available Nr. Dasannapeta and Kota Jn., VZM ✆ 9985472200

JOBS

Youngsters Required for Office Boy / CC Helper in an Engineering firm Qf: 10 + Pass C: 8897955558, 9246613599.

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయుటకు M/F రిటైర్డ్ పర్సన్స్ మహిళలు కావలెను. వేతనముతో కూడిన ఇన్సెంటివ్ కలదు. జీతం: 30 వేలు ✆ 8367457707.

అర్జెంట్‌గా కావలెను ప్రైవేట్ బ్యాంక్స్ & పవర్ ప్లాంట్స్ MNC Ltd.,లో పనిచేయుటకు P.O's, క్యాషియర్స్, క్లర్క్స్, మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, ట్రైనీ ఇంజినీర్స్ (G.T.E) అటెండర్స్ (కంప్యూటర్ & D.E.O's) టెలీకాలర్స్ Q: 10th, ఇంటర్ ఏదీ డిగ్రీ, డిప్లొమో & బి.టెక్., MBA, MCA, ITI, M/F జీ: 16 to 45K, Age: 18 to 36 ✆ 7799992384

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

Software Job Training in Vizianagaram Q: any Degree / BE / B.Tech / MCA / MSC / MBA any Year passout Cont: 7075909913.

Required Computer Operator for GST Billing and Tally. Sri Uma Maheswara Engg., Vizianagaram. ✆ 9440252620, 7660937458.

కావలెను. శంషాబాద్‌లో పని చేయుటకు యువతీయువకులు M/F 25 సం.లోపు వసతి కల్పించబడును. Ph: 7036969882

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ VZM, PPM జిల్లాలో పనిచేయుటకు పర్మినెంట్ జాబ్స్ BDE, ABMలు కావలెను. Q:డిగ్రీ Age:28y above. జీ:20k+TA DA + ఇన్సెంటివ్. Con: 7794903939, 9676669176.

VZM టౌన్‌లో డాక్యుమెంటేషన్ ఆఫీస్‌లో పనిచేయుటకు స్టాఫ్ కావలెను. వయోపరిమితి లేదు. మీ సేవలో పనిచేసే వారికి ప్రాధాన్యత. ✆ 7075696666.

VZM ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు యువతీ/ యువకులు పార్ట్‌టైమ్/ ఫుల్‌టైమ్ కావలెను. జీతం/ కమీషన్ టెలికాలర్స్, ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్, టీం లీడర్స్, రిటైర్డ్ ఉద్యోగస్తులు, హౌస్‌వైఫ్స్, ఆర్మీ, నేవీ, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఫార్మా ఎంప్లాయిస్, మెడికల్ రిప్॥, పోస్టల్ ఎంప్లాయిస్ C: 8688009927.

కనస్ట్రక్షన్ కంపెనీ శ్రీకాకుళంకి స్త్రీ Br. మేనేజర్, టెలీకాలర్స్, పు సూపర్వైజర్స్ కావలెను. ✆ 8309998454.

కుక్స్, బేబీకేర్, ఆయాలు, వార్డ్‌బోయ్స్, నర్సులు, హెల్పర్స్ కావలెను. డ్యూటీ: 10 /12 /24 గం॥లు. జీ॥ 18-25 వేలు + వసతి +భోజనం @ వైజాగ్ ✆ 9666600858.

BR INFRACON నందు పనిచేయుటకు సైట్ ఇంజినీర్లు కావలెను. Q: డిప్లొమా, B.Tech/ M.Tech అర్హతకలిగి పైపులైన్లు, ఇరిగేషన్ వర్క్ నందు 3to4 సం॥లు అనుభవం కలిగి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలనందు పనిచేయుటకు కావలెను. బయోడేటాను info@brinfracon.comకి పంపగలరు. ✆ 79955 57831

VZM ప్రముఖ హనెస్ట్ హోమ్స్ కంపెనీలో పనిచేయుటకు కస్టమర్‌కేర్ Tele(5)F ప్రాజెక్ట్ ప్రమోటర్స్ (10) M/F, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్ (5) M/F, ప్రాజెక్ట్‌మేనేజర్ (3)M, బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ MBA (2), వంటమనిషి, హెల్పర్, అకౌంటెంట్ (M), డ్రైవర్ (M) ఉత్సాహవంతులైన యువతీ యువకులు కావలెను. ట్రైనింగ్ & సపోర్ట్ ఇవ్వబడును ✆ 8688796746.

నో టెన్షన్, నో వర్రీ రిటైర్డ్ ఎంప్లాయిస్‌కి సులువైన మార్గం ఈజీ ఎర్నింగ్ మనీ ✆ 94915 22769.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో Dy. డైరెక్టర్స్-4 Sr. వైస్ ప్రెసిడెంట్స్-6 పనిచేయుటకు వయస్సు: 35+ కలిగిన M/F కావలెను. జీ॥ 15-20K+ ఇన్సెంటివ్. చిట్‌ఫండ్స్, ఇన్సూరెన్స్, R/Eలలో చేసినవారికి ప్రాధాన్యత. 9885494169

RKS ఫౌండేషన్‌లో పనిచేయుటకు GNM B.Sc నర్సు అనుభవంగల స్టాఫ్, 20 వేలు జీతం & వార్డ్‌బాయ్స్, ఆయాలు, జీతం 15 వేలు, ఫుడ్, అకామిడేషన్ ఫ్రీ. సికింద్రాబాద్- 9676532323.

విజయనగరం రైల్వేస్టేషన్‌లో ఉన్న టీవీలను ఆపరేట్ చేసేందుకు 35 - 45 సంవత్సరాల వయస్సు గల మహిళ కావలెను. సెల్: 9948416655 (కాంట్రాక్టర్)

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

ఉస్మాన్ బైండింగ్‌లో & జిరాక్స్ షాప్‌లో పనిచేయుటకు బైండర్స్, జిరాక్స్ తెలిసిన స్టాఫ్ కావలెను జీతం: 20,000, 11,000 వైజాగ్. ✆ 8096205520, 8074561863

Axis Bank, IDFC, CITY యూనియన్ బ్యాంకులో Asst. మేనేజర్స్, క్యాషియర్స్ కావలెను (ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్) కలదు ✆ 8121847899.

Hyd కూకట్‌పల్లి UPSఇన్వెటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రిషియన్లు, టెక్నీషియన్లు/ హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హింది, తమిల్, E, 2 భాషలు మాట్లాడేవారు కా॥. అకామిడేషన్ 8105011213, 7760062220

PLR INFRAPROJECTS PRIVATE LIMITED
Vacancies: Accountant
Salary: Based on experience
Mail id: plrinfraprojects@gmail.com
WhatsApp: 9490678264
Location: Near Chelluru Junction, VIZIANAGARAM

DRIVERS

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకొరకు విజయనగరంలో పనిచేయటానికి అనుభవజ్ఞులైన డ్రైవర్ కావలెను సంప్రదించండి ✆ 9347695354.

ENGINEERING

We Are Hiring - Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/9న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

బొబ్బిలి

●బొబ్బిలి ●రాజాం ●గజపతినగరం ●చీపురుపల్లి

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)
బొబ్బిలి - 80085 74367
గజపతినగరం - 80085 74332
రాజాం - 80085 74308
గరివిడి- 80085 74348

?: వాసవీనగర్ ప్రధాన రహదారిలోని కాలువలో గడ్డి పేరుకుపోయింది. - **స్థానికులు** ★ గడ్డిని తొలగింపజేస్తాం. - **ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్** – న్యూస్‌టుడే, రాజాం పట్టణం

?: బూసాయవలస, పాడివానివలసలో రహదారికి ఇరువైపులా చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. - **స్థానికులు** ★ తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. - **వెంకటరమణ, ఈవోపీఆర్డీ** – న్యూస్‌టుడే, రామభద్రపురం

?: పెణసాం గ్రామంలోని కాలువల్లో చెత్త పేరుకుపోయింది. - **స్థానికులు** ★ చర్యలు చేపడతాం. - **విజయ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో** – న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం

?: మెంటాడ ఎగువ కల్లాల నుంచి జి.టి.పేట రహదారి పాడైపోయింది. రాళ్లు తేలిపోయాయి. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. - **రామునాయుడు** ★ పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. - **గౌతమ్, మండల ఇంజినీరింగ్ అధికారి** – న్యూస్‌టుడే, మెంటాడ

బొబ్బిలి- మక్కువ దారిలో రాకపోకల నిలిపివేత

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి మండలంలోని దిబ్బగుడివలస రైల్వే ట్రాకు వద్ద నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా బొబ్బిలి- మక్కువ రహదారిలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రాకపోకలు నిలిపివేయనున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ, గ్రామ పంచాయతీ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

కూరగాయల ధరలు

రాజాం రైతుబజారులో శనివారం కూరగాయల ధరలు (కిలో రూ.లలో).. ✦ టమాటా: 18 ✦ వంకాయలు: 25 ✦ దొండ: 40 ✦ బీర: 50 ✦ బెండ: 40 ✦ కాకర: 45 ✦ చిక్కుడు: 30 ✦ ఆనపకాయ (ఒకటి): 26 ✦ అరటి (జత): 20 ✦ మునగ: 85 ✦ ఉల్లి: 28 ✦ బంగాళదుంపలు: 25 ✦ అల్లం: 80 ✦ వెల్లుల్లి: 120 ✦ పచ్చిమిర్చి: 65 ✦ క్యాబేజీ: 15/20 ✦ క్యారెట్: 40

తెరపై ఈనాడు

● ఎస్వీసీ సీతారామా: **బరా బర్ ప్రేమిస్తా** ● ఎస్వీసీ అప్సర: **మన శంకరవరప్రసాద్ గారు** – న్యూస్‌టుడే, రాజాం ● లక్ష్మీ థియేటర్: **యుఫోరియా** ● వాసవి: **చిదంబరం** ● టీబీఆర్ స్క్రీన్-1: **మన శంకరవరప్రసాద్ గారు** ● టీబీఆర్ స్క్రీన్-2: **బరా బర్ ప్రేమిస్తా** – న్యూస్‌టుడే, బొబ్బిలి

నిర్లక్ష్యం @ 24/7

న్యూస్‌టుడే– వంగర, మెరకముడిదాం, రేగిడి, సంతకవిటి, రాజాం గ్రామీణం

స్థానికంగా ఉండని వైద్యాధికారులు

పీహెచ్‌సీల్లో సక్రమంగా అందని సేవలు

గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన పీహెచ్‌సీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సిబ్బంది కొరత, ఉన్నవారు సక్రమంగా రాకపోవడంతో వైద్యానికి అంతరాయం కలుగుతోంది. నెలకు కనీసం 5 ప్రసవాలు చేయాల్సి ఉన్నా.. ఆరు నెలలకు సుమారుగా 6 డెలివరీలు కూడా జరగడంలేదు. జనన ధ్రువపత్రాలు మంజూరులో జాప్యం జరుగుతోంది. 24 గంటల సేవలు బోర్డులకే పరిమితమవుతున్నాయి.

శనివారం సాయంత్రం 4.30 గంటలకు తాళం వేసి ఉన్న వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. కాలికి గాయంతో చికిత్స కోసం వేచిఉన్న బాధితుడు

మండలం	పీహెచ్‌సీలు	ఆరు నెలల్లో ప్రసవాలు
సంతకవిటి	మండవకురిటి, సంతకవిటి	4, 4
రాజాం	బొద్దాం, పొగిరి	7, 2
రేగిడి	రేగిడి, బూరాడ	1, 7
వంగర	అరసాడ, వంగర	0, 1
మెరకముడిదాం	గర్భాం, మెరకముడిదాం	22, 1

తప్పనిసరిగా ఉండాలి..: హై రిస్క్ ఉన్నవి తప్పించి మిగతావి ప్రసవాలు పీహెచ్‌సీల్లోనే చేయాలని వైద్యులకు ఆదేశించాం. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా పీహెచ్‌సీలు ఉన్న గ్రామంలోనే నివాసం ఉండాలి. అలా ఉండని పక్షంలో జీతాలు నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సిబ్బంది కొరత అక్కడక్కడా ఉంది. చర్యలు తీసుకుంటాం. – జీవనరాణి, డీఎంహెచ్‌వో

పట్టణాల్లో ఉంటున్నారు..

సంతకవిటి మండలం మండవకురిటి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉన్నారు. సంతకవిటిలో ఒక్కరే ఉన్నారు. శ్రీకాకుళం, రాజాం పట్టణాల నుంచి వస్తున్నారు. ◆ రాజాం మండలం పొగిరి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యుల్లో ఒకరు గతేడాది నవంబరు నుంచి సెలవులో ఉన్నారు. బొద్దాంలో ఇద్దరు పనిచేస్తున్నారు. ముగ్గురూ రాజాంలో నివాసం ఉంటున్నారు. ◆ రేగిడిలో ఫార్మసిస్టు, అటెండర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫార్మసిస్టు ఇక్కడ జీతం పొందుతూ.. పార్వతీపురం మన్యం జిల్లా జీఎన్‌పేటలో విధులు నిర్వర్తిస్తున్నారు. 2024 జులై నుంచి అటెండర్లు లేరు. హెచ్‌బీ కిట్లు లేవు. బూరాడలో వైద్యురాలు ఒక్కరే ఉన్నారు.

★ మెరకముడిదాం మండలం గర్భాం పీహెచ్‌సీలో వైద్యులు సమయానికి అందుబాటులో ఉండడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో, కుక్కకాటు, పాముకాటు, డెలివరీ కేసులు చీపురుపల్లి ప్రాంతీయాసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. శుక్రవారం వైద్యులు పూర్తిగా లేరు. ఒకరు ఫీల్డ్‌కు, మరొకరు విజయనగరం వెళ్లినట్లు చెబుతున్నారు. ★ ఆసుపత్రిలో పుట్టిన పిల్లలకు 28 రోజుల్లో జనన ధ్రువపత్రాలు ఇవ్వాలి. కానీ గర్భాంలో నెలల తరబడి తిప్పుతున్నారు. సమయం దాటిన తర్వాత లాయర్ నుంచి అఫిడవిట్ తీసుకురావాలంటున్నారని గర్భాం గ్రామానికి చెందిన తాడేల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.

కాలువ ఇలా ఉంటే పారేది కన్నీరే..!

రాజాం మండలం బొద్దాం నుంచి సోపేరు వరకు తోటపల్లి ప్రధాన కాలువ పూడికలుతో నిండిపోయింది. కాలువ మొత్తం పనికిరాని మొక్కలతో నిండిపోవడంతో సాగునీరు పారేందుకు ఆటంకం ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను తోటపల్లి డీఈ శంకరరావు వద్ద ప్రస్తావించగా రూ.31.3 లక్షలతో పూడికలు తొలగించేందుకు ప్రతిపాదనలు పంపించామని, త్వరలో పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, రాజాం గ్రామీణం

పనులు పూర్తయ్యేదెన్నడో?

బాడంగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠాలు వినే తరగతి గది.. నిద్రించే డార్మిటరీ ఒక్కచోటే ఉన్నాయి. ఇక్కడ 255 మంది బాలికలు చదువుతున్నారు. నూతన డార్మిటరీ పనులు జరుగుతున్నాయి. ఫిజిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ పనులు నాడు- నేడులో భాగంగా మొదలు పెట్టారు. అసంపూర్తిగా ఉన్నాయి. డార్మిటరీ మార్చి నాటికి పూర్తవుతుందని హెచ్ఎం హరిత తెలిపారు. త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంఈవో-2 రాజేశ్వరి చెప్పారు. – న్యూస్‌టుడే, బాడంగి

90 మంది వాహనదారులపై కేసులు

బొబ్బిలి: సబ్‌డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బంది డీఎస్పీ భవ్యారెడ్డి సూచనలతో శనివారం రాత్రి బొబ్బిలి పట్టణం నలువైపులా తనిఖీలు నిర్వహించారు. 1,388 వాహనాలు తనిఖీ చేసి, 90 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ నారాయణరావు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, మైనర్లు ద్విచక్రవాహనాలు తీయడం, శిరస్త్రాణం లేకపోవడం వంటి వాటిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 79 మందితో పాత అపరాధ రుసుములు కట్టించామన్నారు.

ఆ స్థలం దేవస్థానానిది

చీపురుపల్లి, న్యూస్‌టుడే: చీపురుపల్లి పట్టణం పరిధి ఆంజనేయపురంలోని సర్వేనంబరు 1/21లో ఉన్న 62 సెంట్ల స్థలం నీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి చెందినదని దేవాదాయశాఖ అధికారులు శనివారం బోర్డులు ఏర్పాటు చేశారు. ఆంజనేయపురంలో సంబంధిత భూమి ఉంది.. భౌతికంగా ఎప్పుడూ అధికారులకు తెలియకపోవడంతో దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు జీజీఎంసీలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్వేయర్లు సర్వే చేసి ఆ స్థలాన్ని చూపించడంతో బోర్డులను ఏర్పాటు చేశారు.

వినతులు స్వీకరిస్తున్న ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం

సమస్యల పరిష్కారానికి కృషి

చీపురుపల్లి, న్యూస్‌టుడే: దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. శనివారం చీపురుపల్లి మండల పరిషత్తు కార్యాలయం సమావేశ మందిరంలో వినతులు స్వీకరించారు. మెరకముడిదాం మండలం గొల్లలవలసలో దళితులకు శ్మశానానికి స్థలాన్ని కేటాయించాలని, గొట్లాంలో సామాజిక భవనం, ప్రహరీ నిర్మించాలని, చీపురుపల్లి ఆంజనేయపురంలో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి కేటాయించిన స్థల సమస్య పరిష్కరించాలని పలువురు కోరారు. నియోజకవర్గంలో దళితులకు సంబంధించి అన్యాయాలపై పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయడంలేదని ఆయనకు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తహసీల్దార్ డి.ధర్మరాజు, ఎంపీడీవో పి.సురేష్‌కు ఆయన సూచించారు. ఏఎంసీ ఛైర్మన్ రేగాన రామారావు, నాయకులు గంటాన అప్పారావు, అద్దూరి కృష్ణ, దుర్గాప్రసాద్, సంజీవి తదితరులు పాల్గొన్నారు

పొంచిఉన్న ప్రమాదం

గంట్యాడ మండలం లక్కిడాం ఎస్సీ కాలనీలో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. చేతికందే ఎత్తులో వేలాడుతూ ఉండటంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్తంభం కూడా ఓ వైపు వాలి ఉంది. ఏ మాత్రం ఆదమరిచినా ప్రమాదమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను విద్యుత్తుశాఖ ఏఈ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, పెదమజ్జిపాలెం (గంట్యాడ గ్రామీణం)

సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ

గరివిడి, న్యూస్‌టుడే: గరివిడి అవంతీస్ సెయింట్ థెరెసా ఇంజినీరింగ్ కళాశాలలో ఎంఎస్ఎంఈ సంస్థ ద్వారా జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పొందేందుకు సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జె.బాలబ్రహ్మరావు శనివారం తెలిపారు. ఈనెల 9 నుంచి మార్చి 14 వరకు శిక్షణ ఉంటుందని, ఇంజినీరింగ్ విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 95028 06557 నంబరును సంప్రదించాలన్నారు.

వసతిగృహ విద్యార్థిని అదృశ్యం

అయ్యన్నపేట: విజయనగరంలోని సుంకరిపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. రెండో పట్టణ ఎస్సై ప్రమీలాదేవి వివరాల ప్రకారం.. రేగిడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని (19) మహారాజా కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతోంది. వైద్యం వద్దకు వెళ్తానని ఈనెల 3న సంరక్షకురాలికి లేఖ రాసింది. అనంతరం ఆచూకీ లేదు. తల్లిదండ్రులు, వసతిగృహ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

గరికిపాడులో చెరకు పంట దగ్ధం

సంతకవిటి, న్యూస్‌టుడే: చెరకు తొక్కుకు పెట్టిన నిప్పు వ్యాపించి పక్కనే ఉన్న పంట దగ్ధమైన ఘటన సంతకవిటి మండలంలో చోటుచేసుకుంది. గరికిపాడు గ్రామానికి చెందిన రైతు వి.రమణ మూడు ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారు. పక్క పొలానికి చెందిన రైతు శనివారం పంట తొక్కుకు మంట పెట్టారు. అది వ్యాపించి, రమణకు చెందిన 1.50 ఎకరాల్లోని పంట కాలిపోయింది. తీవ్రంగా నష్టపోయానని రైతు లబోదిబోమన్నారు. గ్రామస్థులు మంటలు అదుపుచేశారు.

ఉపకార వేతనాలు విడుదల చేయండి

బొబ్బిలి: ప్రభుత్వం దృష్టికి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల సమస్యలను తీసుకెళ్లాలని ఎమ్మెల్యే బేబీనాయనను ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కళాశాలల యాజమాన్య ప్రతినిధులు కృష్ణమూర్తి, రౌతు వాసుదేవరావు తదితరులు ఉన్నారు.

విద్యుత్తు తీగలు తెగిపడి అగ్నిప్రమాదం

సంతకవిటి: విద్యుత్తు తీగలు తెగిపడి అగ్నిప్రమాదం సంభవించిన ఘటన సంతకవిటి మండలం గోళ్లవలసలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాగోలు గణ లక్ష్మణ్ తీగలు తెగిపడి ధాన్యం, గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికులు కొంత మేర మంటలు అదుపు చేశారు. పొందూరు అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను పూర్తిగా అదుపుచేశారు. సుమారు రూ.60 వేల మేర నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి అశోక్ కుమార్ తెలిపారు.

ఆహార ఉత్పత్తులతో ఆదాయం

బాడంగి, న్యూస్‌టుడే: సీడ్ క్యాపిటల్ లోన్ తీసుకున్నవారు ఆహార ఉత్పత్తులు తయారుచేసి ఆదాయం పొందాలని ఏపీడీ సావిత్రి అన్నారు. వెలుగు కార్యాలయంలో ఏపీఎం రత్నకుమార్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ◆ గజపతినగరం: ఏపీడీ కె.సావిత్రి గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

గజపతినగరం, న్యూస్‌టుడే: గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాయామ అతిథి అధ్యాపకుల పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రావాడ సత్యనారాయణ శనివారం తెలిపారు. వ్యాయామ విద్యలో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతో పాటు, నెట్, సెట్, పీహెచ్‌డీ వంటి అదనపు అర్హతలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈనెల 11లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.

పోస్టాఫీసులో ఆధార్ సేవలు

సంతకవిటి, న్యూస్‌టుడే: సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురం ఉప పోస్టాఫీసులో ఆధార్, అంతర్జాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సబ్ పోస్ట్‌మాస్టర్ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. కొత్తగా ఆధార్ నమోదుతో పాటు, చిరునామా మార్పులు, చేర్పులు, మొబైల్ నంబర్లు లింక్ చేయడం తదితర సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు అందించనున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

ఊరి బడిని కాపాడుకుందాం

గరివిడి, న్యూస్‌టుడే: రానున్న విద్యా సంవత్సరంలో బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ఊరి బడిని కాపాడుకుందామని ఉపాధ్యాయులు అన్నారు. గరివిడి విద్యా వనరుల కేంద్రం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం గోడప్రతులు ప్రదర్శించారు. తల్లిదండ్రులను చైతన్య పరిచి పాఠశాలలో చేరేలా కృషి చేస్తామన్నారు. ఎంఈవోలు పి.రామారావు, డి.అప్పన్న, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సత్యశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మామిడి రైతులకు అవగాహన

గుర్ల, చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మామిడి కాయలకు కవర్లు పెట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడి వస్తుందని నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త కె.రాధారాణి అన్నారు. శనివారం గుర్ల మండలం చోడవరంలో రైతులకు అవగాహన కల్పించారు. కవర్లు 50 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తుందన్నారు. చీపురుపల్లి మండలం అలకనారాయణపురంలో రైతులతో మాట్లాడారు. ఉద్యానశాఖ అధికారిణి అనూష పాల్గొన్నారు. ◆ **రేగిడి:** మామిడి తోటల్లో తెల్లపూత దశలో పురుగు మందుల పిచికారీతో అనర్థమని ఉద్యానశాఖ అధికారిణి ఉమామహేశ్వరి అన్నారు. పూత దెబ్బతిని, రైతుకు నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు. తోకలవలస, లింగాలవలస, వెంకంపేట గ్రామాల్లో శనివారం రైతులకు సూచనలు అందించారు.

లక్ష్యం చేరేనా.. పన్ను వసూలయ్యేనా?

న్యూస్‌టుడే– గరివిడి

గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతో పాటు ఆస్తిపన్ను ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానం. ఏటా పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు లక్ష్యాలు విధిస్తున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది వాటిని చేరుకోలేకపోతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వంద శాతం వసూలు చేయాలన్నది లక్ష్యం. మరో 52 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా ఇంకా 50 శాతానికి పైగానే పన్నులు వసూలు చేయాల్సి ఉంది.

చీపురుపల్లి డివిజన్‌లో మండలాల వారీగా లక్ష్యాలు, వసూళ్ల వివరాలు (రూ.లక్షల్లో)

మండలం	పన్ను లక్ష్యం	ఇంతవరకు వసూలు
చీపురుపల్లి	150.26	55.02
గరివిడి	123.41	45.89
గుర్ల	66.58	40.02
మెరకముడిదాం	65.82	35.83
రాజాం	71.43	33.23
రేగిడి	51.04	24.34
సంతకవిటి	38.5	20.64
వంగర	21.74	12.74

గరివిడి మండలం కె.పాలవలసలో ఇంటి పన్ను రసీదు ఇస్తున్న సిబ్బంది

అభివృద్ధికి ఆటంకం..

గ్రామ పంచాయతీలు ఏటా ప్రణాళిక ప్రకారం వందశాతం పన్నులు వసూలు చేయాలి. వచ్చిన నగదును కార్యాలయంలో జమచేసి, పంచాయతీ అవసరాలు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, గ్రామ సభల ఏర్పాటుకు ఖర్చు చేయాలి. నిర్దేశించిన పన్నుల మొత్తాలు వసూళ్లు జరగకపోవడంతో ఆ ప్రభావం అభివృద్ధిపై పడుతోంది. ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోతున్నాయి. మౌలిక సదుపాయాలను కల్పించలేకపోతున్నాయి.

రోజువారీ లక్ష్యాలు విధించాం..: ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. క్షేత్రస్థాయి సిబ్బందికి రోజువారీ లక్ష్యాలు విధించాం. ఈ నెల 15వ తేదీలోగా వందశాతం వసూలు చేయాలని ఆదేశాలిచ్చాం. నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటాం. – హేమసుందర్, డీడీవో, చీపురుపల్లి డివిజన్

రెవెన్యూ డివిజన్‌లో ఇలా..: ● మండలాలు: 08 ● గ్రామ పంచాయతీలు: 243 ● నివాసిత గృహాలు: 1,21,870 ● ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం: రూ.5.88 కోట్లు ● ఇప్పటివరకు వసూలు చేసింది: రూ.2.67 కోట్లు

పింఛనర్ల సంఘ కార్యవర్గాల ఎన్నిక

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి పింఛనర్ల సంఘ పట్టణ, మండల నూతన కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. శనివారం మెహర్‌కాలనీలోని కార్యాలయంలో ఎన్నికల పరిశీలకుడు రౌతు రామ్మూర్తినాయుడు, ఎన్నికల అధికారి జగన్నాథం ఎన్నికలు నిర్వహించారు. పట్టణ నూతన అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎస్.సంగమేశ్వరరావు, కోశాధికారిగా ఈదుబిల్లి నాగేశ్వరరావు, సహాధ్యక్షులుగా చుక్క శ్రీరామ్మూర్తి, శంకరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మరిశర్ల సింహాచలం నాయుడు తదితరులు ఎన్నికయ్యారు. మండలాధ్యక్షుడిగా సీర సత్యంనాయుడు, కార్యదర్శులుగా చింతల రామమూర్తి, బొత్స సూరపు నాయుడు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పక్కి మధుసూదనరావు, ఉపాధ్యక్షులుగా సీర తిరుపతినాయుడు, తలాడి సత్యం, చింతల సూర్యనారాయణ, నడిమింటి జోగినాయుడు, అసోసియేట్ అధ్యక్షులుగా కోల బలరాం, మింది రామకృష్ణ ఎన్నికయ్యారు.

నిబంధనల ప్రకారం సంత నిర్వహించాలి

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: నిబంధనల ప్రకారం సంతను నిర్వహించాలని తహసీల్దారు హరికిరణ్ అన్నారు. శనివారం పెదమానాపురం సంత అనుమతుల పునరుద్ధరణ నిమిత్తం కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆవరణలో మొక్కలు నాటాలని, పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని, కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎస్సై జయంతి, ఈవోపీఆర్డీ మనోరమ పాల్గొన్నారు.

ప్రభుత్వ భూముల పరిశీలన

బొబ్బిలి గ్రామీణం: కేశాయవలస నుంచి నిమ్మలపాడు వరకు మంజూరు చేసిన తారురోడ్డు పనులు నిలిచిపోయాయి. అటవీశాఖ పరిధిలో కొంతభాగం ఉండడంతో వారికి ఆరు ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. శనివారం కొండదేవుపల్లి సమీపంలో ప్రభుత్వ భూమిని రేంజ్ అధికారి రామ్‌నరేష్, తహసీల్దారు శ్రీను తదితరులు పరిశీలించారు.

40 శాతం రాయితీపై చేప పిల్లలు.. గుర్ల: గడిగెడ్డ రిజర్వాయరులో 70 వేల చేపపిల్లలను మత్స్యశాఖ జేడీ విజయ్, డీడీ శ్రీనివాసరావు శనివారం విడుదల చేశారు. వీటిని సొసైటీకి 40 శాతం రాయితీపై అందించామని తెలిపారు. డీఎఫ్‌సీఎస్ అధ్యక్షుడు పాపారావు తదితరులు పాల్గొన్నారు.

కుస్తీ పోటీల్లో యువకుల సత్తా

గుర్ల, న్యూస్‌టుడే: గుర్ల మండలానికి చెందిన ముగ్గురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో పతకాలు సాధించారు. చిత్తూరులో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో గరివిడి ఎస్‌డీఎస్ కళాశాలలో చదువుతున్న మంత్రి వాసు 79 కిలోల విభాగంలో, విజయనగరం ఆర్‌కే డిగ్రీ కళాశాలలో చదువుతున్న సారిక చందు 55 కిలోలు, పిసిని వంశీకృష్ణ 65 కిలోల విభాగంలో వెండి పతకాలు సాధించినట్లు శిక్షకుడు కర్రోతు జగదీష్ తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికుడికి అభినందన

సూర్యరావుకు ప్రశంసాపత్రం అందిస్తున్న కృష్ణతేజ

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన కొర్రాయి సూర్యరావు ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా గుర్తింపు పొందారు. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ చేతులమీదుగా శుక్రవారం విజయనగరంలో ప్రశంసాపత్రం అందుకున్నారు. బుడతనాపల్లి గ్రామ కార్యదర్శి క్రాంతిప్రియ, గ్రామస్థులు, సచివాలయ సిబ్బంది శనివారం అభినందించారు.

శ్రద్ధాంజలి
మా సోదరుడు తాడేల జగన్నాథంనాయుడు గారు అకాల మరణానికి చింతిస్తూ... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ... మీ సోదరులు
కీ॥శే॥ తాడేల జగన్నాథంనాయుడు గారు
కొమెర, రేగిడి మండలం
తాడేల వెంకటరావు, కొమెర
తాడేల సత్యన్నారాయణ, కొమెర
తాడేల శ్యాంసుందరరావు, Rtd. SI, కొమెర

అమృతమూర్తికి అశ్రునివాళి
అందరివాడు, మా ఆదర్శమూర్తి, నిగర్వి కీ॥శే॥ తాడేల జగన్నాథంనాయుడు గారి మరణానికి చింతిస్తూ... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
కీ॥శే॥ తాడేల జగన్నాథంనాయుడు గారు
కొమెర, రేగిడి మండలం
జననం: 08-02-1962 మరణం: 28-01-2026
కర్రి విశ్వేశ్వరరావు & బ్రదర్స్ Ex. సర్పంచ్, కొమెర
మురపాక వెంకటరమణ LFL HM, లక్ష్మీపురం
బొత్స శ్రీనివాసరావు టీచర్, కొమెర
కెంబూరు నారాయణరావు కాంట్రాక్టర్, కొమెర
కర్రి మన్మధరావు & బ్రదర్స్ RTC, కొమెర
తాడెల గోవిందరావు & సన్స్ కొమెర
తాడెల వెంకటరావు & సన్స్ కొమెర
మంతెన వెంకట అప్పలనాయుడు, షుగర్ ఫ్యాక్టరీ, కొమెర
పాడి మధుసూదనరావు కండక్టర్, ఆర్.టి.సి.
సవిరిగాన అప్పలనాయుడు రిటైర్డ్ టీచర్, కొమెర, D.J.Sounds
తాడెల రామినాయుడు & సన్స్ కొమెర
తాడెల లక్ష్మినారాయణ & బ్రదర్స్ కొమెర
ఏనుగుతల పాపినాయుడు Retd. Physical Director, కొమెర
పాడి పాపినాయుడు టీచర్, కొమెర
మక్క సత్యంనాయుడు ల్యాండ్‌లార్డ్, కొమెర
పెద్దకర్మ: తేది. 08-02-2026 ఆదివారం కొమెర గ్రామం, రేగిడి మండలంలో వారి స్వగృహము నందు జరుపబడును.

జన్మదిన శుభాకాంక్షలు
నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్నేహశీలి, సహృదయులు, మా శ్రేయోభిలాషిలైన మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
శ్రీ పెద్దింటి మనోజ్‌కుమార్ (బాబి) ఎవేర్ ఫౌండేషన్ అధ్యక్షులు బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు
ఎవేర్ ఫౌండేషన్ & మిత్రులు, శ్రేయోభిలాషులు జనసేన పార్టీ, బొబ్బిలి

హృదయపూర్వక శుభాకాంక్షలు
ఆం॥ప్ర॥ రాష్ట్ర చిన్న,మధ్య తరహా పరిశ్రమ శాఖల మంత్రివర్యులు గౌ॥శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి, అంతర్జాతీయ పురస్కారం యుఎస్ ఇండియా ఎస్.ఎం.ఈ కౌన్సిల్ అందించే "ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్" అవార్డును స్వీకరించిన శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు...
గౌ॥ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు MS., USA
బుద్దరాజు వెంకటశ్రీరామ్ (రాంజీ రాజు) టీడీపీ సీనియర్ నాయకులు గజపతినగరం

హృదయపూర్వక శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలు శాఖల మంత్రివర్యులు గౌ॥ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి అంతర్జాతీయ పురస్కారం US ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ అందించే "ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్" అవార్డును స్వీకరించిన శుభసందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
గౌ॥ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు M.S., USA ఆం॥ప్ర॥ రాష్ట్ర MSME, SERP, NRI సంబంధాలు శాఖల మంత్రివర్యులు
పీతల అప్పలనాయుడు
తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ITDP జనరల్ సెక్రటరీ, ITDP ప్రధాన కార్యదర్శి గజపతినగరం నియోజకవర్గం గొల్లలపేట (గ్రామం), బొండపల్లి (మండలం)

హృదయపూర్వక శుభాకాంక్షలు
ఆం॥ప్ర॥ రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమ శాఖల మంత్రివర్యులు గౌ॥శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి అంతర్జాతీయ పురస్కారం US - ఇండియా ఎస్.ఎం.ఈ కౌన్సిల్ అందించే "ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్" అవార్డును స్వీకరించిన శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
గౌ॥శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు MS, USA ఆం॥ప్ర॥రాష్ట్ర MSME, SERP, NRI రిలేషన్స్‌శాఖామాత్యులు
మజ్జి గోవింద గజపతినగరం టిడిపి మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్, కెంగువ గ్రామం
మజ్జి విమల గజపతినగరం టిడిపి మహిళా ప్రెసిడెంట్, Ex. MPTC కెంగువ గ్రామం - గజపతినగరం

విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

మంత్రి కొండపల్లికి సత్కారం

విజయనగరం అర్బన్: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డును అందుకోవడం గర్వకారణమని టీడీపీ అధ్యక్షుడు నాగార్జున పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన్ను సత్కరించారు. ✦ మంత్రిని సీనియర్ నేత సత్యనారాయణ సత్కరించారు.

తెరపై ఈనాడు

✦ ఎస్వీసీ: యుఫోరియా ✦ శ్రీకృష్ణ: అనగనగా ఒక రాజు ✦ ఆదిత్య: నారీ నారీ నడుమ మురారి ✦ లీలామహల్: బార్డర్ ప్రేమిస్తా ✦ రంజని స్క్రీన్-1: మన శంకరవరప్రసాద్‌గారు ✦ శివరంజని స్క్రీన్-2: ఆపరేషన్ పద్మ, యుఫోరియా, బార్డర్ ప్రేమిస్తా ✦ హిమగిరి: మన శంకరవరప్రసాద్‌గారు ✦ సప్తగిరి: విత్ లవ్ - న్యూస్‌టుడే, కంటోన్మెంట్

అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

గౌతమ్

రాము

లలిత

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: ఒడిశాలో ఈ నెలాఖరున జరగనున్న పారా అథ్లెటిక్స్ జాతీయస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన పైడిరాము(డిస్కస్‌త్రో- విజయనగరం), కె.గౌతమ్(లాంగ్‌జంప్, బొబ్బిలి), కె.లలిత(పరుగు-గుమ్మలక్ష్మీపురం) ఎంపికయ్యారని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. వీరంతా ఇటీవల నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి మీట్‌లో బంగారు పతకాలు సాధించారన్నారు.

రిఫరీగా సంతోష్‌కుమార్

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: పాఠశాలల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-19 జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలు బెంగళూరులో ఈనెల 8 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు విజయనగరానికి చెందిన వి.సంతోష్‌కుమార్ రిఫరీగా వ్యవహరించనున్నారని బాక్సింగ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, అశోక్‌రాజు తెలిపారు.

ఊరి బడిని కాపాడుకుందాం

కొత్తవలస/వేపాడ, పూసపాటిరేగ, న్యూస్‌టుడే: 'ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిద్దాం- ఊరి బడిని కాపాడుకుందాం' అంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం గోడప్రతులు ఆవిష్కరించారు. ఎంఈవోలు జి.శ్రీదేవి, బి.శ్రీనివాసరావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు జి.పార్వతి, తదితరులు పాల్గొన్నారు. ✦ పూసపాటిరేగలో ఎంఈవో రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

రూ.9.28 కోట్లతో మార్గం సుగమం!

గ్రామీణ రహదారుల నిర్మాణాలకు మోక్షం

న్యూస్‌టుడే, శృంగవరపుకోట

గ్రామీణ రహదారుల నిర్మాణాలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. అడుగడుగునా గుంతలు, తేలిన రాళ్లు, అధ్వాన రహదారులతో గత అయిదేళ్ల వైకాపా పాలనలో తీవ్ర అవస్థలు పడిన ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయి. రోడ్లకు మోక్షం కలగనుంది. ఏపీ గ్రామీణ రహదారి అభివృద్ధి పథకం కింద రూ.9.28 కోట్లు మంజూరయ్యాయి. 15.56 కి.మీ మేర ఆరు రహదారులు అభివృద్ధికి నోచుకోనున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులు ముమ్మరంగా చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్.కోట నియోజకవర్గానికి నిధులు మంజూరుచేశారు.

గోతులతో అధ్వానంగా మారిన కల్లెంపూడి రహదారి

మంజూరైన రోడ్లు ఇవే..

కొత్తవలస మండలం వీకే రోడ్డు నుంచి వీపీఏ రోడ్డు వయా ఎర్రవానిపాలెం, బలిఘట్టం రోడ్డు 2.292 కి.మీ దూరానికి రూ.1.18 కోట్లు, వీపీఏ రోడ్డు నుంచి మంగళపాలెం సెయింట్ ఆన్స్ పాఠశాలకు 0.612 కి.మీ దూరానికి రూ.27లక్షలు, వేపాడ మండలం జేకే రోడ్డు నుంచి వేపాడ మీదుగా కడకొండ వరకు 4.926 కి.మీలకు రూ.2.75 కోట్లు, వీపీఏ రోడ్డు నుంచి కళ్లెంపూడి వరకు 3.166 కి.మీలకు రూ.1.74 కోట్లు, బూరాది నుంచి ఆతవ వరకు 3.760 కి.మీలకు రూ.2.60 కోట్లు, సోంపురం-ఆనందపురం రోడ్డు నుంచి కె.సింగరాయి వరకు 0.810 కి.మీలకు రూ.74 లక్షలు మంజూరయ్యాయి.

అయిదేళ్లుగా ఇక్కట్లు..

వేపాడ మండలంలో వీపీఏ రోడ్డు నుంచి కళ్లెంపూడి వరకు రహదారి భారీ గోతులతో నిండింది. వర్షం పడితే చెరువును తలపిస్తుంది. బొద్దాం నుంచి కళ్లెంపూడి రోడ్డు ఎక్కడికక్కడ కోతకు గురైంది. ఆదమరిస్తే ప్రమాదమే. సోంపురం-ఆనందపురం రోడ్డు నుంచి కొత్త సింగరాయి మార్గం పూర్తిగా రాళ్లు తేలి దెబ్బతింది. వేపాడ మండలంలోని బానాది నుంచి ఆతవ, కడకొండ మార్గాలదీ అదే దుస్థితి. కొత్తవలస మండలంలో వీకే రోడ్డు నుంచి ఎర్రవానిపాలెం, మంగళపాలెం రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి.

త్వరలో టెండర్లు పిలుస్తాం

మంజూరైన రహదారులకు జీవో రావడంతో అంచనాలు రూపొందించి త్వరలో టెండర్లు పిలుస్తాం. వర్షాకాలం వచ్చే లోపు పనులు పూర్తి చేస్తాం. దాదాపు అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేస్తాం.

- అప్పారావు, డీఈ, పీఐయూ, శృంగవరపుకోట సబ్ డివిజన్

అన్ని రోడ్లూ నిర్మిస్తాం

నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని రకాల రోడ్ల మరమ్మతులు, కొత్తగా నిర్మించడం చేస్తున్నాం. -లలితకుమారి, ఎమ్మెల్యే

హుషారుగా ఉరకలెత్తగా

లక్కవరపుకోట మండలంలోని జమ్మాదేవిపేట సింగంపల్లి కల్లాల్లో వేంచేసి ఉన్న సదాశివ్రస్వామి తీర్థ మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. నందిశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి పసుపు, కుంకుమలు సమర్పించారు. తప్పెట గుళ్లు, కోలాటం అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎడ్లబళ్ల పోటీల్లో జామి మండలంలోని కలగాడ చెందిన పి.రామునాయుడు, వేపాడ మండలం వల్లంపూడికి చెందిన ఎ.సత్తిబాబు, సిద్ధి వినాయక ఎడ్లబళ్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. - న్యూస్‌టుడే, లక్కవరపుకోట

ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత పి.రాజేశ్వరరావు మాయాబజార్ సినిమాకు సంబంధించిన 100 చిత్రాలను పెన్సిల్‌తో గీశారు. వాటితో రూపొందించిన సంచికను శనివారం నగరంలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆవిష్కరించారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గురుప్రసాద్, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అనురాధా బేగం తదితరులు పాల్గొన్నారు.

పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య

అనంతగిరి గ్రామీణం: అల్లూరి జిల్లాకు చెందిన ఓ బాలిక(16) ఉరేసుకుంది. ఎస్.కోటలోని ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని మూడు రోజులుగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేదు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో భయాందోళనకు గురై గ్రామ సమీపంలోని తోటల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శంకరరావు తెలిపారు.

NAME CHANGE

I, **MEDABOINA GAYATHRI**, D/o Srihari resident of Bhogapurapu Street, Kondakarakam (Vill), Vizianagaram Mandal, Vizianagaram (Dist.), AP. Hereby confirm that my (Old) Name **MEDABOINA GAYATHRI** now changed as (New Name) **MANDALA GAYATHRI** for all purpose without any prejudice and fraudulent intention.

- DEPONENT

తనిఖీ చేస్తున్న గ్రామీణ సీఐ లక్ష్మణరావు, సిబ్బంది

వాహన పత్రాలు తప్పనిసరి

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: చోదకులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్నిపత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని గ్రామీణ సీఐ బి.లక్ష్మణరావు సూచించారు. శనివారం సిబ్బందితో కలిసి విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్‌షాపు సమీపంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాత కేసులకు సంబంధించి రుసుములు విధించామన్నారు. నిషేధిత వస్తువులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించాలన్నారు.

అవగాహన అవసరం..

విద్యావిభాగం: రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డీఎస్పీ వై.గోవిందరావు సూచించారు. మహారాజా కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ విభాగాల ఆధ్వర్యంలో శనివారం 'ట్రాఫిక్ నియమాలు- రోడ్డు భద్రత' అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. అధికారులు సి.హెచ్.సూరినాయుడు, చిన్నారావు, చంద్రశేఖర్ రావు, కల్యాణ్ అశోక్, ఝాన్సీ పాల్గొన్నారు.

PUBLIC NOTICE

Notice is hereby given that pursuant to the provisions of Section 180(1)(a) and other applicable provisions of the Companies Act, 2013, and subject to necessary approvals, the Members of **VIZIANAGAR SCANS AND DIAGNOSTICS PRIVATE LIMITED**, having its registered office at **D.No. 18-2-21, PASUPATHI PLAZA, RAJA BAZAR, PHOOL BAUGH ROAD, VIZIANAGARAM-535002, ANDHRA PRADESH, INDIA,** at their Extra-Ordinary General Meeting held on **23rd FEBRUARY, 2026** have accorded their approval to the Board of Directors of the Company to **sell, transfer, assign, lease or otherwise dispose of the entire assets and undertaking of the Company as a going concern**, Including its machinery and equipment, on such terms and conditions, including price and payment terms, as may be decided by the Board of Directors.

Any person(s) having any claim, objection, or interest in respect of the said assets and undertaking of the Company are hereby required to submit their claims or objections, if any, in writing, along with supporting documents, to the Company at its registered office address mentioned above within a period of 15 (Fifteen) Days from the Date of Publication of this Notice.

If no claim or objection is received within the aforesaid period, it shall be presumed that there are no claims or objections, and the Company shall proceed further in the matter.

For and on behalf of
VIZIANAGAR SCANS AND DIAGNOSTICS PRIVATE LIMITED

Sd/- XXX
VANKAYALA ASHOK
DIN (00455952)

ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించాలి

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని ప్రముఖ ఆంకాలజిస్ట్ బి.రవిశంకర్ అన్నారు. శనివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ నివారణ దినాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వ్యాధి నివారణపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ గుర్తింపు కోసం ప్రత్యేక పరీక్షలు అవసరమన్నారు. మిమ్స్ యాజమాన్య ప్రతినిధులు, వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు పాల్గొన్నారు.

విజేతలతో వైద్యుడు రవిశంకర్ తదితరులు

సమ్మె విజయవంతానికి పిలుపు

జామి, కొత్తవలస/వేపాడ, న్యూస్‌టుడే: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా సీపీఐ కార్యదర్శి డేగల అప్పలరాజు పిలుపునిచ్చారు. జామి మండలానికి చెందిన మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి శనివారం విద్యాశాఖ అధికారులకు నోటీసులు అందించారు. అనంతరం సమ్మె గోడప్రతులను విడుదల చేశారు. ✦ కొత్తవలస ధాన్యశ్రీ జూట్‌మిల్లు వద్ద సమ్మె కరపత్రాలను కార్మికుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా విడుదల చేశారు. ఉపాధ్యక్షుడు కె.శ్రీను, కార్యదర్శి ఈశ్వరరావు, కోశాధికారి ఎస్.గోవింద తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహ రహిత భారత్

ప్రచార రథం వద్ద ప్రతిజ్ఞ చేస్తున్న స్థానికులు

వేపాడ, శృంగవరపుకోట, న్యూస్‌టుడే: వేపాడ మండలంలోని సోంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం 'బాల్య వివాహ ముక్తభారత్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు డి.అరుణశ్రీ బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. బాలికల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. హెచ్‌ఎం రాజు, పర్యవేక్షకురాలు భాగ్యవతి పాల్గొన్నారు. ✦ ఎస్.కోట మండలంలోని వెంకటరమణపేటలో ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఐసీడీఎస్ పీవో అచ్చుతాంబ, పర్యవేక్షకురాలు పి.సుశీల, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దచెరువు అభివృద్ధికి కృషి

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని ఎఫ్‌డీవో శ్రీనివాస్, తెదేపా సీనియర్ నాయకుడు ఐవీపీ.రాజు అన్నారు. పీఎంఎంఎస్‌వై పథకంలో భాగంగా నగరంలోని పెద్ద చెరువులో శనివారం 2 వేల చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీవో మాట్లాడుతూ.. ఆదాయం పెంపులో భాగంగా చేపలను పెంచుతున్నామన్నారు.

చేప పిల్లలను విడిచిపెడుతున్న ఎఫ్‌డీవో, తెదేపా నాయకులు

పేదలకు భూములు అప్పగించాలి

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సంఘ సభ్యులు

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ధర్మపురి గ్రామంలో ఉన్న 3.77 ఎకరాల భూమిని పేదలకు అప్పగించాలని పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి శంకర్రావు డిమాండు చేశారు. గతంలో ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకునేందుకు యత్నించగా.. అడ్డుకున్నామని గుర్తు చేశారు. అధికారులు, నాయకులు స్పందించి, న్యాయం చేయాలని కోరారు. అనంతరం సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గంటా సీతమ్మ, చెన్నా ధర్మ, బోగోని రామారావు, గుజ్జూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ ప్రకటన

ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా నా క్లయింట్ అయిన విజయనగరం జిల్లా, విజయనగరం టౌన్, పూల్‌బాగ్ రోడ్డు, జగదాంబనగర్, డోర్ నెం. 12-10-7A రు కాపురస్తులు పరిటాల చిన పేరయ్య గారి కుమారుడు పరిటాల శ్రీనివాస్ గారు ఇచ్చిన భోగట్టా ప్రకారం.

నా క్లయింటు పెంటపాటి కామరాజు, S/o లేటు వెంకటరమణ వురఫ్ దేముళ్లు మరియు వగైరాల వద్ద నుండి దిగువ తెలిపిన షెడ్యూల్ ఆస్తిని క్రయము పొందుటకు నిర్ణయించుకుని తేది. 25-01-2026న క్రయపురోణి వ్రాయించుకొనియున్నారు. సదరు దిగువ తెలిపిన ఆస్తిని లేటు పెంటపాటి వెంకటరమణ వురఫ్ దేముళ్లు గారు నూతి లేటు లచ్చయ్య గారి కుమారులు నూతి వెంకట సుబ్రమణ్యం వగైరాల నుంచి తేది. 28-01-1953న డాక్యుమెంట్ నెంబరు 244/1953 వారి నుంచి క్రయం పొందియున్నారు. పెంటపాటి వెంకటరమణ వురఫ్ దేముళ్లు గారు కాలం చేసినారు. వారి వారసులు క్రయపురోణి చేసియున్నారు. సదరు ఈ దిగువ తెలిపిన ఆస్తిని నా క్లయింట్ క్రయము పొందుటకు, ఎవ్వరికైనా ఎట్టి అభ్యంతరములు, ఆక్షేపణలు, కోర్టు తగాదాలు, లీజులు, క్రయపురోణి మరియే ఇతరములు వున్న యెడల ఈ బహిరంగ ప్రకటన తేది నుండి 7 రోజులలోగా ఈ ప్రకటనలోని నా యొక్క చిరునామాకు లిఖితపూర్వకంగా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ తెలియపరచవలెను. లేని యెడల సదరు షెడ్యూల్ దాఖల ఆస్తి నిర్వివాద ఆస్తి అని రూఢి పరచుకొని పైన తెలిపిన విక్రయదారు నుండి నా క్లయింట్ క్రయము పొందగలరు. పిదప ఎవ్వరూ సదరు దిగువ తెలిపిన షెడ్యూల్ ఆస్తుల పరముగా నా క్లయింటుకు గల హక్కును ప్రశ్నించజాలరని ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది..

షెడ్యూలు: విజయనగరం జిల్లా, విజయనగరం సబ్‌రి, యిలాకా, విజయనగరం టౌన్, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో చేరిన సంతపేట దక్షిణ వార్డు, M.C. వార్డు నెం. 6రు, డోర్ నెం. 6-7-1 రు లేనులో చిన్న వీధిలో మున్సిపల్ రోడ్డునకు ఉత్తరశ్రేణిని యున్నటువంటిన్ని, శ్రీ విజయనగరం మున్సిపల్ కమిషనర్ వారిచే జారీ కాబడిన N.R.C. No. 92/2025/T.S/Dt.27-11-2025గా ఎండార్సుమెంట్ ప్రకారంగా బ్లాక్ నెం. 11రు, టౌన్ సర్వే నెం. 310ర్లులో భాగమైనటువంటిన్నీ డోర్ నెం. 6-7-73రు, మున్సిపల్ ఎసెస్‌మెంట్ నెం. 1093006445ర్లు గలిగినటువంటి ఖాళీ నివేశన స్థల ఆస్తికి కొలతలు, హద్దులు వివరములు..

స్థలం కొలతలు: తూర్పు పడమరలకు: 22 అడుగుల 6 అంగుళములు (6.85 మీ॥)
ఉత్తర దక్షిణమునకు: 132 అడుగులు (40.23 మీ॥),
విస్తీర్ణం: 330 చ॥గ॥లు (275.88 చ.మీ.)

హద్దులు: తూర్పు: యీ ఆస్తికిన్ని స్వేతాంబరి జైన్ సంఘం, విజయనగరం వారి ఆస్తికన్ని మధ్యగల సమిష్టి మందడి గోడ, దక్షిణం: కాలువ, చిన్నవీధి మున్సిపల్ రోడ్డు
పశ్చిమం: మాతాజీ ఎలక్ట్రికల్ షాపు బిల్డింగ్,
ఉత్తరం: నిడుకొండ మల్లిఖార్జునుడు వగైరాల పెరటి స్థలం.

సంఘంరెడ్డి మధుసూధనరావు, న్యాయవాది,
శివాలయం వీధి, విజయనగరం. Cell: 9440163944, 9052446888

తాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదు

ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడుతున్న ఏవో హరికృష్ణ, సీఎస్‌డీటీ ఇందిర

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మండల పరిషత్ సభ్యులు తీర్మానించారు. శనివారం ఎంపీపీ శ్రీనివాసరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న క్రాస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రక్షిత మంచినీటి విభాగం సహాయ ఇంజినీరు సన్యాసిరావు కోరారు. ధాన్యం కొనుగోళ్లు, గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను ఎంపీటీసీ సభ్యులు తెలియజేశారు. సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ మల్లునాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు రామారావు, డిప్యూటీ ఎంపీడీవో కుమార్, ఏవో హరికృష్ణ, ఏపీవో విజయలక్ష్మి, సీఎస్‌డీటీ ఇందిర తదితరులు పాల్గొన్నారు.

ఐటీ పార్కులకు భూములివ్వలేం

భోగాపురం, న్యూస్‌టుడే: తరతరాలుగా తాము జీవనాధారంగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ఐటీ పార్కుల కోసం ఇవ్వలేమని భోగాపురం మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని సుందరపేటలో తమ వ్యవసాయ భూముల్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. రైతు సంఘం నాయకులు సుభాషణరావు, వెంకన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

సుందరపేటలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న రైతులు

రోగులకు పౌష్టికాహారం

కంటోన్మెంట్: తమన్నా ఫౌండేషన్, ఛైల్డ్‌హుడ్ ఫ్రెండ్ గ్రూప్ దీర్ఘకాలిక రోగులకు అండగా నిలిచాయి. అనారోగ్యంతో బాధపడుతున్న 20 మందికి నెలకు సరిపడా రూ.20 వేల విలువైన పౌష్టికాహారాన్ని సభ్యులు అందించారు. సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్.ప్రసాదరావు, ఫౌండేషన్ అధ్యక్షుడు రామకృష్ణారావు పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్ సంస్థ సాయం

లక్కవరపుకోట: గొల్జాం గ్రామంలో ఈ నెల 4న అర్జునమ్మ అనే మహిళ పూరిల్లు కాలిపోయింది. రెడ్‌క్రాస్ ఎస్.కోట బ్రాంచి ఛైర్మన్ పి.వరలక్ష్మి, సభ్యులు రగ్గు, టార్పాలిన్, పది రోజులకు సరిపడా నిత్యావసరాలు, పాత్రలు అందజేశారు. మల్లీశ్వరరావు పాల్గొన్నారు.

గ్రంథాలయ ఛైర్మన్‌కు సత్కారం

అయ్యన్నపేట: గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకు రావాలని గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షుడు గురుప్రసాద్ కోరారు. గ్రంథాలయ ఛైర్మన్ రామకృష్ణను సత్కరించారు.

పార్టీ బలోపేతానికి కృషి

జామి: వైకాపా బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు. గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని 12 గ్రామాల కార్యకర్తలతో జామిలో సమావేశమయ్యారు.

విద్యాంజలి 2.0పై శిక్షణ

వేపాడ, కొత్తవలస: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజ భాగస్వామ్యం కీలకమని ఎంఈవో ఎన్.నాగభూషణరావు అన్నారు. వేపాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0పై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ✦ కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఈవో శ్రీదేవి ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు.

ధర్మనిధి పుస్తకాల ఆవిష్కరణ

కొత్తవలస/వేపాడ: మండలంలోని తుమ్మికాపల్లి గేటు వద్దగల ఓంకారాశ్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మనిధి పుస్తకాలు ఆవిష్కరించారు. జోనల్ ధర్మ ప్రచారక్ ఎ.గంగాధర్, జిల్లా ప్రచారక్ ప్రసాద్, ఆశ్రమ మాతాజీ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అండ

అయ్యన్నపేట: పోలీసు శాఖలో పనిచేసిన మహిళా కానిస్టేబుల్ కె.నాగమణి ఇటీవల అనారోగ్య సమస్యతో మరణించారు. బాధిత కుటుంబానికి సహోద్యోగులు అండగా నిలిచి రూ.1.47 లక్షలు సేకరించారు. ఎస్పీ దామోదర్ చేతులమీదుగా శనివారం అందజేశారు.

జామి, న్యూస్‌టుడే: మండలంలోని గొడుకొమ్ము గ్రామాన్ని జేసీ సేధు మాధవన్ శనివారం సందర్శించారు. రీసర్వే తీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వివరాలను తహసీల్దారు కృష్ణంరాజు జేసీకి వివరించారు. తప్పులు లేని పుస్తకాలు అందించాలని ఆదేశించారు. రీసర్వే డీటీ అర్జున పాల్గొన్నారు.

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం

డెంకాడ: యువత, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నైపుణ్యాలను అందించేందుకు ఈనెల 9 నుంచి ఎంవీజీఆర్‌లో 20 రోజుల పాటు నైపుణ్య, వ్యాపారోన్నతి అభివృద్ధి కార్యక్రమం ఉంటుందని ప్రిన్సిపల్ శేఖర్ తెలిపారు.

బాధ్యతగా వ్యవహరించాలి

కొత్తవలస: విద్యార్థులతో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని సీఐ షణ్ముఖరావు సూచించారు. కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థులతో మంచిగా మెలగాలన్నారు. ఎంఈవోలు జి.శ్రీదేవి, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

(c) eenadu

తులసీ సమేత.. ఆనంద స్వరూపా!

మాఘమాస శనివారం సందర్భంగా నరసాపురం మండలం వేములదీవి పడమర పరిధి కాపులకొడపలో కొలువైన వైభవ వేంకటేశ్వరస్వామిని తులసి మాలలతో నేత్రపర్వంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నసమారాధన చేశారు. - న్యూస్‌టుడే, నరసాపురం గ్రామీణ



'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభా పాటవ పోటీలు నేడు

ఈనాడు డిజిటల్, భీమవరం: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాస్థాయి ప్రతిభా పాటవ పోటీలు ఆదివారం జరగనున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణంలోని సబ్ ట్రెజరీ కార్యాలయం ఎదురుగా ఉన్న పెన్షనర్స్ భవనంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాలుగు నెలలుగా 101 పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ పోటీలు జరిగాయి. ఎనిమిది డివిజన్ల నుంచి నాలుగు విభాగాల్లో ముగ్గురు చొప్పున 12 మంది మొత్తం 96 మంది జిల్లాస్థాయి పోటీలకు హాజరవుతారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకల్లా వేదిక వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.

కాచిగూడ-నరసాపురం మధ్య ప్రత్యేక రైలు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల ఆది, సోమవారాల్లో కాచిగూడ-నరసాపురానికి(07510) ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్లలో రైలు ఆగుతుందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రేపు పీజీఆర్ఎస్ రద్దు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఈనెల 9న జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ముఖ్యమంత్రి వర్చువల్‌గా నిర్వహించే కార్యక్రమానికి జిల్లా అధికారులంతా హాజరు కావాల్సి ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయం గమనించాలని సూచించారు.

నమ్మించి.. అమ్మించి

ఈనాడు డిజిటల్, భీమవరం, తాడేపల్లిగూడెం అర్బన్, పెనుమంట్ర, న్యూస్‌టుడే

పెరిగిన ఇంటి నిర్మాణ వ్యయం.. ఊళ్లకు దూరంగా స్థలాలివ్వడం... ఇతర ఆర్థిక సమస్యలతో కొందరు లబ్ధిదారులు జగనన్న కాలనీల్లో స్థలాలను విక్రయిస్తున్నారు. అప్పట్లో లబ్ధిదారుల ముసుగులో సింహభాగం వైకాపా అనుచరులకు స్థలాలు, ఇళ్లు కట్టబెట్టారు. వాటిని ఇప్పుడు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ క్రయవిక్రయాలు చేసేందుకు స్థిరాస్తి వ్యాపారులు, మధ్యవర్తులు లబ్ధిదారులతో మంతనాలు చేస్తున్నారు.

● 'ప్రభుత్వం ఇచ్చేది రూ.1.80 లక్షలు. పెరిగిన ధరలతో ఇల్లు కట్టుకోవాలంటే రూ.6 లక్షలు అవసరం. మిగిలిన నగదు భరించే ఆర్థిక స్థోమత మీకు లేదు. మీ స్థలాన్ని మాకిచ్చేయండి. సిమెంటు, ఇతర బిల్లులు వచ్చినప్పుడు మీరు సంతకం పెడితే చాలు.'

- జగనన్న లేఅవుట్లలో స్థలాలు పొందిన లబ్ధిదారులతో జిల్లాలో కొందరు దళారులు చెబుతున్న మాటలివీ.

జిల్లాలో 625 జగనన్న లేఅవుట్లు ఉన్నాయి. చాలా వరకు ఊరికి దూరంగా ఉండటంతో అప్పట్లోనే అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం ఆ లేఅవుట్లలో ఇంటి నిర్మాణం ఓ ప్రహసనంగా మారింది. దీంతో పలువురు లబ్ధిదారులు స్థలాలను అమ్మేస్తున్నారు. లేఅవుట్ సర్వే నంబరుకు మరో నంబరు చేర్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఉదాహరణకు పెనుమంట్ర మండలం మార్టేరు లేఅవుట్‌లో ఫేసింగ్ బట్టి స్థలం ఖరీదు రూ.5-6 లక్షలు పలుకుతోంది. పొలమూరులో రూ.3-4 లక్షల వరకు మధ్యవర్తుల సహకారంతో విక్రయిస్తున్నారు.

ఒప్పందం చేసుకుని..

సామాన్య, మధ్య తరగతి వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు మధ్యపెడుతున్నారు. రూ.100 స్టాంపు పేపరు మీద షరతులతో రాయిస్తున్నారు. ఉదా: తాడేపల్లిగూడెం కొండ్రుప్రోలు లేఅవుట్‌లో కొందరు తమ స్థలాలను విక్రయించారు. విషయమేమిటంటే ప్రభుత్వం ఇచ్చే రుణం రూ.1.80 లక్షలు లబ్ధిదారు తీసుకునేలా, మెటీరియల్ రూపేణా ఇచ్చిన ఇసుక, సిమెంటు, ఐరను కొనుగోలు చేసిన వారు తీసుకునేలా రాసుకున్నారు. భవిష్యత్తులో మూడో పార్టీకి విక్రయించినా సంతకాలు చేస్తామని అందులో ఉండటం విశేషం.

● ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాలు, ఇళ్ల విక్రయాలు అధికారికంగా చెల్లవు. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పిచ్చియ్య తెలిపారు.

జిల్లాలో లేఅవుట్లు	625
ప్రస్తుతం మనుగడలో ఉన్నవి	570
రద్దయినవి	55
మంజూరైన ఇళ్లు	47,362
నిర్మించినవి	30,306

అన్ని కులాల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు అన్ని కులాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (08 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 9247528829 & 8008621414 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలిచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చిరునామా: ఈనాడు లోకల్ ఆఫీస్, హోటల్ గ్రాండ్ ఆర్య & మార్గదర్శి రోడ్డు, నరసింహారావు పేట, ఏలూరు

గుమ్ములూరు: బోదెలో బురద ఇలా వేశారు

ఇక్కడ వరకూ వస్తారా.. ఇవన్నీ చూస్తారా..!

● బోదెలో బురదతో అంచులా?

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు మండలం గుమ్ములూరు-అప్పారావుపేట రహదారి పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే కొత్త రహదారి మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందని అంటున్నారు.

కొన్నేళ్లుగా ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల మార్గం భారీ గోతులతో నిండి ఉండేది. కనీసం ద్విచక్రవాహనాలు, ఆటోలు కూడా వెళ్లక స్థానికులు నరకయాతన పడ్డారు. రహదారి దుస్థితిపై 'ఈనాడు'లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు నాబార్డు నిధులు రూ.1.52 కోట్లు మంజూరయ్యాయి.

గత ఏడాది డిసెంబరు నాటికి కొంత మేర సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. ఇంకా అంచులో కంకర వేయలేదు. పూర్తిస్థాయిలో తడపక కొన్నిచోట్ల రాళ్లు పైకి కనిపిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇక బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా చేస్తున్న పనులను పరిశీలిస్తే పక్కనే ఉన్న బోదెల్లో బురదను యంత్రంతో తవ్వించి అంచుల్లో వేశారు. అసలే సింగిల్ రోడ్డు. ఎదురుగా వాహనం వస్తే తప్పుకోవడం కష్టం. రహదారి ఇరుపక్కలా పంట బోదెలు, ఆక్వా చెరువులు ఉన్నాయి. అంచు పటిష్ఠంగా లేకపోతే అనతికాలంలోనే రహదారి బీటలు వారడం ఖాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని పీఆర్ ప్రాజెక్టు డీఈ రాంబాబు తెలిపారు.

అప్పారావుపేట: పక్క కాలువలో తవ్వి వేశారిలా

అలనాడు వెలిగాయి.. ఆనవాళ్లే మిగిలాయి!

● శిథిలావస్థలో గత పుష్కర నిర్మాణాలు
● కనీస నిర్వహణ లేకపోవడమే కారణం

పాలకొల్లు, వాసవీ పెనుగొండ గ్రామీణ, నరసాపురం గ్రామీణ, యలమంచిలి, న్యూస్‌టుడే: పశ్చిమలో దాదాపు 60 కిలోమీటర్ల మేర విస్తరించిన వశిష్ఠ గోదావరి తీరంలో 2015 పుష్కరాల సమయంలో చేసిన అభివృద్ధి పనులు చాలా వరకు కనుమరుగయ్యాయి. పుష్కరాల తర్వాత కనీస నిర్వహణ కొరవడటంతో రహదారులు, కట్టడాలు శిథిలావస్థకు చేరాయి. కొన్నిచోట్ల రేవులు, నిర్మాణాలు ఆనవాళ్లే మిగిలాయి.

వశిష్ఠ గోదావరి తీరాన ఉన్న సిద్ధాంతంలో ఆలయం రహదారి నుంచి స్నానాల రేవులకు యాత్రికులు చేరుకునేందుకు వీలుగా గత పుష్కరాల సమయంలో బ్యాంకు కెనాల్ వెంబడి అభివృద్ధి చేసిన మార్గం ఇది. పుష్కరాల తర్వాత దీనిని పట్టించుకోకపోవడంతో ఇలా రూపురేఖలు కోల్పోయింది. కనీస నిర్వహణ పనులు చేసి ఉంటే రాబోయే పుష్కరాలకు కూడా ఈ మార్గాన్ని వినియోగించుకొనే అవకాశం ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ పరిస్థితి.. గత పుష్కరాల సమయంలో కొన్ని చోట్ల జల్లు స్నాన షవర్లు ఏర్పాటు చేశారు. సిద్ధాంతం వద్ద శాశ్వత ప్రాతిపదికన దీనిని ఏర్పాటు చేశారు. తాగునీటి నిమిత్తం ట్యాంకులు పెట్టించి కుళాయిలు అమర్చారు. అన్ని మండలాల్లోనూ మరుగుదొడ్లు నిర్మించినా వినియోగానికి దూరంగా నిలిచాయి. ప్రస్తుతం వీటికి మరమ్మతులు చేయిస్తే చాలా వరకు వినియోగించుకోవచ్చు. ఈ దిశగా ప్రతిపాదనలు చేస్తే కొత్తవాటికి తోడు పాతవి కూడా సేవలందించే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై పుష్కర పనుల పర్యవేక్షకుడు పవన్ స్పందిస్తూ వినియోగానికి అవకాశం ఉన్న నిర్మాణాలను గుర్తించి మరమ్మతులు చేయిస్తామన్నారు.

గాలికి వదిలేశారు.. వశిష్ఠ గోదావరి తీరం వెంబడి ఉన్న వాసవీ పెనుగొండ, ఆచంట, నరసాపురం, యలమంచిలి మండలాల్లో సగటున 10 చొప్పున పుష్కర ఘాట్లున్నాయి. తీరం వెంబడి ఉన్న రేవులు వరద తాకిడితో కొట్టుకుపోవచ్చు లేదా పూడుకుపోవచ్చు. కానీ రేవులకు పైన ఉన్న రహదారులు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, తాగునీటి ట్యాంకుల నిర్వహణను స్థానిక పంచాయతీలకు అప్పగిస్తే వాటి పరిరక్షణకు అవకాశం ఉండేది. కానీ ఏళ్ల తరబడి వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో రూ.కోట్ల ప్రజాధనం వృథా అయింది.

● నరసాపురం మండలం దర్భరేవు వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గత పుష్కరాల సమయంలో నిర్మించిన భవనం.. కనీస నిర్వహణ లేక శిథిలావస్థకు చేరింది. రాజుల్లంకలోనూ దుస్తులు మార్చుకునే గదులు, శౌచాలయాలు అధ్వానంగా తయారయ్యాయి.

నైపుణ్య శిక్షణ.. భవితకు రక్షణ

దివ్యాంగులు, హిజ్రాలకు ప్రభుత్వం చేయూత

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: విధి వైపరీత్యంతో కొందరు.. పుట్టుకతో మరికొందరు దివ్యాంగులవుతున్నారు. ఇంకొందరు జన్యుపర కారణాలతో హిజ్రాలుగా మారుతున్నారు. వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వీరి జీవన శైలిని మెరుగుపరిచేలా దివ్యాంగులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎం/ఎస్ 21వ శతాబ్దం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థ సహకారంతో శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశమని ఆ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ సంచాలకుడు రామకుమార్ తెలిపారు.

జిల్లా	దివ్యాంగులు	హిజ్రాలు
ఏలూరు	32,722	74
పశ్చిమ	31,625	65

ఆన్‌లైన్ విధానంలో.. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీ పరీక్షలు, ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ విధానంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన దివ్యాంగులు, హిజ్రాలు apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 08812-234146 నంబరును సంప్రదించవచ్చు.

బియ్యం ఉప ఉత్పత్తులపై దృష్టి పెట్టండి

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: రైస్‌మిల్లర్లు బియ్యం ఆడేటప్పుడు వచ్చే ఉపఉత్పత్తులతో వాటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. పెదఅమిరం నిర్మలాదేవి వేడుక హాలులో జిల్లా పరిశ్రమల శాఖ-పౌర సరఫరాల సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఒకప్పుడు వెనుకబడిన శ్రీకాకుళం, అనంతపురం ఇప్పుడు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. సంపన్న జిల్లా అయినప్పటికీ ఇక్కడ రైస్‌మిల్లులు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. వాటి యజమానులు ఇక నుంచి ఫుడ్ ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టాలని, ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. మిల్లింగ్ తర్వాత వచ్చే పొట్టుతో రైస్ బ్రాన్ ఆయిల్, పశువుల ఆహారం, బ్రాన్ ఆధారిత సబ్బులు, కాస్మోటిక్స్ తయారు చేయొచ్చన్నారు. ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి అవకాశం ఉందో అవగాహన కల్పించారు. సదస్సులో జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి, పరిశ్రమలశాఖ జిల్లా అధికారి మంగపతి రావు, డీఎస్‌వో సరోజ, పౌరసరఫరాల సంస్థ డీఎం ఇబ్రహీం, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సామంతపూడి శ్రీరామరాజు, రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు పాల్గొన్నారు.

ఉప ఉత్పత్తులను పరిశీలిస్తున్న కలెక్టర్ నాగరాణి, చిత్రంలో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి

లక్ష్యం పాసవ్వాలి

పదిలో ప్రథమం దిశగా అడుగులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో పశ్చిమ రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచేలా కసరత్తు చేస్తున్నారు. ప్రధాన పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. 100 రోజుల ప్రణాళికలో 65 రోజులు పూర్తయింది. లక్ష్య సాధనకు ఇంకెంతో సమయం లేదు.

మొత్తం విద్యార్థులు (జనరల్)-	22,754
గతంలో అనుత్తీర్ణులై ఇప్పుడు పరీక్ష రాస్తున్న వారు-	1369
ప్రభుత్వ పాఠశాలల్లో షైనింగ్ స్టార్లు-	8586
రైజింగ్ స్టార్లు-	4191

విద్యార్థుల్లో సి.డి గ్రేడ్లలో ఉన్న వారిని స్థాయి-1 (రైజింగ్ స్టార్స్), ఎ.బి గ్రేడ్లలో ఉన్నవారిని స్థాయి-2 (షైనింగ్ స్టార్స్)గా విభజించారు. వారి స్థాయిని బట్టే ప్రశ్నల నిధిని లీప్ (లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఆంధ్రప్రదేశ్)లో పొందుపరిచారు. రోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ నిర్వహించే 20 మార్కుల ప్రశ్నల్లో విద్యార్థి ప్రగతి ఎంతన్నది సమగ్రంగా లేకపోతే ప్రధాన పరీక్షల్లో ఉత్తీర్ణత చాలా కష్టం. మరో 36 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా పలుచోట్ల 50 శాతం మంది విద్యార్థులు రైజింగ్ స్టార్లగానే ఉన్నారు. గత విద్యాసంవత్సరంలో 82.15 శాతంతో జిల్లా 16వ స్థానంలో నిలిచింది.



ఒత్తిడి లేని ప్రయత్నంతో.. తరగతులకు రాని విద్యార్థులకు స్థానికంగా ఉన్న వసతి గృహాల్లో ఉంచి చదివించాలనే అధికారులు ఆలోచన అమలు చేయాలి. వారు ఉత్తీర్ణులయ్యేలా ప్రయత్నిస్తే మంచిది. రోజు వారీ పర్యవేక్షణ ఉంచి సులువుగా మార్కులు వచ్చే ప్రశ్నలను చదివించాలి. ఈ సమయంలో ఒత్తిడి లేకుండా విద్యార్థికి మానసిక స్థైర్యం కలిగిస్తే చెప్పిన పాఠాలు వెంటనే అర్థం చేసుకుంటారు.

● ప్రతి విద్యార్థి ప్రగతిపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని డీఈవో ఇ.నారాయణ తెలిపారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

రాగి లడ్డూ కావాలా నాయనా..

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ బదులుగా రాగి లడ్డూ ఇవ్వాలని ఎక్కువ మంది విద్యార్థులు కోరుకుంటున్నారు. 20 మండలాలు, 5 మున్సిపాలిటీల పరిధిలోని 1,385 పాఠశాలల్లో 92,343 మంది బాలలు చదువుతున్నారు. జావ బాగుంటోందా?, జావ కావాలా...రాగి లడ్డూ కావాలా?, రోజూ జావ తాగుతున్నారా? తదితర ప్రశ్నలతో విద్యాశాఖ సర్వే చేస్తోంది. చాలా మంది ఉపాధ్యాయుల మాట కాదనలేక అయిష్టంగానే తాగుతున్నారు. సర్వేలో వ్యతిరేక అభిప్రాయం చెబితే ఇబ్బందులు వస్తాయేమోనన్న భయంతో రోజూ జావ తాగుతున్నామని, రుచి బాగుంటుందని నమోదు చేస్తున్నారు. జావ, లడ్డూ రెండూ కావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాగి, బెల్లం మిశ్రమంలో ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఎముకల్లో బలం పెరగడానికి, జీర్ణక్రియ మెరుగుదల, రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుంది. అందుకే వాటిని కోరుకుంటున్నారు.

నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

ఏలూరు విద్యా విభాగం: నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా సాగింది. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి 639కి 233 మంది హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి 677కి 151 మంది హాజరయ్యారు. 526 మంది పరీక్ష రాయలేదు.

పేద చిన్నారులకు ప్రైవేట్ విద్య

అందుకోవాలి 25 శాతం సీట్లు

కాళ్ల, న్యూస్‌టుడే: బలహీన వర్గాల పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునేందుకు వీలుగా 25 శాతం సీట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అయిదేళ్లు నిండిన పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం చడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వారి నివాస సమీప ప్రాంతంలో ఉన్న ఏ ప్రైవేట్ పాఠశాలనైనా ఎంచుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి మార్చి 10లోపు http://se.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఇవి తప్పనిసరి.. - ఐబీ/సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ సిలబస్‌లు బోధిస్తున్న పాఠశాలల్లో ప్రవేశాలకు 02.04.2020 నుంచి 31.3.21 మధ్య జన్మించి, అయిదేళ్ల వయసు నిండి ఉండాలి. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు 02.6.2020 నుంచి 31.5.2021 మధ్య జన్మించి అయిదేళ్ల వయసు నిండి ఉండాలి. చిరునామా ధ్రువీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్/ఓటరు/రేషన్/భూమిహక్కు పత్రాలు/ఉపాధి పథకం జాబ్‌కార్డు/పాస్‌పోర్టు/డ్రైవింగ్ లైసెన్సు/విద్యుత్తు బిల్లు/అద్దె ఒప్పంద పత్రం వీటిలో ఏదైనా ఒకటి సమర్పించాలి. దరఖాస్తులను గ్రామ సచివాలయం/మండల విద్యాధికారి కార్యాలయం/పాఠశాలలో సమర్పించవచ్చు. మరింత సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబరు 18004258599లో సంప్రదించవచ్చు.

M.Sc. Nursing Admission Notification
Few Admissions for Management Quota available for year 2025-26
1. Master of Nursing in Child Health Nursing - 2 seats
2. Master of Nursing in Community Health Nursing n 2 seats
Mother Theresa College of Nursing
Sagar Complex, Dairy Farm, KAKINADA-533 001
Cont: 94928 02345, 92472 55155

Sri Y.N. College (A), Narsapur
Wanted lecturers with experience to teach Intermediate subjects in Maths, Physics, Chemistry, Botany, Zoology and to provide coaching for AP ECET & NEET. The salary is negotiable. Apply/Contact. within 10 days.
Dr. Ch. Kanakarao, Principal (FAC), 9848943943
Dr. A. Ram Satish, Secretary & Correspondent

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494

గుండెల్లో పెట్టుకున్నాం.. గుండెలవిసేలా రోదిస్తున్నాం!

● 'పది' విద్యార్థి ఆత్మహత్య
● విచారణకు కలెక్టర్ ఆదేశం

పెదపాడు, పెదవేగి, ఏలూరు అర్బన్- న్యూస్‌టుడే: ఆ విద్యార్థికి ఏ కష్టం వచ్చిందో.. సరిదిద్దుకోలేని నిర్ణయం తీసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చాడు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన ఈబిచర్ల రమేష్, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులు కూలి పనులకెళ్తూ పిల్లలను పోషిస్తున్నారు. చిన్నబ్బాయి ఈబిచర్ల అజిత్(15) పెదవేగి గురుకుల బాలుర పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం అజిత్ తరగతులకు హాజరు కాలేదు. ఉపాధ్యాయులు గమనించి అతడిని తీసుకురమ్మని ఓ విద్యార్థిని వసతి గృహానికి పంపారు. అక్కడి తలుపునకు గడియ వేసి ఉండటంతో.. విద్యార్థిని తిరిగి వెళ్లి విషయం చెప్పారు. దాంతో మరో ఇద్దరు పిల్లలను ఉపాధ్యాయులు పంపారు. వారు తలుపు కొట్టినా అజిత్ ఎంతకీ తీయకపోవడంతో.. కిటికీలో నుంచి చూశారు. లోపల ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించడంతో.. పరుగున వెళ్లి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వారు వసతి గృహానికి చేరుకొని అజిత్‌ను దింపారు. హుటాహుటిన 108 వాహనంలో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

తల్లడిల్లిన తల్లిదండ్రులు.. విషయాన్ని గురుకులం ప్రధానాచార్యుడు రమేష్ తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని. అచేతనంగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పెద్ద చదువులు చదివి, ప్రయోజకుడు అవుతావని గురుకులంలో ఉంచామని, తమను వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపోతావని ఊహించలేదని తల్లడిల్లిపోయారు.

పోలీసులకు ఫిర్యాదు.. తమ కుమారుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవని.. అతడి మృతిపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు, బంధువులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై హరిగోపాల్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. అజిత్ మృతిపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వారికి జేసీ అభిషేక్ గౌడ, ఆర్డీవో అచ్యుత్ అంబరీశ్ సర్దిచెప్పడంతో.. ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కలెక్టర్ వెట్రిసెల్వి విచారణకు ఆదేశించారు.

లక్ష్మీనరసింహస్వామి సేవలో మంత్రి మనోహర్

మంత్రికి స్వామివారి చిత్రపటం అందజేస్తున్న ఈవో భద్రాజీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సందర్శించారు. ఆయనకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరు మీద పూజలు చేయించారు. అనంతరం ఆయనకు అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో వై.భద్రాజీ ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆయనతో పాటు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.

నేడు అలంపురంలో ఆధ్యాత్మిక సంబరం

సాధువులతో భూ శాంతి మహాయజ్ఞం

అలంపురం(తాడేపల్లిగూడెం పట్టణం), న్యూస్‌టుడే: వెంకటరమణ సేవా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గో, అశ్వ, గజ సహిత చతుర్వేద పూర్వక భూ శాంతి మహాయజ్ఞం వైభవంగా నిర్వహిస్తామని ట్రస్ట్ నిర్వాహకుడు కొలనువాడ పెద్దకృష్ణంరాజు శనివారం తెలిపారు. జాతీయ రహదారి పక్కన సుమారు 5 ఎకరాల స్థలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. వేకువజాము 4.25 గంటలకు అలంపురం శివాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. బాలాత్రిపుర సుందరి పీఠం నిర్వాహకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో 50 మంది సాధు సంతులు, ఆధ్యాత్మికవేత్తలు, వక్తలు, వేద పండితులు ఈ క్రతువులో పాల్గొంటారని తెలిపారు. 250 గోవులు, 18 అశ్వాలు, గజ, వృషభాలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. పూజా కార్యక్రమాల కోసం అయోధ్య నుంచి రామబాణం కూడా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సుమారు 60 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కోలాటం బృందాలు రాత్రి 8 గంటల వరకు నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

శాశ్వత నిర్మాణాలకు అంకురార్పణ.. ఈ ప్రాంగణంలో పేదలకు ఉచిత సేవలు అందించేందుకు వీలుగా 100 పడకల ఆసుపత్రి, వృద్ధుల కోసం ఆనంద నిలయం, యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం, తితిదే నమూనాతో ఆలయ నిర్మాణం, దూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తుల కోసం విశ్రాంతి భవనం, నిత్యాన్నదాన భవనం నిర్మించేందుకు సంకల్పించారు. ఆయా నిర్మాణాలు ప్రారంభించేందుకు ముందుగా ఈ మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో భవనాల్లో సుమారు 56 వేల మందికి ఉచిత వైద్యం అందించారు. ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు పూర్తిస్థాయిలో సేవ చేయాలనే 15 ఏళ్లనాటి సంకల్పం నెరవేరుతోందని ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ కొలనువాడ పెద్ద కృష్ణంరాజు తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా) (కిలో 1 చొప్పున)

ఏలూరు: బ్రాయిలర్ ఫాం లెగ్ హార్న్ ధర -133 లెగ్ హార్న్ 180 డజన్ స్కిన్ - 232 విత్ స్కిన్ - 264, అమలాపురం ... కిలో ధర - 147, 156, 167 డజన్ స్కిన్ - 280 విత్ స్కిన్ - 290

EENADU Classifieds

AGRI BUSINESS

కొబ్బరి, కోకో తోట లీజుకు ఇవ్వబడును
జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి గుడి దగ్గర (గ్రీన్ ఫీల్డ్‌కు దగ్గరలో) 25 ఎకరాలు, కొబ్బరి, కోకో తోట, మూడు బోర్లు, కాలువ నీరు సాగు సదుపాయం ఉన్నది లీజుకు ఇవ్వబడును.
70133 60319

AUTO

VEHICLES FOR SALE

2021 మోడల్ MG HECTOR SHARP DieselMT, సింగిల్ ఓనర్ డాక్టర్‌గారి కార్, 1 లక్ష కి||మీ, కొత్తటైర్లు, మంచిస్థితి అమ్మకం. 7993669277

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. investmnt: 5L-15L. ✆ 9908981464

FOR SALE

Hyd దిల్‌సుఖ్‌నగర్‌లో వెజ్ మినీ హోటల్ అమ్మకం కలదు టిఫిన్స్, వెజ్ మీల్స్, మిర్చి బజ్జి, టీ కౌంటర్. Ph: 9030095420

BUILDING CONSTRUCTION

WATER PROOFING

తరుణ్ స్లాబ్ లీకేజీవర్క్స్ ★25 సం||ల అనుభవం ★5 సం||ల గ్యారంటీతో వర్క్స్ ★బాత్‌రూమ్ లీకేజీకి గ్రౌటింగ్ ఎపాక్స్. ✆ 9494002285, 9951607504

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్
లోన్స్ డబుల్ ధమాకా
10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును
ANY CIBIL PROBLEM WE CAN DO
FREE LEGAL AND TECHNICAL CHARGES
PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడీ ఫ్రీ గా పొందండి
మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం
First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers
లోన్ తీసుకునే కస్టమర్ కి ఆఫర్ చేస్ 20,000 రూ. క్యాష్ బ్యాక్ పొందండి.
9390115506
9390115507
BHARAT BANK

ప్రైవేట్ ఉద్యోగులు, విరుఉద్యోగులకు కేవలం 1రూ వడ్డీతో 5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణాలు. నోట్: సిబిల్‌స్కోర్ బాగా ఉండవలెను. ✆ 90002 54511.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

HOME NEEDS

PEST CONTROL

తరుణ్ పెస్ట్ ★25సం|| అనుభవం, 5సం|| గ్యారంటీ ★వాసనలేని, మరకలుపడని బేయర్ కెమికల్స్ ★ చెదలు, బొద్దింకల నివారణ. 9494002285, 9951607504.

INDUSTRY

MACHINERY FOR SALE

నాన్‌ట్రేడింగ్ రైస్‌మిల్లు అమ్మకమునకు కలదు. ఉంగుటూరు మండలం, చినవెల్లమిల్లి గ్రామంలో 14 సెంట్ల స్థలంలో E/F. ✆ 8977562442, 9949992582.

PROFESSIONAL SERVICES

ASTROLOGY

వాస్తు-జ్యోతిష్యం-జాతకచక్రములు, బిల్డింగ్‌లకు ప్లాన్‌లు, అప్రూవల్స్, సైట్ సర్వే. శ్రీ వేంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్, రావులపాలెం, Rjy. లేడీ హెల్పర్ పోస్ట్ కలదు. ✆ 9866913553

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

ఇండపల్లి గ్రామంలో కామమ్ముట్ల వీధిలో డబుల్ స్టేర్ బిల్డింగ్ క్రింద నివాసం, పైన షాపు అమ్మకము గానీ, అద్దెకు గానీ కలదు. Cell: 9392122526.

FLAT FOR SALE

Flat For Sale 1500 Sft 3bhk West Facing A.V. Apparao Road Rajahmundry Contact: 9880249299

Tadepalligudem Opp to Sai mander, Near DS Cheruvu, Sai Plaza, D.No: 4-12-9, Flat No: 202, 2B/R, Flat sale. Ph: 9866368163.

ఏలూరు అశోక్‌నగర్ మహాలక్ష్మీ డిజైన్‌లో వెస్ట్‌ఫేస్‌గల 2BHK ఫ్లాట్ అన్ని వసతులతో అమ్మకమునకు కలదు. ✆ 97045 20535.

ఏలూరు శ్రీరామ్‌నగర్ 9 వ రోడ్ భారత్ రెసిడెన్సీ శ్రీ అపార్ట్‌మెంట్స్ 1400 SFT వెస్ట్‌ఫేస్ 3BHK అన్ని వసతులతో అమ్మకము. ✆ 94908 32541.

భీమవరం ASRనగర్‌లో కళ్యాణ్ రెసిడెన్సీ, 4th ఫ్లోర్, 2BHK, 1175 sft, కార్ పార్కింగ్ Flat తో అమ్మబడును. శ్రీనివాస్ 9849179618

ఏలూరు ఆశ్రమం దగ్గర పిచ్చుకల నాగేశ్వరరావు వెంచర్ మహీ మెన్షన్‌లో 2BHK 1300 sft ఫ్లాట్ అమ్మకం. ✆ 94401 88188, 95539 66666.

తణుకు టౌన్‌హాలు వద్దగల సాయితేజ అపార్ట్‌మెంట్ G.Floorలో GF-2(2Bed Room) ఫ్లాట్ (Lift, జనరేటర్ సౌకర్యముతో) అమ్మబడును. 94922 93754.

ఏలూరు సత్రంపాడు చెట్టు సెంటర్ రోడ్డులో KK రెసిడెన్సీలో 3BHK 2100SFT ఫ్లాట్ అన్ని వసతులతో గలది అమ్మకము. కాంటాక్ట్: 83281 45566.

2BHK ఫ్లాట్ అమ్మకమునకు కలదు. వృద్ధాశ్రమం ప్రక్కన చినఅమిరం, భీమవరం. ధర: 16,99,999/- సంప్రదించండి. ✆ 94414 58357.

ఏలూరు ఆశ్రమం దగ్గర పిచ్చుకల నాగేశ్వరరావు వెంచర్‌లో సూర్యారెసిడెన్సీ 3BHK 2040 SFT అపార్ట్‌మెంట్స్ అమ్మకం. 94401 88188, 95539 66666.

HOUSE FOR SALE

ఏలూరు RTO ఆఫీస్ దగ్గర (చాడిమెళ్ళ) 534 గ||ల్లో 4300 SFT గల బిల్డింగ్ పడమర ఫేస్‌ది అమ్మకమునకు కలదు. సంప్ర: ✆ 94406 64234.

ఏలూరుజిల్లా: చింతలపూడి, మారుతీనగర్ ప్లాట్ నెం. 107, 300 చ||గ||ల్లో బిల్డింగ్ (G+1) అమ్మకం. రేట్ 79L (Neg.) 9505104000, 8341123878.

వీరవాసరం మెయిన్‌రోడ్ దగ్గరలో తన్నీరు వారి వీధిలో మూడు అంతస్తుల బిల్డింగ్ అమ్మకం కలదు. సంప్ర: ✆ 93466 11139.

తాడేపల్లిగూడెం వికర్స్ కాలనీ ఘంటసాల బొమ్మ సమీపంలో 110 చ||గ||లలో గల దక్షిణఫేసింగ్ ఇల్లు (పట్టాభూమి) అమ్మకం. సంప్ర: 94401 28501.

LAND FOR SALE

గోపాలపురం కొయ్యలగూడెం నేషనల్‌హైవే ఫేసింగ్ 6ఎకరములు కోకో, కొబ్బరి ఆదాయంలో ఉన్న బోరుతో అమ్మకం కలదు. 98482 08204, 98663 93672

2 ఎకరాల 20 సెంట్లు చేపల చెరువు అమ్మకం. దొడ్డనపూడి గ్రామం కాళ్ల మండలం, భీమవరం, ప|| గో|| జిల్లా. సెల్: 8500405678, 9885912559

PLOT FOR SALE

ఏలూరు అమీనాపేట NGO's కాలనీ 1 వ రోడ్డులో సౌత్‌ఫేస్ గల 630 చ||గ|| స్థలము అమ్మబడును. ✆ 97045 20535.

ఏలూరు RRపేట, మాగంటివారి వీధిలో 600 చ||గ||ల తూర్పు ఫేస్ స్థలము (కొలతలు 60x90) అమ్మబడును. ✆ 99082 44621, 87904 61025.

ఏలూరు, పడమర వీధి, అంబికా థియేటర్ సెంటర్ నుండి వెంకటేశ్వర స్వామి గుడివైపు 114 గ|| తూర్పుఫేస్ కమర్షియల్ స్థలము అమ్మకం. 78339 97777.

ఏలూరు- కొత్తపేట దాసరివారి వీధిలో 158 చ||గ|| స్థలం తూర్పుఫేసింగ్ గలది అమ్మకమునకు కలదు. సెల్: 63093 70495, 77939 74822.

ఏలూరు గ్రీన్ సిటీలో 150 గ||లు, 200 గ||లు, 300 గ||లు, గజం 15,000 రూ||లకే అమ్మకమునకు కలదు సంప్ర: సెల్: 94406 71303.

ఏలూరు నిమ్మకాయల యార్డ్ SMR ఇంటి దగ్గర ప్లాట్‌నెం. 183 240 చ||గ|| ఇంటి నిర్మాణమునకు అనువైన స్థలము అమ్మకము. ✆ 93810 31966.

ఏలూరు లక్ష్మీవరపుపేట రాములవారి గుడి దగ్గర సుమారుగా 410 చ||గ|| స్థలం అమ్మకానికి కలదు. Cont: 99894 59623

భీమవరం PP రోడ్, భారతీయ విద్యాభవన్ స్కూల్ దగ్గరలో 200 చ||గ|| స్థలం ఫెన్సింగ్‌తో ఉన్నది అమ్మకమునకు కలదు. సెల్: 9392122526.

200చ||గ|| ప్లాట్లు, వినుకొండ దగ్గర 1,00,000/- మాత్రమే, ఎర్రచందనం, శ్రీగంధం, మహాగని. ★నిబంధనలు వర్తిస్తాయి. సంప్ర: ✆ 80191 73747.

తాడేపల్లిగూడెం, ద్వారకానగర్, రోడ్ నెంబర్ 8, అప్రూవల్ లేఅవుట్, 480 చదరపు గజాలు తూర్పు ఫేసింగ్ స్థలం అమ్మబడును. ఫోన్: 9177060644

ఏలూరు- సత్రంపాడు సిద్ధార్థ స్కూలు వెనుక 55X65 చ||గ||లలోని తూర్పుఫేసింగ్ స్థలము అమ్మకమునకు కలదు. Contact: 94906 36128.

భీమవరం మున్సిపాలిటీ పరిధిలో మారుతినగర్ layout నందు EF 33 అడుగుల రోడ్డులో 300 గజాల P.No.13,14 లను అమ్మబడును. 94922 93754

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పు ఫేసింగ్ 638 చ||గ|| (33అ. x 174అ.) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

తాడేపల్లిగూడెం టౌన్‌లో భీమవరం వెళ్ళు రూట్‌లో పెట్రోల్‌బంకు వెనుక రోడ్డు నందుగల తూర్పుఫేసింగ్ 222 చ||గ|| ఖాళీ స్థలం అమ్మకం. సంప్ర: 63001 23559

తాడేపల్లిగూడెం టీచర్స్ కాలనీలో పడమర ఫేసింగ్ గల 310 చ||గ|| ఖాళీ స్థలము అమ్మకమునకు కలదు. సంప్ర: 70135 64949.

తాడేపల్లిగూడెం మామిడివారి వీధిలో 590 చ||గ|| (160, 230, 200 ఉత్తరం ఫేసింగ్)లు స్థలము మొత్తంగాని, విడివిడిగా గాని అమ్మకం. ✆ 94401 28501.

తాడేపల్లిగూడెం సత్యవతినగర్ చెట్లరోడ్ చివర మారుతీనగర్‌లోని కొత్త గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర ప్లాట్ నెం: 28, 266 చ||గ||లు స్థలము అమ్మకమునకు కలదు. సంప్ర: 84519 08877.

అమరావతి రాజధానికి అతిదగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఔట్ LPNOతో E5,E7 4వేన్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ||13500/- మాత్రమే. 9346492840, 9848366789.

COMMERCIAL SPACE FOR SALE

ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ NTR స్టాట్యూ ప్రక్కన వున్న కమర్షియల్ కాంప్లెక్స్ 300 గ||లు నెలకు 2 లక్షలు అద్దె వచ్చేది అమ్మకము. ✆ 94406 64234.

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ|| మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

LEASE

చెరువులు అద్దెకు. యానాం దగ్గరలోని గోగుల్లంకలో 30 సం||లుగా ఖాళీగా ఉన్న 90 ఎకరములు విడిగాగాని, ఏకమొత్తంగా లీజుకి ఇవ్వబడును. ✆ 9182830589

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

PROPERTY FOR SALE

ఇండస్ట్రియల్ భూమి అమ్మకానికి : చక్రద్వారబంధం గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని 3 ఎకరముల ఇండస్ట్రియల్ భూమి మరియు దానిలో నిర్మించబడిన షెడ్‌తో సహా అమ్మకానికి కలదు. రిజర్వ్ ధర: 3.25 కోట్లు; ఫోన్ నం: 9848170245.

AGRICULTURE LANDS

పశ్చిమగోదావరి నరసాపురం మండలం చిత్తవరం గ్రామంలో 2 ఎకరాల వరిపొలం అమ్మకమునకు కలదు కావలసినవారు సంప్రదించగలరు: 9440028025.

TO LET

COMMERCIAL

3500 Square (Old Kotak Mahindra Bank) Ground floor Premises, with Sufficient Parking at Rest house road Near Chamber of Commerce Bhimavaram-1. Contact: 98494 60685.

Ground Floor East face AlamuriVari street 480SFT Tanuku beside Coastal bank Cell: 98492 05141 (For Offices).

ఏలూరు శ్రీరామ్‌నగర్ 7వ రోడ్ ఎదురుగా దేవి సూపర్‌బజార్ రోడ్డున G+3 బిల్డింగ్ 2100 sft (Each Floor) బ్యాంకులకు, ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలకు, హాస్టళ్ళు, పాఠశాలలకు అన్ని వసతులతో అద్దెకు ఇవ్వబడును. సంప్రదించండి: ✆ 94401 87995, 76808 32325.

హనుమాన్ జంక్షన్‌లో హైవేకు ఆనుకొని "భూమి" కలదు. (చిన్నతరహా పరిశ్రమలకు అనువైనది) కరెంట్ & అన్ని సదుపాయాలతో అద్దెకు కలదు. ✆9533555555.

JOBS

ESM/Civilian, Age Limit-Below 45Y, Post- Operation Manager, Area- East, West Godavari Dt. ✆ 8925801859, 8939815415.

Sri Medha CA Academy, Vijayawada requires M/F Hostel Wardens & JL's for Eco, Maths & Accounts. Qualification: Any Degree / PG, Age: 25-40 years. Salaray upto Rs.13K + Accomodation. ✆ 91542 10069.

WANTED FIELD EMPLOYEES
WORK: Quality control and Material sourcing.
LOCATION: Eluru (Local)
QUALIFICATION: Any Degree
AGE: 20-30 Years
RESPONSIBILITIES: Quality Control and Material Sourcing of Cocopeat Blocks from Coir Industries at Various locations in ELURU.
DUTCH PLANTIN COIR INDIA PRIVATE LTD
ATCHUTAPURAM
CONTACT NUMBERS:
9629920676
9095419991

WANTED Tally Prime (Pure Accounting) GST Workings (GSTRI & 3B) TDS Workings, M.S.Office (Especially Excell & Word) Keyboard Typing, Emails operating నందు 5సం|| పైబడి అనుభవం కలిగిన అభ్యర్థులు (పురుష) ఏలూరులో ప్రముఖ సంస్థనందు పనిచేయుటకు office-jobs2026@gmail.comకు బయోడేటాపంపగలరు

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K, భోజనం, వసతి. ✆ 9866252220

ఏలూరులో హోటల్ నందు పనిచేయుటకు క్యాషియర్స్, కిచెన్ స్టాఫ్, టీ మాస్టార్‌లు కావలెను. భోజనము+ వసతి ✆ 63025 44456, 94411 66829.

రామకృష్ణ ఓల్డేజ్ హోం - HYD కొరకు అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు కావలెను. భో+వ+ మంచి జీతం కలదు. నాగోల్. ✆ 94413 81122, 94406 71190.

ఏలూరు మెయిన్‌బజార్ విజయ వాచ్ ఎలక్ట్రానిక్స్ నందు పనిచేయుటకు సేల్స్ గరల్స్, హెల్పర్లు, టెక్నీషియన్స్ కావలెను. సంప్ర: ✆ 99485 44444.

వినాయక హాస్పటల్ భీమవరంస్టాఫ్ కావలెను. అకౌంటింగ్ స్టాండర్డ్స్ GST,TDS రిటర్న్స్ Tally లలో అనుభవం కలిగిన అకౌంట్స్ ఆఫీసర్, రిసెప్షనిస్ట్, ఫార్మసిస్టులు, ఆయాలు, వార్డ్ బాయ్స్ కావలెను. బయోడేటాతో ఉ|| 11.30 గం||లకు హాస్పటల్ నందు సంప్రదించండి లేదా vinayaka-hospitalbvrm@gmail.comకు మెయిల్ చేయండి. 85228 43334

కుక్స్, బేబీకేర్, ఆయాలు, వార్డ్‌బోయ్స్, నర్సులు, హెల్పర్స్ కావలెను. డ్యూటీ: 10 /12 /24 గం||లు. జీ|| 18-25 వేలు + వసతి +భోజనం @ వైజాగ్ ✆ 9666600858.

ఏలూరులో ప్రముఖ లాడ్జినందు పనిచేయుటకు రూమ్ బాయ్స్ కావలెను. వెంటనే సంప్రదించండి. సెల్: 99893 22927.

భీమవరంలో ఫైనాన్స్ కంపెనీ యందు పనిచేయుటకు రికవరీ స్టాఫ్ (Male) జీ: 14000. to 16000. Ph: 91339 87779, 96526 74226.

సెక్యూరిటీ గార్డ్స్, ASO పురుషులు కావలెను. గూడెంలో పని చేయుటకు అర్హత: ఇంటర్ ఆపైన, 12 గంటలు డ్యూటీ, జీతం 15000/-. ✆ 72880 04466

ఒమేగా హోంకేర్‌లో వృద్దులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. 89776 39662, 89776 39663

City హోం Hydవృద్ధులు పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు స్త్రీ/పు వర్కర్లు కావలెను. జీతం: 18to25K భో+వ ఫ్రీ. 9553684000/9966752121

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

వైజాగ్ లో పనిచేయుటకు టిఫిన్స్, మీల్స్, స్వీట్స్ & స్నాక్స్ మాస్టర్స్ & హెల్పర్స్ కావలెను. వసతి, భోజనం కల్పించబడును. వివరములు సంప్రదించండి ఫోన్: 7331184539

తాడేపల్లిగూడెం జ్యూస్ స్టాల్ నందు పనిచేయుటకు అనుభవం గల "జ్యూస్ మాస్టార్" కావలెను. సంప్ర: 96762 49036.

మచిలీపట్నంలో ప్రముఖ రైస్‌మిల్లు నందు మేనేజర్‌గా ఉద్యోగం చేయుటకు 10సం|| అనుభవం కలిగినవారు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. సంప్రదించండి ✆ 70136 29928

Hyd కూకట్‌పల్లి UPSఇన్వేటర్ బ్యాటరీకంపెనీలో ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు/హెల్పర్లు& M/F ఆఫీస్‌అసిస్టెంట్లు తెలుగు,హిందీ, తమిల్ ఇంగ్లీష్ ఏదైనా 2 భాషలు మాట్లాడేవారు కావలెను. అకామిడేషన్ 8105011213, 776006

పౌల్ట్రీ ఫారమ్స్‌లో పనిచేయుటకు షెడ్ సూపర్‌వైజర్లు కావలెను (అర్హత: 10th పాస్) వివరాలకు: 9491037194 చిరునామా: లీలానగర్ గ్రామం, నూజివీడు-విస్సన్నపేటరోడ్డు.

విధాన్ ఓల్డేజ్ Hydలో పనిచేయడానికి అమ్మాయిలు, వార్డు బాయ్స్, వంటవారు అర్జెంటుగా కావలెను. మంచి జీతం. Ph: 7386436245.

డైరెక్ట్ జాబ్. హైదరాబాద్ నందు పనిచేయుటకు కార్, బైక్ మెకానిక్స్, హెల్పర్స్, అసిస్టెంట్స్ కావలెను. సంప్ర: 7075467368

ఐస్‌క్రీం తయారుచేయడంలో 40 సంవత్సరాల అనుభవంగల సంస్థతో కలిసి పనిచేయడానికి వైజాగ్, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంజిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. ✆ 9848510168

హైదరాబాద్‌లో 24గం. ఇంటి వద్దనే ఉంటు ఇంటిపని/ బేబీకేర్ చేయడానికి 50 సం||లోపు మహిళ కావాలి. జీతం+భోజన వసతి డైరెక్ట్ జాబ్. 7981124129

WANTED
Wanted Lectures for Physics, Chemistry, Maths, Commerce, Civics, Botany, Zoology, Bio-Chemistry, Telugu, Micro Biology
Salary: Negotiable
ARPANA COLLEGE
Anthony Nagar, Chinthalapudi
✆ 77110 33388
90001 44448

Wanted in Eluru
• Sales Executives,
• Fiber net Technicians
YFI INTERNET
careers@yfi.network
✆7799707707

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1-2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

SECURITY GUARDS

దువ్వ, తణుకు ఫ్యాక్టరీలలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు-16మంది కావలెను. జీతం: 16000/- 8గం|| డ్యూటీ. W/H, PF & ESI. సంప్ర: ✆ 95818 58667.

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాద్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గ టూర్స్. ✆ 94901 19768

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర

★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 4.85 పై||
తణుకు ఆఫీసు: 08819-224254

నినాదాలు చేస్తున్న సంఘ నాయకులు

కోకో గింజల ధరల పాలసీ ప్రకటించండి

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం కోకో గింజల ధరల పాలసీ ప్రకటించాలని కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెదవేగి మండలం విజయరాయిలో శనివారం కోకో రైతులతో సమావేశమై మాట్లాడారు. కోకో గింజల ధరలపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా కిలోకు రూ.400 ఇస్తుండగా.. దాన్ని కంపెనీలు రూ.380కి తగ్గించడం భావ్యం కాదన్నారు. గతేడాది ఇదే సీజన్‌లో కిలో రూ.800 పలికిందని గుర్తుచేశారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్వతనేని సుబ్రహ్మణ్యేశ్వరరావు, అచ్యుతరామయ్య, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ|| 5 - ఉ|| 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ|| 7 - ఉ|| 9
రాశివాసి	ఉ|| 9 - ఉ|| 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ|| 10 - మ|| 2
ఈవారం అతిథి	మ|| 2 - సా|| 5
టెస్ట్ డ్రైవ్	సా|| 5 - సా|| 7
హ్యాష్ ట్యాగ్	సా|| 7 - రా|| 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా|| 9 - ఉ|| 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

यूनियन बैंक ऑफ इंडिया **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా** భారత ప్రభుత్వ రంగ సంస్థ

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రీజనల్ ఆఫీస్ : ఆర్.ఆర్. పేట, ఏలూరు, ఏలూరు జిల్లా.
ఫోన్ నెం. 08812-230938 / 233227

స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002.

సాధారణ ప్రజానీకమునకు ముఖ్యంగా ఋణగ్రహీతలకు / కో-ఆబ్లిగెంట్స్ / తనఖాదారులు / హామీదారులకు నోటీసు ఇచ్చి తెలియజేయునదిఏమనగా బ్యాంకు వారు దిగువ పేర్కొన్న బకాయిలను, తదుపరి వడ్డీ, ఛార్జీలు మొ||నవి తిరిగి రాబట్టుకొనుటకు వారికి హామీగా ఉంచి, స్వాధీనత చేసుకోబడిన స్థిరాస్తులను క్రింద సూచించిన విధముగా ఇ-వేలం ద్వారా బ్యాంకు వారిచే అమ్ముటకు నిర్ణయించడమైనది. దిగువ స్థిరాస్తి అమ్మకం "ఎక్కడ ఏది ఉన్నదో, అది, ఎలా ఉన్నదో అలా మరియు అక్కడ ఏదీ ఉంటే అది" ప్రాతిపదిన దిగువ పేర్కొనబడిన ఋణగ్రహీతలకు మరియు హామీదారుల నుండి రావలసిన **బకాయి మొత్తము** కాంట్రాక్చువల్ రేటు ప్రకారం తదుపరి వడ్డీ మరియు ఇతర ఖర్చులతో రాబట్టుకొనేందుకు **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ ఆఫీస్, ఆర్.ఆర్. పేట, ఏలూరు వారిచే** ఇ-వేలం అమ్మకం ద్వారా **ది. 27-02-2026**న ఆస్తులను విక్రయించేందుకు నిర్ణయించడమైనది.

మెగా ఇ-వేలం తేది & సమయం : 27-02-2026, మ|| 12.00గం. నుండి సా|| 05.00 గం. వరకు
బిడ్లు సమర్పించుటకు చివరి తేది : 26-02-2026 (10 ని||ల అపరిమిత స్వీయ పొడిగింపుతో)

తాడేపల్లిగూడెం బ్రాంచి (46470), ఫోన్ నెం. 7077798855, ఇ-మెయిల్ : ubin0546470@unionbankofindia.bank.in

1 **ఋణగ్రహీతలు / కో ఆబ్లిగెంట్స్ / తనఖాదారులు / హామీదారులు : 1 ఎ) శ్రీ వేములమంద వెంకట కృష్ణంరాజు,** తండ్రి : వేములమంద వెంకటరాజు, ఫ్లాట్ నెం. 404, సూర్య చంద్ర టవర్స్, డి.నెం. 7-40-1, 7వ బ్లాక్, సత్యవతి నగర్, తాడేపల్లిగూడెం – 534101 & **1 బి) శ్రీ వేములమంద వెంకట కృష్ణంరాజు,** తండ్రి : వేములమంద వెంకటరాజు, వెలమ వారి వీధి, డి.నెం. 382, వీధి నెం. 100, బొబ్బిలి, విజయనగరం – 535558 & **1 సి) శ్రీ వేములమంద వెంకట కృష్ణంరాజు,** తండ్రి : వేములమంద వెంకటరాజు, కేరాఫ్ అచ్యుత రామయ్య, రామాలయం దగ్గర, రాళ్ళకుంట, ద్వారక తిరుమల మండలం, ఏలూరు జిల్లా – 534426. **2 ఎ) శ్రీ వేములమంద వెంకట రాజు,** తండ్రి : వేములమంద నారాయణరాజు, ఫ్లాట్ నెం. 304, సూర్య చంద్ర టవర్స్, డి.నెం. 7-40-1, 7వ బ్లాక్, సత్యవతి నగర్, తాడేపల్లిగూడెం – 534101. **2 బి) శ్రీ వేములమంద వెంకటరాజు,** తండ్రి : వేములమంద నారాయణరాజు, వెలమ వారి వీధి, డి.నెం. 382, వీధి నెం. 100, బొబ్బిలి, విజయనగరం – 535558. & **2 సి) శ్రీ వేములమంద వెంకటరాజు,** తండ్రి : వేములమంద నారాయణరాజు, కేరాఫ్ అచ్యుత రామయ్య, రామాలయం దగ్గర, రాళ్ళకుంట, ద్వారక తిరుమల మండలం, ఏలూరు జిల్లా – 534426.
బకాయి మొత్తం : ది. 05-01-2026 నాటికి రూ. 32,22,958.62 (అక్షరాలా ముప్పై రెండు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయల అరవై రెండు పైసలు మాత్రమే) మరియు తదుపరి వడ్డీ, కాస్టులు మరియు ఇతర ఖర్చులు
ఆస్తి వివరములు : శ్రీ వేములమంద వెంకట కృష్ణంరాజు, తండ్రి : వేములమంద వెంకటరాజు గారి పేరిట తాడేపల్లిగూడెం, సత్యవతి నగర్, వార్డు నెం. 11, చెట్ల ఏరియా, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, 7వ బ్లాక్, డోర్ నెం. 7-40-1, ఆర్.ఎస్.నెం. 334/2సి వద్ద మొత్తం 844 చ||గ||ల విస్తీర్ణంలోని ఆస్తి నందు అవిభక్త వాటా 41 చ||గ||ల ఆస్తితో పాటు అందలి నిర్మించిన సూర్య చంద్ర టవర్స్ నందు ఫ్లాట్ నెం. 404కి చెందిన రెసిడెన్షియల్ ఫ్లాట్. **ఆస్తికి హద్దులు : తూర్పు :** నల్లమోలు ఉదయకృష్ణ & తోట సుజిత గార్ల స్థలము, **దక్షిణం :** కోడె గంగారావు గారి భూమి, **పడమర :** 33 అ|| వెడల్పు రోడ్డు, **ఉత్తరం :** 40 అ|| రోడ్డు. **ఫ్లాట్‌కి హద్దులు : తూర్పు :** ఖాళీ స్థలము, **దక్షిణం :** కామన్ కారిడార్, **పడమర :** కామన్ కారిడార్, **ఉత్తరం :** ఖాళీ స్థలం
(గమనిక : సదరు ఆస్తి బ్యాంకు వారి భౌతిక (Physical) స్వాధీనంలో ఉన్నది)
రిజర్వు ధర : రూ. 14,90,000/- ధరావత్తు (10%) : రూ. 1,49,000/- బిడ్ పెంపుదల మొత్తం : రూ. 15,000/-

మార్కెట్ ఏరియా బ్రాంచి (23571), ఫోన్ నెం. 8088355458, ఇ-మెయిల్ : ubin0823571@unionbankofindia.bank.in

2 **ఋణగ్రహీతలు / కో ఆబ్లిగెంట్స్ / తనఖాదారులు / హామీదారులు : 1) శ్రీ బిక్కవోలు దుర్గారావు,** తండ్రి : బిక్కవోలు కామయ్య, డి.నెం. 10-32-2, మారుతి స్వామి గుడి వీధి, 19వ వార్డు, తాడేల్లిగూడెం, పశ్చిమ గోదావరి – 534101.
బకాయి మొత్తం : ది. 05-01-2026 నాటికి రూ. 17,94,441.46/- (అక్షరాలా పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయి నలభై ఆరు పైసలు మాత్రమే) మరియు తదుపరి వడ్డీ మరియు ఖర్చులు
ఆస్తి వివరములు : పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ వద్ద రెసిడెన్షియల్ భూమి మరియు బిల్డింగ్ :
ఐటమ్ నెం. 1 : తాడేపల్లిగూడెం సబ్ డివిజన్, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ, తాడేపల్లిగూడెం, ఆర్.ఎస్.నెం. 313/3, 11వ ఎలక్షన్ వార్డు, బ్లాక్ నెం. 7, వార్డు నెం. 11, సమీప డోర్ నెం. 7-40-4, సత్యవతి నగర్, ఎల్‌పి నెం. 29/80, ఫ్లాట్ నెం. 12 వద్ద 266.66 చ||గ||ల విస్తీర్ణంలోని అవిభక్త జాయింట్ వాటా 38 చ||గ||లు. **హద్దులు : తూర్పు :** ఫ్లాట్ నెం. 13-60 అ||, **పడమర :** ఆర్.ఎస్.నెం. చెందిన మిగిలిన భూమి – 60 అ||, **ఉత్తరం :** 33 అ|| వెడల్పు రోడ్డు – 40 అ||, **దక్షిణం :** ఫ్లాట్ నెం. 17-40 అ||.
ఐటమ్ నెం. 2 : తాడేపల్లిగూడెం సబ్ డివిజన్, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ, తాడేపల్లిగూడెం, ఆర్.ఎస్.నెం. 313/3, 11వ ఎలక్షన్ వార్డు, బ్లాక్ నెం. 7, వార్డు నెం. 11, సమీప డోర్ నెం. 7-40-4, సత్యవతి నగర్, ఎల్‌పి నెం. 29/80, ఫ్లాట్ నెం. 12 వద్ద 266.66 చ||గ||ల విస్తీర్ణంలోని అవిభక్త జాయింట్ వాటా 38 చ||గ||లు ఆస్తితో పాటు అందలి నిర్మించిన బిల్డింగ్ నందు ప్లింత్ ఏరియా 350 చ||అ||లు (కామన్ ఏరియాతో కలిపి) విస్తీర్ణంతో గ్రౌండ్ ఫ్లోర్ నందు నార్త్ ఫేసింగ్ నందు ఫ్లాట్ నెం. జి2కి చెందిన సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్. **హద్దులు : తూర్పు :** కామన్ కారిడార్, **పడమర :** పార్కింగ్ ప్లేస్, **ఉత్తరం :** మెట్లు కొంత వరకు మరియు ఫ్లాట్ నెం. జి1, **దక్షిణం :** జాయింట్ ఖాళీ స్థలము. పై సరిహద్దుల మధ్య 750 చ||గ||లు లేదా 627.07 చ||మీ||ల విస్తీర్ణంలోని స్థలము అందలి అవిభక్త మరియు పేర్కొనబడని ఉమ్మడి వాటా 37.50 చ||గ||లు లేదా 33.35 చ||మీ||ల విస్తీర్ణంలోని స్థలము.
(గమనిక : సదరు ఆస్తి బ్యాంకు వారి భౌతిక (Physical) స్వాధీనంలో ఉన్నది)
రిజర్వు ధర : రూ. 10,10,000/- ధరావత్తు (10%) : రూ. 1,01,000/- బిడ్ పెంపుదల మొత్తం : రూ. 15,000/-

తాడేపల్లిగూడెం బ్రాంచి (46470), ఫోన్ నెం. 7077798855, ఇ-మెయిల్ : ubin0546470@unionbankofindia.bank.in

3 **ఋణగ్రహీతలు / కో ఆబ్లిగెంట్స్ / తనఖాదారులు / హామీదారులు : 1) శ్రీమతి పచ్చల ఆది లక్ష్మీ కాంతం,** భర్త : పచ్చల పుట్రయ్య (లేటు) డి.నెం. 26-8-6, కరణం గారి వీధి, శ్రీనివాస అపార్ట్‌మెంట్ ఎదురుగా, బలుసుముడి, భీమవరం, శివరావుపేట, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్-534202. **2) పచ్చల బాల బాలాజీ,** తండ్రి : వెంకట సుబ్బారావు, డి.నెం. 26-8-6, కరణం గారి వీధి, శ్రీనివాస అపార్ట్‌మెంట్ ఎదురుగా, బలుసుముడి, భీమవరం, శివరావుపేట, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్-534202. **3) శ్రీ పచ్చల వెంకట సుబ్బారావు,** తండ్రి : పచ్చల పుట్రయ్య (లేటు), డి.నెం. 26-8-6, కరణం గారి వీధి, శ్రీనివాస అపార్ట్‌మెంట్ ఎదురుగా, బలుసుముడి, భీమవరం, శివరావుపేట, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్-534202. **4) పెన్మత్స కళ్యాణి,** భర్త : లేటు పెన్మత్స వెంకట కోట సత్య సాయి హనుమత్ సుబ్బరాజు, (లేటు శ్రీ పెన్మత్స వెంకట కోట సత్య సాయి హనుమత్ సుబ్బరాజు గారికి చట్టపరమైన వారసులు) డి.నెం. 22బి-5-8, గీతా కమల్ సదనం, ఫ్లాట్ నెం. 104, పవర్‌పేట, ఏలూరు, వెంకటరావుపేట, పశ్చిమగోదావరి, ఆంధ్రప్రదేశ్-534002. **5) పెన్మత్స శ్రేయ వర్మ,** తండ్రి : లేటు పెన్మత్స వెంకట కోట సత్య సాయి హనుమత్ సుబ్బరాజు (లేటు శ్రీ పెన్మత్స వెంకట కోట సత్య సాయి హనుమత్ సుబ్బరాజు గారికి చట్టపరమైన వారసులు) డి.నెం. 22బి-5-8, గీతా కమల్ సదనం, ఫ్లాట్ నెం. 104, పవర్‌పేట, ఏలూరు, వెంకటరావుపేట, పశ్చిమగోదావరి, ఆంధ్రప్రదేశ్- 534002. **6) పెన్మత్స రాజ్యలక్ష్మి,** భర్త : రామకృష్ణంరాజు (లేటు శ్రీ పెన్మత్స వెంకట కోట సత్య సాయి హనుమత్ సుబ్బరాజు గారికి చట్టపరమైన వారసులు) డి.నెం. 22బి-5-8, గీతా కమల్ సదనం, ఫ్లాట్ నెం. 104, పవర్‌పేట, ఏలూరు, వెంకటరావుపేట, పశ్చిమగోదావరి, ఆంధ్రప్రదేశ్- 534002.
బకాయి మొత్తం : ది. 05-01-2026 నాటికి రూ. 1,58,49,456.51 (అక్షరాలా ఒక కోటి యాభై ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయల యాభై ఒక్క పైసా మాత్రమే) మరియు తదుపరి వడ్డీ, కాస్టులు మరియు ఇతర ఖర్చులు
ఆస్తి వివరములు : శ్రీమతి పచ్చల ఆదిలక్ష్మీ కాంతం, భర్త : పచ్చల పుట్రయ్య (లేటు) గారి పేరిట పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం, బలుసుముడి గ్రామం, డోర్ నెం. 26-7-16, 31వ వార్డు, ఆర్.ఎస్.నెం. 58/27 వద్ద 217.80 చ||గ||ల విస్తీర్ణంలోని స్థలము మరియు అందలి ఆర్‌సిసి బిల్డింగ్. **హద్దులు : తూర్పు :** కంచర్ల సూర్యనారాయణరాజు గారి గోడ, **దక్షిణం :** పచ్చల పుట్రయ్య మరియు పసుపులేటి రామతులసమ్మ గార్ల స్థలము, **పడమర :** ఆరేపల్లి సుబ్బయ్య గారి స్థలము, **ఉత్తరం :** రాజవీధి.
(గమనిక : సదరు ఆస్తి బ్యాంకు వారి భౌతిక (Physical) స్వాధీనంలో ఉన్నది)
రిజర్వు ధర : రూ. 65,90,000/- ధరావత్తు (10%) : రూ. 6,59,000/- బిడ్ పెంపుదల మొత్తం : రూ. 70,000/-

మార్కెట్ ఏరియా బ్రాంచి (23571), ఫోన్ నెం. 8088355458, ఇ-మెయిల్ : ubin0823571@unionbankofindia.bank.in

4 **ఋణగ్రహీతలు / కో ఆబ్లిగెంట్స్ / తనఖాదారులు / హామీదారులు : 1) శ్రీ మేడపాటి శ్రీనివాసరెడ్డి,** డి.నెం. 10-21-12, కోదండరామ వీధి, ముదునూరుపాడు తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్ – 534101. **2) మేడపాటి రమ్య,** భర్త : మేడపాటి శ్రీనివాసరెడ్డి, డి.నెం. 10-21-12, కోదండరామ వీధి, ముదునూరుపాడు తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్ – 534101.
బకాయి మొత్తం : ది. 05-01-2026 నాటికి రూ. 27,72,883.96/- (అక్షరాలా ఇరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయల తొంభై ఆరు పైసలు మాత్రమే) మరియు తదుపరి వడ్డీ, కాస్టులు మరియు ఇతర ఖర్చులు
ఆస్తి వివరములు : పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఎస్.ఆర్.ఓ., తాడేపల్లిగూడెం మండలం మరియు మున్సిపాలిటీ, కడకట్ల రెవెన్యూ గ్రామం, ఆర్.ఎస్.నెం. 137/2,3 వద్ద ఉన్న మేడపాటి శ్రీనివాసరెడ్డికి చెందిన లేఅవుట్ ప్లాన్ పర్మిట్ నెం: 1080/0079/బి/టిపిజి/ఎపిహెచ్‌బిఎస్‌టి/2016, తేదీ : 15-05-2019 ప్రకారం ప్లాట్లుగా విభజించబడిన నివాస స్థలం మరియు ఆర్‌సిసి పైకప్పు గల నివాస ఫ్లాట్.
షెడ్యూల్ ఎ: (ఫ్లాట్ ఉన్న మొత్తం అపార్ట్‌మెంట్ యొక్క సరిహద్దులు)
ఐటమ్ నెం 1: పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ, తాడేపల్లిగూడెం, కడకట్ల రెవెన్యూ గ్రామం, ఏ.పి. హెచ్.బి కాలనీ రోడ్డులోని 33వ వార్డులో, సమీప డోర్ నెం 1-48-10 వద్ద ఉన్న సర్వే నెం 137/2, 137/3లో గల 180 చ||గ||ల విస్తీర్ణంలోని ఆస్తి ఈ క్రింది సరిహద్దుల్లో ఉంది. **హద్దులు : తూర్పు:** ఐటమ్ నెం 2లో చూపిన స్థలం – 90 అ||లు, **పడమర:** వేగుంట రాజరాజేశ్వరి గారి స్థలం – 90 అ||లు, **ఉత్తరం:** మున్సిపల్ రోడ్డు – 18 అ||లు, **దక్షిణం :** గుడివాడ వీరభద్రరావు గారి స్థలం – 18 అ||లు. అన్ని సులభతర హక్కులతో సహా.
ఐటమ్ నెం. 2 : పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్, తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ, కడకట్ల రెవెన్యూ గ్రామం, ఏ.పి. హెచ్.బి కాలనీ రోడ్డులోని 33వ వార్డులో, సమీపంలోని ఇంటి నెం. 1-48-10 వద్ద గల సర్వే నెం. 137/3లో ఉన్న 522.73 చ||గ||ల విస్తీర్ణంలోని స్థలం ఈ క్రింది సరిహద్దుల్లో ఉంది: **హద్దులు : తూర్పు:** ఇందుకూరి వెంకటరమణ గారి స్థలం – 21.33 మీ||లు, **పడమర :** ఐటం నెం. 1లో చూపిన స్థలం – 21.33 మీ||లు, **ఉత్తరం:** మున్సిపల్ రోడ్డు – 20.47 మీ||లు, **దక్షిణం :** కోట్ల వెంకటరామయ్య మరియు ఇతరుల చట్టబద్ధమైన వారసుల స్థలం – 20.47 మీ||లు. అన్ని సులభతర హక్కులతో సహా.
షెడ్యూల్ -బి : పైన పేర్కొన్న ఆస్తిలో నిర్మించిన వైష్ణవి ఎలైట్ అనే పేరుతో ఉన్న అపార్ట్‌మెంట్‌లో 4వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ నెం. 403 (తూర్పు ముఖంగా ఉన్న ఫ్లాట్), ఇది కామన్ ఏరియా మరియు ప్లింత్ ఏరియాతో కలిపి మొత్తం 1001 చ||అ||ల విస్తీర్ణంలో డబుల్ బెడ్‌రూమ్‌లతో ఉంది. దీని చిరునామా డి.నెం. 1-48-10, ఎ.పి. హెచ్.బి కాలనీ రోడ్, కడకట్ల ఏరియా, 33వ వార్డు, తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ క్రింది సరిహద్దుల లోపల ఉంది. **తూర్పు :** లిఫ్ట్, కామన్ కారిడార్, **పడమర :** ఓపెన్‌టు స్కై, **ఉత్తరం:** ఓపెన్‌టు స్కై, **దక్షిణం :** ఈ ఫ్లాట్ మరియు ఫ్లాట్ నెం. 404 యొక్క ఉమ్మడి గోడ. అన్ని సులభతర హక్కులతో సహా. పై సరిహద్దుల లోపల 702.73 చ||గ||ల విస్తీర్ణంలో అవిభక్త మరియు పేర్కొనబడని ఆస్తి 36.9 చ||గ||ల వాటా ఉంది.
(గమనిక : సదరు ఆస్తి బ్యాంకు వారి లాంఛనాత్మక (Symbolic) స్వాధీనంలో ఉన్నది)
రిజర్వు ధర : రూ. 12,60,000/- ధరావత్తు (10%) : రూ. 1,26,000/- బిడ్ పెంపుదల మొత్తం : రూ. 15,000/-

వేలం అమ్మకం యొక్క వివరణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం **https://baanknet.com and https://www.unionbankofindia.co.in/auction-property/view-auction-property.aspx** నందు చూడగలరు. అధీకృత అధికారి / చీఫ్ మేనేజర్ గారికి తెలిసిన సమాచారము ప్రకారం స్థిరాస్తిపై ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్ లేదు, ఆసక్తిగల బిడ్డర్లు ఆస్తి పరిశీలన కోసం సంప్రదించవచ్చు.

తేది : 07-02-2026
ప్రదేశం : ఏలూరు

అధీకృత అధికారి & చీఫ్ మేనేజర్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

దరఖాస్తు చేశారా?

◆ తపాలా శాఖలో 28,636 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
చివరి తేదీ: 16.02.2026

◆ బీఈఎల్‌లో 154 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు
చివరి తేదీ: 2026, ఫిబ్రవరి 18

కరెంట్ అఫైర్స్

మాదిరి ప్రశ్నలు

◆ దేశంలో, అండర్ 19 క్రికెట్‌లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు 14 ఏళ్ల వర్ధమాన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు?

జ: రాష్ట్రీయ బాల పురస్కార్ (క్రీడలు, కళలు, సైన్స్, సామాజిక సేవ, పర్యావరణం, ధైర్యం తదితర రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 5 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.)

◆ 2026–29 కాలానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికయ్యారు? (డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన డెబోరా జిల్లే నియమితులయ్యారు.)

జ: పీవీ సింధు

◆ వినియోగదారుల భద్రత, ఉత్పత్తి నాణ్యతను బలోపేతం చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన అగరబత్తి ప్రమాణం ఏది? (2025లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిసెంబరు 24న మొదటి అగరబత్తీల ప్రమాణాన్ని ప్రకటించారు.)

జ: ఐఎస్ 19412 : 2025

◆ బ్రాండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యూరో (ఐబీఈఎఫ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025, నవంబరు చివరినాటికి భారత్‌లో ఎంతమంది బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు?

జ: 100.37 కోట్లు

మరింత సమాచారం

ఈనాడు ప్రతిభ

◆ https://pratibha.eenadu.net ◆ https://eenadupratibha.net

విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!



పరిసరాలతో పాటు మనుషుల శరీరంలోనూ ఉండే అత్యంత సూక్ష్మజీవులు వైరస్‌లు. ఇవి జీవ క్రియలు లేని జీవులు. ఎక్కువశాతం వ్యాధికారకాలు. అన్నిరకాల జీవులు, జీవపదార్థాలపై దాడి చేసి జీవించగలిగిన పరాన్నజీవులు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, వికారం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు పోలియో, రేబిస్, మెదడువాపు, బర్డ్ ఫ్లూ, ఎయిడ్స్, కరోనా లాంటి ప్రమాదకర రోగాలకు, పంటలకు సోకే వివిధ తెగుళ్లకు ఈ వైరస్‌లే కారణం. సులువుగా వ్యాపిస్తూ, అత్యంత వేగంగా పునరుత్పత్తి జరిపే వైరస్‌లపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. వాటి నిర్మాణం, పరిమాణం, ఆకారం, రసాయన కూర్పు ఆధారంగా వాటిలోని రకాలు, అవి మనుషులతోపాటు మొక్కల్లో కలిగించే వ్యాధుల గురించి తెలుసుకోవాలి.

తెగులు తెచ్చే సూక్ష్మ జీవరసం!

వైరస్

లాటిన్ భాషలో వైరస్ అంటే విషపదార్థం అని అర్థం. ఇవి బ్యాక్టీరియాల కంటే చిన్నవి. వీటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడటం సాధ్యమవుతుంది. బైజరింక్ అనే శాస్త్రవేత్త వైరస్‌లను 'తెగులు తెచ్చే జీవరసం' అని పేర్కొన్నాడు. వాల్టర్ రీడ్ అనే శాస్త్రవేత్త ఎల్లోఫీవర్ వ్యాధి వైరస్‌ల వల్ల వస్తుందని కనుక్కున్నాడు. బ్యాక్టీరియాలను సంక్రమణ చేసే వైరస్‌ల గురించి ట్వార్ట్ తెలిపాడు.

వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్‌లను విశిష్టమైన ప్రత్యేక లక్షణాలున్న వ్యాధికారక జీవులుగా పేర్కొనవచ్చు. వీటికి కణ నిర్మాణం ఉండదు. కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవుల కణనిర్మాణానికి భిన్నంగా వైరస్‌లు ఉంటాయి. వీటి కణంలో కణాంగాలైన కేంద్రకం, మైటోకాండ్రియా, రైబోజోమ్‌లు లాంటివి ఉండవు.

జనరల్ స్టడీస్
బయాలజీ



నిర్మాణం: వైరస్‌లు సరళ నిర్మాణంతో ఉంటాయి. వీటిలో 1) కేంద్రకామ్లం 2) ప్రొటీన్ తొడుగు అని రెండు భాగాలు ఉంటాయి. కేంద్రకామ్లం మధ్యలో ఉండి దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి న్యూక్లియోక్యాప్సిడ్ అని పిలుస్తారు. కేంద్రకామ్లం, ప్రొటీన్ ఉండటం వల్ల వైరస్‌లను 'న్యూక్లియో ప్రొటీన్ రేణువులు' అంటారు. ఇవి కాకుండా కొన్ని వైరస్‌లలో ఎంజైమ్‌లు, లిపిడ్‌లు, లైపో ప్రొటీన్లు ఉంటాయి. క్షీరదాల్లో వ్యాధులను కలిగించే అనేక వైరస్‌లలో ప్రొటీన్ తొడుగు బయట ఉన్న పొరను 'ఎన్వలప్' లేదా 'పరిమేయ త్వచం' అంటారు. వైరస్ కేంద్రకామ్లం చుట్టూ ఉన్న ప్రొటీన్ తొడుగును 'క్యాప్సిడ్' అంటారు. దీనివల్ల వైరస్‌లకు ఒక ప్రత్యేకమైన ఆకారం ఏర్పడుతుంది. ఇది కేంద్రకామ్లానికి రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రొటీన్ ఆతిథేయిలోకి వైరస్‌లు ప్రవేశించినప్పుడు ప్రతిరక్షక ధర్మంగా కూడా పనిచేస్తుంది. క్యాప్సిడ్ ప్రొటీన్ తొడుగులో ఉండే ప్రొటీన్ ఉపప్రమాణాలను 'క్యాప్సోమియర్‌లు' అంటారు.

వైరస్‌లలో జన్యుపదార్థం

వైరస్‌లలో ఆర్ఎన్ఏ, డీఎన్ఏ జన్యుపదార్థంగా పనిచేస్తాయి. వైరస్‌ను బట్టి ఆర్ఎన్ఏ, డీఎన్ఏల్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఆర్ఎన్ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను ఆర్ఎన్ఏ వైరస్‌లు అంటారు. ఇది ఒకే పోచ ఆర్ఎన్ఏ లేదా రెండు పోచల ఆర్ఎన్ఏగా ఉండొచ్చు. డీఎన్ఏ జన్యుపదార్థం ఉన్న వైరస్‌లను 'డీఎన్ఏ వైరస్‌లు' అంటారు. ఇది ఒక పోచ డీఎన్ఏ లేదా రెండు పోచల డీఎన్ఏగా ఉండొచ్చు. మొక్కలపై వ్యాధులు కలిగించే వైరస్‌లలో ఆర్ఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్‌లు, డాహ్లియా మొజాయిక్ వైరస్ లాంటి మొక్కల వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. సాధారణంగా జంతువులపై దాడిచేసే వైరస్‌లలో డీఎన్ఏ జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ పోలియో వైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్, రేబిస్ వైరస్, మీజిల్స్ వైరస్, ఎబోలా వైరస్ లాంటివాటిలోజన్యుపదార్థంగా ఆర్ఎన్ఏ ఉంటుంది.

వైరస్‌ల రకాలు: ఆతిథేయి కణంపై దాడి చేసే స్వభావాన్ని బట్టి వైరస్‌లను పలు రకాలుగా విభజించారు. అవి..

1) బ్యాక్టీరియోఫేజ్‌లు - బ్యాక్టీరియా కణంపై దాడి చేస్తాయి.
2) ఫైటోఫేజ్‌లు - మొక్కల కణాలపై దాడి చేస్తాయి.
3) జూఫేజ్‌లు - జంతువుల కణాలపై దాడి చేస్తాయి.
4) మైకోఫేజ్‌లు - శిలీంధ్ర కణాలపై దాడి చేస్తాయి.
5) ఫైకోఫేజ్‌లు - శైవల కణాలపై దాడి చేస్తాయి.
6) సయనోఫేజ్‌లు - నీలిఆకుపచ్చ శైవలాలపై దాడి చేస్తాయి.
7) జైమోఫేజ్‌లు - ఈస్ట్ కణాలపై దాడి చేస్తాయి.



బ్యాక్టీరియోఫేజ్

వైరస్‌ల ఆకారం: వైరస్‌లు అనేక ఆకారాల్లో ఉంటాయి. అవి..

1) దండాకారం - టొబాకో మొజాయిక్ వైరస్
2) తోక కప్ప ఆకారం - బ్యాక్టీరియోఫేజ్
3) బుల్లెట్ ఆకారం - రాబ్డో వైరస్
4) దీర్ఘచతురస్రాకారం - వాక్సీనియా వైరస్
5) బహుభుజి - అడినో వైరస్
6) గుండ్రని ఆకారం - పోలియో

నిర్వచనం

ఆతిథేయి కణంలోని జీవరసాయన ప్రక్రియలను తనకు అనుకూలంగా మార్చుకుని పిల్ల వైరస్‌లను ఉత్పత్తి చేసుకునే వ్యాధికారక అతి సూక్ష్మజీవులే వైరస్‌లు. - (పెల్జర్, శాస్త్రవేత్త)

వైరస్‌ల వల్ల మొక్కల్లో కలిగే వ్యాధులు



వ్యాధి పేరు	కలగజేసే వైరస్
పొగాకు మొజాయిక్ వ్యాధి	పొగాకు మొజాయిక్ వైరస్
వంకాయ చిన్నఆకుల వ్యాధి	వంకాయ చిన్న ఆకుల వైరస్
టమాటో ఆకుముడత వ్యాధి	టమాటో ఆకుముడత వైరస్
బొప్పాయి మొజాయిక్ వ్యాధి	బొప్పాయి మొజాయిక్ వైరస్
బంగాళదుంప స్వల్ప మొజాయిక్ వ్యాధి	బంగాళదుంప X వైరస్
నిమ్మ ట్రిస్టేజా వ్యాధి	నిమ్మ ట్రిస్టేజా వైరస్

ప్రత్యుత్పత్తి: వైరస్‌లు కణం బయట ప్రత్యుత్పత్తిని చూపవు. ఆతిథేయి కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇవి ఆతిథేయి కణాన్ని మొదట అంటిపెట్టుకుని కణంలోకి తమ జన్యుపదార్థాన్ని పంపిస్తాయి. దీని తర్వాత ఆతిథేయి కణాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని వైరస్ భాగాలను విడివిడిగా తయారు చేసుకుంటాయి. ఇవన్నీ కలిసి పిల్ల వైరస్‌లుగా మారి ఆతిథేయి కణం నుంచి బయటకు వస్తాయి.

వైరస్‌లు-ప్రత్యేకతలు: ◆ వీటిలో కేంద్రకామ్లం, దీని చుట్టూ ప్రొటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది. ◆ వైరస్ కణంలో కణాంగాలు ఉండవు. ◆ శ్వాసక్రియ, పెరుగుదల, పోషణ లాంటివి ఉండవు. ◆ కణం బయట ఇవి నిర్జీవులుగా ఉండి, ఆతిథేయి కణంలోకి వెళ్లిన తర్వాత సజీవంగా మారతాయి. ◆ ఆతిథేయి కణంలోకి ఇవి ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే ప్రవేశిస్తాయి. ◆ ఇవి సజీవులు, నిర్జీవులకు వంతెన లాంటివి. ◆ వైరస్‌లు బ్యాక్టీరియాలతో సహా అన్ని జీవులపై దాడి చేయగలవు. ◆ వైరస్ కేంద్రకామ్లాల లక్షణాలు పిల్లవైరస్‌లకు సంక్రమించి, ఉత్పరివర్తనం జరుగుతుంది. వీటివల్లనే వైరస్‌లను సజీవులని చెప్పవచ్చు. ◆ ఆతిథేయి కణం వెలుపల ఇవి నిర్జీవ స్ఫటికాలుగా ఉంటాయి.

రచయిత: డాక్టర్ బి. నరేష్

SENIOR INTER ENGLISH

ON HIS HAVING ARRIVED AT THE AGE OF TWENTY THREE - JOHN MILTON

PARAGRAPH ANSWERS — 4 Marks

1. 'Time and tide wait for none' is an old saying. Discuss this in the context of the poem "On His Having Arrived at the age of Twenty Three".

A: John Milton (1608 - 1674) was a great poet in English Literature, known for his Grand Style in composing grandeur poems. His well composed poem Paradise Lost is a timeless classic as an epic.

The present poem "On His Having Arrived at the age of Twenty Three" is a devotional sonnet and his autobiographical. It glorifies God for showing mercy upon His creation. Milton uses this sonnet to symbolize his journey from doubt to self-discovery. Milton asserts the importance of time in our lives. If things like money and vehicles are lost, we can get them back with efforts, whereas we can not get back even a single moment of time, if once it is lost though we she'll down bundles of currency notes. It reminds us of the dictum that 'The time and tide wait for none'. The poet regrets for wasting the prime time of his age without producing any work of writing in the service of God. He feels so sad for not being recognized by the world, though he is mentally matured. He realises later that what is lost is lost forever and he should not waste his precious future at least here afterwards. He starts his journey as a poet, choosing poetry as the best mode to praise his task-master. The lateral realization makes the poet become a versatile genius to compose such great poems, and thus he has attained immortality as a poet through his poetry and his service to God.

Practice Questions — 4 Marks

ANNOTATIONS

1. How soon hath Time, the subtle thief of youth,
Stol'n on his wing my
Three and twentieth
year!

Final Exams-2026 IMPORTANT Q & A

2. And inward ripens do that much less appear,
That some more timely happy spirits
endu'th.

3. All is, if I have grace to use it so
As ever in my great task
-master's eye.

For more IMP Q & A

Writer: SHAIK ABDUL ZILANI

నేర చరితులకు జగన్ వత్తాసు: మంత్రి నిమ్మల

మాట్లాడుతున్న రామానాయుడు

పోడూరు, న్యూస్‌టుడే: బెట్టింగ్, ఇసుక మాఫియా, గంజాయి స్మగ్లింగ్, బూతు పురాణంలో నిష్ణాతులైన, నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వత్తాసు పలుకుతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోడూరు మండలం వేడంగిలో రూ.62.35 కోట్లతో చేపట్టిన అమరజీవి జలధార పథకం పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. పరామర్శల పేరిట జగన్ చేస్తున్న హంగామా శాంతి భద్రతలకు విఘాతంగా మారుతోందన్నారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబు నేరచరిత్ర ఉన్న వ్యక్తులన్నారు. అలాంటి వారికి వత్తాసు పలుకులుతున్న జగన్‌కు రానున్న రోజుల్లో మహిళలు బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్ర ప్రజలు జగన్ పాలనను తిరస్కరించి కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా.. ఆ పార్టీ నాయకులు గుణపాఠం నేర్వలేదని విమర్శించారు.

ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని వినతి

పాలకొల్లు, న్యూస్‌టుడే: ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదలకు కృషి చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. ఆ సంఘ నాయకులు పాలకొల్లులో శనివారం మంత్రిని ఆయన కార్యాలయం వద్ద కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. సమస్యలు పరిష్కరించడంతో పాటు వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. వీటిపై మంత్రి స్పందిస్తూ ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమర్ ఆలీషా, కార్యదర్శి రాజ్యలక్ష్మి, పాలకొల్లు తాలూకా అధ్యక్షుడు వీవీబీ సునీల్, నారాయణరాజు పాల్గొన్నారు.

Bank of India Relationship beyond banking

బ్యాంక్ ఆఫ్ ఇండియా
తణుకు బ్రాంచ్, పశ్చిమ గోదావరి జిల్లా
ఆం.ప్ర., ఫోన్ : 08819-223475

అపెండెక్స్-IV (రూల్ నెం.8(1)) చూడండి

స్వాధీనత ప్రకటన (స్థిరాస్తి కొరకు)

ఇందుమూలముగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారము మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 నందలి రూల్ 3తో చదివే సదరు సెక్షన్ 13(12) ప్రకారము సంక్రమించిన అధికారములతో **ఋణగ్రహీత : శ్రీ దంపనబోయిన ధనలక్ష్మి, భర్త : దంపనబోయిన పూర్ణ చిరంజీవి రావు** వారిని నోటీసు నందు చెప్పిన బకాయి సొమ్ము **రూ.17,61,434.71 పై. (అక్షరాల పదిహేడు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయల డెబ్బై ఒక్క పైసలు మాత్రమే) +** వడ్డీతో కలిపి ఈ నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **తేది.05.11.2025** న డిమాండ్ నోటీసు జారీచేయబడినది.

ముఖ్యంగా ఋణగ్రహీతలు సదరు సొమ్మును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఋణగ్రహీత మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా ప్రకటించునది ఏమనగా దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంట్రస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 నందలి రూల్ 9తో చదువుకోవలసిన సదరు చట్టంలోని సెక్షన్ (13) యొక్క సబ్- సెక్షన్ (4) క్రింద సంక్రమించిన అధికారాలు వినియోగిస్తూ దిగువ వివరించిన ఆస్తిని **తేది.02.02.2026 న స్వాధీనం** చేసుకోవడమైనది.

సాధారణ ప్రజానీకానికి, ప్రత్యేకించి ఋణగ్రహీతకు ఇందుమూలముగా హెచ్చరిక జారీచేయునది ఏమనగా ఈ ఆస్తితో ఎవరు ఏవిధమైన లావాదేవీలు జరుపరాదు మరియు అట్లు చేసిన వారు **బ్యాంక్ ఆఫ్ ఇండియా** వారి ఛార్జీకి అనగా ఋణగ్రహీత బ్యాంకు వారికి బకాయి ఉన్న సొమ్ము **రూ.17,61,434.71 పై.** మరియు వడ్డీతో సహా లోబడి ఉండును.

ఋణగ్రహీత'లు సెక్యూర్డు ఆస్తుల విమోచనంనకు గల కాలపరిమితి గురించి సదరు చట్టంలోని సెక్షన్ 13 నందు సబ్ సెక్షన్ (8) నందు నిబంధనలపై శ్రద్ధ వహించవలెను.

స్థిరాస్తుల వివరములు

ఆంధ్రప్రదేశ్-534211, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు, సజ్జాపురం, ఎస్.బి.ఐ కాలనీ, విరించి ఇ.ఎమ్.స్కూల్ సమీపంలో, పాత డోర్ నెం.35-176, కొత్త డోర్ నెం.35-4-11, ఫ్లాట్ డోర్ నెం.35-4-11/ff.301, ఆర్.ఎస్.నెం.32/9 లో, అసెస్‌మెంట్ నంబర్: 1081015956, అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాన్ నెం.34/79 మరియు సవరించిన లేఅవుట్ ప్లాన్ నెం.140/80 ప్రకారం, మొత్తం 1125 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలంలో 27 చదరపు గజాల (లేదా 22.57 చదరపు మీటర్ల) అవిభాజ్యపు వాటాతో మరియు "రేణుక రెసిడెన్సీ అపార్ట్‌మెంట్" లోని మూడవ అంతస్తులో ఉన్న ఫ్లాట్ నెం.301. ఈ ఫ్లాట్ 1070 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కామన్ ఏరియాతో కలిపి) కలిగి, ఆర్.సి.సి రూఫ్డ్ రెసిడెన్షియల్ రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాటు యావదాస్తి శ్రీమతి దంపనబోయిన ధనలక్ష్మి, భర్త: దంపనబోయిన పూర్ణ చిరంజీవిరావు గారి పేరున కలదు.

స్థలం హద్దులు: తూర్పు: సలారుద్దీన్, ఆకుల లక్ష్మీనారాయణ, అబ్బిరెడ్డి భాస్కరరావు గారి స్థలాలు - 126', **పడమర :** మున్సిపాలిటీ డ్రైనేజీ మరియు రోడ్డు-126', **ఉత్తరం :** మున్సిపాలిటీ రోడ్డు -76'6", **దక్షిణం :** వెలగల రామలింగారెడ్డి గారి స్థలం-84'.

ఫ్లాట్ హద్దులు: తూర్పు: కారిడార్, **పడమర :** ఓపెన్ టు స్కై, **ఉత్తరం :** ఓపెన్ టు స్కై, **దక్షిణం :** ఓపెన్ టు స్కై.

తేది : 02.02.2026
ప్రదేశం : తణుకు

సం/- అధీకృత అధికారి
బ్యాంక్ ఆఫ్ ఇండియా

వివాహిత ఆత్మహత్య

భర్త, అత్త వేధింపులే కారణమని తండ్రి ఫిర్యాదు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఓ వివాహిత ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందిన ఉదంతమిది. సీఐ జి.కాళీచరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం గ్రామీణ మండలం చినఅమిరానికి చెందిన తుమ్మల భాగ్యలక్ష్మి(30)కి 3 ఏళ్లకిందట సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. వీరిరువురికి ఇది రెండో వివాహం. సుబ్రహ్మణ్యం మొదటి భార్య కొవిడ్‌లో మృతి చెందారు. వారికి అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. భాగ్యలక్ష్మికి మొదటి భర్తకు మనస్పర్థలతో విడాకులు తీసుకోగా వారికి ఒక అబ్బాయి ఉన్నారు. ఇదిలా ఉండగా 2022లో సుబ్రహ్మణ్యంతో రెండో వివాహ సమయంలో రూ.2.50 లక్షలు కట్నమిచ్చారు. అది చాలదంటూ ఇటీవల వేధింపులకు గురిచేయడంతో పాటు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని మోడేకుర్రులోని పుట్టింటికి పంపించేయగా 2024లో రూ.50 వేలు ఇచ్చి మళ్లీ కాపురానికి పంపారు. భర్త, అత్త లక్ష్మి మళ్లీ వేధింపులకు గురిచేయగా భరించలేక కొన్నినెలలు పుట్టింటిలోనే ఉంది. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి రూ.లక్ష ఇచ్చి అత్తింటికి పంపించారు. ఇంకా తీసుకురమ్మని వేధింపులకు గురిచేస్తున్నారంటూ తల్లిదండ్రులకు చెప్పి బాధపడుతుండేది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం బంధువు ఒకరు చినఅమిరం నుంచి ఫోన్ చేసి భాగ్యలక్ష్మి సీరియస్‌గా ఉందని చెప్పడంతో వచ్చి చూసేసరికి కింద పడి ఉందని, ఉరివేసుకుని చనిపోయినట్లు చెప్పారని మృతురాలి తండ్రి డి.రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ధైర్యలక్ష్మి అలంకరణలో మావుళ్లమ్మ

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా అమ్మవారు శనివారం ధైర్యలక్ష్మి అలంకరణలో దర్శనం ఇచ్చారు. సాయంత్రం అమ్మవారికి సహస్ర నామ కుంకుమ పూజ నిర్వహించారు. పంచ హారతులు ఇచ్చారు. ఆదివారం గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

హుండీ ఆదాయం లెక్కింపులో అధికారులు, భక్తులు

సోమేశ్వరుడి ఆదాయం రూ.9.37 లక్షలు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. 72 రోజులకు రూ.9,37,042, అన్నసమారాధన హుండీ రూ.20,410 వచ్చినట్లు ఆలయ ఈవో డి.రామకృష్ణంరాజు తెలిపారు. ఈవోలు ఎం.రఘునాథ్, పి.టి.గోవిందరావు, కె.సత్యనారాయణరాజు పర్యవేక్షించారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

అలా ఏఎన్ఆర్ సినిమాలో నటించా..

బాలాగంగాధర్‌తిలక్

పోలవరం, న్యూస్‌టుడే: డ్రామాలపై ఆసక్తితోనే రవీంద్రభారతిలో జరిగే పలు సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు దృష్టిలో పడి.. నటుడ్ని అయ్యానని పోలవరం గ్రామానికి చెందిన సీనియర్ నటుడు మహంకాళీ బాలాగంగాధర్ తిలక్ తెలిపారు. శనివారం పోలవరంలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. 1953లో పోలవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివానన్నారు. అనంతరం హైదరాబాద్‌లో పీయూసీ, బీఏ పూర్తి చేసి కొలువులో చేరానన్నారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో సినిమా షూటింగ్ చూసేందుకు మిత్రులతో కలిసి సారథి స్టూడియోకు వెళ్తే బంగారుగాజులు సినిమా చిత్రీకరణ జరుగుతోందని, కోడైరెక్టర్ వచ్చి.. వైద్యుడి పాత్ర ఉంది చేస్తావా అని అడగడంతో ఏఎన్ఆర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందన్నారు. అనంతరం ఎన్టీఆర్‌తో దానవీరశూరకర్ణ, దాసరి నారాయణరావు ఒసేయ్ రాములమ్మా చిత్రాల్లో నటించానన్నారు. ఇప్పటి వరకు అయిదు వందల చిత్రాల్లో నటించానని, తాజాగా దండోరా చిత్రంలో నటించినట్లు పేర్కొన్నారు.

సీఎంను కలిసిన ఉద్యాన వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ

సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ధనుంజయరావు

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుని అమరావతిలోని సచివాలయంలో వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ ధనుంజయ రావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉద్యాన వర్సిటీ పని చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి నెలా సమీక్షా సమావేశాలకు హాజరై పురోగతిని తెలియజేయాలని సూచించారు. వర్సిటీ రిజిస్ట్రార్ మాధవి పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ దుర్గాప్రసాద్, చిత్రంలో ఎస్సైలు

సామాజిక మాయలో.. మృగాళ్లకు చిక్కి!

ఇద్దరు బాలికలపై అఘాయిత్యం.. నిందితుల అరెస్టు

నరసాపురం, గ్రామీణ, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి తెగబడ్డ నిందితులను అరెస్టు చేసినట్లు నరసాపురం గ్రామీణ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. పోలీసు సర్కిల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నరసాపురం మండలం పీఎంలంకకు చెందిన తిరుమాని దుర్గాప్రసాద్ (20)కు యలమంచిలి మండలానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో దుర్గాప్రసాద్ కోరిక మేరకు గత నెల 22న ఆ బాలిక తన స్నేహితురాలితో కలిసి మొగల్తూరు వెళ్లింది. దుర్గాప్రసాద్ తన స్నేహితుడు తిరుమాని రాజేంద్ర(19)తో కలిసి ఆ బాలికలకు మాయమాటలు చెప్పి స్థానిక లాడ్జికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ బాలికలు వరుసగా రెండురోజుల పాటు పాఠశాలకు హాజరు కాకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాలకు వెళ్తున్నట్లు చెప్పి ఎక్కడకు వెళ్లారంటూ ఆ బాలికలను కుటుంబ సభ్యులు ఆరాతీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాలికల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ యువకులపై వేర్వేరుగా పోక్సో కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండు విధించారన్నారు. లాడ్జి యజమాని, రిసెప్షనిస్టులపై కూడా కేసులు నమోదు చేయనున్నామన్నారు. సమావేశంలో ఎస్సైలు జి.వాసు, వై.నాగలక్ష్మి తెలిపారు.

10 నుంచి అక్విడక్టు రోడ్డు వంతెనపై రాకపోకలు నిలిపివేత

పి.గన్నవరం, న్యూస్‌టుడే: పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరినదిపై ఉన్న డొక్కా సీతమ్మ అక్విడక్టు రోడ్డు వంతెనపై రూ.49.03 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టనున్నందున ఈ నెల 10 నుంచి రాకపోకలు నిలుపుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ డీఈఈ భూపతిరాజు రవిప్రసాద్‌రాజు వెల్లడించారు. 42 రోజులపాటు దీని చెంతనే ఉన్న కాటన్ అక్విడక్టు రోడ్డు బ్రిడ్జిపై నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తామని తెలిపారు. దీనిపై ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మినహా ఆర్టీసీ బస్సులు, లారీలు, టిప్పర్లకు అనుమతి లేదన్నారు. ప్రజలకు, వాహన చోదకులకు తెలిసేలా రాజోలు, అమలాపురం, అంబాజీపేట, ఈతకోట, తాటిపాక వంటి ముఖ్య కూడళ్లల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత నాలుగు నెలలుగా చించినాడ బ్రిడ్జికి మరమ్మతుల కారణంగా రాకపోకలు నిలుపుదల చేశారు. ఇప్పుడు డొక్కా సీతమ్మ అక్విడక్టు రోడ్డు బ్రిడ్జిపై రాకపోకలు నిలుపుదల చేసే క్రమంలో ప్రజలు, వాహన చోదకులు ఇబ్బంది పడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

బాలలపై భారం మోపొద్దు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: బాల్య వివాహాలతో పిల్లలపై భారం మోపొద్దని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. అమీనాపేట సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో శనివారం బాల్య వివాహాలు- అనర్థాలు, మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

9 నుంచి 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ'

గురుద్వారా, న్యూస్‌టుడే: విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే దిశగా ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం 'డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలోని 13 జిల్లాలకు చెందిన వినియోగదారులు 86884 00499 ఫోన్ నెంబర్ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. గురుద్వారా దరి సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, హెచ్చు తగ్గులు, కొత్త సర్వీసుల జారీ, సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చునన్నారు.

మార్చిలో నన్నయ స్నాతకోత్సవం

పట్టాలు పొందేందుకు దరఖాస్తుల ఆహ్వానం

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం మార్చిలో నిర్వహించనున్నట్లు వీసీ ఎస్.ప్రసన్నశ్రీ శనివారం తెలిపారు. 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలలో రెగ్యులర్ పీజీ, పీజీ డిప్లొమా, పీజీ ప్రొఫెషనల్, డిగ్రీ కోర్సులు చేసిన అభ్యర్థులు పట్టాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం శివారులోని నన్నయ విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణం, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలతో పాటు అనుబంధ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు వేడుకకు రావాలన్నారు. డిసెంబరు 31 లోగా పీహెచ్‌డీ డిగ్రీలు పొందిన అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారన్నారు. ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు చేసిన వారు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ విద్యార్థులు రూ.1,400, పీహెచ్‌డీ అభ్యర్థులు రూ.3,000 మొత్తంతో డీడీ తీసి ఈనెల 12లోగా పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ లేదా యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను సంప్రదించాలన్నారు.

నడిపూడి పంచాయతీలో అవకతవకలు!

సర్పంచి, పూర్వ కార్యదర్శులకు నోటీసులు

వాసవీ పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: నడిపూడి పంచాయతీలో నిధుల వినియోగానికి సంబంధించిన అవకతవకలపై సర్పంచితో పాటు ఇద్దరు పూర్వ కార్యదర్శులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఎంపీడీవో టి.సూర్యనారాయణ మూర్తి శనివారం తెలిపారు. ఈ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై అందిన ఫిర్యాదుల మేరకు నరసాపురం డీఎల్‌పీవో జ్యోతిర్మయి విచారణ జరిపారు. మొత్తం రూ.43,30,595 మేర అవకతవకలు జరిగినట్లు తేల్చారు. గతంలో పని చేసిన ఇద్దరు కార్యదర్శులు రూ.21,65,298, ప్రస్తుత సర్పంచి రూ.21,65,297 మేర బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై బాధ్యులు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఎంపీడీవో తెలిపారు.

భీమవరం
• భీమవరం • ఉండి

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

వీరవాసరం, న్యూస్‌టుడే: బాల్య వివాహాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో వైభవతి అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైల్డ్ రైట్స్ అలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రచార రథంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎంపీడీవో వైభవతి శనివారం ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ రథం ద్వారా సిబ్బంది మండలంలోని వీరవాసరం, నవుదూరు, బలుసుగొప్పపాలెం గ్రామాల్లో పర్యటించి బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.

సజావుగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు జిల్లాలో శనివారం ప్రశాంతంగా జరిగాయని డీఐఈవో జి.ప్రభాకర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 2076కు 2038, మధ్యాహ్నం 1805కు 1779 విద్యార్థులు హాజరయ్యారని ప్రకటనలో తెలిపారు.

అభయాంజనేయస్వామికి విశేష పూజలు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఈగలదొడ్డిలోని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరించి, సుదర్శన హోమం, తమలపాకుల పూజ చేశారు. జై శ్రీరామ్ అంటూ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు.

తేనెటీగల పెంపకంపై శిక్షణ

ఉండి, న్యూస్‌టుడే: శాస్త్రీయంగా తేనెటీగల పెంపకంపై ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం రెండో విడత శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమ సమన్వయకర్త మల్లికార్జున రావు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇక్కడ శిక్షణ పొంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విజయవంతంగా వాటి పెంపకం చేసి ఆదాయం పొందుతున్న విశ్రాంత ఉద్యోగి సత్యనారాయణ తన అనుభవాలను వివరించారు. పలువురు అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం:	80085 74471	గునుపూడి:	80085 74474
భీమవరం కలెక్టరేట్:	80085 74533	ఉండి:	80085 74475
పాలకోడేరు:	80085 74467	ఉండి:	80085 74526
ఆకివీడు:	80085 74525	కాళ్ల:	94401 04042

ఆకివీడు, న్యూస్‌టుడే: ? గుమ్ములూరు కాలనీ ప్రాంతంలో డ్రెయినేజీలో పలు చోట్ల అటంకాలు పెరిగిపోయి, మురుగు పొడదంకా అవరోధంగా ఉంది. - నారాయణరావు, స్థానికుడు
✔ చర్యలు తీసుకుంటాం. - సాకేటేబాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఆకివీడు.

పాలకోడేరు, న్యూస్‌టుడే: ? విస్సాకోడేరు పశువుల చెరువు వెనుక వైపు రోడ్డులో డ్రెయినేజీ సౌకర్యం లేక పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. - ఎం.రాంబాబు, స్థానికుడు
✔ చర్యలు తీసుకుంటాం. - పవన్‌కుమార్, కార్యదర్శి

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: ? కొవ్వాడఅన్నవరం పంచాయతీ పరిధిలో డ్రెయినేజీ సమస్య దారుణంగా ఉంది. - ప్రసాద్
✔ పరిశీలించి చర్యలు చేపడతాం. - శ్యాం, పంచాయతీ కార్యదర్శి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ? చెత్త వేయడంతో పంట కాలువలు కలుషితమవుతున్నాయి. - నరసింహమూర్తి, రైతు
✔ చెత్త వేసినవారికి పురపాలక నిబంధనల మేరకు జరిమానా విధిస్తాం. - ఎ.రాంబాబు, సహాయ కమిషనర్

వీరవాసరం, న్యూస్‌టుడే: ? వీరవాసరం ద్వారా సమాఖ్య భవనానికి వెళ్లే దారి మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. - శ్యాంబాబు
✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి, వీరవాసరం

కాళ్ల, న్యూస్‌టుడే: ? జక్కరం, కోపల్లె, సీసలి పరిధిలో రాష్ట్రీయ రహదారిపై దుమ్ము లేచి ఇబ్బందులు పడుతున్నాం. - కిశోర్‌బాబు
✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - శ్రీహరిరాజు, ఆర్‌అండ్‌బీ ఏఈ.

ప్రణాళిక తడబడి.. పర్యవేక్షణ కొరవడి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం పురపాలక సంఘం నీటి సరఫరా విభాగంలో పర్యవేక్షణ కొరవడింది. ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో అలసత్వమో, పట్టింపు లేకపోవడమో ఏదైనాపట్టికి ప్రజలకు స్వచ్ఛనీరు అందించలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. మంచినీటి సర్వీసు రిజర్వాయర్ల ప్రాంగణాల్లో శుభ్రత ఉండదు, పైపులైన్ల మరమ్మతులకు ఏదో చోట తవ్వినా.. మళ్లీ అక్కడే కొన్నిరోజులకు తవ్వకాలు చేపట్టడం ప్రజలకు విస్మయాన్నిస్తోంది.

భీమవరం పట్టణంలో పైపులైను లీకేజీలు 20కు పైగా ఉంటాయి. మరమ్మతులకు తవ్వుతారు, అలాగని నీటి లీకేజీ ఆరికట్టరు. మరమ్మతు పనుల రూపంలో రూ.లక్షలు బడ్జెట్ కేటాయించినా ఫలితం లేదు.

చేయాల్సింది ఇలా

రోజూ ఉదయం 5.30 గంటలకు భీమవరం ఎస్.ఆర్-1 దగ్గరకు పట్టణం లోని 14 మంచినీటి సర్వీసు రిజర్వాయర్ల సిబ్బంది ఏదైనా సమస్యలో హాజరుకావాలి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పైపులైన్ల మరమ్మతులు ఇబ్బందులుంటే వాటి వివరాలు అధికారులతో చర్చించాలి. అవి పరిష్కరించేలా పనులు చేపట్టాలి.

ఏం చేస్తున్నారు

ఉదయం 6 గంటలకు వస్తారు, 7 గంటల తర్వాత కనిపించరు. మళ్లీ సాయంత్రం వస్తారు, ఆ తర్వాత ఎవరూ ఉండరు. ఈ తరహాలో సర్వీసు రిజర్వాయర్లలో నీటి నిల్వలు పట్టించుకోరు. పట్టణానికి ఇద్దరు ఫిట్టర్లు ఉన్నారు. లీకులు ఉంటే వాటిని గుర్తించి శాశ్వతంగా పనులు పూర్తి చేయించాలి. ఇలా చేసి ఉంటే పట్టణమంతా గుంతలు ఎందుకు ఉంటాయిలే అనేది పనులు చూడగానే అనిపిస్తుంది. ప్రతి సర్వీసు రిజర్వాయరుకు సిబ్బంది ఉన్నారు. అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించకపోవడంతో చిట్టడవుల్లా మారాయి. పైపులు నుంచి వచ్చే నీళ్లు నిలిచిపోయి మురుగు కలుస్తున్నా పట్టించుకోరు. అన్నిచోట్లా పనులు చేయిస్తామని తాత్కాలిక ఎంఈ తాతబ్బాయి తెలిపారు. ప్రస్తుతం కొన్నిచోట్ల పనులు చేయిస్తున్నామన్నారు. పైపులైన్ల లీకేజీ పనులు కూడా శాశ్వత ప్రాతిపదికన చేపట్టామన్నారు.

భీమవరంలోని బుధవారం మార్కెట్ కూడలిలోని మంచినీటి సర్వీసు రిజర్వాయరు ఆవరణ ఇది. పట్టణంలో 14 రిజర్వాయర్లు ఉండగా వాటి చుట్టూ ఇదే పరిస్థితి

వేంకన్న సన్నిధిలో అయోధ్య రాముని స్వర్ణ ధనుస్సు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: అయోధ్య కల్యాణ రాముని స్వర్ణ ధనుస్సును భీమవరం హౌసింగ్‌బోర్డు కాలనీ వేంకన్న ఆలయంలో భక్తుల దర్శనకు ఉంచారు. శనివారం సందర్భంగా భక్తుల దర్శనం నిమిత్తం అయోధ్య ప్రతినిధి శ్రీనివాసశాస్త్రి తీసుకొచ్చినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

వీఆర్ఏల సమస్యలు పట్టవా

ఉండి, న్యూస్‌టుడే: ఈనెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ)ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు పేర్కొన్నారు. గ్రామాల్లో వెట్టి చాకిరి చేస్తున్న వీఆర్ఏలకు గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా పాలకులు పట్టించుకోలేదని వాపోయారు. ఈ మేరకు ఉండి ఉప తహసీల్దారుకు శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు.

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు అవసరం

వీరవాసరం శివారులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలిస్తున్న శ్రీనివాసరావు

వీరవాసరం, భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ టి.శ్రీనివాసరావు సూచించారు. నియోజకవర్గంలోని వీరవాసరం, మత్స్యపురి, తుందుర్రు, బేతపూడి గ్రామాల్లోని తాగునీటి చెరువులు, పథకాలను శనివారం ఆయన పరిశీలించారు. వీరవాసరం శివారు పేటకొడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో వ్యర్థాల తొలగింపు పనులు చేయించి చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపాలని పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకి సూచించారు. అదనపు మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు చేయించుకోవాలన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధులు తాగునీటి పథకాల కోసం ఖర్చు చేసుకోవచ్చన్నారు. ఆయన వెంట ఏఈ ఎం.కనకరావు ఉన్నారు.

మహనీయులను స్మరించుకోవాలి

మాట్లాడుతున్న న్యాయమూర్తి లక్ష్మీనారాయణ

వీరవాసరం, న్యూస్‌టుడే: దేశం కోసం, సమాజంలో మార్పు కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలని భీమవరం 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవా సంస్థ ఛైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి.లక్ష్మీనారాయణ అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం వీరవాసరం ఎంఆర్‌కే జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంబేడ్కర్, జ్యోతిబాపూలే మహిళల విద్యకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. సివిల్ జడ్జి ఎం.సుధారాణి, 1వ అదనపు సివిల్ జడ్జి పి.హనీష్, 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఎస్. జ్యోతిలు మాట్లాడుతూ బాల్య వివాహాలు, విద్యా హక్కు చట్టం, రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, ఎంఈవోలు వీడీ డి.శ్రీలక్ష్మి, సీఐ బి.శ్రీనివాసరావు, జిల్లా శిశు రక్షణ అధికారి రాజేష్, ప్రధానోపాధ్యాయిని ఎస్‌వీఎస్ ప్రసాద్, ప్యానల్ న్యాయవాదులు బి.సురేష్‌కుమార్, కె.జ్యోతి, అంబేడ్కర్, న్యాయవాదులు సుందర్రావు, విజయ, ఎస్సై ఎం.రాజ్‌కుమార్, కె.చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో సి.హెచ్.ధనలక్ష్మి తెలిపారు. లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘ సమీక్ష సమావేశం శనివారం జరిగింది. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. వైద్యులు కె.ప్రవీణ్‌కుమార్, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అధికారులు రైతుల సమస్యలు తెలుసుకోవాలి: కలెక్టర్

పాస్ పుస్తకం అందజేస్తున్న నాగరాణి

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసే సమయంలో అధికారులు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. తేతలి గ్రామంలో శనివారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులతో మాట్లాడారు. పాస్ పుస్తకంలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి ఏకీకృత సర్వే పనులు, రీసర్వే ప్రక్రియ ప్రగతిని సమీక్షించారు. ఆర్డీవో ఖతీబ్ కౌసర్ బానో, తహసీల్దార్ అశోక్ వర్మ, ఎంపీడీవో లోహిత్ సాగర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి

మొగల్తూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకోవాలని కోరుతూ మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేసినట్లు మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు తెలిపారు. శనివారం అమరావతిలో మంత్రి లోకేశ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పెద్దిరాజు పేర్కొన్నారు.

సమ్మె విజయవంతానికి పిలుపు

ఆకివీడు, న్యూస్‌టుడే: కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ కె.తవిటినాయుడు డిమాండ్ చేశారు. శనివారం ఆకివీడు జవహర్‌పేటలోని రైస్‌మిల్లుల కూలీల వద్ద కార్మికులతో సమావేశం నిర్వహించారు. కష్టజీవులకు నష్టం కలిగించే విధంగా ఉన్న నూతన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, పాత ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలనే డిమాండ్లతో ఈ నెల 12న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: తమ సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు యర్ర మోహనరావు, జిల్లా కార్యదర్శి జక్కరయ్య తదితరులు కోరారు. ఈ మేరకు వారు శనివారం శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు, ఉమ్మడి ఉభయగోదావరిజిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తిని కలిసి విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగనున్న శాసనమండలి సమావేశంలో తమ సమస్యల్ని ప్రస్తావించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

బాలల ప్రతిభ భళా

సైనికుడినంటున్న భీమవరం భవిత కేంద్రం విద్యార్థి

చిన్నికృష్ణుడ్ని అంటున్న హేమాన్ష్

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: దివ్యాంగ ప్రతిభావంతులైన చిన్నారుల్లో దాగిన ప్రతిభ వెలుగులోకి తెచ్చేందుకు జిల్లాస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాన్ని భీమవరం డీఎన్ఆర్ రామకృష్ణ సభావేదికలో శనివారం నిర్వహించారు. పాటలు, చిత్రలేఖనం, నృత్యం, ఫ్యాన్సీ డ్రెస్ విభాగాల్లో పోటీలు నిర్వహించగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాలలు ప్రతిభ చాటారు. సృజనాత్మకత, సామాజిక భాగస్వామ్యం పెంపొందించే లక్ష్యంగా కార్యక్రమం ఏర్పాటు చేశామని సహిత విద్య జిల్లా సమన్వయకర్త టి.శ్రీనివాసు తెలిపారు. సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

కడతాం.. వదిలేస్తాం

ఉండి, న్యూస్‌టుడే: గృహ నిర్మాణ శాఖకు చెందిన ఉప నిర్మిత కేంద్ర భవనం శిథిలావస్థకు చేరింది. సుమారు 26 ఏళ్ల కిందట దీన్ని నిర్మించారు. అప్పట్లో గృహ నిర్మాణ శాఖ ద్వారా రుణాలు పొందే లబ్ధిదారులను ఈ రకమైన గృహాలు నిర్మించుకునేందుకు ప్రోత్సహించే రీతిలో ఈ కట్టడాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత దీన్ని నిర్వహణ పూర్తిగా అటకెక్కింది. కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. గృహ నిర్మాణ శాఖ డీఈఈ శివరామరాజు స్పందిస్తూ తాను రాకముందే ఈ భవనం బీటలు వారిందని తెలిపారు.

మురుగు.. కాలువలోకి పరుగు

గొల్లలకోడేరు(పాలకోడేరు), న్యూస్‌టుడే: గ్రామంలోని రెండో వార్డులో మురుగు నీటితో పంట కాలువ కలుషితమవుతోంది. కాలువ సమీపంలో మురుగు కాలువ దెబ్బతినడంతో మురుగు నీరంతా నేరుగా సిమెంట్ రోడ్డు మీదుగా పారుతూ కాలువలో కలుస్తోంది. దీంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మురుగు నీరు కాలువలోకి వెళ్లకుండా డ్రెయినేజీ మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని కార్యదర్శి నాగేంద్రకుమార్ తెలిపారు.

కాలుష్యం చెంత.. తాగునీటికి చింత

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: ఇది భీమవరం మండలంలోని ఎనిమిది గ్రామాల్లోని వేల మందికి తాగునీటిని అందించే లోసరి ప్రధాన కాలువ. గొల్లవానితిప్ప నుంచి తోకతిప్ప వరకు తీవ్ర కాలుష్యకారకంగా తయారైంది. ఆయా ప్రాంతాల్లో సేకరిస్తున్న చెత్తను దీని వెంబడి వేస్తున్నారు. ఆ చెత్త క్రమంగా కాలువలోకి చేరి నీరు కలుషితమవుతోంది. దీన్నే అధికారులు మంచి నీటి చెరువుల్లో నింపి నామమాత్రంగా శుద్ధి చేసి కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

పోడూరు, న్యూస్‌టుడే: మట్టపర్రులో ఓ ఇంటి నిర్మాణం నిమిత్తం రాడ్ బెండింగ్ పని చేస్తున్న ఇరగవరం వాసి గంగోలు రవి (27) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఎస్సై సుధాకరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రవి శుక్రవారం పనిచేస్తుండగా విద్యుదాఘాతంతో గాయాల పాలయ్యారు. స్థానికులు అతడిని 108 వాహనంలో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై రవి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

భార్యాభర్తల వివాదం.. ఇరువర్గాలపై కేసులు

ఆకివీడు, న్యూస్‌టుడే: భార్యాభర్తల గొడవ విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వారి వివరాల మేరకు.. రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతానికి చెందిన ముదరబోయిన గోవిందస్వామికి అతని భార్య గంగాభవానికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఇరువురు గొడవపడ్డారు. ఈ విషయాన్ని భార్య తల్లికి ఫోన్‌ద్వారా తెలియజేశారు. అదేరోజు తల్లి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఆ సమయంలో ఇరువర్గాలకు గొడవ జరిగింది. ఒకరినొకరు రాళ్ల, కర్రలతో కొట్టుకున్నారు. ఈ సంఘటనపై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

దారి కనిపించేలా.. ఫ్లెక్సీలు తొలగించరూ

నవుదూరు(వీరవాసరం), న్యూస్‌టుడే: నవుదూరు-కొణితివాడ ఆర్‌అండ్‌బీ రహదారి మలుపు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. ఫ్లెక్సీ కారణంగా మలుపులో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేకపోతున్నామని పేర్కొన్నారు. దీనిపై వీరవాసరం ఎస్సై ఎం.రాజ్‌కుమార్ మాట్లాడుతూ పరిశీలించి ఫ్లెక్సీ తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కీలక రహదారి.. సాఫీగా సాగే దారేది?

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రమైన భీమవరం నుంచి లోసరి వద్ద 216 తీర ప్రాంత జాతీయ రహదారిని కలిపే కీలక మార్గం ప్రజలకు చుక్కలు చూపుతోంది. పలు చోట్ల గుంతలు పడి దయనీయంగా మారింది. ప్రధానంగా గొల్లవానితిప్ప వద్ద పరిస్థితి ప్రమాదకరంగా తయారైంది. 15 ఏళ్ల కిందట ఈ మార్గాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. ఈ గ్రామ పరిధిలో అరకిలోమీటరు మేర మాత్రం వదిలేశారు. యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెన నిర్మించినప్పుడు చేయాల్సి ఉందంటూ అప్పట్లో పాలకులు, అధికారులు దీన్ని పక్కనబెట్టారు. ప్రయాణికులు నిత్యనరకం చవిచూడాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎదురుగా వచ్చే వాహనం తప్పించాలంటే ఆపసోపాలు పడాల్సిందే. జిల్లా కేంద్రమయ్యాకైనా దీని పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించినా ఇప్పటి వరకు అది జరగలేదు.

గొల్లవానితిప్ప వద్ద లోసరి వైపు మార్గం ఇలా

భీమవరం వైపు ఇలా

భీమవరం-లోసరి రహదారి పొడవు	- 15కి.మీ
రోజుకి రాకపోకలు సాగించే వాహనాలు	- 23వేలు

ఏడు గ్రామాలకు ప్రధాన మార్గం..గొల్లవానితిప్ప, గొంది, గూట్లపాడు, కొత్తపూసలమూరు, పాతపూసలమూరు, దొంగపిండి, తోకతిప్ప, లోసరి, బర్రెవానిపేట,

● రహదారి మొత్తాన్ని విస్తరించి అభివృద్ధి చేసేందుకు గతంలోనే సీఆర్ఎఫ్ నిధులు కేటాయించారు. నిధులు విడుదలైతే పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ర.భ.శాఖ ఏఈ రాజశేఖర్ తెలిపారు.

ఘనంగా పారాయణం

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మావుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక లలిత, విష్ణు సహస్ర నామ పారాయణం వైభవంగా నిర్వహించారు. శనివారం ఆలయ కళా వేదికపై, ఎదుట సుమారు 750 మంది మహిళా భక్తులు సామూహిక పారాయణం చేశారు. ముందుగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సతీమణి వెంకటేశ్వర దేవి జ్యోతి వెలిగించి పారాయణం ప్రారంభించి మాట్లాడారు. విష్ణు, లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం సకల చరాచర సృష్టికి మూలమైన పరమాత్మ స్వరూపమే అని ఆమె అన్నారు. అనంతరం పారాయణంలో ఆమె పాల్గొన్నారు.

ప్రచార పత్రం ఆవిష్కరణ

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ఉపాధి కూలీలకు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు బి.వాసుదేవరావు, సత్యనారాయణ, ఎ.హరేరాం, ఎం. రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను సీఐటీయూ కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు.

కొవ్వాడలో పోలీసుల పల్లెనిద్ర

కొవ్వాడఅన్నవరం(భీమవరం గ్రామీణ), న్యూస్‌టుడే: పోలీసుశాఖ ఆదేశాల మేరకు భీమవరం గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై వీర్రాజు భీమవరం మండలం కొవ్వాడఅన్నవరంలో శనివారం రాత్రి పల్లెనిద్ర చేశారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సచివాలయంలో నిద్ర చేశారు. వారితో పాటు పలువురు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాళ్ల, న్యూస్‌టుడే: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం పల్లెనిద్ర చేస్తున్నామని సీఐ జగదీశ్వరరావు అన్నారు. శనివారం కాళ్ల మండలం కాళ్ల పంచాయతీ కార్యాలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక దాడులు, దొంగతనాలు, గంజాయి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అపూర్వ సమ్మేళనం

ఇరగవరం, న్యూస్‌టుడే: యాభై ఏళ్ల కిందట రేలంగి తుమ్మలపల్లి మాణిక్యం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులంతా స్థానిక క్షత్రియ సామాజిక భవనంలో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1976 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులైన వారంతా 2010లో ఒకసారి కలిశారు. 15 ఏళ్లు కావడంతో మరోసారి కలిసి పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయిని ఆర్.మణిభారతిని సత్కరించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయుడు బుద్దరాజు రామకృష్ణంరాజు(100 ఏళ్లు)ను ఆయన ఇంటికెళ్లి సన్మానించారు. పూర్వ విద్యార్థులు పి.వరప్రసాదవర్మ, పెన్మత్స రాంబాబు, పి.సూర్యనారాయణ రాజు, వి.చిరంజీవిరాజు ఆధ్వర్యంలో ఈ గోల్డెన్‌జూబ్లీ వేడుకలు నిర్వహించారు.

వ్యసనాలకు దూరంగా ఉండాలి

కాళ్లకూరు(కాళ్ల), న్యూస్‌టుడే: మత్తు పదార్థాలు, గంజాయి వంటి చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని కాళ్ల ఎస్సై ఎన్ శ్రీనివాసరావు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు యూపీ పాఠశాలలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం కారణంగా జీవితాలు దుర్భరం అవుతున్నాయని తెలిపారు. సైబర్ నేరాలు, గుడ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

వనువులమ్మ ఆలయానికి విరాళం

ఆకివీడు, న్యూస్‌టుడే: వనువులమ్మ ఆలయం ప్రాంగణంలో అన్నప్రసాద షెడ్డు నిర్మాణానికి దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. శనివారం షెడ్డు నిర్మాణ నిమిత్తం స్థానిక శారదా కన్వెంట్ యాజమాన్యం కొప్పాక అపర్ణ స్వాతి రూ.25 వేలు నగదును అర్చకుడు లంక హర్షవర్ధన్‌కు అందజేశారు.

మీరు చూడాలి.. అవస్థలు వీడాలి...

19 వార్డు నివేదన
జనాభా- 3500

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం ప్రధాన ప్రాంతాల్లో విస్తరించిన వార్డు ఇది. వ్యాపార దుకాణాలు, బస్టాండు, బుధవారం మార్కెట్‌తో సమ్మిళితమై ఉంది. అలాంటి ప్రాంతాల్లో కలుషిత నీళ్లు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ ఇరకాటంలో ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉందంటున్నారు. రహదారులపై ఆక్రమణలు, అడ్డదిడ్డంగా వాహనాలతో నిత్యం చక్రబంధనంలో ఉంటుంది.

బుధవారం మార్కెట్ కూడలిలో పైపులైను లీకేజీ

ప్రధాన సమస్యలు

● పలుచోట్ల పైపులైన్ల లీకేజీలు ఉన్నాయి. వాటిని తవ్వినా వెంటనే పూడ్చరు, పూడ్చినా లీకేజీ ఆపకపోవడంతో నెల రోజుల వ్యవధిలో మళ్లీ తవ్వుతారు. ● బస్టాండు నలువైపులా ట్రాఫిక్ ఇబ్బందులున్నాయి. వాహనాలు రహదారిపై నిలుపుతారు. ● వీధి దీపాలు సక్రమంగా వెలగవు. కుక్కల గుంపులను దాటుకుని వెళ్లడం ఓ సాహసమే. ● రహదారి అంచుల్లో కాలిబాటగా వేసినచోట వాహనాలు నిలిపి వ్యాపారాలు చేయడం ప్రయాణికులకు, పాదచారులకు ఇబ్బందిగా మారింది.

చర్యలు తీసుకుంటాం

ఆక్రమణలు తొలగిస్తామని కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. కలుషిత జలాలకు అవకాశం లేకుండా అన్నిచోట్లా పనులు చేయిస్తున్నామన్నారు. ట్రాఫిక్ అవస్థల విషయాన్ని పోలీసు శాఖతో మాట్లాడతానన్నారు.

ప్రకటన

నా క్లయింట్లు భీమవరం గ్రామ కాపురస్తులు రాచమడుగు వెంకటేశ్వరరావు గారి కుమార్తె హాసిని, ఈయన కుమారుడు రాచమడుగు అభినవ్ మైనర్ అయినందున Mother and Next Friend రాచమడుగు శ్యామల గారు మాకు ఇచ్చిన సంజాయిషీని బట్టి యావన్మందికి తెలియజేయునది ఏమనగా,

ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని నా క్లయింట్లకు పెద తండ్రి గారైన రాచమడుగు సుధాకర్ గారు నా క్లయింట్లకు దఖలు పరుస్తూ మా క్లయింట్ల పేర ది. 5-6-2012 సం॥రం తేదీన ఒక దాన శెటిల్‌మెంటు దస్తావేజును వ్రాయించి ఇచ్చినారు. దర్మిలాను మా క్లయింట్ల పెదతండ్రి గారు అయిన రాచమడుగు సుధాకర్ గారు ది. 12-09-2021 సం॥రం తేదీని చనిపోయినారు. ఆయన చనిపోయిన దర్మిలాను ఆయన భార్య రాచమడుగు లక్ష్మి గారు ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిలో తనకు వారసత్వాన ఏవో హక్కులు ఉన్నవని సదరు ఆస్తిని ఇతరులకు క్రియపర్చే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా నా క్లయింట్లకు తెలియవచ్చినది. ఈ దిగువ షెడ్యూలు ఆస్తిలో సదరు రాచమడుగు లక్ష్మి గారికి ఏ విధమైన హక్కులు లేవు. సదరు రాచమడుగు లక్ష్మి గారి నుండి ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని గురించి ఎవరైనా ఏమైనా క్రియ దస్తావేజు వగైరాలు వ్రాయించుకున్నప్పటికీ అట్టి దస్తావేజులు ఏమిన్నీ నా క్లయింట్లు హక్కులను ఏ విధంగాను భంగపరచజాలవని ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయటమైనది.

షెడ్యూలు: ప॥గో॥జిల్లా, భీమవరం మండలం, గునుపూడి సబ్.డి.లో చేరిన భీమవరం మున్సిపల్ ఏరియాలోని భీమవరం గ్రామం తాలూకు పాత 13వ వార్డు కొత్త 3వ వార్డు, డోర్ నెం. 16-2-92రు గల ఆర్.సి.సి. డాబాను జిరాయితీ మెరక గ్రౌండ్‌రెంట్‌గా మారిన ఆర్.ఎస్.నెం. 385/22రులో య. 0.06 సెం.లో చ.గ. 49లు స్థలమునకు హద్దులు: **తూర్పు:** కొండవీటి వెంకటలక్ష్మి గారి కొట్టు గోడ మరియు ఉమ్మడి మార్గం 39-11 అం **దక్షిణం:** పి.పి.రోడ్ 11.2 అం **పడమర:** మోటుమర్రి వెంకట్రావు గారి గోడ మరియు ఉమ్మడి మార్గం 30-11 అం **ఉత్తరం:** ఈ ఆస్తి వగైరాలలోని ఉమ్మడి సందు మార్గం 11.2 అం

ఈ హద్దుల మధ్య చ.గ. 49 లేక చ.మీ. 40.5ర్లు స్థలమున్ను యిందలి మున్సిపల్ అసెస్‌మెంట్ నెం. 1074002741 మరియు డోర్ నెం. 16-2-92 గల ఆర్.సి.సి. డాబాన్ను

సం/- జి.గాయత్రి, అడ్వకేటు
భీమవరం, సెల్: 87900 60607

(c) eenadu

నరసాపురం
• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

నేత్రపర్వం.. భక్తాంజనేయుడి రథోత్సవం!

యలమంచిలి, న్యూస్‌టుడే: యలమంచిలిలో శ్రీరామ దూత ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రథయాత్ర పెదపాలెం మీదుగా శివాలయం, చిలుకూరివీధి నుంచి మూలస్థానేశ్వరి దేవి ఆలయం వరకు కొనసాగింది. అక్కడి నుంచి విష్ణు ఆలయం మీదుగా ప్రధాన రహదారి వెంబడి మధ్యాహ్నానికి తిరిగి ఆలయానికి చేరింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు.

విద్యుత్తు సరఫరాలో లోపాలా?

రేపు ఏడీఈతో ఫోన్ ఇన్ — ఈనాడు మీతోడు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో విద్యుత్తు సరఫరా లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదా? తగినన్ని పరివర్తకాలు లేక అల్ప విద్యుత్తుతో సతమతమవుతున్నారా? ఇలాంటి సమస్యలను పాలకొల్లు ఏడీఈ దృష్టికి తీసుకెళ్లే అవకాశం 'ఈనాడు- మీతోడు' కల్పిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ సూచించిన నంబరుకు నిర్దిష్ట సమయంలో ఫోన్ చేసి పేరు, ప్రాంతం, ఇతర వివరాలతో సమస్యను క్లుప్తంగా తెలియజేయడమే.

తేదీ: 10-02-2026 (సోమవారం)
సమయం: ఉదయం 11- 12 గంటలు
చరవాణి సంఖ్య: 94408 12726

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం : 80085 74504	ఆచంట: 90631 44737
పాలకొల్లు : 80085 74510	వాసవీ పెనుగొండ: 80085 74469
పోడూరు : 90631 44741	పెనుమంట్ర: 91212 29087

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? ప్రధాన కాలువ గట్టు వెంబడి చెత్త వేసి నిప్పు పెడుతున్నారు. పొగతో ఇబ్బంది పడుతున్నాం. - **ఎం. చంద్రశేఖర్, నరసాపురం**
? డంపింగ్ యార్డు సమస్య ఉండటంతో పురపాలక సిబ్బంది చెత్తను సక్రమంగా సేకరించడం లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. - **వెంకటేశ్వరరావు, 10వ వార్డు**
✔ చర్యలు తీసుకుంటాం. - **పాత్రుడు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: ? సామాజిక ఆరోగ్య కేంద్రం సమీపాన డ్రెయిన్‌లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. - **జి.సత్యనారాయణ, వాసవీ పెనుగొండ**
✔ శుభ్రం చేయిస్తాం. - **టి.కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి**

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ? భార్గవీనగర్‌లో కొద్ది రోజులుగా వీధిదీపాలు వెలగడం లేదు. - **రాము, పాలకొల్లు**
✔ మరమ్మతులు చేయిస్తాం. - **రాజ్‌కుమార్, పురపాలక డీఈ**

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: ? మురళీకృష్ణ నగర్‌లో వీధి దీపాలు వెలగడం లేదు. - **సాయి, యాళ్లవానిగరువు**
✔ మరమ్మతులు చేయిస్తాం. - **పి.శ్రీనివాస్, ఇన్‌ఛార్జి కార్యదర్శి**

మొగల్తూరు, న్యూస్‌టుడే: ? కెనాల్‌రోడ్డులో విద్యుత్తు పరివర్తకం చుట్టూ పొదలు పెరిగాయి. - **స్థానికుడు**
✔ చర్యలు చేపడతాం. - **ప్రభాకరరావు, ఇన్‌ఛార్జి ఏఈ**

రహదారి భద్రత.. సామాజిక బాధ్యత!

పాలకొల్లు సాంస్కృతికం, పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: రహదారి భద్రతా నియమాల అమలును సామాజిక బాధ్యగా భావించాలని సహాయ వాహన తనిఖీ అధికారి(పాలకొల్లు) అజ్మీర బద్దు విద్యార్థులకు సూచించారు. పాలకొల్లు ఆదిత్య డిగ్రీ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని రహదారి భద్రతా నియమాలు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎన్‌బీసీఎస్ఎన్ మూర్తి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

● మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మోటారు వాహనాలు నడపకూడదని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

మాట్లాడుతున్న అజ్మీర బద్దు, పాల్గొన్న విద్యార్థులు

అవగాహన సదస్సులో ఏవీఐ వెల్లడి

● వాహన ప్రమాదాలు జరిగినప్పుడు వీలైనంత త్వరగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. క్షతగాత్రులను రక్షిస్తే తరువాత చట్టపరంగా ఇబ్బందులు ఉంటాయనేది అపోహ మాత్రమే. ప్రమాద బాధితులకు ఆసరాగా నిలిచే వారికి ప్రభుత్వం నుంచి నగదు బహుమతి కూడా అందుతుంది.

● అతివేగం, ట్రిపుల్ రైడింగ్, చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపడమే ఎక్కువ శాతం ప్రమాదాలకు కారణం. ఈ విషయాల్లో యువతరం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. ప్రమాదాల నివారణలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి.

విచారణ జరుపుతున్న ఆర్డీవో రాజు

తల్లిదండ్రుల పోషణను విస్మరిస్తే చర్యలు

నరసాపురం, న్యూస్‌టుడే: తల్లిదండ్రుల సంక్షేమం, పోషణ బాధ్యతలు విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్డీవో దాసి రాజు హెచ్చరించారు. పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శనివారం వయోవృద్ధుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కుటుంబాలకు చెందిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

గ్రామీణ పేదలకు ఉపాధి కల్పనే లక్ష్యం

పాలకొల్లు, న్యూస్‌టుడే: గ్రామీణ పేదలందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వీబీజీ రామ్‌జీ పథకం ఏఐ పర్యవేక్షణలో కొనసాగనుందని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కబర్ధి తెలిపారు. పాలకొల్లులో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ పథకంపై కాంగ్రెస్, వామపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో అమలు చేయనున్న ఈ పథకంలో రైతులు, శ్రామికుల సంక్షేమం ఇమిడి ఉందన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో ఈ పథకం కీలకం కానుందన్నారు.

ప్రతి ఇంటికీ శుద్ధి జలాలు: మంత్రి

పోడూరు, న్యూస్‌టుడే: ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పోడూరు మండలం వేడంగిలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. విజ్జేశ్వరంలో కాటన్ బ్యారేజ్ నుంచి డెల్టాలోని అన్ని గ్రామాలకు పైపులైన్ల ద్వారా గోదావరి జలాలను సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరున ఈ పథకానికి పెట్టినట్లు మంత్రి వివరించారు. సర్పంచి చెల్లిబోయిన పద్మ పార్వతి శారద, ఏఎంసీ వైస్ ఛైర్మన్ దాసరి రత్నకుమారి, ఎంపీపీ ఇసుకపట్ల ధనలక్ష్మి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

శిలాఫలకం ఆవిష్కరించిన రామానాయుడు, నాయకులు

పాటలు, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ

పోడూరు, న్యూస్‌టుడే: భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలో శనివారం జరిగిన కళా, సాంస్కృతి వేడుకలో పోడూరు భవిత కేంద్రం విద్యార్థులు ప్రతిభ చూపి బహుమతులు సాధించారని హెచ్ఎం ఆకుల కల్యాణి తెలిపారు. పాటల పోటీల్లో గుబ్బల పరమేశ్, పదాల భాగ్యలక్ష్మి, చిత్రలేఖన పోటీల్లో మరికొందరు బహుమతులు సాధించారన్నారు. వీరికి డీఈవో నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ శ్యామ్‌సుందర్ బహుమతులు అందజేసినట్లు చెప్పారు.

విద్యార్థులకు బహుమతి అందజేస్తున్న డీఈవో

ఒత్తిడిని అధిగమిస్తే విజయం

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలకు సిద్ధం కావాలని నరసాపురం పట్టణ ఎస్సై సీహెచ్. జయలక్ష్మీ సూచించారు. ఎస్ఎస్ఎస్ పురపాలక ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి

మొగల్తూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకోవాలని కోరుతూ మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేసినట్లు మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు తెలిపారు. శనివారం అమరావతిలో మంత్రి లోకేశ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పెద్దిరాజు పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై అఖిలపక్ష సమావేశం

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు పంచాయతీ కార్యాలయంలో శనివారం అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. గ్రామంలో కోనాయకోడు, సాగునీటి కాలువ గట్లపై ఆక్రమణలు తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, డంపింగ్ యార్డు, ఇతర సమస్యలపై చర్చించారు. నాయకులు పడవల సత్యనారాయణ, మామిడిశెట్టి సత్యనారాయణ, గుబ్బల నాగరాజు తదితరులు సభ్యులు పాల్గొన్నారు.

దోమల నివారణకు కార్యాచరణ

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు పట్టణంలో దోమల నివారణకు ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నట్లు కమిషనర్ బి.విజయసారథి శనివారం తెలిపారు. పట్టణంలో 1 నుంచి 5, 22- 31 వార్డుల్లో ఫాగింగ్‌తో పాటు డ్రెయిన్లలో దోమల నివారణ మందు పిచికారీ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీని కోసం ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

విద్యాంజలి పోర్టల్‌తో ప్రమాణాలు మెరుగు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదలకు విద్యాంజలి పోర్టల్ 2.0 దోహద పడుతుందని నరసాపురం ఎంఈవో జానీ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ పోర్టల్ వినియోగంపై ప్రధానోపాధ్యాయులకు నరసాపురం మిషన్ హైస్కూలులో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పూర్వ విద్యార్థులు ఈ పోర్టల్ ద్వారా పాఠశాలల అభివృద్ధికి సహకారం అందించవచ్చన్నారు.

మొగల్తూరు, న్యూస్‌టుడే: విద్యాంజలి కార్యక్రమం ప్రజా భాగస్వామ్యంతోనే విజయవంతమవుతుందని ఎంఈవో శామ్యూల్‌జాన్ అన్నారు. విద్యాంజలి అమలుపై శనివారం మండలంలోని ప్రధానోపాధ్యాయులకు మొగల్తూరులోని పెన్మెత్స రంగరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు.

'ఊరి బడిని కాపాడుకుందాం'.. **మొగల్తూరు, న్యూస్‌టుడే:** ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన 'ఊరి బడిని కాపాడుకుందాం' కార్యక్రమం గోడ పత్రాలను శనివారం ఎంఈవో శామ్యూల్‌జాన్, యూటీఎఫ్ నాయకులు ఆవిష్కరించారు.

బకాయిలు విడుదల చేయాలి: యూటీఎఫ్

పోడూరు, న్యూస్‌టుడే: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శనివారం సీఎం చంద్రబాబుకు ఉత్తరాలు రాశారు. 200 ఉత్తరాలను పోడూరులో తపాలా కార్యాలయం వద్ద పోస్టు డబ్బాలో వేశారు. 12వ వేతన కమిషన్‌ను నియమించాలని, మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. యూటీఎఫ్ నాయకులు ఎంవీ రాజశేఖర్, కె. నాగరాజు, కె. పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

కార్డులు పోస్టు చేస్తున్న ఉపాధ్యాయులు

తడబడితే కాలువలోకే..!

ఆచంట, న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో మార్కెట్ ప్రాంతం నుంచి కచేరీ కూడలి వరకు ఇటీవల సీసీ రోడ్డు నిర్మించారు. ఈ మార్గం పొడవునా డ్రెయినేజీ ఉంది. రోడ్డు నిర్మాణ సమయంలో పాత డ్రెయిన్ కుంగిపోయింది. దీనికి తోడు సీసీ రోడ్డు, డ్రెయిన్ మధ్య ఎలాంటి జాగా లేకపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ అంశంపై పంచాయతీ కార్యదర్శి నరసింహారావు స్పందిస్తూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

నిషేధం.. నిస్తేజం!

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏక వినియోగ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం మొక్కుబడి తంతులా మారింది. పాలకొల్లు టిడ్కో గృహాల సముదాయం సమీపాన రహదారి వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోయాయి. కొందరు ఇళ్లలో మిగిలిన ఆహార పదార్థాలు, కూరగాయల తక్కును పాలిథిన్ సంచుల్లో కట్టి పడేస్తున్నారు. రోడ్లపై సంచరించే పశువులు వాటిని పాలిథిన్ సంచులతో సహా తిని అనారోగ్యానికి గురవుతున్నాయి.

కాలువ ఇలా.. మురుగు సాగేదెలా!

మండల కేంద్రమైన పెనుమంట్రలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారడంతో దోమల బెడదతో నరకం అనుభవిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల చెంత ఉన్న డ్రెయిన్లు కూడా పూడిపోయి దర్శనమిస్తున్నాయి. బ్రాహ్మణచెరువు- చెన్నాడచెరువు రోడ్డు పక్కన చెత్త పేరుకుపోగా సచివాలయ పరిసర ప్రాంతాల్లో డ్రెయిన్లో మురుగు నిలిచిపోయి దుర్వాసన వస్తోంది. డ్రెయిన్లు శుభ్రం చేయించేలా చర్యలు తీసుకుంటామని ఈవోపీఆర్డీ రాంబాబు చెప్పారు. **-న్యూస్‌టుడే, పెనుమంట్ర**

రాళ్లు తేలి.. అధ్వానంగా మారి!

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: దొంగరావిపాలెంలో ప్రధాన రహదారి సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ గుంతలతో, రాళ్లు తేలి అధ్వానంగా మారింది. రాత్రి వేళ ఈ మార్గంలో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఈ రహదారి అభివృద్ధికి అధికారులు ప్రతిపాదనలు పంపారని సర్పంచి కోన రామలింగేశ్వరరావు తెలిపారు.

కనీస వేతనాలు అమలు చేయండి

వాసవీ పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీపీఎం నాయకుడు ఎస్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 12న చేపట్టిన సార్వత్రిక సమ్మె నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన పంచాయతీ కార్మికులతో కలిసి శనివారం చినమల్లం పంచాయతీ కార్యదర్శికి నోటీసు అందజేశారు.

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

పోడూరు, న్యూస్‌టుడే: మట్టపర్రులో ఓ ఇంటి నిర్మాణం నిమిత్తం రాడ్ బెండింగ్ పని చేస్తున్న ఇరగవరం వాసి గంగోలు రవి (27) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఎస్సై సుధాకర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రవి శుక్రవారం పని చేస్తుండగా విద్యుదాఘాతంతో గాయాల పాలయ్యారు. స్థానికులు అతడిని 108 వాహనంలో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై రవి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట మండలం పెదమల్లం వద్ద సీఆర్‌జడ్ పరిధిలో ఉన్న అనగర్లంకలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ స్థానిక నాయకులు, గ్రామస్థులు శనివారం ఆచంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దారు కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇసుక తవ్వకాలు, రవాణాకు వినియోగిస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని కోరారు.

బాలిక అదృశ్యంపై కేసు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణ పరిధి అరుంధతి పేటకు చెందిన 17 ఏళ్ల బాలిక శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

లారీపై నుంచి జారిపడిన బియ్యం బస్తాలు

నరసాపురం, న్యూస్‌టుడే: లారీలో తరలిస్తున్న బియ్యం బస్తాలు పట్టణంలోని బాల గణపతి ఆలయం సమీపాన రోడ్డుపైకి జారిపడ్డాయి. సమాచారం అందుకున్న మండల రెవెన్యూ అధికారులు అక్కడకు వచ్చి వివరాలు సేకరించారు.

బాల్య వివాహాలు చేస్తే జైలుకే

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చేసిన వారితో పాటు ప్రోత్సహించిన వారికి కూడా జైలు శిక్ష తప్పదని పాలకొల్లు మండల న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాది కె.యోహాను పేర్కొన్నారు. స్థానిక పీఎల్‌కే ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్న వయసులో వివాహాలు చేస్తే బాలికలు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

ఉమాసోమేశ్వరస్వామి గ్రామోత్సవం

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: లింగాలవీధిలో ఉన్న ఉమా సోమేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మేళతాళాలతో పల్లకిలో ఉమా సోమేశ్వరస్వామి గ్రామోత్సవం నిర్వహించారు.

విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీ

నరసాపురం, పట్టణం, గ్రామీణ, మొగల్తూరు, న్యూస్‌టుడే: నియోజకవర్గ పరిధిలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు శనివారం కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేశారు. దృష్టి దోషాలు ఉన్న విద్యార్థులను గుర్తించి కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నారు. పట్టణంలోని మిషన్ హైస్కూలు, కొప్పర్రు, మొగల్తూరు జడ్పీ ఉన్నతపాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ పూర్తయినట్లు వైద్యశాఖ సిబ్బంది తెలిపారు.

శ్రద్ధాంజలి
సుమారు 25 సం.లు L.B.చర్ల సొసైటీ అధ్యక్షునిగా, రెండుసార్లు DCCB డైరెక్టర్‌గా ఉండి రైతన్నలకు చేయూతగా సహకార భవనానికి స్థలదాతగా మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసిన
శ్రీ చీర్ల సర్వేశ్వరరావు గారి మృతికి చింతిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ...
శ్రీ చీర్ల సర్వేశ్వరరావు గారు
మాజీ అధ్యక్షులు: L.B.చర్ల సొసైటీ
మాజీ డైరెక్టర్: DCCB, ఏలూరు
LB చర్ల PAC సొసైటీ
గుబ్బల వీరాస్వామి - వైస్ ప్రసిడెంట్
చామకూరి ఉషారాణి గౌడ్ - పర్సన్
పులపర్తి వెంకట సత్యనారాయణ - పర్సన్
కోయ వీసుబాబు - CEO
కాప్పినేని వెంకటేశ్వరరావు - అకౌంటెంట్
కావ్పర్తి ధనరాజు - క్లర్క్
గన్నాబత్తుల రాము - కంప్యూటర్ ఆపరేటర్
కాప్పాడి రవివర్మ - NMR అటెండర్

శ్రద్ధాంజలి
చిరునవ్వుకు చిరునామా, ప్రజాభిమానం గల నేత, రైతుబాంధవుడు, సహకార బ్యాంక్ భవన స్థల దాత, మా ఆప్తులు శ్రీ చీర్ల సర్వేశ్వరరావు గారి మరణానికి చింతిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ..
శ్రీ చీర్ల సర్వేశ్వరరావు గారు
మాజీ అధ్యక్షులు: LB చర్ల PACS
మాజీ డైరెక్టర్: DCCB, ఏలూరు
గౌ. అధ్యక్షులు: LB చర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ
LB చర్ల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ
కటకంశెట్టి వీరాస్వామి - అధ్యక్షులు
కల్లూరి శివకృష్ణ - ప్రధాన కార్యదర్శి
చెల్లబోయిన చంద్రరావు - ఉపాధ్యక్షులు
గుబ్బల వీరాస్వామి - వైస్ ఛైర్మన్: L.B.చర్ల PACS
తిరుమలశెట్టి నాగేశ్వరరావు - పార్లమెంట్ జిల్లా కార్యదర్శి
బైనబోయిన శివశంకరరావు - డైరెక్టర్: పార్వతి సోమేశ్వర స్వామి దేవస్థానం
కటకంశెట్టి పెదిరాజు
కూనపరెడ్డి నారాయణరావు - మండల తెలుగు రైతు అధ్యక్షులు
వాకాడి నారాయణమూర్తి - డైరెక్టర్: నీటి సంఘం
కల్లూరి గంగరాజు - టీడీపీ నాయకులు
అడబాల వీర్రాజు - మాజీ ఛైర్మన్: శివాలయం
కడలి నాగేశ్వరరావు - టీడీపీ నాయకులు
కటకంశెట్టి గురవయ్యనాయుడు - టీడీపీ నాయకులు
నాగిడి సాలెన్ - టీడీపీ నాయకులు
మోగంటి ప్రహ్లాద్ - టీడీపీ నాయకులు
రాట్నాల నరసింహారావు - Ex. MPTC
కైల సుబ్బారావు - టీడీపీ నాయకులు
మిరియాల వెంకటేశ్వరరావు - టీడీపీ నాయకులు
కడలి సత్యనారాయణ - టీడీపీ నాయకులు
పేరుపాలెం ఆనందరాజు - టీడీపీ నాయకులు
ఈదల సుబ్బారావు - టీడీపీ నాయకులు
బాలిశెట్టి వెంకటేశ్వరరావు - టీడీపీ నాయకులు
తిరుమలశెట్టి సప్తఋషి - టీడీపీ నాయకులు
తిరుమలశెట్టి ప్రసాద్ - ఐ.టీడీపీ కార్యదర్శి

శ్రద్ధాంజలి
మంచితనానికి మారుపేరుగా కల్మషం ఎరగని మనస్సుతో మా అందరి హృదయాలలో నిలిచిన అమృతమూర్తి శ్రీమతి కంచర్ల అన్నపూర్ణ గారి మృతికి చింతిస్తూ.. శోకతప్త హృదయాలతో..
శ్రీమతి కంచర్ల అన్నపూర్ణ గారు
W/o. శ్రీరామమూర్తి (లేటు)
L.B.చర్ల (బైనపాలెం)
అల్లుడు : ఆచంట మాధవరావు (రాజా) కుమార్తె : విజయలక్ష్మి
Rtd. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
మనుమడు : ఆచంట ఆనంద్ కుమార్ - మీనాక్షి
ప్రొ : సీబే రిసార్ట్స్, KP పాలెం బీచ్
శ్రీ సాయి హాస్పటల్, తణుకు
లక్ష్మీ గణపతి ఫిల్లింగ్ స్టేషన్ (Indian oil), లక్ష్మణేశ్వరం
[illegible]
ముని మనుమడు : ఆచంట వసంత్ మాధవ్
Software Engineer, HAL (Defence), HYD
అల్లుడు : గుణ్ణం పెద్దిరాజు కుమార్తె : వీరలక్ష్మి
మనుమడు : గుణ్ణం పాని - నాగశ్రీ
లారీ ట్రాన్స్‌పోర్ట్, పాలకొల్లు
అల్లుడు : జిడ్డు రాంబాబు (లేటు) కుమార్తె : మహాలక్ష్మి
మనుమడు : జిడ్డు రాజేష్ - సౌజన్య
అధ్యక్షులు : గుంపర్రు నీటి సంఘం, కార్తికేయ ట్రేడర్స్
పోలిశెట్టి నారాయణస్వామి (బాబు) - కిరణ్‌కుమారి
మాజీ అధ్యక్షులు : నరసాపురం బార్ అసోసియేషన్ Ex.AGP
ముని మనుమడు : పోలిశెట్టి శేషగిరిరావు అడ్వకేట్, నరసాపురం

శ్రద్ధాంజలి
మా కుటుంబ పెద్దగా మీరు మాపై చూపిన ఆదరాభిమానములు, ప్రేమానురాగాలు, మాకు చిరస్మరణీయాలు, మీ నడవడికే మాకు మార్గ నిర్దేశం ఓ మహామనీషి మీకిదే మా శ్రద్ధాంజలి..
కీ॥శే॥ చీర్ల సర్వేశ్వరరావు గారు
మాజీ అధ్యక్షులు: L.B. చర్ల సొసైటీ
మాజీ డైరెక్టర్: DCCB, ఏలూరు
మాజీ ఛైర్మన్: పార్వతి సోమేశ్వరస్వామి దేవస్థానం
చీర్ల రామచంద్రరావు (లేటు) - నాగమణి
చీర్ల లక్ష్మీనరసింహవరప్రసాద్ - శ్రీనాగవాణి
చీర్ల రామగణేశ్వరరావు (లేటు) - మాధవీదేవి
చీర్ల లక్ష్మణసోమశేఖరరావు - లక్ష్మీకాంతం
చీర్ల శేషువెంకటరవికుమార్ - నాగకళ్యాణి
చీర్ల బలరామకృష్ణ - శ్రీనిర్మల
చీర్ల లోకేశనాగవెంకటసాయిరామ్, చీర్ల ఆనంద్‌కుమార్
చీర్ల లక్ష్మణప్రభాకరరావు, Rtd MEO మొగల్తూరు - లక్ష్మి
చీర్ల లక్ష్మీనృసింహగోపాల్ - సృజన
చీర్ల మోహనవెంకటకళ్యాణ్
చీర్ల ఉమామహేశ్వరరావు (లేటు) - సుగుణకుమారి

ఆదర్శమూర్తికి అశ్రునివాళి
మాకు మార్గ నిర్దేశం చేస్తూ, మా అడుగులు తడబడకుండా మా వెంట ఉండి మమ్ములను ముందుకు నడుపుతూ మా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ దివికేగిన మీ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ.. మీ జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ..
కీ॥శే॥ చీర్ల సర్వేశ్వరరావు గారు
మాజీ అధ్యక్షులు: L.B. చర్ల సొసైటీ
మాజీ డైరెక్టర్: DCCB, ఏలూరు
గౌ॥ అధ్యక్షులు: L.B. చర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ
మాజీ ఛైర్మన్: పార్వతి సోమేశ్వరస్వామి దేవస్థానం
భార్య: చీర్ల విజయలక్ష్మి
కుమార్తెలు: కావలి అనంతలక్ష్మి, యరబర్ల శేషామణి
అల్లుళ్లు: గోవిందరావు, కోటేశ్వర ప్రసాద్
మనుమలు: కావలి శ్రీరామ్, యరబర్ల శ్రీహర్ష
యామిని, కీర్తి
మనుమరాండ్రు: కోడే ప్రత్యూష, సుంకర శ్రీలేఖ
వెంకటేష్, సాయికుమార్
మునిమనుమలు: కోడే ఇషాన్వి, సుంకర సాయిదేవయాని, సుంకర సాయిదేవవర్ధన్, యరబర్ల జస్వితసాయి
పెదకర్మ: ది. 08-02-2026 (ఆదివారం) LB చర్ల గ్రామంలోని (బైనపాలెం) మా స్వగృహం నందు జరుగును.

తాడేపల్లిగూడెం

• తాడేపల్లిగూడెం • తణుకు

తెదేపా నియోజకవర్గ కమిటీ ఎన్నిక

తణుకు, న్యూస్‌టుడే: తెదేపా తణుకు నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నికైందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. పట్టణ శాఖ అధ్యక్షుడిగా కంగార వెంకటకృష్ణ, ఇరగవరం మండల అధ్యక్షుడిగా బొంతు శ్రీనివాస్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడిగా మెంతు రాజ్‌కుమార్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా గుబ్బల శ్రీనివాస్, తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలిగా షెహెజాన్, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడిగా అలపాటి కాశీ నియమితులయ్యారన్నారు. ఈ సందర్భంగా శనివారం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని అభినందించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	99486 53114
తణుకు	85558 50851
తణుకు గ్రామీణం	63005 79402
అత్తిలి	91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? గొల్లగూడెం కూడలి నుంచి ఎఫ్‌సీఐ కాలనీ ఒకటో రోడ్డులో పందుల సంచారంతో పరిసరాలు కలుషితమవుతున్నాయి. - **రమేశ్**
✔ పందుల సంచారం అరికడతాం - **సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**
? ఎన్జీ, బీసీ కాలనీ రెండో రోడ్డులో కుళాయి నీరు రాక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. - **గణేష్**
✔ నీరు సమృద్ధిగా వచ్చేలా కుళాయికి మరమ్మతులు చేయిస్తాం. - **వెంకటేశ్వరరావు, ట్యాప్ ఇన్‌స్పెక్టర్**
తణుకు, న్యూస్‌టుడే: ? వెంకటరాయపురంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. - **గోపాలకృష్ణ**
✔ శునకాల సంతతి వృద్ధి చెందకుండా శస్త్రచికిత్సలు చేయిస్తాం. - **రామ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్**
? వేల్పూరులో జీఎన్‌వీ కెనాల్ గట్టుపై వ్యర్థాలు పారబోసి నిప్పుపెట్టడంతో పొగ వ్యాప్తి చెంది వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. - **మురళి**
✔ గట్టుపై వ్యర్థాలు వేయకుండా, నిప్పుపెట్టకుండా చర్యలు తీసుకుంటాం. - **మూర్తి, ఉప ఎంపీడీవో**

ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస్, నాయకులు

మల్లన్న సేవలో ఎమ్మెల్యే

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం శ్రీశైలం మల్లికార్జున స్వామి స్వర్శదర్శనం చేసుకున్నారు. నాయకులు నరిశే సోమేశ్వరరావు, పసుపులేటి వెంకట రామారావు, బేబిన గిరిధర్‌కుమార్, వడ్లపల్లి సుబ్బరాజు, వర్తనపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం

ఇరగవరం, న్యూస్‌టుడే: స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అర్ధమనుపాలెంలో శనివారం నిర్వహించారు. ఎంపీడీవో ఎ.శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతివ్వాలన్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రం చేయించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సంపద తయారీ కేంద్రానికి చెత్త తరలించాలన్నారు. సర్పంచి పోతుల గంగాధరరావు, కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.

చిన్న నిర్లక్ష్యం..కారాదు పెను ప్రమాదం

తణుకు, న్యూస్‌టుడే: కొందరి నిర్లక్ష్యం అగ్ని ప్రమాదాలకు దారి తీస్తోంది. పలువురు ధూమపానం చేసిన తర్వాత సిగరెట్ పీకలను నిర్లక్ష్యంగా గడ్డివాములు, పొదలు, రహదారుల పక్కన విసిరేస్తుండటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల కాలంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూ పలువురి ఆస్తులకు ముప్పు వాటిల్లుతోంది.

ధూమపానం వల్లే.. తణుకు అగ్నిమాపక కేంద్రం పరిధిలో గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2 వరకు సుమారు 15 వరకు గడ్డివాముల దగ్ధమయ్యాయి. రూ. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ఇందులో 90 శాతం నిర్లక్ష్య ధూమపానం వల్ల సంభవించాయని.. మరి కొన్ని విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. వీటిపై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

కొన్ని సంఘటనలు.. నిర్లక్ష్య ధూమపానం వల్ల ఇటీవల తణుకు మండలం కొమరవరంలో పది ఎకరాల గడ్డివాము ప్రమాదానికి గురై రూ.50 వేల వరకు నష్టం వాటిల్లింది. ● ఇదే కారణంతో డిసెంబరు 25న ఇరగవరం మండలం కంతేరులో పది ఎకరాల గడ్డివాము అగ్ని ప్రమాదానికి గురైంది. ● అదే నెలలో పట్టణ శివారు అజ్జరం రోడ్డులో 20 ఎకరాల గడ్డి విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదానికి గురై సుమారు రూ. 70 వేల వరకు నష్టం వాటిల్లింది. ● డిసెంబరు 13న తేతలిలో 15 ఎకరాల గడ్డివాము తగలబడింది.

అజ్జరం రోడ్డులో గడ్డివాము కాలిపోతుండగా మంటల్ని అదుపు చేస్తూ..

ఈ జాగ్రత్తలు తీసుకోండి..
★ ఎండు గడ్డి పూర్తిగా ఆరిన తర్వాతే మేటు వేయాలి. అది కూడా పనులుగా వేసుకోవాలి.
★ విద్యుత్తు తీగలు లేని చోట గడ్డివాములు ఏర్పాటు చేసుకోవాలి. చుట్టు పక్కల చెరిమం టలు వేయరాదు. ధూమపానం చేయకూడదు.
★ ఇళ్ల మధ్య కాకుండా ఊరికి శివారున మేటు వేసుకోవాలి.

రైతుల సమస్యలు తెలుసుకోవాలి: కలెక్టర్

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసే సమయంలో అధికారులు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. తేతలి గ్రామంలో శనివారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులతో మాట్లాడారు. పాస్ పుస్తకంలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదో చూసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి ఏకీకృత సర్వే తీరును పరిశీలించి, ఈకేవైసీ ప్రక్రియ ప్రగతిని సమీక్షించారు. ఆర్డీవో ఖతీబ్ కౌసర్ బానో, తహసీల్దార్ అశోక్ వర్మ, ఎంపీడీవో లోకేశ్ సాగర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పట్టాదారు పాస్ పుస్తకం అందజేస్తున్న నాగరాణి

శ్రీవారికి ప్రత్యేక పూజలు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఈడూరు లోని వరాల వేంకన్న, అత్తిలి రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలోని భూ సమేత వేంకటేశ్వరుడికి శనివారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామునే సుప్రభాత సేవలో భాగంగా మంగళ వాయిద్యాలతో స్వామిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ పుష్పాలు, తులసి మాలలు, స్వర్ణాభరణాలతో స్వామిని శోభాయమానంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

స్వామికి సిందూరార్చన

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: హౌసింగ్‌బోర్డు కాలనీలోని దక్షిణముఖ సువర్చల సంతాన ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేకంగా సిందూరార్చన నిర్వహించారు. స్వామివారి ప్రతిమకు సింధూరం పూసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ పూజా కార్యక్రమాలు రాబోయే హనుమత్ జయంతి వరకు కొనసాగుతాయన్నారు.

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

ఇరగవరం, న్యూస్‌టుడే: భూమి హక్కు కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తప్పులు సవరించిన పట్టాదారు పాస్ పుస్తకాలను తూర్పు విప్పర్రులో 488 మంది రైతులకు శనివారం పంపిణీ చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో జగన్ రైతుల హక్కులు కాలరాసే విధంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం తీసుకొచ్చి రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారన్నారు. భావితరాలకు తావులేకుండా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. తహసీల్దార్ ఎం. సుందరరాజు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

తూర్పువిప్పర్రులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

భాజపా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా బాల వినయ్

తణుకు, న్యూస్‌టుడే: తణుకు పట్టణానికి చెందిన రంధి బాల వినయ్ భాజపా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైనట్లు శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాని కావాలని కోరుతూ తణుకు నుంచి దిల్లీ వరకు పాదయాత్ర చేయడంతోపాటు భాజపా బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తుండడాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ తనకు ఈ పదవి కట్టబెట్టారన్నారు.

తణుకు గ్రామీణ సీఐ బాధ్యతల స్వీకరణ

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: తణుకు గ్రామీణ సీఐగా దేశం శెట్టి వెంకటేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన ఎం.కృష్ణకుమార్ సెలవులో ఉన్నారు. భీమవరం డీటీఆర్‌బీలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పోలీస్ స్టేషన్ల సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.

వెంకటేశ్వరరావు

తాడేపల్లిగూడెం తహసీల్దార్‌గా రాజరాజేశ్వరి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండల తహసీల్దార్‌గా బి.రాజరాజేశ్వరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పెంటపాడులో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సన్నీ ఆయా కొన్ని నెలలుగా విధులకు దూరంగా ఉన్నారు. ఇక్కడి తహసీల్దారు పెంటపాడుకు బదిలీ కావడంతో ఏర్పడిన ఖాళీలో ఆమెను నియమించారు.

పెంటపాడుకు సునీల్‌కుమార్.. **పెంటపాడు(తాడేపల్లిగూడెం టూటౌన్), న్యూస్‌టుడే:** పెంటపాడు తహసీల్దార్‌గా ఎం.సునీల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తాడేపల్లిగూడెం మండలం నుంచి సాధారణ బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.

ఏకీకృత కుటుంబ సర్వేపై అపోహలొద్దు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలో కొనసాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని, దీనిపై ఎటువంటి అపోహలొద్దని మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం ప్రధాన రహదారి, 33వ వార్డులో పారిశుద్ధ్య పనులు, ఏకీకృత కుటుంబ సర్వే తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత సర్వే వల్ల ప్రజలు ఏయే పథకాలు అర్హులో తెలుసుకోవచ్చన్నారు. పట్టణంలో దాదాపు 95 శాతం కుటుంబాల నుంచి సర్వే వివరాలు అధికారులు సేకరించారని తెలిపారు. ఈ పర్యటనలో టౌన్ ప్లానింగ్ అధికారి జగదీష్, సీనీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

క్షేత్ర పర్యటనలో మున్సిపల్ కమిషనర్

ఉయ్యూరి వీరమ్మ, కనక చింతన్న తీర్థం

ఎల్.అగ్రహారం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: ఎల్.అగ్రహారంలో ఉయ్యూరి వీరమ్మ, కనక చింతన్న తీర్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం తాడేపల్లిగూడెం వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వడ్డి రఘురామ్ అమ్మవారిని, కనక చింతన్నను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

గేట్ ప్రారంభం

పెదతాడేపల్లి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గేట్ తొలివిడత పరీక్షలు తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ రత్నాకరరావు తెలిపారు. ఉదయం, సాయంత్రం 225 మంది విద్యార్థులకు గాను 25 మంది గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్ష కేంద్రం సమన్వయకర్త నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ సంస్థ ప్రతినిధులు, పరీక్ష కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.

9 నుంచి ప్రీ పబ్లిక్ పరీక్షలు

ఇరగవరం, న్యూస్‌టుడే: పదో తరగతి ప్రీ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 9 నుంచి ప్రారంభమవుతాయని మండల విద్యాశాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు చెప్పారు. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ -4 పరీక్షలు అదే రోజు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు.

మహారాజశ్రీ తణుకు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) కోర్టులో ఐ.ఏ. నెంబర్. 67/2026, ఓ.ఎస్/ఎస్ ఆర్. నెంబర్ 394/2026

Between:
మేడపాటి లక్ష్మీరెడ్డి (అమ మరియు జనరల్ బాడీ ఆఫ్ క్రెడిటర్స్ తరఫున) .. వాది
మరియు
1. సత్తి వెంకట లక్ష్మి, W/o కేశవరెడ్డి, డోర్ నెం. 3-84A, అర్ధమనుపాలెం, ఇరగవరం మండలం, ప.గో.జిల్లా, 534217, సెల్: 99923 93936
2. సత్తి వెంకట నాగేంద్రరెడ్డి, S/o కేశవరెడ్డి, డోర్ నెం.3-84A, అర్ధమనుపాలెం, ఇరగవరం మండలం, ప.గో.జిల్లా, 534217 సెల్: 99923 93936 .. ప్రతివాదులు

పై గ్రంథములో వాది తరపు 1వ ప్రతివాది నుండి రావలసిన బాకీ రాబట్టుటకు నిమిత్తం దాఖలు చేసినారు. సదరు దావాలో మొదటి ప్రతివాది అయిన మీరు వాది మరియు కొంత మంది ద్రవ్య అప్పులు తీసుకొని, ఆ అప్పులు చెల్లించకుండా ఉండడమే గాక, మొదటి ప్రతివాది తమ స్థిరాస్తులను రెండవ ప్రతివాది పేరు మీదకు సెటిల్మెంట్ దస్తావేజు ద్వారా బదలాయించి, వాదికి మరియు ఇతర అప్పులిచ్చిన క్రెడిటర్లకు బాకీలు తీర్చకుండా కాలయాపన చేయుచున్నారు, అందుచేత ఈ నోటీసు ద్వారా ఆయా ఐనందున దావాలో పై కోర్టు వారు ఆర్డర్ వేసియున్నారు. సదరు ప్రతివాదులు మరియు వార్డులు గా చెందినవారమని క్రెడిటర్లకు ది. 19-02-2026 తేదీన ఉదయం 10 గంటలకు పై కోర్టుకు స్వయంగా గాని లేదా ప్లీడర్ గారి ద్వారా గాని తమ వాదనలు తెలియజేయవలసిందిగా, లేనియెడల సదరు దావా, సదరు ప్రతివాదుల పరోక్షమున తీర్మానించెదరని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

తణుకు
09-02-2026
సం/- వి.ఎస్.ఆర్. దీక్షితులు
Advocate, తణుకు
సెల్: 93467 00133

అపూర్వ సమ్మేళనం

ఇరగవరం, న్యూస్‌టుడే: యాభై ఏళ్ల కిందట రేలంగి తుమ్మలపల్లి మాణిక్యం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులంతా స్థానిక క్షత్రియ సామాజిక భవనంలో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1976 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులైన వారంతా 2010లో ఒకసారి కలిశారు. 15 ఏళ్లు కావడంతో మరోసారి కలిసి పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయిని ఆర్.మణిభారతిని సత్కరించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయుడు బుద్ధరాజు రామకృష్ణంరాజు(100 ఏళ్లు)ను ఆయన ఇంటికెళ్లి సన్మానించారు. పూర్వ విద్యార్థులు పి.వరప్రసాదవర్మ, పెన్మత్స రాంబాబు, పి.సూర్యనారాయణ రాజు, వి.చిరంజీవిరాజు ఆధ్వర్యంలో ఈ గోల్డెన్‌జూబ్లీ వేడుకలు నిర్వహించారు.

రేలంగిలో బృంద చిత్రం దిగిన మిత్రులు

సార్వత్రిక సమ్మె విజయవంతానికి పిలుపు

తణుకు, న్యూస్‌టుడే: కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు కోసం ఈ నెల 12న జరిగే జాతీయ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ.ప్రతాప్ అన్నారు. శనివారం స్థానిక అమరవీరుల భవనంలో అందే శ్రీనివాస్ అధ్యక్షతన ఆటో, బస్సు డ్రైవర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్పొరేట్లకు మేలు చేసే విధంగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారన్నారు. 12న జాతీయ సమ్మె విజయవంతం కోసం, 9న వీరనారాయణ థియేటర్ నుంచి బైక్ ర్యాలీ, 10న సీఐటీయూ కార్యాలయంలో సదస్సు, 12న చిట్టూరి ఇంద్రయ్య కళాశాల నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రతాప్ పేర్కొన్నారు.

జగన్నాథపురం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ఈ నెల 12న నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ఐఎఫ్‌టీయూ సహాయ కార్యదర్శి మామిడి దాన వరప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జగన్నాథపురంలో శనివారం గోడపత్రాలను ఆవిష్కరించారు.

మాట్లాడుతున్న ప్రతాప్

పెంటపాడు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ తాడేపల్లిగూడెం ఏరియా వర్కింగ్ ప్రెసిడెంట్ కె.లక్ష్మణరావు, మున్సిపల్ కార్మికుల సంఘం రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పెంటపాడు పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు సమ్మెను ముందుకు తీసుకెళ్లాలన్నారు.

WANTED STAFF
PUBLIC RELATION OFFICERS
Young and dynamic candidates with pleasing manners and convincing skills.
(Owning a Two wheeler essential)
RECEPTIONISTS, TELECALLERS, DTP OPERATOR, OFFICE ASSISTANTS, OFFICE SUPERINTENDENTS
ATTRACTIVE SALARY FOR DESERVING CANDIDATES
Interested candidates may send their resume to
career@aditya.ac.in
ADITYA DEGREE COLLEGE - BANK COLONY, TANUKU Ph: 7386336662
ADITYA SCHOOL NEAR VARUN BAJAJ SHOW-ROOM, CHIVATAM ROAD, TANUKU Ph: 7893412888

నూతన చట్టం రద్దు చేయాలి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఉదయం స్థానిక చుక్కా అప్పల స్వామి భవనంలో చిటికిన రాము అధ్యక్షతన నిర్వహించిన అపరాల జట్టు కార్మికుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత చట్టాన్ని పునరుద్ధరించాలని, ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరారు.

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మోదీ పాలనలో ఉపాధి హామీ చట్టానికి గ్రహణం పట్టిందని సీపీఎం నాయకులు కేతా గోపాలన్, బళ్ల చినవీరభద్రరావు అన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఉపాధి హామీ శ్రామికులు నిరసన తెలిపారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ పథకాన్ని రద్దు చేయాలంటూ ఉప తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.

విద్యాభివృద్ధికి విద్యాంజలి చక్కని వేదిక

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజాభాగస్వామ్యంతో పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని అత్తిలి మండల విద్యాశాఖాధికారి-1 రమేశ్ అన్నారు. విద్యాంజలి కార్యక్రమంలో భాగంగా శనివారం అత్తిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మండలంలోని ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు విద్యాంజలి మొదటి మెట్టుగా మారుతోందని ఎంఈవో -2 కేశవ ప్రసాద్ అన్నారు. రిసోర్స్ పర్సన్లుగా మంచిలి జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుక్కల వెంకట రామారావు, ఈడూరు ప్రధానోపాధ్యాయుడు జి.రాధాకృష్ణ వ్యవహరించారు.

పెంటపాడు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పెంటపాడు ఎంఈవో - 2 టీవీ రామకృష్ణ తెలిపారు. పెంటపాడులోని పోస్ట్‌బేసిక్ ఉన్నత పాఠశాలలో శనివారం మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన విద్యాంజలి శిక్షణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.రాజేశ్, రిసోర్స్ పర్సన్లు సిరిమామిళ్ల పెద్దిరాజు, మురళీకృష్ణ, ప్రధానోపాధ్యాయులు, ఆర్పీలు పాల్గొన్నారు.

శ్రీసాయికి అంతర్జాతీయ గుర్తింపు

గణపవరం, న్యూస్‌టుడే: భారతదేశ దక్షిణాసియా సైబర్ అవుట్ స్టాండింగ్ సెక్యూరిటీ పెర్ఫార్మెన్స్‌లో గణపవరానికి చెందిన కొమ్మూరి షణ్ముఖ శ్రీసాయి ప్రతిభ చాటారు. ఇటీవల ముంబయిలో నిర్వహించిన ఇన్నోవేషన్ సైబర్ సెక్యూరిటీ-2026లో యువ సైబర్ భద్రత నిపుణుడిగా అవార్డు అందుకున్నారు.

ఫ్లోరెన్స్ నైటింగేల్ జీవితం ఆదర్శం

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: ఫ్లోరెన్స్ నైటింగేల్ జీవితం నేటితరం నర్సులకు ఆదర్శనీయమని ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ మెంబర్ సుంకర నాగేంద్ర కిశోర్ అన్నారు. తణుకు పట్టణం సజ్జాపురంలోని ఆపిల్ నర్సింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన స్వాగతోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులందరూ ఉన్నత వ్యక్తిత్వం అలర్చుకొని తమ లక్ష్యాలు, ఆశయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కళాశాల ప్రధానోపాధ్యాయిని సౌజి ప్రసన్న, మెడికల్ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు, సిబ్బంది సన్మానించారు.

సుంకర నాగేంద్ర కిశోర్‌ను సన్మానిస్తూ..

నరసింహారావుకు నివాళి

తణుకు, న్యూస్‌టుడే: స్వరాజ్య ఉద్యమంలో భాగంగా గాంధీజీ నాయకత్వంలో సాగిన జాతీయోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు యర్రమిల్లి నరసింహారావు అని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం స్థానిక సమరయోధుల ఉద్యానంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నరసింహారావు కుమార్తె విజయలక్ష్మి మాట్లాడుతూ జాతీయోద్యమంలోని దేశ ఐక్యత, మత సామరస్యం వంటి విలువలు కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి సుశర్మకు యర్రమిల్లి ప్రభాకరరావు, విజయలక్ష్మి సత్కరించారు. ఆంజనేయ శర్మ, ఆంజనేయులు, సంకు మనోరమ, భూపతి రాజు ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

కవి సుశర్మను సత్కరిస్తున్న నిర్వాహకులు

రమ్యశ్రీకి సన్మానం

పెదతాడేపల్లి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: పెదతాడేపల్లి గ్రామానికి చెందిన జాలిపర్తి రమ్యశ్రీ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటి రాష్ట్ర ట్యాక్స్ సహాయ కమిషనర్‌గా ఎంపికైన నేపథ్యంలో తాడేపల్లిగూడెం పురపాలక కమిషనర్ ఎం.ఏసుబాబు శనివారం ఆమె నివాసానికి వెళ్లి అభినందించారు. తండ్రి కుటుంబరావు, తల్లి సునీతల ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చానని రమ్యశ్రీ కమిషనర్‌కు తెలిపారు. పట్టణ ప్రణాళికా అధికారి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

9న పీజీఆర్ఎస్ రద్దు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పురపాలక సంఘ కార్యాలయంలో ఈనెల 9న జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) రద్దు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు శనివారం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్‌గా జరగనున్న కలెక్టర్ల సదస్సులో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు హాజరుకావాల్సి ఉన్నందున సోమవారం నాటి పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

మలుపుల్లో గండాలు.. ప్రమాద ఘంటికలు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: తణుకు నియోజకవర్గం పరిధిలోని అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల్లో పలు ర.భ.శాఖ రహదారుల మలుపులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. నిత్యం రద్దీగా, ఇరుకుగా ఉండే ఈ మార్గాల్లో ఎటువంటి సూచికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని మార్గాల్లో సూచికలున్నా పిచ్చి మొక్కలు పెద్దఎత్తున పెరగడంతో అవి మూసుకుపోయి వాహన చోదకులకు కనిపించడం లేదు.

మంచిలిలో ప్రమాదకర మలుపు

పిచ్చిమొక్కలు అల్లుకుపోయి.. మలుపుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అత్తిలి, పాలూరు, మంచిలి, స్కిన్నెరపురం, ఈడూరు, కె.సముద్రపుగట్టు ఇరగవరం మండలం రేలంగి, అర్జునుడిపాలెం, తూర్పు విప్పర్రు, తణుకు మండలంలో కోనాల, ముద్దాపురం, మండపాక గ్రామాల్లో ప్రమాదకర మలుపులున్నాయి. రాత్రి సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించక వాహనాలను తప్పించబోయి అదుపుతప్పి పంట కాలువలు, బోదెల్లోకి వాహనాలు జారి ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై రహదారులు, భవనాల శాఖ డీఈ వరలక్ష్మి వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రమాదకర మలుపులు, వంతెనలు ఉన్నాయో పరిశీలించి సూచికల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఉదంతాలివిగో.. గతంలో మంచిలి గ్రామం నుంచి కంచుమర్రు వెళ్లే మార్గంలోని మలుపులో డంపింగ్ యార్డు వద్ద ద్విచక్రవాహనంపై నుంచి మహిళ జారి రహదారిపై పడటంతో వెనుక నుంచి వచ్చిన బస్సు ఆమెపై నుంచి వెళ్లగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ● అత్తిలి మండలం పాలూరు గ్రామం నుంచి కొమ్మర వెళ్లే మలుపులో ఆటో రివర్స్ చేస్తుండగా ద్విచక్రవాహనం ఆటోను ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై ఉన్న యువకుడు మృతి చెందాడు. ● కె.సముద్రగట్టు నుంచి రేలంగి వెళ్లే మార్గం మలుపుల్లో అనేక మంది వాహన చోదకులు ప్రమాదాలబారిన పడి మృత్యువాత పడుతున్నారు. ● మంచిలి నుంచి భీమవరం వెళ్లే ప్రధాన రహదారిలో కాలువపై వంతెనకు ఇరువైపులా మలుపులు కావడంతో సూచికలు కనిపించక వాహనచోదకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. గత ఏడాది లారీ చోదకుడు మలుపును గమనించక ఎదురుగా ఉన్న బోదెలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది.

పేరు మార్పు ప్రకటన

నేను, నేకూరి సుధాకర్, తండ్రి పేరు కాంతారావు, నివాసం: క్రిస్టియన్ పేట, ప్రత్తిపాడు గ్రామం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నా కుమారుని పేరు మొదటగా నేకూరి జోనత్ గా ఉంది. నా కుమారుని ఆధార్ నంబర్: 7887 0417 4569. ఆధార్ కార్డు నమోదు సమయంలో జరిగిన పొరపాటు కారణంగా, నా కుమారుని పేరులో తప్పు జరిగింది. అందువల్ల నా కుమారుని పేరును నేకూరి జోనత్ (NEKURI JONATH) (పాత పేరు) నుండి నేకూరి జోనాథన్ (NEKURI JONATHAN) (కొత్త పేరు) గా మార్చినట్లుగా తెలియజేస్తున్నాను. ఇక నుండి నా కుమారుడు నేకూరి జోనాథన్ అనే పేరుతోనే అన్ని రకాల అవసరాలు, అధికారిక రికార్డులు మరియు లావాదేవీలకు పిలవబడతాడు అని ఈ ప్రకటన ద్వారా ప్రకటిస్తున్నాను.

పత్రికా ప్రకటన

నా క్లయింట్లు అయిన తణుకు కాపురస్తులు లేటు కరుటూరి నర్సన్న గారి కుమార్డు ప్రసాద్ మరియు ఆయన భార్య లక్ష్మీ కుమారి గార్లు నాకు యిచ్చిన సంజాయిషీ పై యావన్మందికి తెలియజేయునది ఏమనగా,

నా క్లయింట్లు తణుకు మండలం తేతలి గ్రామంలోని ఆర్.యస్.నెం. 282/5 య. 01.11 సెంట్లు మరి కొంత భూమిని కలిపి ప్లాట్లుగా విభజించబడి లే అవుట్ కాబడిన శ్రీ సూర్యప్రద ఇండస్ట్రియల్ పార్క్ ప్లాట్‌లో నెం-3ను అనగా డోర్ నెం. 8-125కు సమీపమున గల చ.గ. 596 లు ఖాళీ స్థలమునకు ది. 29-12-2025 సం॥ తేదీన క్రయ అగ్రిమెంటు యజమానులు అయిన నిడదవోలు కాపురస్తులు గొనుగుంట వెంకట సత్య రాఘవ కుమార్ మరియు వారి సోదరుడు రామలింగేశ్వర కామాక్షిరావు గార్ల వద్ద నుండి క్రయ అగ్రిమెంటు పొంది యున్నారు. వారికి సదరు స్థలము ది. 6-5-2019 సం॥ తేదీ గల దస్తావేజు నెం. 1402/2019 ద్వారా క్రయం పొందియున్నారు. కావున ఈ స్థలం క్రయం విషయంలో ఏదైనా అభ్యంతరములు గాని, హక్కులు గాని కలిగి యున్న యెడల ఈ ప్రకటన వెలువడిన 10 రోజులలోగా తెలియజేయవలసినదిగా యిందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది

సం/- వెలిచేటి గోవిందరావు
న్యాయవాది, తణుకు
సెల్: 98491 22938
తణుకు
తేది: 7-02-2026

(c) eenadu

భూపేష్, కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న శ్రీనివాసరెడ్డి.. చిత్రంలో మంత్రి, ఎమ్మెల్యేలు, నేతలు

కాలరెగరేసేలా తెదేపా ప్రభుత్వ పాలన

అరవిందనగర్(కడప), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు దేశానికే ఆదర్శంగా పాలన చేస్తున్నారని మంత్రి సవిత అన్నారు. తెదేపా కడప పార్లమెంట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కడపలో శనివారం నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి కార్యకర్త కాలరెగరేసేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో కడప జిల్లాలో అన్ని సీట్లతో పాటు ఎంపీ స్థానాన్నీ కైవసం చేసుకునేలా అంతా కష్టించి పని చేయాలన్నారు. వైకాపా నాయకులకు సత్తా ఉంటే కూటమి ప్రభుత్వ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

● **ఎవరూ గీత దాటొద్దు:** తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేసినట్లు జగన్ చిన్నాన్న సుబ్బారెడ్డే అంగీకరించారని, ఆయనకు భద్రత కల్పించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. లేదంటే సుబ్బారెడ్డి ప్రాణాలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... కార్యకర్తల కష్టంతో విజయం సాధించామని పార్టీ గీతను ఎవరూ దాటొద్దన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ... కార్యకర్తల బాగు, పార్టీ పటిష్ఠతకు నిరంతరం కృషిచేస్తామన్నారు. కడప జిల్లాలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, చైతన్యరెడ్డి, మాధవి, పుట్టా సుధాకర్ యాదవ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, బీటెక్ రవి మాట్లాడారు.

సత్కరించిన నేతలు

తొలుత తెదేపా జెండాను మంత్రి సవిత, జిల్లా అధ్యక్షుడు భూపేష్ ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. భూపేష్‌తో పాటు 42 మంది కార్యవర్గ సభ్యులతో పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని పలువురు సత్కరించారు.

కార్యక్రమానికి భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకులు

కదిలిన రంగనాథుని రథ చక్రాలు

పులివెందులలోని రంగనాథస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రథోత్సవం నిర్వహించారు. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, డప్పువాయిద్యాలు, భక్తజన సందోహం మధ్య స్వామి వారు పుర వీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. - న్యూస్‌టుడే, పులివెందుల

అలరించిన చిన్నారుల శాస్త్రీయ నృత్యం

సర్వే నంబర్ 937

భూములు విక్రయించిన అక్రమార్కులు
హక్కులకు ఇంకా నిర్వాసితుల పడిగాపులు

సిద్దవటం, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట మండలం మాధవరానికి చెందిన పలువురి ఇళ్లు ముప్పై అయిదేళ్ల కిందట సోమశిల జలాశయం వెనుక జలాలతో ముంపునకు గురయ్యాయి. విధి లేక వీరంతా సిద్దవటం మండలంలోని మాధవరం-1 ఎస్‌కేఆర్ నగర్‌లో పునరావాసం ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం వీరి జీవనాధారానికి అప్పటి రెవెన్యూ అధికారులు సర్వే సంఖ్య 937లోని ప్రభుత్వ కొండ భూములను కేటాయించారు. ఈ మేరకు 2013లో ఏడో విడత భూ పంపిణీ కింద పట్టాలిచ్చేందుకు అసైన్‌మెంట్ కమిటీ 74 మందిని ఎంపిక చేసింది. ఈ క్రమంలో కొందరు అర్హుల పేర్లు తొలగించడం.. అనర్హుల పేర్లు చేర్చడంతో వివాదం తలెత్తి భూ పంపిణీ వాయిదా పడింది. అనంతరం సర్వే సంఖ్య 937ను సబ్ డివిజన్ చేసి సుమారు 154 ఎకరాలను వీరందరికీ కేటాయించారు. అధికారుల బదిలీలతో పట్టాలు మంజూరులో జాప్యం నెలకొంది. పదమూడేళ్లుగా ఎదురుచూస్తూనే ఉండగా.. ఈ భూములపై అక్రమార్కులు కన్నేశారు.

వివాదాస్పదంగా మారిన వ్యవహారం

మాధవరం-1లోని సర్వే సంఖ్య 937లోని భూములు పక్కనుంచి నూతనంగా కడప- రేణిగుంట జాతీయ రహదారి పనులు చేపట్టేందుకు హద్దులు ఏర్పాటు చేశారు. దీంతో నిర్వాసితులకు కేటాయించిన భూముల విలువ అమాంతం పెరిగింది. ఇదే అదనుగా అక్రమార్కులు రంగంలోకి దిగారు. భూములపై హక్కులున్నాయంటూ రెవెన్యూ అధికారులకు పత్రాలు ఇచ్చారు. వీటిని చూపుతూ జాతీయ రహదారి పనులు చేసే సంస్థ ప్రతినిధులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని విక్రయించారు. పనులు చేపట్టేందుకు సిద్ధమవ్వగా అర్హులైన పలువురు వారం రోజులపాటు ఆందోళన చేశారు. దీంతో ఈ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

పనులు చేయకుండా చర్యలు

సర్వే సంఖ్య 937లోని ప్రభుత్వ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కొందరు వాటిపై తమకు హక్కు ఉన్నట్లుగా న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. నిర్వాసితులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమకే హక్కులున్నాయని.. పనులు చేయకుండా ప్రత్యుత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ పనులు చేయకుండా చర్యలు తీసుకున్నాం.

- తిరుమలబాబు, తహసీల్దార్, సిద్దవటం

ఉపాధి పనుల వేగవంతానికి లక్ష్యాలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్‌లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, పురోగతిపై ఆయన శనివారం సమీక్ష చేశారు. గోకులం షెడ్లు, సీసీ రోడ్లు, బీటీరోడ్లు, కాంపౌండ్ వాల్ తదితర పనులను మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. అందుకోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులు పూర్తి చేసేలా చూడాలని చెప్పారు. జిల్లాలో చేపడుతున్న సెంట్రల్ లైబ్రరీ స్మార్ట్ కిచెన్ షెడ్లను నూతన డిజైన్లకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రయోగ పరీక్షలకు 3,642 మంది హాజరు

కడప విద్య, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా శనివారం 3,642 మంది హాజరయ్యారు. ఉదయం 42 కేంద్రాల్లో 2,046కు గాను 1,978 మంది, మధ్యాహ్నం 41 కేంద్రాల్లో 1,702కు 1,664 మంది హాజరయ్యారు. మొత్తంగా 3,748 మందికి 106 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలకుడు జయసుబ్బారెడ్డి, ఆర్‌ఐవో వెంకటేశ్వర్లు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

– న్యూస్‌టుడే, కడప చిన్నచౌకు

న్యాయ సేవలనేవి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకుగాను ఈ-కోర్టు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఏర్పాటు చేసిన ఈ-కోర్టులో అందించే సేవలన్నీ సదరు యాప్ ద్వారా పొందే వీలు కల్పించింది. ఈ యాప్‌లో కక్షిదారుల కేసు పూర్వాపరాలతో పాటు వాయిదాలు, కోర్టు సెలవులు వంటి వివరాలను తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఒకప్పుడు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి మాత్రమే లభ్యమయ్యే ఈ తరహా సమాచారమంతా ఇప్పుడు యాప్‌లోనే ఉంటుంది.

చేతిలోని ఫోనే ఈ-కోర్టు!

ఇవీ ప్రయోజనాలు

● సీఎన్‌ఆర్, ఎఫ్ఐఆర్ సంఖ్యల ఆధారంగా కేసుల వివరాలు తెలుస్తాయి. ● ఏ న్యాయస్థానంలో ఏ న్యాయమూర్తి ఏ కేసులను విచారిస్తున్నారనేది 30 రోజుల వివరాలు అందుబాటులో ఉంటాయి. ● కేసు సంఖ్య, ఫైలింగ్ నంబరు, న్యాయవాది పేరు, కేసు, కక్షిదారుల వివరాలు, ఇతర సమాచారాన్ని కేసు స్థితి తదితర వాటిని కచ్చితంగా పొందవచ్చు. ● చలానాలు, ఈ-ఫైలింగ్, వర్చువల్ కోర్టు జడ్జిమెంట్ సెర్చ్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ-కోర్టు సర్వీసెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలు పొందవచ్చు. సుప్రీం, హైకోర్టుల న్యాయసేవల కమిటీల నుంచి ఉచితంగా న్యాయసేవలూ అందుకోవచ్చు. కేసులకు సంబంధించి కావాల్సిన సాఫ్ట్ కాపీలనూ ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చు.

తల్లీ కుమార్తె ప్రాణాలు తీసిన రైలు

సిద్దవటం, న్యూస్‌టుడే: రైలు ఢీకొని తల్లీ కుమార్తె ప్రాణాలు కోల్పోయిన ఘటన సిద్దవటం మండలం కనుమలోపల్లి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. మాధవరం-1లో నివాసం ఉంటున్న పట్టెం రామలక్షుమ్మ(75), లక్ష్మమ్మ(50) తల్లీకుమార్తెలు. వీరిద్దరూ పాడి పశువులను పోషించుకుంటూ జీవిస్తున్నారు. ఇద్దరూ కనుమలోపల్లిలోని ఓ ఆలయానికి వచ్చారు. అనంతరం సమీపంలోని రైలు పట్టాల పక్క నుంచి నడచి వెళుతుండగా పుణె నుంచి కన్యాకుమారి వెళ్తున్న జయంతి ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టినట్లు కడప రైల్వే ఎస్సై సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

జెండా మార్చి.. భూములు చెరబట్టి!

ఈనాడు, కడప, న్యూస్‌టుడే- కాశినాయన: ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ జెండా పట్టుకుంటారు. 'అధికారం' ముసుగులో భూదందాలకు పాల్పడతారు. తాజాగా కాశినాయన మండలం మూలపల్లె వద్ద వందల ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే కొన్నింటిని ఆక్రమించి పంటల సాగు చేపట్టారు. మరికొంత ప్రభుత్వ భూమిలో పొలాలు యంత్రాలతో పనులు చేయిస్తున్నారు. చివరికి దొరికిపోయి కేసుల్లో చిక్కుకున్నారు. వీరిలో వైకాపా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వద్ద పీఏగా పని చేసిన కరెంట్ రమణారెడ్డి సమీప బంధువు గంగనపల్లికి చెందిన చెంచు ఓబుల్‌రెడ్డి, వైకాపా నేత బసిరెడ్డి బాస్కర్‌రెడ్డి కూడా ఉన్నారు.

ఆక్రమిత భూముల్లో సాగు చేసిన పంటలు

భూకబ్జాలో ఓబులరెడ్డి, బాస్కర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు తెదేపాకు చెందిన ఓబులరెడ్డి రమణారెడ్డి జత కలిశారు. గంగనపల్లి గ్రామానికి చెందిన వీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారితో అంటకాగుతుంటారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. భూ ఆక్రమణ కేసు నిందితుల్లో ఒకరైన సాల్మన్‌ది నరసాపురం. ఎల్లయ్య మిద్దెల ఆఫ్రోజ్ అనే వ్యక్తి ఏకంగా 34 ఎకరాలకు ఎసరు పెట్టారు. ఈ వ్యవహారాలన్నీ తెలిసినా రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నారు. మొత్తం 13 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు మరికొందరి ప్రమేయం పైనా ఆరా తీస్తున్నారు.

ఆ ఇద్దరే సూత్రధారులు!

● **సీజ్ చేసిన యంత్రాలు వీరివి:** పి. బాలయ్య, పి. వెంకటరమణ(గుంటువారిపల్లె), పి.శివరామకృష్ణ(రెడ్డికొట్టాల), గోపాల్‌రెడ్డి(పలుగురాళ్లపల్లె).

● **కేసు నిందితులు:** బసిరెడ్డి బాస్కర్‌రెడ్డి, బి. చెంచు ఓబుల్‌రెడ్డి, బి.రవీంద్రారెడ్డి, ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, పాల్లా పీరయ్య, పి.వెంకట కృష్ణారెడ్డి, రామసుబ్బారెడ్డి, బి.వెంకటరెడ్డి, పి. సల్మాన్, కొండా రామసుబ్బారెడ్డి, వై. ఎల్లయ్య, బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్. అఫ్రోజ్.

ఎక్స్‌ప్రెస్ వేగంతో గ్రీన్‌ఫీల్డ్ పనులు

వేముల, న్యూస్‌టుడే: ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో 12 మండలాలను కలుపుతూ ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకుగాను అడ్డుగా ఉన్న కొండలను పిండి చేస్తున్నారు. వాగులు వంకలపై వంతెనలు ఏర్పాటు చేస్తున్నారు. పులివెందుల మండలం నామాల గుండు వద్ద ఉన్న వంకపై కిలో మీటరు మేర భారీ వంతెన నిర్మిస్తున్నారు. ఇక్కడే కొండనూ కొంత వరకు తొలగించారు.



నామాల గుండు వద్ద చేపట్టిన వంతెన నిర్మాణం

● ప్రాజెక్ట్: బెంగళూరు– కడప– విజయవాడ ఎకనామిక్ కారిడార్
● మొత్తం దూరం: 343.24 కిలో మీటర్లు
● చేస్తున్న వ్యయం: రూ. 17 వేల కోట్లు
● జిల్లాలో రహదారి: 123 కిలో మీటర్లు
● చేస్తున్న వ్యయం: రూ. 5,247.36 కోట్లు

అమ్మ జోల పాటలే నా కవిత్వాలు

నందలూరు, న్యూస్‌టుడే: 'అమ్మ అభ్యుమ్యు, నాన్నమ్మ లక్ష్మమ్మ. వారికి అక్షరం ముక్క రాదు. అయినా ఎన్నో పద్యాలు చెప్పేవారు. అలవోకగా పాటలు పాడేవారు. వారి జోల పాటలు కవిత్వం వైపు నడిపాయి. చిన్నతనం నుంచే మత్తుతాపై మక్కువ 'పెంచుకున్నాను. అదే నన్ను కవిగా మార్చాయి' అంటారు గంగనపల్లె వెంకట రమణ.

వెంకట రమణ

● **ఎన్నో రచనలు:** వెంకట రమణ నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం గోపవరం మండలం రావులకొలను. ఇప్పటి వరకు పలు పుస్తకాలు రచించారు. వీటిలో జ్ఞానులార శతకం, నేటి పద్యాలు, గంగనపల్లి పద్య రమణీయాలు, గంగనపల్లి పద్య పారిజాతాలు ముఖ్యమైనవి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 'ఆనందవేది' పుస్తక రచయితల్లోనూ ఒకరు. సేవలకు ఇటీవల సత్కారం అందుకున్నారు.

వరించెను అవార్డులు

● 2012 ప్రపంచ తెలుగు మహాసభల సన్మాన ఉత్సవంలో అవధానానికి కడప కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రం. ● తెలుగు బాషాసేవా పురస్కారం(2015). ● రాయలసీమ కళాపీఠం నుంచి ఉగాది పురస్కారం(2016). ● ప్రపంచ తెలుగు మహాసభల బృహత్ కవి సమ్మేళనంలో సన్మాన సహిత ప్రశంసాపత్రం(2017). ● రాష్ట్ర ప్రభుత్వ కళావేదిక నుంచి తెలుగు దీప్తి పురస్కారం(2018). ● మొల్ల సాహితీ పురస్కారం(2019). ● అఖిల భారతీయ బహుభాషా కవి సమ్మేళనంలో సనాతన ధర్మ ప్రవర్థక బిరుదు(2023). ● మహతీ సాహితీ సంగమం నుంచి కవి శిఖామణి బిరుదు(2024).

మట్టి మురిసే మాణిక్యాలు

కడప క్రీడలు, న్యూస్‌టుడే: సిద్దవటం మండలం భాకరాపేటకు చెందిన శ్రీకృష్ణ వంశీగౌడ్, జశ్వంతి.. రెజ్లింగ్(కుస్తీ), తైక్వాండో, బాక్సింగ్ క్రీడల్లో రాణిస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మట్టి కుస్తీ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో హైదరాబాద్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఏడాదిలో రెండు నెలల పాటు పలు ప్రభుత్వ, కస్తూర్బా పాఠశాలలకు చెందిన బాలికలకు యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇటు క్రీడాకారులుగా, అటు శిక్షకులుగా ప్రశంసలు అందుకుంటున్నారు.

భాకరాపేటలోని జడ్పీ పాఠశాలలో బాలికలకు శిక్షణ ఇస్తున్న జశ్వంతి

అమ్మాయిలకు ఆత్మరక్షణ అవసరమని

జశ్వంతిది సిద్దవటం మండలం భాకరాపేట. మహిళలకు ఆత్మ రక్షణ విద్య ఎంతో అవసరం అని భావించి.. గత రెండేళ్లుగా తైక్వాండో, రెజ్లింగ్, బాక్సింగ్ క్రీడల్లో మాస్టర్ వెంకటేశ్ వద్ద శిక్షణ పొందారు. 2025లో కాకినాడ నిర్వహించిన తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సాధించారు. చీరాలలో సాగిన రాష్ట్రస్థాయి మట్టి కుస్తీ పోటీల్లో బంగారు పతకం పొంది.. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం వాటిలో సత్తా చాటేలా సన్నద్ధమవుతున్నారు. భాకరాపేట, మాధవరం ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు ఆత్మరక్షణ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు.

చిన్న నాటి నుంచే మక్కువ

తుమ్మల శ్రీకృష్ణ వంశీగౌడ్‌ది సిద్దవటం మండలం భాకరాపేట. వెంకటేశ్ వద్ద రెజ్లింగ్(కుస్తీ)తో పాటు తైక్వాండో, బాక్సింగ్‌లో శిక్షణ పొందారు. చీరాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మట్టి కుస్తీ పోటీల్లో సీనియర్ విభాగంలో బంగారు పతకం సాధించారు. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి పోటీల్లో 7 బంగారు పతకాలు, జాతీయ స్థాయిలో ఒక కాంస్య పతకం అందుకున్నారు. తైక్వాండోలోనూ రాష్ట్రస్థాయిలో 5 బంగారు, జాతీయస్థాయిలో 2 బంగారు, ఒక కాంస్య పతకాన్ని సాధించారు.

రబీలో సాగు.. అంతగా లేదు బాగు!

న్యూస్‌టుడే, కడప వ్యవసాయం

రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారులు గతంలో సాగైన విస్తీర్ణాన్ని ప్రామాణికంగా తీసుకుని సాధారణాన్ని ఏటా నిర్ణయిస్తారు. ఆ మేరకు రైతుల్లో అవగాహన కల్పించి అంతకుమించి సాగు చేయించే బాధ్యత జిల్లా వ్యవసాయ యంత్రాంగంపై ఉంటుంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు రైతును కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పుడు రబీలోనూ అదే పరిస్థితి. అన్ని పంటలు కలిపి 1,39,796 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,19,089 హెక్టార్లలో మాత్రమే సాగైంది. కేసీ కాలువకు నీరుంది బాగా సాగవుతుందని భావించినప్పటికీ వరి కూడా సాధారణ విస్తీర్ణానికి చేరువ కాలేకపోయింది. గోధుమ, మొక్కజొన్న, రాగి, వరిగ, కంది, ఉలవ, అలసందలు, ఆముదాలు, కుసుమలు వంటి పంటలు మాత్రమే సాధారణ విస్తీర్ణం వరకు, అంతకు మించి సాగయ్యాయి.

పంట రకం	సాధారణం (హెక్టార్లు)	సాగైన విస్తీర్ణం (హెక్టార్లు)
వరి	11,645	7,850
జొన్న	6,209	4,016
సజ్జ	1,986	1,848
మొక్కజొన్న	1,499	6,965
బుడ్డసెనగ	79,613	72,235
పెసర	2,894	1,216
మినుము	18,274	14,462
వేరుసెనగ	5,079	1,927
నువ్వులు	4,566	3,482

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇన్‌ఛార్జి డీఆర్వో వెంకటపతి సూచించారు. ఈ నెల 9 నుంచి నిర్వహించే పరీక్షలకు సంబంధించి అధికారులతో కడప కలెక్టరేట్‌లోని డీఆర్వో ఛాంబర్‌లో ఆయన శనివారం సమీక్షించారు.

జోరుగా.. హుషారుగా

కడప విద్య, న్యూస్‌టుడే: నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు శనివారం ఆడిపాడారు. తమకు ప్రావీణ్యమున్న కళను ప్రదర్శించారు. రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. తమ జోరైన ఆటపాటలతో ఆహూతుల్లోనూ హుషారు నింపారు. ఇందుకు కడప నగరం మారుతీనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల వేదికైంది.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్

శానిటరీ ఇన్‌స్పెక్టర్ డిప్లొమా కోర్సు

ప్రోగ్రాం వ్యవధి	బోధనా మాధ్యమం	విద్యార్హత
శానిటరి ఇన్‌స్పెక్టర్ 1 సంవత్సరం	ఇంగ్లీష్ మరియు తెలుగు	డిగ్రీ, ఇంటర్ మీడియట్ (లేదా) ఎం.పి..హెచ్.డబ్ల్యు

సంప్రదించండి:
9391219991, 8074363702
అర్హత నియమావళి మరియు ఇతర వివరముల కొరకు www.aiilsg.org వెబ్‌సైట్‌ను చూడండి
అప్లికేషన్ దరఖాస్తుకు చివరి తేది.:15-02-2026

జ్ఞాపకాల మదిలో...
జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్యచ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి
మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో
నివేదించడం తప్ప
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం
స్మృతి, వర్ధంతి, జయంతి
ప్రకటనల వివరాలకు
ఈనాడు కార్యాలయము, ఆలంఖాన్‌పల్లి, కడప.
కడప : 99899 97626

ఇంకెన్నాళ్లో ఇసుకతో మస్కా

2021లో కుంగిన రాతికట్ట

లింగాల, న్యూస్‌టుడే: తడిచెమ్మ తగలని పొలాలు బీడుపడ్డాయి. కాలువ నీరెప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. నాటి వాగ్దానాలు ఆచరణలో అమలు లేకపోయాయి. గత వైకాపా ప్రభుత్వం సాగు నీటి రంగంపై ప్రదర్శించిన నిర్లక్ష్యంతో నేటికీ వెతలు తప్పడం లేదు. అందుకు లింగాల మండలం పార్నపల్లి సమీపంలోని పెంచికల బసిరెడ్డి జలాశయం(పీబీఆర్) ఓ నిదర్శనం.

రాతి కట్టపై సంచుల్లో నింపి ఉంచిన ఇసుక

ఇదీ విషయం

ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు, 550 పంచాయతీలకు తాగునీరందించే ప్రాజెక్ట్ పీబీఆర్. 2021లో లోపలి రాతి కట్టడం కింద మట్టి కరిగి రాళ్లు కదిలాయి. దీంతో 350 మీటర్ల మేర రాతి కట్టడం కుంగి నీరు లీకేజీ అవుతోంది. పరిశీలించిన నిపుణుల బృందం.. శాశ్వత పరిష్కారంగా రాతికట్టడం పునఃనిర్మించాలని సూచించింది.

రక్షణ గోడ ధ్వంసం

2021 నవంబరులో ఎగువన కురిసిన భారీ వర్షాలకు పీబీఆర్‌కు వరద నీరు వచ్చి చేరింది. 20 టీఎంసీల మేర స్పిల్‌వే గేట్ల ద్వారా చిత్రావతి నదికి విడుదల చేశారు. నీటి ఉద్ధృతికి గేట్ల ముందు భాగంలో భారీగా గుంతలు ఏర్పడగా, వంద మీటర్ల మేర రక్షణ గోడ ధ్వంసమైంది.

లీకవుతున్న జలం

స్పిల్‌వే గేట్లకు మరమ్మతులు లేకపోవడంతో రబ్బరు సీళ్లు పాడైపోయాయి. ఏడు గేట్ల నుంచి నీరు భారీగా లీకేజీ అవుతోంది. అన్ని పనులకు రూ. 14.48 కోట్లు కావాలని ఇంజినీరింగ్ అధికారులు 2022లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. విధి లేక 2021 నుంచి తాత్కాలికంగా రాతికట్టడంపై ఇసుక బస్తాలు ఉంచుతున్నారు. ఇందుకు ఏటా రూ.9 లక్షల మేర ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వమైనా స్పందించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

ARJUN HOSPITAL | EOHA AESTHETICS A UNIT OF ARJUN HOSPITAL
ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు
24hr EMERGENCY SERVICE
▶ జనరల్ మెడిసిన్ విభాగం
▶ గైనకాలజీ విభాగం
▶ జనరల్ సర్జరీ విభాగం
▶ ఆర్థోపెడిక్స్ విభాగం
▶ డెర్మటాలజీ విభాగం
'ఆరోగ్య సేవలో నిబద్ధతతో మరో ఏడాది ప్రయాణం'
Dr. ARJUN KUMAR AVVARU
MD GENERAL MEDICINE SENIOR PHYSICIAN & CRITICAL CARE SPECIALIST
Dr. SIREESHA RATALA
MS OBG, LAPAROSCOPIC AND INFERTILITY SPECIALIST COSMETIC GYNECOLOGIST
COSMETIC TREATMENTS
• Cosmetic Gynecology
• Plastic Surgery
• Dermatology
నెహ్రూ పార్క్ ఎదురు సందు, సి.పి.సి ఆఫీస్, కోఆపరేటివ్ కాలనీ, కడప. 6305800108, 8142188108

(c) eenadu

వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలూ కైవసం

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి సవిత, ఎమ్మెల్యేలు మాధవి, వరద, పుట్టా, పుత్తా, జిల్లా పార్టీ అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, టిటికె రవి తదితరులు

● తెదేపా ఎమ్మెల్యేల ఉద్ఘాటన

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా జెండా ఎగరవేద్దామని.. సమష్టిగా పని చేద్దామని పలువురు ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. కడపలో శనివారం జరిగిన జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఆ వివరాలివి.

ఇప్పటి నుంచే కదన రంగంలోకి...



కార్యకర్తల సహకారంతోనే అధికారంలోకి వచ్చాం. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అధ్యక్ష పదవితో పాటు కార్యవర్గంలో ఎక్కువ మంది యువతకు చోటు కల్పించడం సంతోషకరం. వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే కదనరంగంలోకి దిగాలి. - నంద్యాల వరదరాజులరెడ్డి, ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు

పార్టీ బలోపేతానికి కృషి

జిల్లా అధ్యక్షుడికి తాము అండగా ఉంటాం. 42 మంది సభ్యుల బృందం జిల్లాలో పసుపు జెండా ఎగరవేసేందుకు సన్నద్ధం కావాలి. ఇంకా మూడేళ్ల పాటు అధికారంలో ఉంటాం.. ఇప్పటి నుంచే మరింతగా కష్టపడి పని చేద్దాం, అన్యాయంగా అక్రమాలను వెలికితీసి వైకాపా నేతలకు తగిన బుద్ధి చెబుదాం. తెదేపా అభివృద్ధికి కృషి చేయాలి. - పుట్టా సుధాకర్‌యాదవ్, ఎమ్మెల్యే, మైదుకూరు

మహిళలు ముందుకు రావాలి

జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిని కైవసం చేసుకున్నాం. ఇది కార్యకర్తల కష్ట ఫలితం. కడపలో తెదేపా కార్యాలయానికి రెండు ఎకరాల స్థలాన్ని సంపాదించాం. 35 ఏళ్ల పాటు లీజుకు సంబంధించిన డబ్బులు చెల్లించాం. మహిళలు పార్టీలోకి మరింత మంది రావాలి. - రెడ్డెప్పగారి మాధవి, ఎమ్మెల్యే, కడప

చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లాం

యువతపై నమ్మకాన్ని ఉంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తల కష్టాన్ని మనసులో గుర్తించారు. ఒకటిన్నరేళ్ల కాలంలోనే తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి. - పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం

గృహ వినియోగ వ్యర్థాలకు నిత్యావసర సరకులు

స్వచ్ఛ రథాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సవిత, ఎమ్మెల్యే చైతన్యరెడ్డి

చెన్నూరు, న్యూస్‌టుడే: గృహ వినియోగ వ్యర్థాలతో నిత్యావసర సరకులు పొందవచ్చని మంత్రి సవిత తెలిపారు. చెన్నూరులో సంపద సృష్టి కేంద్రంలో స్వచ్ఛ రథాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యర్థాలు పడవేయకుండా స్వచ్ఛ రథాలకు అప్పగించాలని అన్నారు. అనంతరం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో పలు రహదారుల్లో మొక్కలు నాటి పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు. సీఈవో ఓబులమ్మ, డీపీవో రాజ్యలక్ష్మి, ఎంపీడీవో కిరణ్‌మోహన్ రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.

బాలికల విద్యకు బాసట

● రూ.27.56 కోట్లతో కేజీబీవీల్లో సమకూరనున్న వసతులు

మైదుకూరులో నిర్మాణంలో ఉన్న భవనం

మైదుకూరు, బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం బాలికల విద్యకు పెద్దపీట వేసింది. రూ.కోట్ల వ్యయంతో వసతులు కల్పిస్తోంది. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేసి భవనాలు అప్పగించేందుకు ఇంజినీరింగ్ అధికారులు శ్రమిస్తున్నారు. జిల్లాలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలను నెలకొల్పింది. దశలవారీగా జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించినా గత ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో నిర్లక్ష్యానికి గురయ్యాయి.

★ జిల్లాలో 13 విద్యాలయాలకు రూ. 27.56 కోట్లు మంజూరయ్యాయి. ఖాజీపేట విద్యాలయానికి స్థలం లేకపోవడంతో పనులు చేపట్టలేకపోయారు. భవనాలు పూర్తికావడంతో గత నెల 24న వల్లూరులో, ఈ నెల 5న పెండ్లిమర్రిలో వీటిని అందుబాటులోకి తెచ్చారు.

సౌకర్యాలివే..

జిల్లాలోని 19 విద్యాలయాలున్నాయి. ఆరు నుంచి పదోతరగతి వరకు 5,022 మంది, ఇంటర్ 5,320 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఒకే ప్రాంతంలో తరగతి గదులు, వసతిగృహాలు, ప్రయోగశాలలకు ఆరు గదులతో భవనాలు నిర్మిస్తున్నారు. అదే ప్రాంతంలోనే మరుగుదొడ్లు నిర్మించనున్నారు.

త్వరలో అందుబాటులోకి..

మార్చి చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఈఈ గురివిరెడ్డి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం తరగతులు నిర్వహిస్తామన్నారు. భవనాలు అందుబాటులోకి వస్తే బాలికల ఇబ్బందులు తొలగిపోతాయని జీసీడీవో ఆరోగ్యమేరి స్పష్టం చేశారు.

హజ్ యాత్రికులకు ఉచిత వైద్య పరీక్షలు

బిల్టప్, (కడప) న్యూస్‌టుడే: జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఈ నెల 11, 12, 13 తేదీల్లో రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె, ఊపిరితిత్తులు, కంటి పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ నాగరాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 14న పాత రిమ్స్‌లోని (యూపీహెచ్‌సీ)లో హజ్ యాత్రికులకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

12న ఉద్యోగ మేళా

కడప విద్య, న్యూస్‌టుడే: కడప నగరంలోని కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్)లో జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ చదువుతున్నా.. పూర్తి చేసిన అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమ్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో పాల్గొనాలని ఆయన కోరారు.

భోజనం నాణ్యతలో రాజీ పడొద్దు

ప్రొద్దుటూరు విద్య, గ్రామీణ, జమ్మలమడుగు, పులివెందుల, న్యూస్‌టుడే : విద్యార్థులకు అందించే భోజనం తయారీ నాణ్యతలో రాజీ పడొద్దని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లోని పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

అన్ని కులాల (All Caste) అవివాహితులకు సువర్ణావకాశం

నేడు అన్ని (All Caste) కులాల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్



తెలంగాణ వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' అన్ని కులాల (All Caste) అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబసభ్యులు నేడు (ఆదివారం, ఫిబ్రవరి 08న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఉచితంగా ప్రొఫైల్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 9154366099 & 9154772006 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● వధూవరుల బయోడేటా & ఫోటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పొంది యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

తెదేపాలో చేరిన వైకాపా ఎంపీపీ

మైదుకూరు, బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే : బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీరనారాయణరెడ్డి శనివారం తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరారు. వీరనారాయణరెడ్డి, ఆయన సోదరుడు మల్లేశ్వర్ ఉప సర్పంచి కొండారెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి తదితరులకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేసీకాలువ ప్రాజెక్టు వైస్ ఛైర్మన్ డి.గురివిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెదేపాలో చేరిన బి.మఠం ఎంపీపీ వీరనారాయణరెడ్డి, అనుచరులతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

తరగతులన్నీ ఒకేచోట నిర్వహించాలని ఆందోళన

పాఠశాల భవనానికి తాళం వేసి నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

చాపాడు, న్యూస్‌టుడే: అయిదు తరగతులు ఒకేచోట నిర్వహించాలని లేదంటే విద్యార్థులను బడికి పంపమని సిద్దారెడ్డిపల్లె గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ప్రాథమిక పాఠశాల భవనానికి తాళం వేసి విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అధికారులు నచ్చజెప్పి ఇక్కడే కూర్చోబెట్టారని, తరగతులు ఇక్కడ, హాజరు మొర్రాయిపల్లెలో వేయడం ఏంటని వారు ప్రశ్నించారు.

ప్రయాణికులకు ఇబ్బందులేకుండా ఆధునికీకరణ పనులు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కడప రైల్వేస్టేషన్‌లో ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కడప రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు సూచించారు. కడప రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు, ఇన్‌స్పెక్టర్ ఐ.వి.మోహన్ రెడ్డి, కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో స్టేషన్‌లోని వీవీపీ లాంజ్‌లో శనివారం రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. ఎర్రముక్కపల్లెలోని ఆర్‌యూబీ పనులు అసంపూర్తిగా ఉన్న కారణాలు ఏమిటని ప్రశ్నించారు. ఆ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. నంద్యాల-రేణిగుంట డెమోలో బాత్‌రూం సౌకర్యం ఏర్పాటు చేయించాలని సూచించారు. కడప రైల్వే ఇన్‌ఛార్జి మేనేజర్ మోహన్ రావు స్పందిస్తూ.. కమిటీ సభ్యులు సూచించిన అంశాలను రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. వారి ప్రశ్నలకు సమాధానంగా ఈ ఏడాది చివరి కల్లా అభివృద్ధి పనులు పూర్తవుతాయని వారు బదులిచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు లక్ష్మణ్‌రావు, సిందే భాస్కర్, నాగిరెడ్డి, ప్రవీణ్‌నాయుడు, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, పద్మావతి పాల్గొన్నారు.

సమస్యలపై అధికారులతో చర్చిస్తున్న కడప రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

Start Digital marketing, Mobile-Mktng, Bulk sms, Bulk Whatsapp, voice calls, business, We setup, Guide & Mentor. invstmnt: 5L-15L. ✆ 9908981464

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 7382114647.

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

FINANCIAL SERVICES

పర్సనల్ లోన్ మార్ట్ గేజ్ లోన్ హోమ్ లోన్ లోన్స్ డబుల్ ధమాకా

10లక్షల నుండి 100 కోట్లు వరకు అతి తక్కువ వడ్డీతో అతి సులభంగా అన్ని రకముల లోన్స్ ఈజీగా ఇవ్వబడును

ANY CIBIL PROBLEM WE CAN DO FREE LEGAL AND TECHNICAL CHARGES

PMAY పథకం ద్వారా 2.67 లక్షలు హౌస్ లోన్ సబ్సిడి ఫ్రీ గా పొందండి

మొదటి 12 నెలలు లోన్ కట్టకుండా MSME Woking Capital లోన్ ద్వారా మీ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం

First 100 Customers 0% Procesing Fee For Home Loan Customers

9390115506 9390115507 BHARAT BANK

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్

HEALTH & CARE

మనోహరి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ యూరాలజి & ఐవిఎఫ్ సెంటర్ 548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి, 0877-2220244, 7659077770

కిడ్నీలో రాళ్ళు? ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్లు, కోత లేకుండా చికిత్స

కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు

యూరాలజి, గైనకాలజి, గ్యాస్ట్రో, ల్యాపరోస్కోపి, టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్

Dr. K.HARSHA MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS CONSULTANT UROLOGIST & ANDROLOGIST

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్ స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి.

గత 20 సం॥లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా॥ యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్

డా॥ యం.మమత MBBS, MD(OBG) స్త్రీల వైద్యనిపుణులు

0877-2222606 7337556382

CARDIOLOGY

డా॥సి.వెంకటరమణ, M.D., D.M., (కార్డియాలజి) ప్రముఖ గుండె వైద్యనిపుణులు, సంపూర్ణ గుండె చికిత్స ఇ.సి.జి. 2D & కలర్ డాప్లర్, పిడియాట్రిక్, చిన్నపిల్లలు గుండె స్కానింగ్, పేస్‌మేకర్, ఇంప్లాంటేషన్, 24 గం.లు ఇంటెన్సివ్‌కేర్ సదుపాయం. ప్రముఖ స్త్రీ వైద్యనిపుణులు డా॥ ఆర్. నిరుపమ MBBS, D.G.O. (24 గం.లు ఎమర్జెన్సీ, ICU, Cathalab CTOT Advanced Surgical OT, Labour Room సౌకర్యం కలదు.) Dr. ఎన్.టి.ఆర్. ఆరోగ్యశ్రీ, EHS, WJHS, All Types of Insurance Available. APSPDCL, ప్రభుత్వ ఉద్యోగులకు రీ ఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. వెంకటరమణ హార్ట్ & మెటర్నిటీ హాస్పిటల్, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 0877-2258183, 94901 09100.

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా॥ ఎన్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st రైట్‌క్రాస్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

డా॥ గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌సైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

RHEUMATOLOGY

డా॥ దామోదరం, MD, DM (NIMS), సీనియర్ రుమటాలజిస్ట్, కీలవాతం నిపుణులు, శుభోదయ రుమటాలజీ హాస్పిటల్, Opp:Raj Tyres, రామానుజ సర్కిల్ దగ్గర, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. సంప్ర: ✆ 77023 22499.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్

* పక్షవాతం, మూర్ఛ వ్యాధి
* తలనొప్పి, మెడ నొప్పి, నడుమునొప్పి
* నరములు, కండరముల జబ్బులు
* మెదడు & వెన్నెముక ఇన్‌ఫెక్షన్
* తల, కాళ్లు చేతులు వణుకుట
* మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు

డా॥ యమ్. సుధాకర్ రావు MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS) CONSULTANT NEUROLOGIST మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు

10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి 0877-2250600 9246770603

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర|| పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

డా॥ నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర॥ సాయి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

I SHAIK ZAKEER HUSSAIN (Old Name), R/o. D.No. 14/705-3-4, Nakash Street, Kadapa, YSR Dist., have Changed my name as SHAIK IMTIYAZ BASHA S/o SHAIK KHADER HUSSAIN (New Name).

REAL ESTATE

గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్డు, IRR, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు ✆ 93999 55545.

HOUSE FOR SALE

3BHK Apartments for sale in Prime Location Near 3 Universities at Tirupati call 98665 14054 for details.

PLOT FOR SALE

అమరావతి రాజధానికి అతిదగ్గరగా ORR కి 1KM పరిధిలో AP CRDA లేఔట్ LPNOతో E5,E7 4 వేస్ రోడ్‌కి అనుసంధానంగా స్పాట్‌రిజిస్ట్రేషన్ గ|| 13500/- మాత్రమే. 9346492840, 9848366789.

WANTED

Wanted 1 Acre to 100 Acre Land Contact: 8754809650.

JOBS

Biggest Surgical & Medical Equipment Company Needs Marketing Executives, Min 1 Yr. Field Sales Experience Sal & Incentives. ✆ 92205 21706.

Wanted Sales Engineers for a Reputed Engineering Company. Marketing Automobile Workshop Equipment. Attractive Salary + Incentives. ✆ 98481 13083, 77805 26322, coastguru@gmail.com

Hyd సిటీలో బ్రాహ్మణ కుటుంబానికి వంటచేయడానికి ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు & బ్రాహ్మణ స్త్రీ కేర్‌టేకర్ కావలెను. జీ: 20-25K. భోజనం, వసతి. ✆ 9866252220

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18-20K. 89776 39662, 89776 39663

హైదరాబాద్, దుబాయ్‌లో ఇంటి, వంట పని చేయడానికి వీసా కలిగిన ఆడ వంట మనుషులు వెంటనే కావలెను. సంప్ర: 6303299545, 9642817525

SLRT ట్రాన్స్‌పోర్ట్ పార్సిల్ సర్వీసు చిత్తూరు & కర్నూల్ నందు పని చేయుటకు ఆపరేషన్స్ నందు అనుభవంగల మేనేజర్‌లు కావలెను. ✆ 9248193949 Email: slrthyd@gmail.com

Hyd కూకట్‌పల్లి UPS ఇన్వేటర్ బ్యాటరీ కంపెనీలో ఎలక్ట్రిషియన్స్, టెక్నీషియన్స్/హెల్పర్లు & M/F ఆఫీస్ అసిస్టెంట్లు తెలుగు, హిందీ, తమిళ్ ఇంగ్లీష్ ఏదైనా 2 భాషలు మాట్లాడే వారు కావలెను. అకామిడేషన్ 8105011213, 776006

ప్రొద్దుటూరులో మార్కెటింగ్ చేయుటకు బాయ్స్ కావలెను. వయస్సు 20 నుండి 30 సం||, టూవీలర్ కలిగి ఉండాలి. జీతం :8 వేల నుండి 10 వేలు. ✆ 9515101099.

DRIVERS

JCB/ LORRY/ TRACTOR డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవము కలిగిన డ్రైవర్లు కావలెను. Contact No: 92468 73222.

ENGINEERING

We Are Hiring – Sales & Service Mech. Engineer. 1–2 yrs exp. in MNC industrial products. Field work, customer handling & reporting. Hydraulics knowledge preferred. Location: Vizag (AP). pranjal@oswalhydraulics.com ✆ 9669841000

TOURS AND TRAVELS

శ్రీలంక 4/3న, 4/4న ముక్తినాథ్, నేపాల్, 26/5న యమునానది పుష్కరాలకు చార్‌ధామ్, జులైలో అమరనాథ్, జూన్‌లో కైలాస్ మానస సరోవరం, శ్రీదుర్గా టూర్స్. ✆ 94901 19768

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి పెద్ద డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 330/- మాత్రమే

Contact: KDP: 9989997626 8008514248 PDTR: 8008597620 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

శివరాత్రి ఉత్సవాల గోడపత్రాల ఆవిష్కరణ

సిద్దవటం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన సిద్దవటం మండలంలోని వంతాటిపల్లె శివారు లంకమల అభయారణ్యంలో ఉన్న శ్రీనిత్యపూజస్వామి మహా శివరాత్రి మహోత్సవాల గోడపత్రాలను గండి క్షేత్రంలో అధికారులు శనివారం ఆవిష్కరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16 వరకు నిర్వహించనున్న శివరాత్రి మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కర్నూలు దేవదాయశాఖ జోనల్ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్, దేవదాయశాఖ విశ్రాంత సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, నిత్యపూజస్వామి ఆలయ ఇన్‌ఛార్జి ఈవో శ్రీధర్, గండి దేవస్థానం మాజీ ఛైర్మన్ వెంకటస్వామి, ప్రధాన అర్చకుడు కేసరిస్వామి ఉన్నారు.

గోడ పత్రాలు ఆవిష్కరిస్తున్న జోనల్ డిప్యూటీ కమిషనర్, అధికారులు

వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డులో ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెకు చెందిన గోపాల్ (30), రాజుపాళెం మండలం కొర్రపాడుకు చెందిన నాగరాజులు పట్టణంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. పని నిమిత్తం వారు శనివారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కొర్రపాడు రోడ్డులో కారు ఢీకొంది. ప్రమాదంలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైన నాగరాజును చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిరస్త్రాణం ధరించి ఉంటే గోపాల్ ప్రాణాలతో బయటపడేవారని పోలీసులు భావిస్తున్నారు.

కారు ఢీకొని వృద్ధురాలు..

మైదుకూరు: మైదుకూరు పురపాలక పరిధిలోని హుబ్లీ-కృష్ణపట్నం జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గడ్డమాలవాడకు చెందిన భూమిరెడ్డి నాగమ్మ (60) మృతి చెందారు. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై కత్తి వెంకటరమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణారెడ్డి తెలిపారు.

రైలు కింద పడి వ్యక్తి..

కడప నేరవార్తలు: కడప-కృష్ణాపురం మార్గం మధ్యంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 55 ఏళ్లు ఉంటాయి. తెల్లని బనియన్, ప్యాంట్ ధరించారు. కుడి చేతిపై తేలు గుర్తు కలిగిన పచ్చబొట్టు ఉంది. ఆచూకీ తెలిసిన వారు కడప రైల్వేపోలీసులను సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతంతో రైతు..

ముద్దనూరు: విద్యుదాఘాతంతో ముద్దనూరుకు చెందిన రైతు బడుగు పుల్లయ్య (65) శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం వద్దకు వెళ్లిన పుల్లయ్య ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుదాఘాతానికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

విద్యార్థిపై లైంగిక వేధింపులు.. అధికారుల విచారణ

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు చేస్తున్నాడనే ఫిర్యాదుపై ఎంఈవోలు మోహన రమేష్, చంద్రశేఖర్‌రావు శనివారం విచారణ చేపట్టారు. పాఠశాల విద్యార్థులు, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడారు. బాధిత విద్యార్థితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి విచారణ చేసి డీఈవోకు నివేదిక ఇస్తామన్నారు. మైలవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి వసతి గృహంలో ఉంటూ పాఠశాలలో చదువుతున్నాడు. ఉపాధ్యాయుడు తనపై తరచూ లైంగికంగా వేధిస్తున్నాడని తండ్రికి చెప్పడంతో ఈ నెల 6వ తేదీన పాఠశాలకు వచ్చి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఏఐపై అవగాహన తప్పనిసరి

మారుతీనగర్, న్యూస్‌టుడే: కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ)హైదరాబాద్ ఛాప్టర్ వారి సహకారంతో సీఎస్ఐ ఏఐ 100కే కార్యక్రమాన్ని శనివారం కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వక్తలుగా సీఎస్ఐ హైదరాబాద్ ఛాప్టర్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణప్రసాద్, సీఎస్ఐ కన్వీనర్ అండ్ ఇన్ఫోసిస్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ కల్యాణ్‌కుమార్ పాల్గొని విద్యార్థులకు ఏఐ రంగంలో ప్రస్తుత పరిశ్రమ పోకడల గురించి వివరించారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ దాదాబాషా, సీఎస్ఐ ఛాప్టర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సంతోష్, సీఎస్ఈ విభాగాధిపతి రామ్‌ప్రకాష్, సీఎస్ఐ కాలేజ్ కోఆర్డినేటర్ శ్వేత, విద్యార్థులు, బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, సీఐలు ప్రసాద్‌బాబు, నరసింహరాజులు

36 ఎర్రచందనం దుంగల స్వాధీనం

● అయిదుగురి అరెస్టు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట, నందలూరు పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వారిపై దాడి చేసి అరెస్ట్ చేశామని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చెప్పారు. మండలంలోని మన్నూరు పోలీసు స్టేషన్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట మండలం బోయనపల్లికి చెందిన చౌదా రవికుమార్ మరో ఇద్దరితో కలిసి ఆకేపాడు సమీప అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు మన్నూరు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు వారిపై దాడి చేయగా నిందితుల్లో ఇద్దరు దుంగలను అక్కడే వదిలేసి పారిపోగా రవికుమార్ పట్టుబడ్డారు. వారి నుంచి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రవికుమార్‌పై ఇప్పటికే పలు ఠాణాల్లో 12 కేసులున్నట్లు చెప్పారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేశామన్నారు. నందలూరు ఠాణా పరిధిలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా ఆల్విన్ కర్మాగారం వద్ద విక్రయిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారంతో దాడి చేసి నలుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 21 దుంగలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారు ఆవుల రవికుమార్, పొత్తపి పెంచలయ్య, గుమ్మల రమేష్ చుక్కా మురళీ కృష్ణలుగా గుర్తించామన్నారు. వారిపై కేసు నమోదు చేశామని వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, సీఐలు ప్రసాద్‌బాబు, నరసింహరాజు, ఎస్సైలు వెంకటేశ్వర్లు, మల్లికార్జునరెడ్డిలు పాల్గొన్నారు.

మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ

సింహాద్రిపురం, న్యూస్‌టుడే: నగలు మెరుగు పెడతామంటూ ఇరువురు మహిళ మెడలోని బంగారు గొలుసును చోరీ చేసిన ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు బంగారు, రాగి, వెండి, ఇత్తడి వస్తువులకు మెరుగు పెడతామంటూ ఇద్దరు వ్యక్తులు స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం వీధిలోకి వచ్చారు. స్థానిక ఆంజనేయస్వామి పూజారి భార్య రంగనాయకమ్మ వారితో ఆలయంలోని రాగి వస్తువులను శుభ్రం చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆమెను మాటల్లో పెట్టి మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ద్విచక్రవాహనంపై పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, ట్రాఫిక్ సీఐ హాజీవల్లి, సింహాద్రిపురం ఎస్సై అనిల్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి సాంకేతికత ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

రాజంపేట

•రాజంపేట • బద్వేలు

తెగుళ్లపై అప్రమత్తత అవసరం

సిద్దవటం, న్యూస్‌టుడే: రైతులంతా పంటలకు వచ్చే తెగుళ్లపై అప్రమత్తత అవసరం అని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు రవిచంద్రబాబు అన్నారు. మండలంలోని పి.కొత్తపల్లె గ్రామం రైతు సేవా కేంద్రంలో శనివారం తెగుళ్ల నివారణపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మామిడి పంటలో వచ్చే ఈగ తెగుళ్ల నివారణకు అధికారులిచ్చే సూచనలు తప్పకుండా పాటించాలన్నారు.

బ్యాంకు సేవలపై అవగాహన

గోపవరం, న్యూస్‌టుడే: గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలు, కాల్స్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పీపీ ఎంట ఏపీజీబీ బ్రాంచ్ మేనేజర్ యశ్వంత్ అన్నారు. బ్యాంకు ఆధ్వర్యంలో శనివారం ఇన్సూరెన్స్, గోల్డ్‌లోన్ వంటి సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఖాతాదారుల చరవాణులకు వచ్చే ఓటీపీలు బ్యాంకు సిబ్బంది అడగరని.. ఒక వేళ అడిగితే సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేయాలని సూచించారు.

పేదల భూములు రక్షించాలని విజ్ఞప్తి

మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: పేదల భూముల రక్షణకు ప్రభుత్వం స్పెషల్ టాస్కుఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ కోరారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయ సభాభవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల వారి అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములను ఆన్‌లైన్ చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేశ్, నాయకులు పాల్గొన్నారు.

సహకార సంఘాల నుంచి ఎరువుల పంపిణీ

అట్లూరు, న్యూస్‌టుడే: జిల్లాలో అనుమతులున్న 52 సహకార పరపతి సంఘల ద్వారా విడతల వారీగా రైతులకు యూరియా పంపిణీ చేస్తామని డీసీసీ బ్యాంకు ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలో మొదటి సారిగా శనివారం అట్లూరు సొసైటీ ద్వారా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మిగిలిన 51 సొసైటీల్లోను యూరియా అందుబాటులో ఉంచుతామన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలున్న ప్రతి రైతుకు యూరియా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకుడు అరవ శ్రీనివాసులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్న డీసీసీ బ్యాంకు ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి

మురుగు కాలువలు శుభ్రం

వీరబల్లి: వీరబల్లిలో మురుగు కాలువలను ఎంపీడీవో జవహర్ బాబు చొరవ చూపి శనివారం సిబ్బందితో శుభ్రం చేయించారు. 'ఈనాడు'లో మేమున్నాం మీకు తోడుగా శీర్షికన వార్త ప్రచురితమైంది. స్పందించిన అధికారులు పారిశుద్ధ్య పనులు చేయించారు.

నిధులున్నా.. పనులే కునుకుతున్నాయ్!

• ప్రభుత్వ బడుల్లో ముందుకు సాగని ప్రగతి

నరసన్నగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో గుంతలకే పరిమితమైన మరుగుదొడ్ల నిర్మాణం

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిధులు మంజూరైనా.. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కొన్నిచోట్ల మంజూరైన పనులకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ఇప్పటికీ ఎలాంటి కదలిక లేదు. జిల్లాలో సమగ్ర శిక్షా పర్యవేక్షణలో 36 పనులను రూ.2.18 కోట్లతో చేపట్టాలని గతేడాది మార్చిలో ప్రభుత్వం అనుమతిచ్చింది. బడి చుట్టూ రక్షణ గోడ, బాల, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మాణం వంటి పనులు చేయాలని నిర్ణయించారు. అందులో వివిధ కారణాలతో 12 పనులను రద్దు చేశారు. గతేడాది ఆగస్టు 28న పనుల అంచనా విలువలో 40 శాతం పద్దు రూ.70.76 లక్షలను విడుదల చేశారు. ఏడాది అనంతరం జనవరి 30న జిల్లా కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. అయితే ఈపాటికే ఆ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ కొన్నిచోట్ల పునాది దశ దాటలేదు. మరికొన్ని బడుల్లో ఇంకా పనులు మొదలు పెట్టలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల 31తో ముగియనుంది. ఆ నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్లిపోతాయి. అయితే అధికారులు ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే జమ చేసిన నిధులను బ్యాంకుల నుంచి తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. పైగా మీ వ్యక్తిగత లేదా బంధువులు, గుత్తేదారుల ఖాతాల్లోకి సర్దుబాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనని హెచ్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. ఏ పాఠశాలలో ఏ పనులు మంజూరు చేశారు. అంచనా విలువ ఎన్ని రూ. లక్షలు, ఎప్పటిలోపు పూర్తి చేయాలనే సమాచారాన్ని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులకు ఇవ్వడం లేదు.

పూర్తయ్యేదెన్నడో

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లె ప్రాథమిక పాఠశాలకు నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3.50 లక్షలు కేటాయించారు. ఇక్కడ గుంతలు తవ్వేసి వదిలేశారు. ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. మరుగుడుపల్లిలో శౌచాలయం పనుల్లో ఎలాంటి కదలిక లేదు. ఒంటిమిట్ట ఉర్దూ బడిలో మరుగు వసతి కల్పనలో పురోగతి లేదు. ఇక్కడే కాకుండా మిగతా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

మార్చినెల లోపు పూర్తి చేస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పించడానికి గతేడాది 36 పనులను మంజూరు చేశారు. అందులో 12 చోట్ల రద్దు చేశాం. మరో 24 చోట్ల పనులు జరుగుతున్నాయి. అన్నిచోట్ల మార్చి నెలాఖారులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.

\- గురివిరెడ్డి, బాధ్య ఈఈ, సమగ్ర శిక్షా, కడప

అనుమతి లేకుండా విరాళాలు సేకరిస్తే చర్యలు

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: అనుమతులు లేకుండా దేవుడి పేరుతో విరాళాలు సేకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ఈవో రామలింగారెడ్డి అన్నారు. స్థానిక కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. శివరాత్రిని పురస్కరించుకుని లంకమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పేరు చెప్పి దేవాదాయ శాఖ అనుమతి లేకుండా విరాళాలు, ధాన్యం సేకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆలయాభివృద్ధికి కృషి

రాజంపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన ఆస్తులను కాపాడటంతో పాటు ఆలయ ఆదాయాన్ని పెంచుతామని ఆ ఆలయ కమిటీ ఛైర్మన్ తలిశెట్టి రమేశ్‌గుప్త తెలిపారు. స్థానిక ఆలయంలో శనివారం ఆయన మాట్లాడారు. దేవాదాయశాఖ పరిధిలోని ఈ ఆలయానికి కొంత కాలంగా కమిటీ లేకపోవడంతో ఆదాయానికి గండిపడిందన్నారు. ఆలయానికి సంబంధించిన ఆస్తులను తెలుసుకుని వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తామన్నారు.

విద్యారంగాన్ని కాపాడుకుందాం

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: విద్యారంగాన్ని కాపాడుకోవడం ఉపాధ్యాయుల బాధ్యతని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చెన్నయ్య అన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరుతూ స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం గోడ పత్రాలను ఆవిష్కరించారు.

సరస్వతీ దేవి విగ్రహ ఏర్పాటుకు విరాళం

వీరబల్లి, న్యూస్‌టుడే: వీరబల్లి జడ్పీ పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం ఏర్పాటుకు 1984-85వ బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.60 వేల విరాళం అందజేశారు. ఈ నగదును శనివారం ఆ పాఠశాల హెచ్‌ఎం రెడ్డెయ్యకు వారు అందజేశారు. అలాగే ఎంపీపీ తెలుగు పాఠశాలకు తాగునీటి బోరు మోటారు ఏర్పాటుకు రూ. 15,000 విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కె.శోభన్‌బాబు, మస్తాన్‌శెట్టి, జక్కుల రమణ, మునాఫ్, ఉపాధ్యాయులు సత్యకుమార్, వెంకటసుబ్బారెడ్డి, రామ్మోహన్ పాల్గొన్నారు.

హెచ్‌ఎంకు నగదు అందజేస్తున్న పూర్వ విద్యార్థులు

పోలీసులకు 21 సీసీ కెమెరాల అందజేత

దాత కేకే రెడ్డితో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలోని కారంపల్లికి చెందిన కేకే రెడ్డి శనివారం మన్నూరు పోలీస్ స్టేషన్‌కు 21 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల చేదనలో పోలీసు శాఖకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈ మేరకు మా తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, నారాయణరెడ్డి ట్రస్ట్ ద్వారా వీటిని అందించామన్నారు. కార్యక్రమంలో మన్నూరు సీఐ ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.

పోలీసు స్టేషన్ తనిఖీ

నందలూరు, న్యూస్‌టుడే: నందలూరు పోలీస్‌స్టేషన్‌ను శనివారం జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తనిఖీ చేశారు. అనంతరం దస్త్రాలను పరిశీలించారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాలు, ఉపాధి అవకాశాలు, క్రైమ్ రేట్ వంటి అంశాలను ఎస్సై మల్లిఖార్జునరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే, ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు ఉన్నారు.

శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

రాజంపేట గ్రామీణ: మండలంలోని హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయం, బహుదా నది పరిసర ప్రాంతాలను ఎస్పీ విశ్వనాథ్‌తోపాటు, అధికారులు శనివారం పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎస్పీ అధికారులకు సూచించారు.

భక్తిశ్రద్ధలతో ఆలయాల్లో పూజలు

కలసపాడు: ప్రత్యేక అలంకరణలో పోలేరమ్మ

పోరుమామిళ్లలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి

ఒంటిమిట్ట: రామచంద్రమూర్తికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్

రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల్లోని పలు ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో స్వామివారికి ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. పోరుమామిళ్లలో వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో వేంకటేశ్వర స్వామికి మహిళలు సామూహిక పూజలు చేశారు. భైరవగుట్ట చెన్నారెడ్డిగారిపల్లెలోని ఆంజనేయస్వామి ఆలయంలో కమిటీ నిర్వాహకులు అన్నదానం చేశారు. సిద్దవటంలో శ్రీశైల దేవస్థానానికి దక్షిణ ముఖద్వారం కోవెలగా ప్రసిద్ధి చెందిన జ్యోతి సిద్దవటేశ్వరస్వామి లోక కల్యాణం వైభవంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

\- న్యూస్‌టుడే, రాజంపేట క్లస్టర్ బృందం

డ్రైవింగ్ శిక్షణ ఎన్నో కుటుంబాలకు ఆసరా

ధ్రువీకరణ పత్రాలు అందుకున్న డ్రైవర్లతో అధికారులు

రాజంపేట, న్యూస్‌టుడే: ఆర్టీసీ ద్వారా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం వల్ల ఎన్నో కుటుంబాలకు మేలు కలుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఆర్టీసీ కార్యాలయంలో 21వ బ్యాచ్ కింద హెవీ డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన డ్రైవర్లకు శనివారం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇక్కడ శిక్షణ పొందిన డ్రైవర్ల భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ వినోద్‌కుమార్, ఆర్టీసీ డీఎం గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

• 139 గ్రాముల బంగారం దోచుకెళ్లిన దుండగులు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన మండలంలోని ఎర్రబల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన పిండిబోయిన మధు కుటుంబంతో కలిసి గురువారం తిరుపతి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు ధ్వంసం చేసి ఉండటం గమనించారు. బీరువాను తెరిచి చూడగా అందులో దాచిన 139 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి కనిపించలేదు. వెంటనే అప్రమత్తమైన మధు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మంటలు చెలరేగి కారు దగ్ధం

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని నందిపల్లె సమీపంలో కారులో మంటలు రావడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. గోపవరం మండలం చెన్నవరానికి చెందిన ప్రతాప్‌రెడ్డి కారులో వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి చంద్రుడు మంటలను ఆర్పేశారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడటంతో ఓ వ్యక్తి గాయపడిన ఘటన ఒంటిమిట్టలో శనివారం చోటుచేసుకుంది. ఖాజీపేటకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (55) వ్యక్తిగత పని నిమిత్తం రాజంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

దూషించాడని పోలీసులకు ఫిర్యాదు

కలసపాడు, న్యూస్‌టుడే: అసభ్యకర పదజాలంతో దూషించాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు శనివారం చెప్పారు. చెన్నారెడ్డిపల్లెకు చెందిన దీప స్థలాన్ని అదే ప్రాంతానికి చెందిన విక్రమ్ ఆక్రమించి రేకులషెడ్‌ను నిర్మించాడు. దానిని తొలగించాలని విక్రమ్‌కు ఆమె చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన విక్రమ్ ఆమెను అసభ్యకర పదజాలంతో దూషించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదు చేశామని పోలీసులు వివరించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

ఎన్‌సీసీతో ఏకాగ్రత పెంపు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్‌సీసీతో విద్యార్థులకు క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుందని అన్నమాచార్య విశ్వవిద్యాలయం పీడీ నాగముణి తెలిపారు. విశ్వవిద్యాలయంలో శనివారం ఆమె మాట్లాడారు. కళాశాలలోని 140 మంది విద్యార్థినులకు ఏడాది పాటు డ్రిల్, మ్యాప్ రీడింగ్ వంటి అంశాలపై 5వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ శిక్షణ నిపుణులు సుబేదార్ అనిల్‌కుమార్, హవిల్దార్ పి, అరుల్‌లు శిక్షణ అందజేశారన్నారు. వీరికి ఈ నెల 14న సీ సర్టిఫికెట్, 28న బీ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వీసీ సాయిబాబారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్, ఎం.వి నారాయణలు పాల్గొన్నారు.

ఎన్‌సీసీ విద్యార్థినులతో సిబ్బంది

పనిచేయని మోటారు.. తాగునీటికి అగచాట్లు

సిద్దవటం, న్యూస్‌టుడే: మండలంలోని పొన్నవోలు గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల కిందట స్థానికంగా ఉన్న మోటారు మరమ్మతులకు గురైంది. సకాలంలో ఆ మోటరుకు మరమ్మతులు చేయకపోవడంతో స్థానికులు సమీప పొలాలకు వెళ్లి బోరు నీటిని తెచ్చుకుంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మోటారుకు మరమ్మతులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయం పంచాయతీ కార్యదర్శి లలిత దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే చర్యలు చేపట్టి తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు.

భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటుపై హర్షం

రాజంపేట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని భవననిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు గాలి చంద్రయ్య తెలిపారు. ఈ మేరకు స్థానిక ర.భ.శాఖ కార్యాలయం వద్ద శనివారం కార్మిక సంఘాల నాయకులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే గోడపత్రాలను ప్రదర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ చట్టం అమలు కావడంతో ఎంతో మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి కార్మికుడు తమ పేర్లను నమోదు చేసుకుని కార్మిక గుర్తింపు కార్డును పొందాలని సూచించారు.

కరపత్రాలను ప్రదర్శిస్తూ హర్షం వ్యక్తం చేస్తు న్న భవన నిర్మాణ కార్మికులు

9న రెవెన్యూ క్లినిక్

వీరబల్లి: మండల కేంద్రమైన వీరబల్లిలో ఈ నెల 9న రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు ఖాజాబీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ పరమైన ఏవైనా సమస్యలుంటే ఈ క్లినిక్‌లో దరఖాస్తు చేసుకుంటే పరిష్కరిస్తామన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

బి.కోడూరు: స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 9న రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు తహసీల్దారు దస్తగిరయ్య శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రాష్ట్ర పోటీల్లో రాణించాలి

సుండుపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ క్రికెట్ పోటీల్లో జిల్లా స్థాయిలో సత్తాచాటి రాష్ట్ర పోటీలకు ఎంపికైన సభ్యులను ఎస్టీయూ నాయకులు అభినందించారు. సుండుపల్లిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు వారికి క్రికెట్ కిట్టు, రూ.10 వేలు నగదును అందజేశారు. అనంతరం ఎంఈవోలు వెంకటేశునాయక్, రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి రాణించాలని ఆకాంక్షించారు. ఎస్టీయూ నాయకులు ఎన్.రవీంద్రనాథరెడ్డి, ఎస్.ఆరీఫుల్లా పాల్గొన్నారు.

'తితిదే లడ్డూ కల్తీని వైకాపానే ఒప్పేసుకుంది'

రాజంపేట, న్యూస్‌టుడే: పవిత్రమైన తితిదే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని వైకాపాకు చెందిన కొందరు నాయకులే ఒప్పేసుకుంటుంటే పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ మాత్రం ఇంకా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని జనసేన పార్టీ నేత అతికారి కృష్ణ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. కల్తీ విషయాన్ని ఆ శ్రీనివాసుడే తితిదే మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి నోటి ద్వారా వాస్తవాలను కక్కించారన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జనసేన పార్టీ నాయకుడు అతికారి కృష్ణ

7వ తేదీ నుంచి మొల్ల ఏడో శతాబ్ది ఉత్సవాలు

మాట్లాడుతున్న కవయిత్రి మొల్లసాహితీపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతరావు

సుండుపల్లి, న్యూస్‌టుడే: రామాయణ కావ్యంతో మొల్ల రామాయణంగా వినతికెక్కిన జిల్లా వాసి కవయిత్రి మొల్ల ఏడో శతాబ్ది ఉత్సవాలు వచ్చేనెల 7 నుంచి 13 వరకు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కవయిత్రి మొల్ల సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా.గానుగపెంట హనుమంతరావు తెలిపారు. సుండుపల్లిలో శనివారం ఆయన మాట్లాడారు. సప్తశతాబ్ది సాహితీ జయంతి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, కవిసమ్మేళనాలు వంటివి నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలు గోపవరం, బద్వేలు, పోరుమామిళ్ల, వేంపల్లి, ప్రొద్దుటూరు విశ్వవిద్యాలయాలు, కడపలో నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమనికి అంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మిర్తిరాజు సత్యనారాయణ, పి.సుబ్బరాయుడు, వి.వెంకటేశ్వర్లు ఆచారి పాల్గొన్నారు.

రాములోరి సేవలో కడప మేయర్

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని కడప నగరపాలక మేయర్ పాక సురేష్ కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. రాములోరి సన్నిధికి విచ్చేసిన ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని సీతారామలక్ష్మణ మూర్తులను దర్శించారు. ఆలయ అర్చకులు వారికి శాలువా కప్పి వేదాశీర్వచనం చేశారు.

గ్రామాల్లో తెదేపా కార్యకర్తల సమావేశాలు

వీరబల్లి, న్యూస్‌టుడే: మండలంలోని సంగంవారిపల్లి, సోమవరం, తొగటపల్లి గ్రామాల్లో తెదేపా కార్యకర్తలు శనివారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎం.భానుగోపాల్‌రాజు కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ఆరాతీశారు.

ప్రమాదాల అంచున.. శిథిల వంతెన

గోపవరం, న్యూస్‌టుడే: బద్వేల్ నుంచి కాలువపల్లె, గానుగపెంటకు వెళ్లే దారిలో ఉన్న వంతెన, కల్వర్టులు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్నాయి. అటువైపు రాకపోకలు సాగించాలంటే స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటే అవస్థలు తప్పుతాయని విన్నవించుకుంటున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ డీఈ సలీం మాట్లాడుతూ ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రాగానే పనులు చేపడతామన్నారు.

ఇదీ పరిస్థితి: నక్కలగండి వద్ద తెలుగు గంగ కాలువపై సుమారు 20 ఏళ్ల కిందట బ్రిడ్జి నిర్మించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. రక్షణ గోడలు ధ్వంసమై దయనీయంగా ఉంది. అటుగా ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. నక్కలగండి నుంచి కాలువపల్లె, వై.నాగాయపల్లెలకు వెళ్లే మార్గాల్లో ఉన్న కల్వర్టులు సైతం దెబ్బతిన్నాయి. దీంతో రాత్రి వేళ ప్రయాణించాలంటే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల నక్కలగండి వద్ద ద్విచక్ర వాహనదారుడు వంతెనకు రక్షణ గోడ లేకపోవడంతో కాలువలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీని స్థానంలో నూతన వంతెనను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

శిథిలావస్థకు చేరిన వంతెన

కూలేందుకు సిద్ధంగా ఉంది

వంతెన నెర్రెలు చీలి కూలేందుకు సిద్ధంగా ఉంది. దీనిపై ప్రయాణించాలంటే భయంగా ఉంది. ఎదురుగా వస్తున్న వాహనాలకు దారి ఇచ్చేందుకు స్థలం కూడా లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

\- సుబ్బారావు, లక్కవారిపల్లె

ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు
హోటల్ S.R.గ్రాండ్
చేజర్ల కాంప్లెక్స్, ఆర్.ఎస్.రోడ్, రాజంపేట.
రాజంపేట పట్టణంలో అందరికీ అందుబాటులో, ప్రజల సౌకర్యార్థమై, అత్యంత అధునాతన సదుపాయములతో సూట్ రూమ్స్, డీలక్స్ రూమ్స్ A/c మాచే హోటల్ SR గ్రాండ్‌ని ప్రారంభించి ఏడాది పూర్తి అయిన శుభ సందర్భంగా మా కస్టమర్లకు, రాజంపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీమతి & శ్రీ చేజర్ల సుబ్రమణ్యంరాజు & సన్స్
మేనేజింగ్ డైరెక్టర్, చేజర్ల కాంప్లెక్స్, ఆర్.ఎస్.రోడ్, రాజంపేట. Cell : 9440219413, 9908191659.

(c) eenadu

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • మైదుకూరు

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM to 1 PM)
ప్రొద్దుటూరు : 9966349431
జమ్మలమడుగు : 9494294241
మైదుకూరు : 8008573447

?: కొండాపురం సీఎంఆర్ కాలనీలో రోడ్డుపైనే మురుగు పారుతోంది. **- వెంకట్‌రెడ్డి, కొండాపురం**

✓: పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. **- అనిల్, డిప్యూటీ ఎంపీడీవో**

?: కొండాపురం ఆర్అండ్ఆర్ కాలనీలో కొన్ని విద్యుత్తు వీధి దీపాలు వెలగడం లేదు. **- గోపాల్, కొండాపురం**

✓: ఆర్అండ్ఆర్ కాలనీలో దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. **- వీరారెడ్డి, విద్యుత్తుశాఖ ఏఈ**

?: రామిరెడ్డిపల్లెలోని వీధుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. **- వాసవీ, స్థానికురాలు**

✓: పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. **- నాగప్రసాద్, ఎంపీడీవో**

?: చెన్నమనేనిపల్లెలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. చర్యలు తీసుకోవాలి. **- రవి, చెన్నమనేనిపల్లె**

✓: పారిశుద్ధ్య పనులతో శుభ్రత పనులు చేయిస్తాం. **- నాగప్రసాద్, ఎంపీడీవో** **- న్యూస్‌టుడే, కొండాపురం**

స్పందించారు.. పరిష్కరించారు

● ప్రొద్దుటూరు మడూరుకాలువ వద్ద తాగునీటి వృథాపై ఈ నెల 3న మేమున్నాం.. మీకుతోడుగాలో భాగంగా ప్రచురితమైంది. ఏఈ సురేంద్రనాథ్‌రెడ్డి చర్యలు చేపట్టారు.

● రంగయ్యగారిసత్రం వద్ద కాలువలు పూడికతో నిండాయని ఈ నెల 5న సమస్య ప్రచురితమైంది. స్పందించిన పారిశుద్ధ్య కార్యదర్శి సుబ్బరాయుడు చర్యలు చేపట్టారు.

● దస్తగిరిపేటలో కాలువలు పూడికతో నిండాయి. పారిశుద్ధ్య కార్యదర్శి సుగుణకుమార్ చర్యలు చేపట్టారు.

● కొర్రపాడురోడ్డు ప్రధాన వీధిలో విద్యుత్ దీపాలు వెలగడం లేదని సమస్య ప్రచురితమైంది. స్పందించిన ఏఈ సురేంద్రనాథ్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు.

● రాములపేట వీధిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని ఈ నెల 2న చిత్ర కథనం ప్రచురితమైంది. కమిషనర్ రవిచంద్రారెడ్డి చర్యలు తీసుకున్నారు.

- న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం

పంట నమోదు తప్పనిసరి

మైదుకూరు, న్యూస్‌టుడే : ఈ నెల 15వ తేదీలోగా పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని డీఏవో ఎం.చంద్రనాయక్ తెలిపారు. శనివారం స్థానిక వ్యవసాయ సహాయ అధికారి కార్యాలయంలో ఏడీఏ కృష్ణమూర్తి, ఏవోలు బాలగంగాధర్‌రెడ్డి, పద్మలత, అమర్నాథరెడ్డి, శివ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాలం లేక.. సేవలందక

● సచివాలయాల్లో దుస్థితి

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తెచ్చినా ఎక్కడా కూడా వసతులు కల్పించకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సచివాలయం ద్వారా సుమారు వందల రకాల సేవలందించాల్సి ఉండగా ఇంటర్నెట్ సదుపాయం అరకొరగా ఉండటంతో డిజిటల్ సహాయకులు అవస్థలు పడుతున్నారు. సెల్‌ఫోన్ల నుంచి అంతర్జాలం సౌకర్యాన్ని హాట్‌స్పాట్ ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానం చేసి వినియోగించాల్సి వస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు.

ఉద్యోగులకు తప్పని తిప్పలు

గ్రామ సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన సామగ్రిని గత ప్రభుత్వం అందించింది. పూర్తి స్థాయిలో అమర్చకపోవడం, వినియోగంలో లేకపోవడంతో పలుచోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో డిజిటల్ సహాయకులకు తిప్పలు తప్పడం లేదు. ఫైబర్ నెట్ కోసం ఏర్పాటు చేసిన పరికరాలను విద్యుత్తు సౌకర్యం కల్పించి వదిలేయడంతో బిల్లుల భారం మోయలేకపోతున్నామని పంచాయతీ సిబ్బంది వాపోతున్నారు.

ప్రజలకు అవస్థలు

సచివాలయాలకు రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు, ఇంటి స్థలాలు, అవసరమైన ధ్రువపత్రాలకు సచివాలయాలను ఆశ్రయిస్తే ఆన్‌లైన్ సేవలు సక్రమంగా అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని 190 పంచాయతీల్లో 213 సచివాలయాలకు ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సేవలు వినియోగంలో లేకపోవడంతో గత ఐదేళ్ల నుంచి ఇంటర్నెట్ సేవల కోసం సిబ్బంది సొంత నెట్ వినియోగించాల్సి వస్తోంది.

చర్యలు తీసుకుంటాం

గ్రామ సచివాలయాల్లో ఫైబర్ నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి సమస్య ఎక్కడ ఉందో గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
- వీరాంజనేయులు, డీడీవో

యువ నాయకుల చేతుల్లో తెదేపా భవిష్యత్తు

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: తెదేపా భవిష్యత్తు యువనాయకులపై ఆధారపడి ఉందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి తెలిపారు. కడపలో జరుగుతున్న పార్టీ పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార సభకు ప్రొద్దుటూరు నుంచి వాహనాల ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ ప్రొద్దుటూరులో తెదేపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, తెదేపా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జబివుల్లా, నాయకులు సుధాకర్‌రెడ్డి, కుతుబుద్దీన్, పుల్లయ్య, శ్రీనివాసులురెడ్డి తదితరులు బయలుదేరారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి చిత్రంలో నాయకులు

రైతుల అభ్యున్నతికి కృషి

ఖాజీపేట, న్యూస్‌టుడే : మండల పరిధిలోని చెమళ్లపల్లె పీఏసీఎస్ ఛైర్మన్‌గా కొత్తపేటకు పాలకొలను రామిరెడ్డి, సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో రూ.37 లక్షలతో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో డీసీవో వెంకటసుబ్బయ్య, తహసీల్దార్ రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.



ప్రమాణ స్వీకారం చేస్తున్న పీఏసీఎస్ ఛైర్మన్ రామిరెడ్డి, సభ్యులు చిత్రంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్

విద్యాలయాల్లో పరీక్ష సామగ్రి అందజేత

మైదుకూరు, న్యూస్‌టుడే : కస్తూర్బా విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్ చదువుతున్న బాలికలకు శనివారం వివేకానంద ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. మైదుకూరు, దువ్వూరు, చాపాడు మండలాల్లోని విద్యాలయాల్లోని 318 మందికి రూ.32 వేల విలువైన సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాజోలి శ్రీధర్‌రెడ్డి, పాపిజెన్ని రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటసురేష్, రామచంద్రయ్య, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

10వ తరగతి ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ పోయినది

Certificate No.GG0449923, Roll No.0690921 పేరూరు సుబ్బరాజు, తండ్రి పేరూరు సుబ్బారావు, మైదుకూరు అను పేరు మీద గల 10వ తరగతి ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ ఇంటి వద్ద నుండి బస్టాండుకు ద్విచక్ర వాహనంలో వెళ్తుతుండగా మధ్యలో పడిపోయినది. ఎవరికైనా దొరికినచో తెలుపగలరు.
Cell No. 9290443801

గీతజ్ఞాన యజ్ఞంపై ప్రవచనాలు

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక అమ్మవారిశాలలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ గంగాధరశాస్త్రి శనివారం రాత్రి గీతజ్ఞాన యజ్ఞంపై ప్రవచనాలు చేశారు. భగవద్గీత ప్రాధాన్యతను వివరించారు. ఆర్యవైశ్యసభ పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్‌రావు, కార్యదర్శి నాగేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.

అమ్మవారిశాలలో హాజరైన భక్తులు

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

మైదుకూరు, న్యూస్‌టుడే : పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక పురపాలక కార్యాలయంలో ఛైర్మన్ మాచనూరు చంద్ర అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగి ఇటీవల మృతి చెందిన కౌన్సిలర్ వెంకటసుబ్బన్నకు సభ్యులు నివాళులు అర్పించారు. అజెండాలోని 20 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఏఎంసీ, సహకార సంఘం ఛైర్మన్లు ఏపీ రవీంద్ర, పాశం మారుతి, కమిషనర్ వై.రంగస్వామి, తహసీల్దారు రాజసింహ నరేంద్ర, ఏఈ నిరంజన్‌రెడ్డి, ఎంఈవో పద్మలత, తదితరులు పాల్గొన్నారు. ** 15వ ఆర్థిక సంఘం నిధులతో పురపాలకకు సమకూరిన ట్రాక్టరు పొక్లెయిన్‌ను ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. రూ.40 లక్షలతో ట్రాక్టరు పొక్లెయిన్, రూ.7 లక్షలతో చెత్తకుండీలను అందుబాటులోకి తెచ్చారు.

స్కౌట్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు

మైదుకూరు, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రంలో గత నెల 26న నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మైదుకూరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు హెచ్ఎం ఎస్ఎండీ ఇలియాస్ అహ్మద్ శనివారం ప్రశంసాపత్రాలను అందజేశారు. డీఈవో నుంచి అందిన ప్రశంసాపత్రాలను స్కౌట్ మాస్టర్ సురేంద్ర నాయక్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు ఎం.రాముడు, గోశెట్టి రామమోహన్, రామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు

పబ్లిక్ నోటీసు

[illegible] తమకు గల హక్కును సివిల్ కోర్టులో తేల్చుకొని క్లెయిమ్ చేయవలయును. కాబట్టి వారికి పై వేలం వేసే అధికారం లేదు. సదరు వేలం ద్వారా ఎవ్వరైనా వేలం పాట పాడితే అది నా కక్షిదారునికి వర్తించదు, చెల్లదు. వారికి ఎటువంటి హక్కు, అనుభవం రాదు. కాబట్టి ప్రజలెల్లరు గమనించవలసినదిగా తెలియజేస్తున్నాము.
ఇట్లు: విశ్వనాథం రమేష్‌బాబు
అడ్వకేటు, గిడ్డంగి వీధి, ప్రొద్దుటూరు.

పొంచి ఉన్న ప్రమాదం

ఖాజీపేట సమీపంలో కడపకు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న వంతెన రక్షణ గోడ కూలిపోయి ప్రమాదకరంగా మారింది. రహదారిపై ప్రయాణించే వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఈ ప్రాంతంలో ముప్పు పొంచి ఉంది. అధికారులు స్పందించి రక్షణ గోడను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చోదకులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఖాజీపేట**

ఫాగింగ్ యంత్రం.. నిరుపయోగం



గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు లోపించాయి. మురుగు కాలువలు పూడికతో నిండిపోవడంతో దోమలకు నిలయంగా మారింది. దోమల నివారణకు ప్రభుత్వ నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన ఫాగింగ్ యంత్రాలు రాజుపాళెం మండలంలోని పలు గ్రామాల్లో నిరుపయోగంగా మారాయి. ఈ సమస్యపై డిప్యూటీ ఎంపీడీవో షాకీర్ అలీఖాన్ మాట్లాడుతూ దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తాన్నారు. **- న్యూస్‌టుడే, రాజుపాళెం**

ఆదమరిస్తే కాలువలోకే

ప్రొద్దుటూరు మండలం కామనూరు పంచాయతీ కార్యాలయం రోడ్డు మీదుగా ఎర్రబల్లె, మాచనపల్లె గ్రామాలకు అనుసంధానంగా ఉన్న పాత వంతెనకు ఇరువైపులా కాంక్రీటు దిమ్మెలు లేకపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. చోదకులు, పాదచారులు, పశువులు ఆదమరిస్తే కాలువలోకి పడిపోయే ప్రమాదం ఉంది. **- న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణ**

వ్యర్థాలకు నిప్పు.. వంతెనకు ముప్పు

జమ్మలమడుగు-ముద్దనూరు ప్రధాన రహదారిలోని పెన్నా వంతెన కింద వ్యర్థాలకు శనివారం మధ్యాహ్నం నిప్పు పెట్టడంతో దట్టమైన పొగ అలుముకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ కారణంగా వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అధిక మంటలతో వంతెనలోని కాంక్రీటు, ఉక్కు దెబ్బతినే ప్రమాదం ఉంది. **- న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ**

రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్‌కు సత్కారం

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: షేక్ సంక్షేమ, అభివృద్ధి సొసైటీ ఛైర్మన్ ముక్తియార్‌ను ప్రొద్దుటూరు నజిరుల్లా మసీద్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్‌నాయుడు, కమిటీ సభ్యులు ఇనాయతుల్లా, దాదాపీర్, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు.



ముక్తియార్‌ను సత్కరిస్తున్న కమిటీ సభ్యులు చిత్రంలో సురేష్‌నాయుడు

బాలికలకు కళ్లద్దాల పంపిణీ

కొండాపురం, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల విద్యాలయంలో కంటిచూపు సమస్యతో బాధపడుతున్న విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు వైద్యాధికారులు సుజాత, లక్ష్మీదేవి శనివారం తెలిపారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ మాధవి పాల్గొన్నారు.

మైలవరం : స్థానిక బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించారు. బాలికల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి, ప్రిన్సిపల్ ప్రియజ్యోతి, నాయకులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా

దువ్వూరు, న్యూస్‌టుడే : మండల పరిధిలోని సంజీవరెడ్డిపల్లె పంచాయతీకి చెందిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని శనివారం జడ్పీ సీఈవో సి.ఓబులమ్మ తనిఖీ నిర్వహించారు. పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సత్యవాణిని సీఈవో అభినందించారు. ఎంపీడీవో సుబ్బారెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో హరికృష్ణ పాల్గొన్నారు.

పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు, జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ ఛైర్మన్ సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని దేవగుడిలో రూ.12.25 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.

కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధిలోని మోరగుడి జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

వీడ్కోలు సమావేశంలో విద్యార్థులతో ఉపాధ్యాయులు

మహారాజశ్రీ జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టు, మైదుకూరు
O.S. No.228/2024

దాసరి వెంకటయ్య, తండ్రి (లేట్) కొండయ్య, వయస్సు 72 సంగ॥లు, హిందూ, వ్యాపారం వృత్తి, డోర్ నెం.7/18, ప్రొద్దుటూరు రోడ్డు, మైదుకూరు టౌన్ మరియు మండలం, కడప జిల్లా. **...వాది**

Vs

గంగారపు రామక్రిష్ణయ్య, తండ్రి పెద్ద చెన్నయ్య, హిందూ, వయస్సు 66 సంగ॥లు, కాలానుగుణమైన వ్యాపారం వృత్తి, బండివారిపల్లె గ్రామం, మైదుకూరు మునిసిపాలిటీ మరియు మండలం, కడప జిల్లా, సెల్: 9398470336. **...ప్రతివాది**

నోటీసు

పై దావాలో వాది, ప్రతివాది అయిన నీ మీద ప్రోనోటు బాకీ నిమిత్తమై రాజశ్రీ మైదుకూరు కోర్టులో దావా దాఖలు చేసి ఉంటున్నాడు. అయితే అట్టి దావా రాజశ్రీ మైదుకూరు కోర్టులో **16.02.2026**వ తేదీన ప్రతివాది అయిన నీవు హాజరు అగుటకు గాను వాయిదా ఉంటున్నది. అట్టి దావా విషయమై నీ ఆక్షేపణలు తెలియజేసుకొనుటకు గాను నీవు గానీ, నీ తరపు వకీలు గారు గానీ హాజరై నీ ఆక్షేపణలు తెలియజేసుకోవలసినది. అట్లు లేని యెడల సదరు దావా విషయమై నీ పరోక్షమున విచారించి తీర్మానం చేయుదురని తెలియజేయడమైనది.

రాజశ్రీ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు
ఇట్లు: కామనూరు శ్రీనివాసులు
వాది తరపున అడ్వకేట్, మైదుకూరు.

బృహత్తర పథకం.. ఇంటింటికీ శుద్ధిజలం

మైదుకూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో మైదుకూరు పురపాలకలో ఇంటింటికి తాగునీరు అందించే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పనులను దక్కించుకున్న గుత్తేదారు ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. నెలరోజుల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఆరు ప్రాంతాల్లో నీటి ట్యాంకులు

తెలుగుగంగ రెండో ఉపజలాశయం వద్ద 16 ఎంఎల్‌డీ సామర్థ్యంతో శుద్ధిజల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి పురపాలకలోని లింగాలదిన్నె, కేశలింగాయపల్లె, మహబూబ్‌నగర్, పాత మున్సిపల్ కార్యాలయం, ఎర్రచెరువు, చిన్నయ్యగారిపల్లె గ్రామాల వద్ద నిర్మించే ఓవర్ హెడ్ ట్యాంకులకు అనుసంధానం చేయనున్నారు. ప్రధాన పైపులైను 24.29కి.మీ, అంతర్గత పైపులైను 71.69కి.మీ వేయాల్సి ఉంది. ● మైదుకూరులో మొత్తం 24 వార్డుల్లో 55403 జనాభా ఉంది. ప్రస్తుత నీటి అవసరం 7.45 ఎంఎల్‌డీగా ఉండగా 3.65ఎంఎల్‌డీ సరఫరా అవుతోంది.

భవిష్యత్తులో తాగునీటి అవసరం (ఎంఎల్‌డీలలో)

కాలం	జనాభా అంచనా	ఎంఎల్‌డీ
2028	60885	12.29
2043	76071	14.84
2058	92754	17.65

● తెలుగు గంగలో భాగమైన రెండో ఉపజలాశయం ఆధారంగా 2058 నాటి జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి పథకం ఏర్పాటు కానుంది. వాస్తవానికి 2019 ఫిబ్రవరి 20న తెదేపా ప్రభుత్వ హయాంలో అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి రూ.89.76 కోట్ల విలువైన తాగునీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. వెంటనే ఎన్నికలు రావడంతో పనులు చేపట్టలేకపోయారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గుత్తేదారుతో చర్చించి పనులు ప్రారంభించినా రూ.2 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. 2024 ఎన్నికలతో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పుర ప్రజల శాశ్వత తాగునీటి సమస్య పరిష్కార దిశగా దృష్టి సారించారు. మైదుకూరు పర్యటనలో సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అమృత్ 2.0 కింద రూ.99.70 కోట్లు మంజూరు చేయించారు. ప్రజారోగ్య విభాగం అధికారులు ఇటీవల టెండరు ప్రక్రియను చేపట్టారు.

విషద్రావణం తాగి మహిళ బలవన్మరణం

ఖాజీపేట, న్యూస్‌టుడే: విషద్రావణం తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. కొత్తపల్లె వ్యవసాయ పొలాల వద్ద చిన్న రెడ్డెమ్మ (58) అపస్మారక స్థితిలో పడి ఉండగా ఆమె కుమారుడు మాధవ్ గమనించి విషద్రావణం తాగినట్లు గుర్తించి చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. సీఐ వంశీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

మైదుకూరు, న్యూస్‌టుడే : పురపాలక పరిధి సర్వాయపల్లెరోడ్డులో శనివారం జరిగిన ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలం కల్లూరుకు చెందిన వెంకటలక్షుమ్మ గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై ప్రొద్దుటూరుకు వెళ్తుండగా హుబ్లీ-కృష్ణపట్నం జాతీయ రహదారి సర్వీసురోడ్డుపై అదుపుతప్పి కింద పడ్డారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మంటల్లో కారు దగ్ధం

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని నందిపల్లె సమీపంలో కారులో మంటలు రావడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. గోపవరం మండలం చెన్నవరానికి చెందిన ప్రతాప్‌రెడ్డి కారులో వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి చంద్రుడు మంటలను ఆర్పేశారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వినతి

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: రైతులకు గిట్టుబాటు ధరలను కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం ఎర్రగుంట్ల సీపీఐ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రైతులకు పంట చేతికొచ్చిన సమయంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు.

బాలల సంరక్షణపై అవగాహన

కొండాపురం, న్యూస్‌టుడే: మహిళలు, బాలల సంరక్షణకు చట్టాలున్నాయని సీఐ రాజా తెలిపారు. శనివారం తాళ్లప్రొద్దుటూరు ఎస్సై మంజునాథతో కలిసి బుక్కపట్నంలో మహిళా రక్షణ, చట్టాలపై అవగాహన కల్పించారు.

'వైకాపా నాయకులు క్షమాపణలు చెప్పాలి'

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: గత వైకాపా పాలనలో తిరుమల లడ్డూను రసాయనాలతో కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆ పార్టీ నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేనపార్టీ నియోజకవర్గ నాయకుడు మాదాసు మురళీ డిమాండు చేశారు. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడారు. గత పాలన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడటం తగదన్నారు.

చిన్నారులకు అనంతపురం ఎస్పీ అభినందనలు

కొండాపురం, న్యూస్‌టుడే: చిన్న వయసులోనే కఠోర సాధన చేస్తూ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభచాటి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన లక్ష్మీసాయి నరసింహారెడ్డి, గౌతమ్‌కుమార్‌రెడ్డిలను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ శనివారం అభినందించారు. కొండాపురం మండలం కె.సుగుమంచిపల్లె గ్రామానికి చెందిన నీలకంఠారెడ్డి, స్వాతిల కుమారులు లక్ష్మీసాయి నరసింహారెడ్డి, గౌతమ్‌కుమార్‌రెడ్డిలకు చిన్నప్పటి నుంచి తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉండటంతో తాడిపత్రిలో తల్లిదండ్రులు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఏడాదిగా శిక్షణ పొందుతూ పలు పోటీల్లో విజేతలుగా నిలుస్తూ, అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోదరులను అనంతపురంలోని తన కార్యాలయంలో ఎస్పీ జగదీష్ అభినందించారు. కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు శివయ్య, శిక్షకుడు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభ చాటిన సోదరులతో అనంతపురం ఎస్పీ జగదీశ్

సుజన్ హాస్పిటల్
డోర్ నెం:3/1470, కె.వి.ఆర్. హాస్పిటల్ ఎదురుగా, గాంధీరోడ్, ప్రొద్దుటూరు.
డా॥ కె. చరణ్ లక్ష్మి, M.B.B.S, MD
Interventional Pulmonology & Critical care
Specialist & Physician
చెస్ట్, అలర్జీ & జనరల్ స్పెషాలిటీ వైద్యనిపుణురాలు
వారి ఆధ్వర్యంలో
మెగా వైద్య శిబిరము
తేది : 08-02-2026 ఆదివారం
సమయం : ఉదయం 9.00 గం॥ల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు
ఈ వైద్య శిబిరంలో ఉచిత ఓ.పి. మరియు PFT Free గా చేయబడును
మా హాస్పిటల్ ప్రత్యేకతలు
- ఆస్తమా
- సి.ఓ.పి.డి.
- బ్రాంకైటిస్
- క్షయవ్యాధి (టి.బి)
- న్యూమోనియా (ఊపిరితిత్తులలో నెమ్ము)
- ఊపిరితిత్తులలో నీరు/చీము చేరడం
- కోవిడ్ & కోవిడ్ తర్వాత వచ్చే ఊపిరితిత్తుల సమస్యలు
- ఐ.ఎల్.డి
- బ్రోన్కిచెక్టాసిస్
- దగ్గు
- ఆయాసం
- పిల్లి కూతలు
- ఛాతినొప్పి
- గురక/అతి నిద్ర
- గళ్లలో రక్తం పడుట
- అలర్జీ



వెంటనే సంప్రదించండి సెల్ : 8555819525

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

వీబీ జీ రామ్‌జీ చట్టం వద్దు

మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి

వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వీబీ జీ రామ్‌జీ చట్టం వద్దని జిల్లా కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి అన్నారు. వీఎన్‌పల్లి మండల శాఖ కన్వీనర్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10శాతం నిధులు వెచ్చించేవారన్నారు. అలాంటి పథకాన్ని 60-40శాతం విధానంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. దాంతో రాష్ట్రాలు పథకాన్ని నిర్వీర్యం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కూలీలతో సంతకాలు సేకరణ చేశారు. కార్యక్రమంలో అశోక్‌కుమార్‌రెడ్డి, గౌస్‌పీర్, నాయకులు పాల్గొన్నారు.

రంగనాథుని సేవలో పులివెందుల న్యాయమూర్తి

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందులలోని రంగనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం బ్రహ్మరథోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారిని పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సతీమణి భూమిరెడ్డి ఉమాదేవి, పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు వరప్రసాద్, మనోహర్‌రెడ్డి తదితరులు రథోత్సవంలో పాల్గొన్నారు.

కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్న న్యాయమూర్తి చంద్రశేఖర్‌రెడ్డి

మంత్రి లోకేశ్ దృష్టికి సమస్యలు

పులివెందుల: పులివెందులలో నెలకొన్న సమస్యలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు కడప పార్లమెంటరీ మాజీ కార్యదర్శి మైసూరారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, వివిధ సమస్యల పరిష్కారానికి లోకేశ్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారులపై విన్నవించినట్లు ఆయన వివరించారు.

దేశవ్యాప్త సమ్మెకి యూటీఎఫ్ మద్దతు

కడప విద్య, న్యూస్‌టుడే: కార్మికుల పాలిట కంటకంగా మారిన లేబర్ కోడ్లను తిప్పికొట్టేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేయతలపెట్టిన సమ్మెకు యూటీఎఫ్ మద్దతు తెలుపుతోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెంమహేష్‌బాబు అన్నారు. స్థానిక యూటీఎఫ్ భవన్‌లో శనివారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కార్పొరేట్ల ఒత్తిడితో కేంద్రప్రభుత్వం లేబర్‌కోడ్లను తీసుకొచ్చిందన్నారు. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెకు యూటీఎఫ్ మద్దతు ఇవ్వడంతో పాటు సమ్మెను జయప్రదం చేయడానికి ఉపాధ్యాయులందరూ సహకరించాలని కోరారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు..
పర్యావరణానికి చిక్కులు

కమలాపురం, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోర్టులు, ప్రభుత్వాలు ఆదేశిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగులు పడటం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారుతోంది. ఫలితంగా వీధులు ప్లాస్టిక్‌మయంగా దర్శనమిస్తున్నాయి. కమలాపురం నగర పంచాయతీలో 20 వార్డులుండగా.. రోజూ సుమారు 10 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. వాటిల్లో టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. పట్టణంలోని ప్రధాన డ్రైనేజీల్లోనూ ఈ వ్యర్థాలు పేరుకుని.. మురుగు కదలని పరిస్థితి నెలకొంది.

చర్యలు అంతంత మాత్రమే

నగరంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవుతున్నా అధికారులు అడపాదడపా చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారుల నుంచి పాలిథీన్ కవర్లు, గ్లాసులు వంటివి స్వాధీనం చేసుకుని తూతూమంత్రంగా అపరాధ రుసుం విధించి వదిలేస్తున్నారు. కొన్ని హోటళ్లు, మద్యం దుకాణాలు, జ్యూస్ పాయింట్ల నిర్వాహకులు నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ సామగ్రి కాలువలు, ఖాళీ స్థలాల్లో పడేస్తున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

అంధుల కాలనీలో ప్లాస్టిక్ వ్యర్థాలు

• బీడీ కాలనీ, తూర్పు వీధి, నాయీబ్రాహ్మణ వీధి, పడమర వీధి, కృష్ణానగర్, గండ్లూరు కాలనీ, తెలుగువీధి, పైడిమాన్‌కాలనీ, వడ్డెర కాలనీ, బ్రాహ్మణవీధి, రాంనగర్, సొసైటీకాలనీ, అంధుల కాలనీ తదితర ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంది. గతంలో నగర పంచాయతీ అధికారులు, సిబ్బంది వార్డుల్లో తిరిగి అవగాహన కల్పించేవారు. వ్యాపారులతో ప్రత్యేకంగా మాట్లాడి ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీటి వినియోగం ఎక్కువ అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రజల సహకారం అవసరం

ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేసి ప్లాస్టిక్ సామగ్రి స్వాధీనం చేసుకుంటున్నాం. ప్రజలు సహకరిస్తేనే పూర్తిగా నిషేధించగలం.

- శానిటరీ ఇన్‌స్పెక్టర్ మధుకుమార్

నగరంలో మౌలిక వసతుల కల్పనేదీ?

కడప చిన్నచౌకు: కడప నగరంలో 20 ఏళ్ల నుంచి మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయని కడప నగరాభివృద్ధి వేదిక కన్వీనర్ పీవీ కుమారస్వామిరెడ్డి అన్నారు. నగరం విస్తరించినప్పటికీ రెండు పార్కులు మాత్రమే ఉన్నాయన్నారు. కడప ప్రెస్‌క్లబ్‌లో శనివారం నగరాభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగరవాసులకు స్వచ్ఛమైన నీరు అందివ్వాలన్నారు. కోకన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. విశ్రాంత ఎంఈవో నాగమునిరెడ్డి మాట్లాడుతూ.. నగరపాలక కార్యాలయంలో అవినీతి పెరిగిందన్నారు. సంఘ సేవకులు సలావుద్దీన్ మాట్లాడుతూ.. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు గుంతలు తేలి అధ్వానంగా మారాయన్నారు. నగరంలోని యువత గంజాయి మత్తులో ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం నగరాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నాయకులు గౌస్‌పీర్, చంద్రశేఖర్‌రెడ్డి, హరినారాయణ, వీరబ్రహ్మం, లక్ష్మీదేవి, భాస్కర్, నరసింహ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కడప నగరాభివృద్ధి వేదిక కన్వీనర్ పీవీ కుమారస్వామిరెడ్డి, చిత్రంలో నాయకులు

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే మాధవి

అరవిందనగర్(కడప), న్యూస్‌టుడే: పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలాంటిదని కడప ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు. కడపలోని తన నివాసంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం రూ.53 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందించినట్లు తెలిపారు. నగరంలోని ఆర్కే నగర్‌లోని పలు వీధుల్లో సిమెంట్ రహదారి పనులకు ఎమ్మెల్యే మాధవి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న రహదారులను ప్రాధాన్య క్రమంలో పునర్నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ రాంప్రసాద్, నగర అధ్యక్షుడు మన్సూర్‌అలీఖాన్, సిటీ ఎస్టేట్ మాజీ డైరెక్టర్ సుబ్బరాయుడు, సుబ్బారెడ్డి, బండిబాబు, శ్రీధర్‌లు పాల్గొన్నారు.

క్రీడాకారులకు అభినందన

కడప క్రీడలు, న్యూస్‌టుడే: రామనపల్లె జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు నాగచైతన్య (గట్కా), మోక్షిత (నెట్‌బాల్), దుర్గాప్రసాద్ (రగ్బీ) జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించారని ఆ పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి, ఫస్ట్ అసిస్టెంట్ దుర్గసుశీల, వ్యాయామ ఉపాధ్యాయుడు పోలంకి గణేష్‌బాబు అన్నారు. ఇటీవల జాతీయ స్థాయి పోటీలకు వెళ్లి వచ్చిన ఈ ముగ్గురు విద్యార్థులను శనివారం పాఠశాలలో వారు అభినందించారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

విద్యార్థులతో పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు

ఆర్పీలకు సకాలంలో వేతనాలందించాలి

మాట్లాడుతున్న నాగసుబ్బారెడ్డి

మారుతీనగర్, న్యూస్‌టుడే: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పని చేస్తున్న మెప్మా ఆర్పీలకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి అలవెన్స్‌లతో కూడిన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక హరినాథ్ భవన్‌లో శనివారం మెప్మా ఆర్పీల యూనియన్ సమావేశం జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఆర్పీలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ కనీస వేతనం కూడా అమలు చేయడం లేదన్నారు. దీనికి తోడు నెల నెలా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు, యూనియన్ నాయకురాళ్లు చంద్రకళ, కళావతి, గాయత్రి, రెడ్డిరాజేశ్వరి పాల్గొన్నారు.

సమ్మె విజయవంతానికి ద్విచక్ర వాహన ర్యాలీ

ర్యాలీని ప్రారంభిస్తున్న మనోహర్, బాదుల్లా

మారుతీనగర్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 న చేస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని నగరంలో శనివారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక నగరపాలక కార్యాలయం నుంచి నగరంలోని పలు కూడళ్ల మీదుగా ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ సాగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ బాదుల్లా మాట్లాడుతూ ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇంటి కూల్చివేత ఘటన దుర్మార్గం

మారుతీనగర్: ఎర్రముక్కపల్లెలో ఓ ఇంటిని కొందరు నేల మట్టం చేసిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ అన్నారు. నగరంలోని ఘటనా స్థలంలో బాధిత కుటుంబ సభ్యులు, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆమె మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పోలేరమ్మ జాతర నేడు

మారుతీనగర్: నగరంలోని అక్కాయపల్లె, బిల్టప్ సమీపంలోని పులివెందుల రోడ్డులోని పోలేరమ్మ ఆలయంలో ఆదివారం జాతర మహోత్సవం ఘనంగా జరగనుంది. అనంతరం తెల్లవారు జామున అయిదు గంటలకు అమ్మవారు మారుతీ వీధి నుంచి పోలేరమ్మ ఆలయానికి చేరుకుంటారు. అనంతరం అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారన్నారు.

దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకం

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకమని అన్నమాచార్య విద్యా సంస్థల అధినేత గంగిరెడ్డి అన్నారు. కూనాలలో శనివారం జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం సంకల్ప్ 2కే26ను నిర్వహించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారిలో నూతన ఆలోచనలు వికసిస్తాయన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి ఆలోచన ధోరణిని మార్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. వైస్ ఛైర్మన్ యల్లారెడ్డి, ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ధ్రువపత్రాలు పంపిణీ చేస్తున్న అన్నమాచార్య విద్యా సంస్థల అధినేత గంగిరెడ్డి, అధ్యాపకులు

చర్మ కార్మికులకు స్థలాన్ని కేటాయించండి

నిరసన వ్యక్తం చేస్తున్న జేఏసీ నాయకులు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: బాలాజీనగర్‌లో చర్మ కార్మికులకు కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించారని దళిత ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు బాలాజీనగర్‌లో వారికి గతంలో కేటాయించిన స్థలం వద్ద శనివారం నిరసన తెలిపారు. ఆక్రమణదారుల నుంచి స్థలాన్ని స్వాధీనం చేసుకుని చర్మకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజా, ఎమ్మార్పీఎస్ నేత ఓబులపతి పాల్గొన్నారు.

తితిదే కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ

వీరపునాయునిపల్లె: తిరుమల తిరుపతి దేవస్థానం రూ.2 కోట్ల నిధులతో అనిమెల సంగమేశ్వర ఆలయం వద్ద నిర్మించనున్న కల్యాణ మండపానికి శనివారం ఎమ్మెల్యే కృష్ణచైతన్యరెడ్డి భూమిపూజ చేశారు. నియోజకవర్గంలోని ప్రజలకు మండపం ఎంతో ఉపయోగం అని తెలిపారు. గుత్తేదారుడు నాణ్యత ప్రమాణాలతో పనులు చేయాలని సూచించారు. ఆలయ ఛైర్మన్ మురళీమోహన్‌రెడ్డి, వైద్యులు జయసూర్యేశ్వరరెడ్డి, కరుణాకరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

బీటెక్ రవి తండ్రికి ఎంపీ పరామర్శ

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందుల నియోజకవర్గ బాధ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తండ్రి మారెడ్డి కృష్ణారెడ్డిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు పరామర్శించారు. అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

సమగ్ర కులగణన చేపట్టాలని డిమాండ్

మారుతీనగర్, న్యూస్‌టుడే: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు సమగ్ర కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ భవన్‌లో ఆదివారం జరిగే జిల్లా స్థాయి సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి, కేసీ బాదుల్లా, మద్దిలేటి, నాగేశ్వరరావులు పాల్గొన్నారు.

గండిక్షేత్ర ఆలయ పనుల పూర్తికి వినతి

చక్రాయపేట: ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయస్వామి నూతన ఆలయ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర దేవాలయ సంరక్షణ సమితి అధ్యక్షులు శ్రీనాథ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్‌ను శనివారం ఆలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్

చక్రాయపేట,(వేంపల్లె), న్యూస్‌టుడే: వేంపల్లె పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో వరికూటి రఘునాథ్‌రెడ్డి ఇంట్లో చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. పోలీస్‌సేషన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 3న ఎవ్వరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడిన వేంపల్లెకు చెందిన నరసింహులు, మరో బాలుడిని హనుమాన్ సర్కిల్ వద్ద శనివారం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి రూ.25 వేల నగదు, చీరలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్సైలు తిరుపాల్‌నాయక్, తాయార్ హుస్సేన్ పాల్గొన్నారు

చెన్నూరు: మండల పరిధిలో వృద్ధుడిని బెదిరించి చోరీ చేసిన ఘటనలో నిందితుడిని. . శనివారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు ఈ నెల 2న ఉప్పరపల్లె సమీపంలో సత్యనారాయణ అనే వృద్ధుడు నడిచి వెళ్తుండగా.. ఓ వ్యక్తి పోలీసునని చెప్పి బైక్‌లో ఎక్కించుకున్నాడు. శివారు వంతెన సమీపంలో ఆపి వృద్ధుడి వద్ద ఉన్న బంగారు ఉంగరం, రూ. 3,500 నగదు లాక్కుని పరారయ్యాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు పోరుమామిళ్లలోని పెద్దమసీదుకు చెందిన షేక్ షఫీ అలియాస్ మహబూబ్ షఫీగా గుర్తించి అరెస్టు చేసినట్లు వివరించారు.

ఆర్‌ఎస్‌యూ పుస్తకావిష్కరణ

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆర్‌ఎస్‌యూ నిరంతరం పోరాటం చేస్తోందని జనసేన నాయకుడు తుంగా రమణయ్య అన్నారు. కడప నగరంలోని ఓ చిట్‌ఫండ్ కార్యాలయంలో ఆర్‌ఎస్‌యూ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ... విద్యా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ సమస్యల పరిష్కారానికి ఆర్‌ఎస్‌యూ కృషి చేసిందన్నారు. తాము చేసిన పోరాటాలను పుస్తక రూపంలో రూపొందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు కొండయ్య, నాయకులు హేమాద్రి, శివ, అక్బర్ అలీ, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక సంచిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జనసేన నాయకుడు రమణయ్య, ఆర్‌ఎస్‌యూ నాయకులు

మెరుగైన వైద్యానికి వేలూరుకు తరలింపు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప ఒకటో పట్టణ ఠాణా పరిధిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కడప నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్ఎం జమీమా సుందరాన్ని మెరుగైన వైద్యం కోసం శనివారం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో తన నివాసంలో శుక్రవారం పని ఒత్తిడి తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

ప్రధాని మోదీ వ్యాఖ్యలు సత్యదూరం

చక్రాయపేట,(వేంపల్లె), న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు ప్రకటించడం తప్ప పూర్తిచేసిన దాఖలాలు లేవని ప్రధానమంత్రి మోదీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని మాజీ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పదవిని కుటుంబ వారసత్వంగా భావిస్తోందన్న ప్రధాని వ్యాఖ్యలతో వాస్తవం లేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినా ఇందిరాగాంధీ కాలువ నిర్మాణం కాంగ్రెసు పాలనలో జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందన్నారు.

బైకును ఢీకొన్న టిప్పర్

పులివెందుల: పులివెందులలోని పార్నపల్లె రోడ్డులో ఉన్న రింగ్‌రోడ్డు కూడలిలో టిప్పర్ బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో పులివెందుల పట్టణానికి చెందిన రవిశంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం పార్నపల్లె వైపునుంచి పులివెందులకు బైకుపై వస్తున్న రవిశంకర్‌ను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆయన్ను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పక్కాగా పొలతల ఉత్సవాలకు ఏర్పాట్లు

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆర్డీవో జాన్ ఇర్విన్

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: పొలతల శైవ క్షేత్రంలో ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు జరిగే మహాశివ రాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, డీఎస్పీ వేంకటేశ్వర్లు సూచించారు. పొలతలలోని అన్నదాన భవన్‌లో శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నిశాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు. సీఎఫ్‌వో రమణమ్మ, ఆలయ ఈవో కృష్ణా నాయక్, ఆలయ కమిటీ ఛైర్మన్ రాజారెడ్డి, సీఐ చల్లని దొర, తహసీల్దారు అనురాధ పాల్గొన్నారు.

నజీముద్దీన్‌కు సత్కారం

తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు నజీముద్దీన్‌ను సత్కరిస్తున్న మైనార్టీలు

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: తెదేపా జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ నజీముద్దీన్ ర్యాలీగా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నజీముద్దీన్‌ను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.

రిమ్స్ మార్గంలో రోజుకో ప్రమాదం

రిమ్స్‌కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఇలా..

సర్వజన ఆసుపత్రి, న్యూస్‌టుడే: కడప నగర సమీపంలోని రిమ్స్‌కు వెళ్లే మార్గంలో రోజుకొక ప్రమాదం చోటు చేసుకుంటోంది. ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని మలుపు వద్ద పోలీసులు బారికేడ్ ఏర్పాటు చేయగా.. వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదానికి కారణమవుతున్నాయి. గత నెలలో ఇదే మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇటీవల నిత్యం రాత్రి వేళలలో ఏదొక వాహనం అదుపుతప్పి కింద పడటమో.. ఢీకొట్టడమో జరుగుతున్నాయని చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మలుపు వద్ద కనీసం వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.



(c) eenadu